ఉరకలెత్తిన సొగసు..
ఉప్పొంగిన మనసు!

మన్యంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు వాగులు, గెడ్డలు ఉప్పొంగుతున్నాయి. జలపాతాలు ఉరకలెత్తుతున్నాయి. ముంచంగిపుట్టు, పెదబయలు మండలాల సరిహద్దున ఉన్న తారాబు జలపాతంలో నీటి ప్రవాహం పెరిగింది. సుమారు 120 అడుగుల ఎత్తు నుంచి జాలువారుతున్న నీటి ప్రవాహం పాలనురగను తలపిస్తోంది. బాబుసాల పంచాయతీలోని జడిగుడ, బుంగాపుట్టు పంచాయతీలోని రంగినిగుడ సమీపంలో జలపాతాలు ఆకట్టుకుంటున్నాయి.

– ముంచంగిపుట్టు/గ్రామీణం, న్యూస్‌టుడే

జోరందుకున్న వ్యవసాయ పనులు

పాడేరు, న్యూస్‌టుడే: మన్యంవ్యాప్తంగా గిరిజన రైతులు ఖరీఫ్ పనులు ముమ్మరంగా చేపడుతున్నారు. వరి, మొక్కజొన్న, వేరుసెనగ, వరి, సామలు, రాగి (చోడి) పనులు జోరుగా సాగుతున్నాయి. మే నెల నుంచి వర్షాలు కురవడంతో దుక్కి పనులను రైతులు ఇప్పటికే పూర్తి చేశారు. గత రెండు వారాలపాటు కురిసిన వర్షాలు ఎంతో అనుకూలించాయని రైతులు చెబుతున్నారు. జిల్లావ్యాప్తంగా ఖరీఫ్‌లో 61,188 హెక్టార్లలో వరి సాగు చేస్తున్నారు. అపరాలు 2,820, నూనె గింజలు 1,405, ఇతర పంటలు 38,695 హెక్టార్లలో పండిస్తున్నారని జిల్లా వ్యవసాయాధికారి ఎస్.బి.ఎస్ నంద్ తెలిపారు.

★ ఈ ఏడాది గిరిజన రైతులకు 90 శాతం రాయితీపై విత్తనాల పంపిణీ చేస్తున్నారు. 23,840 క్వింటాళ్ల వరి, రాగులు 141, అపరాలు 364, రాజ్‌మా 4,500, వేరుసెనగ 648 క్వింటాళ్లు రాయితీపై పంపిణీ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.

వాగు దాటి.. సంతకు చేరి!

మన్యంలో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. గెడ్డల ఉద్ధృతి తగ్గింది. చాపరాయి, కోసింగి, కురిడి, గోరాపూర్ గెడ్డల ఉద్ధృతి కాస్త తగ్గుముఖం పట్టింది. పరిసర గ్రామాల గిరిజనులు నిత్యావసర సరకులను తీసుకోవడానికి మోకాళ్లలోతున గెడ్డ దాటుకుంటూ శుక్రవారం సంతకు చేరుకున్నారు.

– డుంబ్రిగుడ, న్యూస్‌టుడే

అడుగు పడదు.. బండి కదలదు..

అనంతగిరి మండలం పెద్దబిడ్డ పంచాయతీ చిమిటి గ్రామానికి చేరుకునే రహదారి బురదమయమైంది. కనీసం అడుగు తీసి అడుగేయడం కష్టతరంగా ఉందని గ్రామస్థులు చెబుతున్నారు. ఆటోలు ఎక్కడికక్కడ బురదలో కూరుకుపోతున్నాయని ప్రయాణికులు చెబుతున్నారు. శుక్రవారం ఈ మార్గంలో ఓ ఆటో నిలిచిపోవడంతో ప్రయాణికులు దిగి అష్టకష్టాలు పడుతూ ముందుకు తోయాల్సి వచ్చింది.

– అనంతగిరి, న్యూస్‌టుడే

వంతెన జారి.. వరుస భారీ!

అరకులోయ నుంచి పాడేరు వెళ్లే మార్గంలో ఎండపల్లివలస సమీపంలోని బురదగెడ్డ వంతెన సగం వరకు జారిపోయింది. వంతెన వద్ద రెండు వైపులా వాహనాలు ప్రయాణం చేయలేని పరిస్థితి నెలకొంది. ఈ మార్గంలో ఒక వైపు నుంచి వాహనాలు వెళ్లిన తర్వాతే మరో మార్గం నుంచి వెళ్లాలి. శుక్రవారం అరకు వారపుసంత కావడంతో రద్దీ అధికంగా ఉంది. వాహనాలు వరస కట్టి ప్రమాదానికి గురికాకుండా వెళ్లడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. – అరకులోయ, న్యూస్‌టుడే

అతిథి అధ్యాపక ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

చింతూరు, న్యూస్‌టుడే: చింతూరు డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపక ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపల్ రత్నమాణిక్యం శుక్రవారం చెప్పారు. కంప్యూటర్ సైన్సు, కంప్యూటర్ అప్లికేషన్స్, జంతు శాస్త్రం, గణితం, కామర్స్, చరిత్ర, తెలుగు, ఆంగ్లం, పీడీ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 11వ తేదీలోగా దరఖాస్తు చేయాలని సూచించారు.

బడి నిర్వహణకు నిధులొచ్చాయ్..!

జిల్లాకు రూ.3.5 కోట్లు విడుదల

పాడేరు, న్యూస్‌టుడే

ప్రభుత్వ పాఠశాలలకు నిర్వహణ నిధులు విడుదలయ్యాయి. విద్యార్థుల సంఖ్య ఆధారంగా వీటిని కేటాయించారు. బడుల్లో చిన్నచిన్న మరమ్మతులకు, సుద్ద ముక్కలు, డస్టర్ల కొనుగోలు, ఇతర అవసరాలకు ఈ సొమ్ములను వినియోగించుకోవచ్చు. గత వైకాపా పాలనలో నిర్వహణ నిధులను నిలిపేశారు. పాఠశాలలో ఏ చిన్న పనికైనా ప్రధానోపాధ్యాయుడు సొంత డబ్బులు ఖర్చు చేయాల్సి వచ్చేది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిర్వహణ నిధులను గత సంవత్సరం నుంచే మంజూరు చేస్తోంది. ఈ ఏడాది కూడా ఇచ్చింది.

ప్రాథమిక పాఠశాల విద్యార్థులు

ఏడాది ప్రారంభంలోనే..: పాఠశాలలకు 2025-26 విద్యా సంవత్సరం ప్రారంభంలోనే నిర్వహణ నిధుల్లో సగం సొమ్ములను ప్రభుత్వం విడుదల చేసింది. మిగతావి తర్వాత ఇవ్వనున్నారు. జిల్లాకు సుమారు రూ.10 కోట్లు రావాల్సి ఉండగా.. ప్రస్తుతానికి రూ.3.5 కోట్లు విడుదల చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 2,904 పాఠశాలలున్నాయి.

» విద్యార్థుల సంఖ్య ఆధారంగా..

పాఠశాలలో విద్యార్థులు ఒకటి నుంచి 30 మంది వరకు ఉంటే నిర్వహణ గ్రాంటు రూ. 10 వేలు మంజూరవుతుంది. 31 నుంచి 100 మందికి రూ. 25 వేలు, 101 నుంచి 250 మందికి రూ. 50 వేలు, 251 నుంచి 1000 మంది వరకు రూ. 75 వేలు, ఇంకా ఎక్కువ మంది ఉంటే లక్ష వరకు నిర్వహణ గ్రాంటును చెల్లిస్తారు.

» పాఠశాల ఖాతాల్లో జమ

రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలకు నిర్వహణ గ్రాంటును విడుదల చేసింది. రావాల్సిన నిధుల్లో తొలుత దాదాపు సగం విడుదల చేశారు. పాఠశాలల ఖాతాలకే ఇవి నేరుగా జమ అవుతాయి. ప్రధానోపాధ్యాయులు ఈ నిధులను సద్వినియోగం చేసుకోవాలి. ఈనెల 10వ తేదీన జరిగే తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల సమావేశానికి 20 శాతం నిధులు వినియోగించాలని సూచించారు.

– డాక్టర్ స్వామినాయుడు, ఏపీసీ, సమగ్రశిక్ష

జలవిమానం సేవలకు సీలేరు ఎంపిక!

సీలేరు, న్యూస్‌టుడే: జిల్లాలో జలవిమాన సేవలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గూడెంకొత్తవీధి తహసీల్దార్ రామకృష్ణ, జెన్‌కో ఎస్ఈ చంద్రశేఖర్‌రెడ్డి, ఈఈ శ్రీనివాసరెడ్డి. . శుక్రవారం సీలేరులో జలవిమానం సేవలందించడానికి నిర్ణయించిన ప్రాంతాలను పరిశీలించారు. మారెమ్మ ఆలయం వద్దనున్న స్నానాల ఘాట్, జలాశయం ప్రాంతాలను చూశారు. విశాఖపట్నంలోని కైలాసగిరి నుంచి జిల్లాలోని జోలాపుట్టు, లంబసింగి, సీలేరు వరకూ జలవిమానం సేవలు అందించడానికి ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. మారెమ్మ ఘాట్ నుంచి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో విమానం రాకపోకలకు అనుకూలంగా ఉందని, యాత్రికుల కోసం ఒక ఎకరా స్థలం అవసరమున్నట్లు గుర్తించామని అధికారులు తెలిపారు.

మారెమ్మ స్నానాల ఘాట్ ప్రాంతాన్ని పరిశీలిస్తున్న అధికారులు

మన్యంవీరుడి స్ఫూర్తితో జిల్లా అభివృద్ధికి కృషి

పాడేరు, న్యూస్‌టుడే: బ్రిటిష్ పాలకులను ఎదిరించి, సాయుధ పోరాటానికి ఆదివాసీ ప్రజలను సంసిద్ధం చేసిన విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు అని కలెక్టర్ దినేష్‌కుమార్ పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్ ఆవరణలో ఆయన విగ్రహానికి కలెక్టర్, సంయుక్త కలెక్టర్ అభిషేక్ గౌడ, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. మన జిల్లాకి మహనీయుడి పేరు పెట్టడం సంతోషంగా ఉందన్నారు. అల్లూరి స్ఫూర్తితో జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. సబ్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్ మాట్లాడుతూ.. అల్లూరి సీతారామరాజు వ్యక్తి కాదు.. మహోన్నత శక్తి అని కొనియాడారు. మాజీ ఎమ్మెల్యే ఈశ్వరి మాట్లాడుతూ.. స్వాతంత్ర్య ఉద్యమంలో మన్యంవీరుడు కీలకపాత్ర పోషించారన్నారు. వడ్డే భాస్కరరావు సీతారామరాజుపై గీతాలను ఆలపించారు. విద్యార్థుల ఏకపాత్రాభినయం, సందేశం అలరించింది. సహాయ కలెక్టర్ చిరంజీవి నాగ వెంకట్ సాహిత్, జిల్లా రెవెన్యూ అధికారి పద్మలత, డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ విద్యాసాగర్, పాడేరు మండల అధ్యక్షురాలు రత్నకుమారి పాల్గొన్నారు.

అల్లూరి విగ్రహానికి పూలమాల వేస్తున్న కలెక్టర్, చిత్రంలో గిడ్డి ఈశ్వరి

ఎస్పీ కార్యాలయంలో నివాళులర్పిస్తున్న ఎస్పీ అమిత్, చిత్రంలో డీఎస్పీ అహమ్మద్

★ ఎస్పీ కార్యాలయంలో విగ్రహానికి ఎస్పీ అమిత్ బర్దార్ పూలమాల వేసి నివాళులర్పించారు. డీఎస్పీ షేక్ షహబాజ్ అహమ్మద్, ఎస్‌బీ సీఐ అప్పలనాయుడు, సంజీవరావు పాల్గొన్నారు.

పాపికొండల విహారయాత్రకు 3 బోట్లు

దేవీపట్నం, వరరామచంద్రాపురం, న్యూస్‌టుడే: వర్షాల నేపథ్యంలో రెండు రోజులపాటు నిలిచిపోయిన పాపికొండల విహారయాత్ర శుక్రవారం ప్రారంభమైంది. గండిపోశమ్మ అమ్మవారి ఆలయం నుంచి రెండు బోట్లలో 50 మందికిపైగా పర్యాటకులు పాపికొండల అందాలను తిలకించేందుకు వెళ్లారని కంట్రోల్ రూం అధికారులు తెలిపారు. శనివారమూ బోట్లు బయలుదేరుతాయని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు వద్ద నీటి మట్టం 30 మీటర్లకు చేరితే పాపికొండల విహారయాత్రను నిలిపివేస్తామన్నారు. పోచవరం పర్యాటక కేంద్రం నుంచి ఒక బోట్‌లో 40 మంది విహరించారని కంట్రోల్ రూం మేనేజర్ రాజేశ్ పేర్కొన్నారు.



(c) eenadu

మరువరాని మహనీయుడు అల్లూరి

కృష్ణదేవిపేట, న్యూస్‌టుడే: అల్లూరి సీతారామరాజు లాంటి యోధుల పోరాట ఫలితంగానే నేడు మనమంతా ప్రశాంత జీవనం సాగిస్తున్నాం. ప్రజల కోసం ప్రాణాలొదిలిన మన్యంవీరుడి స్ఫూర్తిని మన గుండెల్లో దాచుకోవాలని శాసన సభాపతి అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. సీతారామరాజు, ఆయన అనుచరుడు గంటందొర సమాధులున్న కృష్ణదేవిపేట నందనవనంలో అల్లూరి 128వ జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. అయ్యన్నపాత్రుడుతోపాటు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, మంత్రులు అనిత, కొల్లు రవీంద్ర.. అనకాపల్లి, విజయనగరం ఎంపీలు సి.ఎం.రమేశ్, కలిశెట్టి అప్పలనాయుడు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అయ్యన్న మాట్లాడుతూ రాజకీయాల్లో ఉన్నా.. లేకున్నా నందనవనం అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. తన ప్రయత్నానికి సహచర మంత్రులు, ఎంపీలు సహకరిస్తున్నారని తెలిపారు. అడిగిన వెంటనే విజయనగరం ఎంపీ అప్పలనాయుడు, రాజ్యసభ సభ్యుడు మస్తాన్‌రావు రూ. 10 లక్షల చొప్పున మంజూరు చేశారని.. ఈ నిధులతో ప్రస్తుత వేడుకలకు అవసరమైన మరమ్మతులు చేయడంతోపాటు రంగులు వేసినట్లు చెప్పారు. మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ.. జిల్లాలో ప్రకృతి వనరులు పుష్కలంగా ఉన్న ప్రాంతాలను పర్యాటకంగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. అల్లూరి నడయాడిన ప్రాంతాలు పర్యాటకంగా అభివృద్ధి చెందాల్సిన అవసరముందన్నారు. అల్లూరి జీవిత చరిత్రకు సంబంధించి విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలకు కలెక్టర్ విజయకృష్ణన్ బహుమతులు అందజేశారు. హౌసింగ్ బోర్డు ఛైర్మన్ బత్తుల తాతయ్యబాబు, ఎస్పీ తుహిన్‌సిన్హా, జనసేన నాయకులు సూర్యచంద్ర పాల్గొన్నారు.

నందనవనంలోని సభావేదిక వద్ద జ్యోతి వెలిగిస్తున్న మంత్రి అనిత, చిత్రంలో సభాపతి అయ్యన్న, మంత్రులు దుర్గేష్, రవీంద్ర, ఎంపీలు రమేశ్, అప్పలనాయుడు

పెళ్లి సంబంధాల కోసం వెతుకుతున్నారా..!

నేడు, రేపు కమ్మ కులస్థుల అవివాహితులకు 'ఈనాడు పెళ్లిపందిరి' ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం

తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదికైన 'ఈనాడు పెళ్లిపందిరి' కమ్మ కులస్థుల అవివాహితుల కోసం ఉచిత ప్రొఫైల్, రిజిస్ట్రేషన్ నిర్వహిస్తోంది. విశాఖ నగరం అక్కయ్యపాలెంలోని 'ఈనాడు' కార్యాలయం వేదికగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ✦ వివాహం కోసం ఎదురుచూస్తున్న అవివాహితులతో పాటు సంబంధిత కుటుంబీకులు నేడు(శనివారం, జులై 5న), రేపు(ఆదివారం జులై 6న) ఉదయం 9 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పాల్గొని ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

✦ మరిన్ని వివరాలకు 91549 18858, 80080 01686 ఫోన్ నెంబర్లలో సంప్రదించవచ్చు. ఫోన్ లేదా యాప్ ద్వారా కూడా ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. బయోడేటా, ఫొటోలను పైన తెలియజేసిన వాట్సాప్ నెంబర్లకు పంపవచ్చు.

–న్యూస్‌టుడే, విశాఖపట్నం

జ్వరపీడితులతో ఆసుపత్రులు కిటకిట

నక్కపల్లి, న్యూస్‌టుడే: మారిన వాతావరణంతో ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారు. ఈ ఏడాది వేసవిలోనే పలు మార్లు వరుస తుపాన్లతో చల్లగా గడిచిపోయింది. తొలకరి మొదలుకాగానే వర్షాలు తక్కువగానే పడినా ఎండలు గట్టిగా కాయడంతో ఇబ్బందులు మొదలయ్యాయి. తాజాగా అల్పపీడన ప్రభావంతో వరుస నాలుగు రోజుల పాటు కురిసిన వర్షాలు ప్రజలపై ప్రతికూల ప్రభావం చూపాయి. దీంతో జలుబు, జ్వరం, తలనొప్పితో పల్లెల్లో జనం ఇబ్బందులు పడుతున్నారు. కొన్నిచోట్ల పారిశుద్ధ్య లోపం, తాగునీరు క్లోరినేషన్ చేయకపోవడం తదితర కారణాలతో అనారోగ్యం బారినపడ్డారు. దీంతో అతిసారం కేసులు పెరుగుతున్నాయి. ఫలితంగా ఆసుపత్రుల్లో రద్దీ పెరిగింది. ముఖ్యంగా నక్కపల్లి ప్రభుత్వాసుపత్రి రోగులతో కిటకిటలాడుతోంది. నక్కపల్లి, ఎస్.రాయవరం మండలాలనుంచి జ్వరపీడితులు ఇక్కడ చికిత్స పొందుతున్నారు. రెండు వారాల వ్యవధిలో జ్వరానికి సంబంధించి 200, డయేరియాకు సంబంధించి 50 కేసుల వరకు నమోదయ్యాయి.

నక్కపల్లి ఆసుపత్రిలో రోగులు

బయటి ఆహారానికి దూరంగా ఉండాలి.. వర్షాలు పడుతుండటంతో జ్వరాలు వస్తున్నాయి. ఆసుపత్రిలో రోగుల సంఖ్య పెరుగుతోంది. అవసరానికి తగినట్లు వైద్యం చేస్తున్నాం. ప్రజలు అప్రమత్తంగా ఉంటే ఇలాంటి వాటి నుంచి బయటపడొచ్చు. ప్రధానంగా కాచి చల్లార్చిన నీటినే తాగుతుండాలి. మాస్కులు ధరించడం ద్వారా అంటువ్యాధులు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా బయట విక్రయించే ఆహార పదార్థాలు తినొద్దు. ఇంటితో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. – శిరీష, నక్కపల్లి ఆసుపత్రి ప్రధాన వైద్యాధికారి

రహదారి లేక రాకపోకలకు ఇక్కట్లు

రాజవొమ్మంగి, న్యూస్‌టుడే: వయ్యేడు - బూరుగుపల్లి రహదారి నిర్మాణం చేపట్టాలని ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రామారావు డిమాండ్ చేశారు. రెండు గ్రామాలను శుక్రవారం సందర్శించిన ఆయన గిరిజనులతో సమావేశమయ్యారు. స్థానికంగా నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వయ్యేడు, బూరుగుపల్లి వెళ్లాలంటే రహదారి సక్రమంగా లేక ఇబ్బందులు పడుతున్నామని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు దృష్టి సారించి రహదారి నిర్మాణంతోపాటు స్థానికంగా నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరారు.

గిరిజనులతో మాట్లాడుతున్న రామారావు

విద్యార్థులకు నాణ్యమైన విద్య

సీలేరు, న్యూస్‌టుడే: విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని తహసీల్దార్ రామకృష్ణ సూచించారు. శుక్రవారం సీలేరు జడ్పీ పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడారు. కాసేపు ఉపాధ్యాయుడి మాదిరి పాఠాలు బోధించారు. డిజిటల్ తరగతుల నిర్వహణపై ఆరా తీశారు. మెనూ ప్రకారం భోజనం పెట్టాలన్నారు.

విద్యార్థుల సామర్థ్యాన్ని పరిశీలిస్తున్న తహసీల్దారు రామకృష్ణ

లేబర్ కోడ్లతో కార్మికులకు నష్టం

అరకులోయ పట్టణం, న్యూస్‌టుడే: కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ ఈనెల 9న చేపట్టనున్న దేశవ్యాప్త కార్మిక సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు అన్నారు. సమ్మెపై ప్రచారంలో భాగంగా అరకులోయలో శుక్రవారం ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. కార్మికులకు నష్టం కలిగించే నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులు పాల్గొన్నారు.

మెరుగైన ఉపాధి కల్పనకు చర్యలు

మారేడుమిల్లి: ఉపాధి హామీ పథకంలో గిరిజన గ్రామాల్లో మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని రిసోర్సు పర్సన్ పున్నమినాయుడు సూచించారు. మండల పరిషత్తు కార్యాలయంలో శుక్రవారం సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ.. లోతట్టు గ్రామాల్లోని వారికీ ఉపాధి పనులు చూపాలన్నారు. పర్యాటకంగా అభివృద్ధి చెందుతున్న మారేడుమిల్లి ప్రాంతంలోనూ హోంస్టేల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఎంపీడీవో శ్రీనివాస విశ్వనాథ్ చెప్పారు. ఏపీవో మణికుమారి, ఈవోఆర్డీ శ్రీనివాసరావు, కార్యదర్శులు పాల్గొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న పున్నమినాయుడు

కూటమి పాలనతో మంచి రోజులు

కరపత్రం అందజేస్తున్న ఎమ్మెల్యే శిరీషాదేవి, కూటమి నాయకులు

అడ్డతీగల, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం ఏర్పాటైన ఏడాదిలో అందరికీ మంచి రోజులు వచ్చాయని ఎమ్మెల్యే శిరీషాదేవి అన్నారు. 'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమంలో భాగంగా శుక్రవారం భీమవరం పాకలు, పాపంపేట, చేనుపాకలు, గొండోలు, వీరభద్రపురం, కోనలోవ, గవరయ్యపేట, కొత్తపల్లి గ్రామాల్లో పర్యటించారు. ఇంటింటికీ వెళ్లి సంక్షేమ, అభివృద్ధి పథకాలను వివరించి కరపత్రాలు అందజేశారు. స్థానికంగా నెలకొన్న సమస్యలపై ఆరా తీశారు. తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షుడు విజయభాస్కర్, జీసీసీ డైరెక్టర్ సుజిత, తెదేపా మండల అధ్యక్షుడు వెంకట రమణారెడ్డి, నాయకులు జమాల్‌ఖాన్, రాంబాబు, హరిబాబు, శ్రీను, బాలరాజు, సతీష్, రాఘవ, మాణిక్యాలరావు, రామకృష్ణ, రాజేంద్ర, సుభాని, ఏసుబాబు, కోటేశ్వరరావు పాల్గొన్నారు.

స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యం

అరకులోయ, డుంబ్రిగుడ, న్యూస్‌టుడే: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అరకు నియోజకవర్గంలో అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని తెదేపా నియోజకవర్గ పరిశీలకుడు శివరామకృష్ణ పిలుపునిచ్చారు. శుక్రవారం అరకులోయలో పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ.. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పార్టీ శ్రేణులు చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు. పార్టీ కోసం శ్రమించే వ్యక్తులకే స్థానిక ఎన్నికల్లో ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు. ఏడాది పాలనలో ప్రజల సంక్షేమానికి, గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసిందని ఆర్టీసీ రీజియన్ ఛైర్మన్ సియ్యారి దొన్నుదొర పేర్కొన్నారు. తెదేపా నాయకులు ఆనందరావు, గెన్ను, పెట్టెలి రాము, వెంకటరావు, గంగ, జనసేన నాయకులు లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు డుంబ్రిగుడ మండలం కొర్రాయి పంచాయతీ చినలబుడు, బొందుగుడలోనూ సాగర పంచాయతీ పరిధి గ్రామాల్లో శివరామకృష్ణ, దొన్నుదొర ఆధ్వర్యంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. సర్పంచి కొములు, మాజీ సర్పంచులు ఆనంద్, లక్ష్మి, నేతలు నాగరాజు, సుబ్బారావు, సీతారాం తదితరులు పాల్గొన్నారు.

చినలంబోదలో పథకాలు వివరిస్తున్న అరకు నియోజకవర్గ తెదేపా పరిశీలకుడు శివరామకృష్ణ, దొన్నుదొర, నాయకులు

త్వరితగతిన నిర్మాణాలు

పాడేరు, న్యూస్‌టుడే: పీఎం జన్‌మన్ పథకంలో పీవీటీజీ గ్రామాల్లో రూ.21 కోట్లతో నిర్మిస్తున్న 35 బహుళ ప్రయోజన భవనాలను ఆగస్టు నెలాఖరు నాటికి పూర్తి చేయాలని ఐటీడీఏ ఏపీవో వెంకటేశ్వరరావు ఆదేశించారు. ఈ భవనాల పురోగతిపై శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇంజినీరింగ్, ఐసీడీఎస్, వైద్యారోగ్య, వెలుగు అధికారులతో ఆయన సమీక్షించారు. ఏపీవో మాట్లాడుతూ.. ఈ పనులను ఎంపీడీఓలు పర్యవేక్షించాలని చెప్పారు. మొదటి దశలో 28, రెండో దశలో 7 భవనాలు మంజూరయ్యాయన్నారు. ఇప్పటివరకు ఆరు మాత్రమే పూర్తయ్యాయని పేర్కొన్నారు. ఈ భవనాల ప్రారంభోత్సవాలు పండుగ వాతావరణంలో జరిపించాలన్నారు. ఇన్‌ఛార్జి డీఎంహెచ్ఓ విశ్వేశ్వరరావునాయుడు, పరిపాలనాధికారి హేమలత, అదనపు జిల్లా వైద్యాధికారి టి.ఎస్. ప్రతాప్, గిరిజన సంక్షేమశాఖ ఈఈ వేణుగోపాల్, ఏఈ దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.

వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న ఐటీడీఏ సహాయ ప్రాజెక్టు అధికారి వెంకటేశ్వరరావు తదితరులు

అదుపుతప్పిన లారీ

గూడెంకొత్తవీధి, న్యూస్‌టుడే: జి.పాతవీధి సమీపంలో లారీ అదుపుతప్పింది. గత వారం రోజులుగా వర్షాలు కురవడంతో రహదారి పక్కనే ఉన్న మట్టి బురదగా మారింది. ఈ మార్గంలో శుక్రవారం సాయంత్రం వెళుతున్న లారీ అదుపుతప్పి బురదలో కూరుకుపోయింది. జీకేవీధి-సీలేరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు.

బురదలో కూరుకుపోయిన లారీ చక్రాలు

పునరావాస భూముల పరిశీలన

కూనవరం, న్యూస్‌టుడే: పోలవరం ముంపు గ్రామాలైన కూనవరం, టేకులబోరు నిర్వాసితులకు ములుగు జిల్లా తాడ్వాయిలోని పునరావాస భూములను అధికారులు శుక్రవారం చూపారు. రెండు గ్రామాల నిర్వాసితుల కోసం మూడు బస్సులు ఏర్పాటు చేశారు. నిర్వాసితులు ఆ భూములను పరిశీలించారు. తెదేపా నాయకుడు ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వాసితులు తాడ్వాయి వెళ్లారు. అక్కడ రెండు గ్రామాల నిర్వాసితులకు కేటాయించిన భూములను తహసీల్దార్ శ్రీనివాసరావుతో కలిసి పరిశీలించారు.

తాడ్వాయిలో భూములు చూపుతున్న తెదేపా నాయకుడు ఉమామహేశ్వరరావు తదితరులు

ఫిర్యాదుల పరిష్కారంపై శ్రద్ధ

పాడేరు, న్యూస్‌టుడే: మీ కోసం ఫిర్యాదుల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ దినేష్‌కుమార్ ఆదేశించారు. శుక్రవారం పాడేరు ఐటీడీఏ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా 121 వినతులు అందాయి. పాడేరు మండలం సలుగు పంచాయతీ ఈదులపాలెం ఎంపీపీ పాఠశాల శిథిలావస్థకు చేరిందని సర్పంచి టి. రమణమ్మ, ఎం.రాజారావు వినతిపత్రం అందజేశారు. అనంతగిరి మండలం టోకూరు పంచాయతీ బిక్కుబంధలు, జాకరవలస గ్రామాల చెక్‌డ్యామ్‌లను బాగు చేయాలని సర్పంచి మోస్య వినతిపత్రం అందజేశారు. సబ్ కలెక్టర్ శౌర్యమాన్‌పటేల్, సహాయ కలెక్టర్ చిరంజీవి నాగవెంకట్ సాహిత్, జిల్లా రెవెన్యూ అధికారి పద్మలత, ప్రత్యేక ఉప కలెక్టర్ లోకేశ్వరరావు, జిల్లా విద్యాశాఖాధికారి పి.బ్రహ్మాజీరావు, ఎస్ఈ జి.ఎన్.ప్రసాద్, ఈఈలు బాలసుందరబాబు, వేణుగోపాల్, ఐటీడీఏ పాలనాధికారి హేమలత, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమశాఖ సహాయ సంచాలకులు కె.కవిత, లీడ్‌బ్యాంక్ మేనేజర్ మాతునాయుడు, ఏపీఎండీ డీఈ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

★ సార్వత్రిక విద్యా పీఠం దూరవిద్య విధానం కరపత్రాన్ని కలెక్టర్ ఆవిష్కరించారు. ఆన్‌లైన్ ద్వారా ప్రవేశాలు పొందవచ్చని పేర్కొన్నారు. సబ్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్, డీఈఓ బ్రహ్మాజీరావు, సహాయ కలెక్టర్ సాహిత్, డీఆర్ఓ పద్మలత, పరీక్షల సహాయ కమిషనర్ శశికుమార్ పాల్గొన్నారు.

వినతులు స్వీకరిస్తున్న కలెక్టర్ దినేష్‌కుమార్, చిత్రంలో సబ్ కలెక్టర్ శౌర్యమాన్‌పటేల్, సహాయ కలెక్టర్ చిరంజీవి నాగవెంకట్ సాహిత్, డీఆర్ఓ పద్మలత

ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈతో మాట్లాడుతున్న కార్మికులు

తాగునీటి పథకం కార్మికుల సమ్మె వాయిదా

మారేడుమిల్లి, న్యూస్‌టుడే: సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సత్యసాయి రక్షిత తాగునీటి పథకం కార్మికులు చేపట్టనున్న సమ్మె వాయిదా పడింది. కలెక్టర్, గ్రామీణ నీటి సరఫరా విభాగం ఈఈ నాగేశ్వరరావు హామీ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కార్మిక సంఘ నాయకులు వెల్లడించారు. 20 రోజుల్లో సమస్యలను పరిష్కరిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారని యూనియన్ నాయకులు బాలరాజు, త్రిత్వదాసు, గంగరాజు, వీరబాబు, కిశోర్, మహేశ్, సుందర్ పేర్కొన్నారు.

వానొస్తే వెతలే..

ముంచంగిపుట్టు, న్యూస్‌టుడే: కించాయిపుట్టు పంచాయతీలోని వర్కుగుమ్మి గ్రామానికి వెళ్లే మార్గంలో గెడ్డ వానొస్తే పొంగి ప్రవహిస్తోంది. ప్రవాహం దాటుకుని రాకపోకలు చేసేందుకు ప్రజలు అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఉపాధ్యాయులు విధులకు వెళ్లేందుకు ఇబ్బందులు తప్పడం లేదు. ఈ గ్రామంలో ఉన్న 46 కుటుంబాలు రాయితీ బియ్యం, నిత్యావసర సరకులు తీసుకునేందుకు సాహసం చేసి గెడ్డ దాటాల్సి వస్తోంది. ఇక్కడ వంతెన నిర్మించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

గెడ్డ వద్ద గిరిజనులు

బడి భవనం బాగు చేయరూ..

కొయ్యూరు, న్యూస్‌టుడే: బూదరాళ్ల పంచాయతీ గొర్లెమెట్ట పాఠశాల భవన రేకులు మార్చిలో ఈదురుగాలులకు ఎగిరిపోయాయి. వేసవి సెలవుల తర్వాత నుంచి అక్కడి చర్చిలో పాఠశాల నిర్వహిస్తున్నారు. బడి భవనం బాగు చేయాలంటూ శుక్రవారం విద్యార్థులు, తల్లిదండ్రులు, సర్పంచి ముత్యాలమ్మ, వార్డు సభ్యుడు సంజీవ్, ఎస్ఎంసీ ఛైర్మన్ అప్పారావు తదితరులు కొద్దిసేపు నిరసన తెలిపారు. 35 మంది విద్యార్థులున్న పాఠశాల భవనానికి మరమ్మతులు చేపట్టాలని కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందని సర్పంచి పేర్కొన్నారు. చీడిపల్లి, గోధుమలంక, బాలరేవుల, పోకలపాలెం అన్నవరం గ్రామాల్లోని బడి భవనాలు శిథిలావస్థకు చేరాయని పేర్కొన్నారు.

గొర్లెమెట్టలో విద్యార్థులు, తల్లిదండ్రుల నిరసన

మాదక ద్రవ్యాల నిర్మూలనకు 'ఈగల్'

మోతుగూడెం, న్యూస్‌టుడే: మాదక ద్రవ్యాలను సమూలంగా నిర్మూలించేందుకు ప్రభుత్వం కొత్తగా ఈగల్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చిందని డొంకరాయి ఎస్సై శివకుమార్ చెప్పారు. చింతూరు సర్కిల్ పరిధిలో నివాసం ఉంటూ రెండు తెలుగు రాష్ట్రాల్లో గంజాయి కేసులున్న వారికి శుక్రవారం కౌన్సిలింగ్ ఇచ్చారు.

కౌన్సిలింగ్ ఇస్తున్న ఎస్సై శివకుమార్

నిక్షయం.. నిక్షేపం

వ్యాధిగ్రస్థుల గుర్తింపునకు సర్వే

నర్సీపట్నం, న్యూస్‌టుడే: క్షయ (టీబీ)ను అంతమొందించే దిశగా అడుగులు పడుతున్నాయి. జనంలో చాలా మంది ఈ రోగ లక్షణాలను గుర్తించలేని స్థితిలో ఉంటూ వ్యాప్తి చెందేందుకు కారణమవుతున్నారు. ఇలాంటి వారందర్నీ గుర్తించేందుకు సర్వే నిర్వహిస్తున్నారు. వంద రోజుల ప్రణాళిక కింద 104 వాహనాలను మ్యాపింగ్ చేశారు. గ్రామాల్లో సంచార చికిత్స శిబిరాల (ఎస్‌సీపీ)కు వచ్చే వారిలో అనుమానితులకు టీబీ పరీక్షలు చేస్తున్నారు.

క్షయ వ్యాధి నిర్మూలనపై అవగాహన ర్యాలీ

★ క్షయ నిర్మూలనకు ఇప్పటివరకు తీసుకున్న చర్యలు పెద్దగా సత్ఫలితాలు ఇవ్వలేదు. వ్యాధిగ్రస్థులు అందరితో కలిసి తిరుగుతుండటంతో త్వరగా వ్యాప్తి చెందుతోంది. ఈ పరిస్థితిని కట్టడి చేసేందుకు 'ఇంటెన్సిఫైడ్ టీబీ క్యాంపెయిన్ - టీబీ ముక్త్ భారత్ అభియాన్' పేరుతో జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనలతో మార్గదర్శకాలు రూపొందాయి. జనాభాలో వనరబుల్‌గా పేర్కొంటున్న దీర్ఘకాలిక రోగుల జాబితాలను సిద్ధం చేశారు. క్యాన్సర్, బీపీ, సుగర్, హెచ్ఐవీ బాధితుల్లో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండటంతో వారంతా బలహీనంగా ఉంటారు. ఇలాంటి వారంతా క్షయ బారిన పడే ప్రమాదమున్న దృష్ట్యా పరీక్షల ద్వారా నిర్ధారిస్తున్నారు.

జాబితాలతో పరీక్షలు

జిల్లా జనాభాలో దీర్ఘకాలిక రోగుల జాబితాలను ఆరోగ్య కేంద్రాల వారీగా విభజించి సంబంధిత ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలకు అందజేశారు. వీటి ఆధారంగా వారందర్నీ గుర్తించి 104 వైద్య సేవల శిబిరంలో పరీక్షలు చేస్తున్నారు. క్షయ ఉన్నట్లు గుర్తించిన వారి వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరుస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 4,9,170 మంది వనరల్‌బుల్ రోగుల వివరాలతో జాబితాలు తయారయ్యాయి. ఇప్పటికి వీరిలో 5,735 మందికి కఫం పరీక్షలు పూర్తి చేసి 39 మంది టీబీతో బాధపడుతున్నట్లు గుర్తించారు. జూన్ 4 నుంచి వంద రోజుల కార్యక్రమం ప్రారంభమైంది. సిబ్బంది ఇంటింటికి వెళ్లి రోగులను గుర్తిస్తున్నారని జిల్లా క్షయ నివారణాధికారి డాక్టర్ బాలాజీ పేర్కొన్నారు.

REAL ESTATE

HOUSE FOR SALE

PENDURTHI

పెందుర్తి- పోలీస్‌స్టేషన్ డౌన్ E/F 133 చ॥గ॥ క్రొత్త ఇల్లులు సెల్లార్+ 2BHK & సాయిపురం (JCH) లేఅవుట్‌లో E/F 200, N/F 150 గ॥ స్థలంలు అమ్మకం. 9885357879, 9985449346.

GENERAL

విజయవాడ గన్నవరం దగ్గర NH 16 హైవేని ఆనుకుని 60 అ॥ రోడ్డు తూర్పు ఫేసింగ్ ఒక్కొక్క ఫ్లోరు 2000 Sq.Ft.తో 466 చ॥గ॥లలో G+3 Triplex బిల్డింగ్ అమ్మకమునకు కలదు. ✆ 88774 58888.

JOBS

Earn Extra Income online through Work from Home in Wellness Industry. 101, SF Res. Rd # 4, B.Hills, Hyd. ✆ 8919664679, 8309909749

సీపీఐ బలోపేతానికి మహాసభలు

చింతపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: మహాసభలు నిర్వహించుకోవడం ద్వారా పార్టీని మరింత బలోపేతం చేసుకునేందుకు వీలు పడుతుందని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాలేపల్లి వెంకటరమణ అన్నారు. శుక్రవారం స్థానిక గిరిజన ఉద్యోగ భవనంలో పార్టీ మండల కార్యదర్శి పేట్ల పోతురాజు ఆధ్వర్యంలో జిల్లా సమితి సమావేశం జరిగింది. నేతలు మాట్లాడుతూ.. విద్యుత్తు ఛార్జీలను తగ్గించాలని, స్మార్ట్‌మీటర్ల ఏర్పాటును ఉపసంహరించుకోవాలని కోరారు. అదానీ సంస్థతో సోలార్ ఒప్పందాలను రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఏ. శనివారం సర్పంచి పేట్ల రాజబాబు, ఎంపీటీసీ సభ్యులు సత్తిబాబు, సత్యవేణి, సీపీఐ జిల్లా కార్యదర్శి పొట్టిక సత్యనారాయణ, విష్ణుమూర్తి తదితరులు పాల్గొన్నారు.


మాట్లాడుతున్న వెంకటరమణ

శిరస్త్రాణంతో ఎంతో మేలు

జి.మాడుగుల, న్యూస్‌టుడే: రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలని ఎస్సై షణ్ముఖరావు కోరారు. శుక్రవారం జి.మాడుగులలో వాహనదారులకు అవగాహన కల్పించారు. శిరస్త్రాణం ధరించడం వల్ల ప్రాణాపాయం తప్పుతుందన్నారు. వాహనాల్లో సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించరాదన్నారు. వాహనాలకు రికార్డులతోపాటు లైసెన్సు తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

వాహనదారులకు అవగాహన కల్పిస్తున్న ఎస్సై

ఉపాధ్యాయులకు ముఖ హాజరు తప్పనిసరి

డుంబ్రిగుడ, న్యూస్‌టుడే: ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు నమోదు పక్కాగా జరగాలని జిల్లా విద్యాశాఖాధికారి బ్రహ్మాజీరావు అన్నారు. మండల కేంద్రంలోని విద్యాశాఖ కార్యాలయాన్ని శుక్రవారం ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు శాతాన్ని పరిశీలించారు. ఉదయం 9.30 గంటలలోపు కచ్చితంగా ముఖ ఆధారిత హాజరు నమోదు కావాలన్నారు. బడి బయట పిల్లలను పాఠశాలల్లో చేర్పించాలన్నారు. ఆధార్ అప్‌లోడ్ తప్పక చేయాలని ఆదేశించారు. మండల విద్యాశాఖ అధికారి సుందర్‌రావు, సీఆర్‌పీలు నాగేంద్ర, ఎంఐఎస్ నారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.

రికార్డులు తనిఖీ చేస్తున్న డీఈఓ బ్రహ్మాజీరావు

నూకాలమ్మ ఆలయ అభివృద్ధికి కేంద్ర నిధులు: మాధవ్

అనకాపల్లి, న్యూస్‌టుడే: అనకాపల్లి నూకాలమ్మ ఆలయ అభివృద్ధికి కేంద్రం నుంచి ప్రసాద్, స్వదేశీ దర్శన్ పథకాల ద్వారా నిధులు తీసుకురావడానికి కృషి చేస్తానని భాజపా రాష్ట్ర అధ్యక్షులు పి.వి.ఎన్.మాధవ్ తెలిపారు. పార్టీ పదవీ బాధ్యతలు స్వీకరించాక తొలిసారిగా ఉత్తరాంధ్ర భక్తుల ఇలవేల్పు అనకాపల్లి నూకాలమ్మను శుక్రవారం దర్శించుకున్నారు. మాధవ్ దంపతులు అమ్మవారికి పట్టువస్త్రాలు అందజేశారు. ఆలయ అధికారులు వీరికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం మాధవ్ విలేకరులతో మాట్లాడారు. అమ్మవారి నూతన ఆలయ నిర్మాణం త్వరలోనే పూర్తవుతుందన్నారు. ఆలయానికి వచ్చే అతిథులకు టీ, కాఫీలకు బదులు చెరకు రసం అందివ్వాలని దేవస్థానం పాలకవర్గానికి సూచించారు. అనకాపల్లి అంటేనే బెల్లం, చెరకు గుర్తుకు వస్తుందన్నారు. గోవాడలో ఇథనాల్ యూనిట్ ఏర్పాటు చేస్తే ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొన్నారు. శారదా నదిపై నిర్మించిన గ్రోయిన్లు దెబ్బతిన్నాయన్నారు. వీటిని బాగు చేయిస్తే వేలాది ఎకరాలకు సాగునీరు అందించవచ్చని తెలిపారు. పార్టీని గ్రామస్థాయి నుంచి అభివృద్ధి చేస్తామని మాధవ్ పేర్కొన్నారు. నూకాలమ్మ దేవస్థానం ఛైర్మన్ పీలా నాగశ్రీను బెల్లం దిమ్మను ఆయనకు బహూకరించారు. దేవాలయ కార్యనిర్వహణాధికారి కె.ఎల్.సుధారాణి, గవర కార్పొరేషన్ ఛైర్మన్ సురేంద్ర, తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రత్నాకర్, భాజపా జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, పార్టీ నాయకులు పొన్నగంటి అప్పారావు, వర్మ, కొణతాల అప్పలరాజు, మారిశెట్టి భాస్కరరావు, గంగుపాం నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

మాధవ్‌కు నూకాలమ్మ చిత్రపటం అందిస్తున్న నాగశ్రీను

హైడ్రో పవర్ ప్రాజెక్టును వ్యతిరేకించండి

పాడేరు, న్యూస్‌టుడే: హైడ్రోపవర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా అల్లూరి స్ఫూర్తితో ఆదివాసీ యువత ఉద్యమం చేపట్టాలని ఆదివాసీ గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు పి.అప్పలనర్సయ్య పిలుపునిచ్చారు. శుక్రవారం పాడేరులోని సంఘ కార్యాలయంలో అల్లూరి జయంతి వేడుకలు నిర్వహించారు. మన్యంవీరుడి చిత్రపటానికి నివాళులర్పించారు. ఆయన సేవలను కొనియాడారు. హైడ్రోప్రాజెక్టుకు అనుమతులిస్తూ జారీ చేసిన జీఓ నం. 51ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సంఘ నాయకులు బాల్‌దేవ్, సుందరరావు తదితరులు పాల్గొన్నారు.

చికెన్ ధరలు

(కిలోకి - రూ.లలో)

	వెన్‌కాబ్	బ్యాగ్
ఫారం గేటు	83	75
లైవ్	105	95
డ్రెస్డ్	152	160
స్కిన్‌లెస్	173	170

మేమున్నాం.. మీకు తోడుగా.. పాడేరు: 89853 66570, అరకులోయ: 63034 86346 రంపచోడవరం: 94908 77172

ముంచంగిపుట్టు, న్యూస్‌టుడే: బూసిపుట్టు గ్రామంలో విలేజ్ హెల్త్ క్లినిక్ భవన నిర్మాణం పూర్తి చేయకుండా అసంపూర్తిగా వదిలేశారు. వైద్యం కోసం 20కి.మీ.ల దూరంలోని రూఢకోట పీహెచ్‌సీకి వెళ్లాల్సి వస్తోంది. – చిన్నయ్య, బూసిపుట్టు ✓ భవన నిర్మాణం పూర్తి చేసేందుకు చర్యలు చేపడతాం. – సూర్యనారాయణమూర్తి, ఎంపీడీవో, ముంచంగిపుట్టు

రంపచోడవరం, న్యూస్‌టుడే: పందిరిమామిడిలో నాడు-నేడు కార్యక్రమంలో చేపట్టిన పాఠశాల భవన నిర్మాణం అసంపూర్తిగా నిలిచిపోయింది. జీపీఎస్ పాఠశాలను పాకలోనే నిర్వహించాల్సి వస్తోంది. – కె.వెంకన్నదొర, పందిరిమామిడి ✓ కాంట్రాక్టర్‌తో మాట్లాడి భవన నిర్మాణం పూర్తిచేస్తాం. – దుర్గాంగదయ్య, గిరిజన సంక్షేమశాఖ డీఈ, రంపచోడవరం

మారేడుమిల్లి, న్యూస్‌టుడే: మారేడుమిల్లి నుంచి దబ్బగోదవరి వెళ్లే రహదారిలో సున్నంపాడు వద్ద రహదారి ప్రమాదకరంగా ఉంది. – మడి ప్రసాద్‌దొర, సున్నంపాడు ✓ రహదారి కోతకు గురైన ప్రదేశంలో మరమ్మతులతోపాటు రక్షణ చర్యలు చేపడతాం. – ప్రదీప్, ఏఈ, ర.భ.శాఖ

రాజవొమ్మంగి, న్యూస్‌టుడే: పీహెచ్‌సీకి వెళ్లే దారంతా గోతులతో అధ్వానంగా ఉంది. – సత్యనారాయణ, రాజవొమ్మంగి ✓ పరిశీలించి రహదారి మరమ్మతుకు చర్యలు చేపడతాం. – యాదగిరీశ్వరరావు, ఎంపీడీవో

మురుగు సమస్యకు పరిష్కారం

మారేడుమిల్లి, న్యూస్‌టుడే: మారేడుమిల్లి - బోదులూరు రహదారిలో జలేబీల సుమారు రూ. 9 లక్షల వ్యయంతో కాలువ నిర్మించారు. ఆ వెంటనే రహదారికి ఇరువైపులా ఆక్రమణలను తొలగించడంతో డెబ్రిస్‌తో కాలువలు నిండిపోయాయి. దీనిపై 'నిరుపయోగంగా కాలువ' శీర్షికతో గత నెల 30న 'ఈనాడు'లో కథనం ప్రచురితమైంది. స్పందించిన అధికారులు సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సేవలు అరకొర.. సమస్యలు కొరకొర

లోతట్టు గ్రామాల్లో ఆర్టీసీ బస్సుల్లేక ఇక్కట్లు

మారేడుమిల్లి, న్యూస్‌టుడే

మన్యంలో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ సేవలు ఆశించిన స్థాయిలో అందడం లేదు. ఫలితంగా గిరిజనులు ప్రైవేటు వాహనాల్లో పరిమితికి మించి ప్రమాదకరంగా ప్రయాణిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. సేవల మెరుగుకు చర్యలు చేపట్టాల్సిన అధికారులు, ప్రజాప్రతినిధులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. మారేడుమిల్లి మండలంలోని గిరిజన గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్న రవాణా ఇక్కట్లు వ్యథనీతం.

★ రంపచోడవరం డివిజన్ పరిధిలోని పదకొండు మండలాల్లో విస్తీర్ణంలో మారేడుమిల్లి పెద్దది. 12 పంచాయతీలు, 71 గిరిజన గ్రామాలున్నాయి. గ్రామాలన్నీ లోతట్టు ప్రాంతాల్లోనే ఉన్నాయి. మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని పాలకులు చెబుతున్నా.. రవాణా సేవలు మెరుగు పడటం లేదు. మారేడుమిల్లి మండలంతోపాటు వై.రామవరం మండలంలోని ఎగువ ప్రాంతంలోని వందలాది గ్రామాలకు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులు లేవు.

★ గోకవరం డిపో నుంచి రోజుకు రెండు సార్లు మారేడుమిల్లి, బోదులూరు, ఆకుమామిడి కోట, బొడ్డంక, దారగడ్డ, గుర్తేడు మీదుగా పాత కోట వరకు బస్సులు వస్తున్నాయి. ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న గ్రామాల ప్రజలకు మాత్రమే ఉపయుక్తంగా ఉంటోంది. లోతట్టు ప్రాంతంలో గ్రామాలకు రహదారులు లేకపోవడంతో రాకపోకలకు అవస్థలు తప్పడం లేదు.

ఆర్టీసీ సేవలు అందుబాటులో లేక ఆటోపైనే ప్రయాణిస్తున్న గిరిజనులు

★ మారేడుమిల్లి మండలంలోని కుండాడ, గుజ్జుమామిడివలస, తాడేపల్లి, డి.వేటమామిడి కోట, దొరచింతలపాలెం, పుల్లంగి, వేటుకూరు పంచాయతీల పరిధిలోని గ్రామాలతోపాటు వై.రామవరం మండలం ఎగువ ప్రాంతంలోని కానివాడ, చింతలపూడి, బొడ్డగండి పంచాయతీల పరిధిలోని గ్రామాల ప్రజలు ఆటోలు, జీపులను ఆశ్రయించాల్సి వస్తోంది.

★ లోతట్టు గ్రామాలకు రవాణా సదుపాయాలను కల్పించాల్సిన ప్రభుత్వం కొన్ని గ్రామాలకు 'సంత స్పెషల్' పేరుతో కంటితుడుపుగా బస్సులను నడుపుతోంది. మారేడుమిల్లిలో వారపుసంత రోజైన శనివారం కొన్ని గ్రామాలకు 'సంతస్పెషల్' పేరుతో బస్సులు నడిపేవారు. కుండాడ, గుజ్జుమామిడివలస గ్రామాలకు ఒక బస్సు, పుల్లంగి, చట్లవాడకు మరో బస్సు, వేటుకూరు మీదుగా చింతలపూడి వరకు మరో బస్సు నడిచేది. కొంతకాలంగా 'సంత స్పెషల్' బస్సులను రద్దు చేయడంతో వారపు సంతకు వచ్చేందుకు గిరిజనులు అవస్థలు పడాల్సి వస్తోంది. గత్యంతరం లేక ఆటోలు, జీపులు, వ్యానులు, లారీలను ఆశ్రయిస్తున్నారు. ఎమ్మెల్యే శిరీషాదేవి దృష్టిసారించి ఆర్టీసీ బస్సులు నడిచేలా చర్యలు చేపట్టాల్సిన అవసరముంది.



ఎమ్మెల్యేకు వినతిపత్రం ఇస్తున్న నిర్వాసితులు

నిర్వాసితుల సమస్యలపై వినతి

వరరామచంద్రాపురం, న్యూస్‌టుడే: పోలవరం నిర్వాసితుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్యే శిరీషాదేవికి తెదేపా నాయకులు వినతిపత్రం అందజేశారు. వరరామచంద్రాపురానికి చెందిన నిర్వాసితులతో రంపచోడవరంలో శుక్రవారం ఎమ్మెల్యేను కలిశారు. 18 ఏళ్ల వయసు నిండిన ప్రతి ఒక్కరికీ నోటిఫికేషన్‌తో సంబంధం లేకుండా ప్యాకేజీ ఇవ్వాలని, ఆర్‌అండ్‌ఆర్‌లో గిరిజనేతరులకు ప్రభుత్వం ఇళ్లు నిర్మించుకుంటే స్థలాలు చూపుతుందని, ఇళ్ల నిర్మాణానికి ఇచ్చే నగదు సరిపోవడం లేదని, ఆ మొత్తాన్ని రూ. ఆరు లక్షలకు పెంచాలని విన్నవించారు. వరరామచంద్రాపురంలోని టీసీ కాలనీ, రేఖపల్లి, రామవరంపాడు గుంపు ప్రాంతాలను ముంపు గ్రామ జాబితాలో చేర్చాలన్నారు. నరసింహారావు, నరేశ్, చంద్రశేఖర్, సత్యనారాయణ, శంకరరావు వినతిపత్రం ఇచ్చిన వారిలో ఉన్నారు.

అ వీ ఇ వీ

శుభ్రత పాటించకపోతే చర్యలు

గూడెంకొత్తవీధి, న్యూస్‌టుడే: హోటళ్లలో పరిశుభ్రత పాటించకపోతే యజమానులపై చర్యలు తీసుకుంటామని ఉప ఎంపీడీవో మహేష్ హెచ్చరించారు. శుక్రవారం గూడెంకొత్తవీధిలోని హోటళ్లను తనిఖీ చేశారు. ప్రజలకు నాణ్యమైన ఆహారం అందించాలన్నారు. వంటశాలలు, పాత్రలు పరిశుభ్రంగా ఉంచాలని పేర్కొన్నారు. అనంతరం పరిశుభ్రత, పీహెచ్‌ఎస్ సర్వేపై అవగాహన కల్పించారు. పంచాయతీ కార్యదర్శి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

సెల్ టవర్లు ఎన్నున్నా ప్రయోజనమేంటి?

వరరామచంద్రాపురం: మండల పరిధిలో పనిచేయని సెల్ టవర్లు ఎన్ని ఉన్నా ప్రయోజనమేంటని ఎంపీపీ లక్ష్మి, శ్రీరామగిరి సర్పంచి సంతోష్‌కుమార్ ప్రశ్నించారు. రేఖపల్లిలోని సీపీఎం కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశమయ్యారు. సిగ్నల్స్ సమస్యతో ఉద్యోగులు, విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారన్నారు. చిన్నబాబు, శ్రీరామ్మూర్తి పాల్గొన్నారు.

మాట్లాడుతున్న ఎంపీపీ లక్ష్మి, సర్పంచి సంతోష్

జనసేన కార్యకర్తకు పరామర్శ

రంపచోడవరం, న్యూస్‌టుడే: కిడ్నీ, కాలేయ సంబంధ సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొంది ఇటీవల ఇంటికి వచ్చిన బిలకమామిడికి చెందిన జనసేన కార్యకర్త చిన్నసోమయ్యను ఆ పార్టీ నాయకులు శుక్రవారం పరామర్శించారు. సీతయ్య, జయరామ్, దుర్గారావు, అప్పారావు తదితరులు పరామర్శించిన వారిలో ఉన్నారు.

ఉడెన్ వ్యూపాయింట్ ఏర్పాటుకు వినతి

అనంతగిరి (గ్రామీణం), న్యూస్‌టుడే: ఎగువశోభ పంచాయతీ అనంతగిరి కాఫీ పాయింట్ 77వ బ్లాక్‌లో ఉడెన్ వ్యూపాయింట్ ఏర్పాటు చేయాలని జడ్పీటీసీ సభ్యుడు గంగరాజు కోరారు. ఈ మేరకు శుక్రవారం ఏపీఎఫ్‌డీసీ డివిజనల్ మేనేజర్ కృష్ణబాబుకు వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. ఇక్కడ వ్యూపాయింట్ నిర్మిస్తే అధిక సంఖ్యలో పర్యాటకులు వచ్చేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. కొర్రా మోహన్, చంద్ర తదితరులు పాల్గొన్నారు.

ఏపీఎఫ్‌డీసీ డివిజనల్ మేనేజర్ కృష్ణబాబుకు వినతిపత్రం అందిస్తున్న గంగరాజు తదితరులు

రాజ్‌మా విత్తనాల పంపిణీకి చర్యలు

చింతపల్లి, న్యూస్‌టుడే: ఈ ఏడాది రైతులకు రాజ్‌మా విత్తనాల పంపిణీకి చర్యలు తీసుకుంటున్నామని మండల వ్యవసాయాధికారి శ్రీనివాస్ తెలిపారు. విత్తనాలు కావాల్సిన రైతులు పట్టాదారు పాసుపుస్తకం నకలు, ఆధార్ కార్డుతో రైతు సేవా కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. ఇటీవల వరి విత్తనాలు తీసుకున్న రైతులు అదే పొలంలో రాజ్‌మా విత్తనాల కోసం దరఖాస్తు చేయకూడదన్నారు. గత ఏడాది రాజ్‌మా సాగు చేసిన ధ్రువపత్రం ఉన్నవారికి అవకాశం ఇస్తామని పేర్కొన్నారు. కొత్తగా పంట వేయాలనుకునే వారు భూమి, ఇతర వివరాలను సమర్పించాల్సి ఉంటుందని వివరించారు. ఈనెల 30లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

పైపులైను లీకేజీ.. జీవజలం వృథా

మారేడుమిల్లి, న్యూస్‌టుడే: తాగునీటి పైపులైను లీకవుతుండటంతో నిరంతరం వృథాగా పోతోంది. ఈ నీరంతా మారేడుమిల్లి - భద్రాచలం రహదారిపైకి చేరుతుండటంతో రాకపోకలు సాగించేందుకు వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. సంబంధిత శాఖ అధికారులు సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టడం లేదు. పంచాయతీ పాలకులు దృష్టిసారించి నీటి వృథాకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు.

రహదారిపై పారుతున్న లీకేజీ నీరు

ఆర్టీసీ బస్సు మొరాయింపు

జాతీయ రహదారిలో చాపరాయి వద్ద శుక్రవారం ఆర్టీసీ బస్సు మొరాయించింది. అరకు నుంచి పాడేరు వెళ్తున్న బస్సు సాంకేతికలోపంతో నిలిచిపోయింది. అరగంటపాటు ప్రయాణికులు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. వేరే బస్సులో ప్రయాణికులను తరలించారు. కండిషన్‌లో ఉన్న బస్సులు నడపాలని పలువురు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, డుంబ్రిగుడ

తీసి.. వదిలేస్తే ఎలా?

స్థానిక ఎర్రంరెడ్డి నగరంలో సీసీ రహదారి మధ్యలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ప్రమాదభరితంగా మారింది. రాత్రి వేళల్లో వాహనచోదకులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఆరేళ్ల కిందట గ్రామంలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. జీసీసీ కార్యాలయం నుంచి ఎర్రంరెడ్డి నగరం వెళ్లే దారిలో భూగర్భ డ్రైనేజీ మూతను తీసి పక్కన పడేశారు. ప్రమాదాల నివారణకు మూతను సరిగా ఏర్పాటు చేయాలని వాహన చోదకులు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, రంపచోడవరం

వైద్యుల రాకతో సేవలు మెరుగు

రంపచోడవరం, న్యూస్‌టుడే: స్థానిక ప్రాంతీయ ఆసుపత్రిలో వైద్యాధికారుల పోస్టుల భర్తీతో వైద్య సేవలు మెరుగయ్యాయి. ఆసుపత్రిలో ఆర్థోపెడిక్, గైనకాలజిస్టు, చర్మవ్యాధులు, చెవి, ముక్కు, గొంతు, మత్తు, పెడియాట్రిక్, ఆప్తాల్మిక్ వైద్యులు ఉన్నారు. తాజాగా జనరల్ సర్జన్, జనరల్ ఫిజిషియన్, చిన్నపిల్లల వైద్య నిపుణులు విధుల్లో చేరారు. గతంలో ఆసుపత్రికి వచ్చే కేసులను రాజమహేంద్రవరం, కాకినాడ ప్రభుత్వాసుపత్రులకు ఎక్కువగా పంపేవారు. ప్రస్తుతం పూర్తిస్థాయిలో వైద్యులు ఉండటంతో ఇక్కడే వైద్య సేవలు అందుతున్నాయి. ఆసుపత్రిలో గతంలో జనరల్ మెడిసన్ వైద్యుడు ఉండేవారు. గుండె సంబంధ సమస్యలతో బాధపడుతున్న రోగులకు ఈసీజీ తీసే వారు. మూడు నెలల కిందట జనరల్ మెడిసన్ వైద్యుడు బదిలీ అయ్యారు. ఆ స్థానంలో మరొకరిని నియమించాల్సి ఉంది. రోజూ 200 వరకు ఓపీ నమోదవుతోంది. మందుల నిల్వలు సరిపడా ఉన్నాయని సూపరింటెండెంట్ డాక్టర్ శేషారెడ్డి పేర్కొన్నారు.

ఏరియా ఆసుపత్రిలో ఆధునిక ల్యాబ్

అల్లూరి పోరాట స్ఫూర్తి ఆదర్శం

ఆంగ్లేయులపై అల్లూరి సీతారామరాజు సాగించిన పోరాట స్ఫూర్తి మనందరికీ ఆదర్శమని రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి సింహాచలం కొనియాడారు. అల్లూరి 128వ జయంతి వేడుకలు జిల్లావ్యాప్తంగా శుక్రవారం ఘనంగా జరిగాయి. ఐటీడీఏ సమావేశ మందిరంలో ఉద్యోగులతో కలిసి పీఓ నివాళులర్పించారు. మారేడుమిల్లి గురుకుల పాఠశాలలో, బోదులూరు కూడలిలోని అల్లూరి విగ్రహం వద్ద వేడుకలు జరిగాయి. సీలేరు కాంప్లెక్స్ ముఖ్య ఇంజినీర్ కార్యాలయంలో అధికారులు, సిబ్బంది అంజలి ఘటించారు. రాజవొమ్మంగి, అడ్డతీగలలో జరిగిన వేడుకల్లో పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధులు, విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కృష్ణవర్మ పాల్గొన్నారు. పైడిపట్టులో అల్లూరి యువజన సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దంగేటి సత్తిబాబు ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. టేకులబోరులో జరిగిన కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ, గిరిజన సంఘ నాయకులు పాల్గొన్నారు. మంటూరు, ఏనుగులగూడెం, అగ్రహారం పాఠశాలల్లో జరిగిన వేడుకలకు ఆదివాసీ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తెల్లం శేఖర్ హాజరయ్యారు. చింతూరులో ఏఎస్పీ పంకజ్ కుమార్‌మీనా నివాళులర్పించారు. సీఐ దుర్గాప్రసాద్, ఎస్సై రమేశ్ పాల్గొన్నారు. గంగవరంలో ఎస్సై వెంకటేష్, ఆశ్రమ బాలుర ఉన్నత పాఠశాల హెచ్ఎం శ్రీరాములు అల్లూరి యువజన సంఘం, యువసేన యూత్ సభ్యులు నివాళులర్పించారు. రాజేంద్రపాలెంలో అల్లూరి విగ్రహానికి జీసీసీ మాజీ ఛైర్మన్ ఎంవీవీ ప్రసాద్ తదితరులు నివాళులు అర్పించారు. మంప అల్లూరి స్మారక ఉద్యానంలో ఎంపీడీవో ప్రసాదరావు, తహసీల్దార్ ఎస్ఎల్‌వీ ప్రసాద్, నేతలు శివరామరాజు, అప్పలకొండ విప్లవవీరునికి నివాళులు అర్పించారు. సాడేకులో జరిగిన కార్యక్రమంలో బాలయ్యదొర, కుమారి, కొండలరావు, చంటిబాబు పాల్గొన్నారు. చింతపల్లిలో ఎంపీపీ అనూషాదేవి, తహసీల్దారు రామకృష్ణ, ఎంపీడీవో శ్రీనివాసరావు, జడ్పీటీసీ సభ్యుడు బాలయ్య, సీఐ వినోద్‌బాబు తదితరులు అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేశారు. గూడెంకొత్తవీధిలో జరిగిన కార్యక్రమాలకు తహసీల్దార్ రామకృష్ణ, ఎంపీపీ బోయిన కుమారి, వైస్ ఎంపీపీ దేముడు, సర్పంచి రామకృష్ణ హాజరయ్యారు. సీలేరులో అల్లూరి విగ్రహానికి ఎస్ఈ చంద్రశేఖర్‌రెడ్డి నివాళులర్పించారు. అరకులోయ ఏఎస్ఆర్ పబ్లిక్ స్కూల్‌లో ఈ కార్యక్రమం జరిగింది. అల్లూరి వేషధారణలో విద్యార్థి అలరించాడు. డైరెక్టర్ నర్సయ్య, పాఠశాల ప్రతినిధి వర్మ పాల్గొన్నారు. అరకులోయ మహిళా డిగ్రీ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో తహసీల్దారు ప్రసాద్, ప్రిన్సిపల్ చలపతిరావు పాల్గొన్నారు. డుంబ్రిగుడలో అల్లూరి యూత్ మండల అధ్యక్షుడు సూర్యప్రకాష్ ఆధ్వర్యాన జరిగిన కార్యక్రమంలో తెదేపా నేతలు తుడుము సుబ్బారావు, స్వామి పాల్గొన్నారు.

– న్యూస్‌టుడే, బృందం

అరకులోయలో అల్లూరి వేషధారణలో విద్యార్థి

మంపలో అల్లూరి విగ్రహానికి నివాళులు అర్పిస్తున్న ఎంపీడీవో ప్రసాదరావు, శివరామరాజు తదితరులు

చింతూరులో..

క్రికెట్ టోర్నీ విజేతలకు బహుమతుల ప్రదానం

కొయ్యూరు, న్యూస్‌టుడే: అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా మే 7న కొయ్యూరులో రాష్ట్రస్థాయి క్రికెట్ టోర్నమెంట్‌ని జీసీసీ మాజీ ఛైర్మన్ ఎంవీవీ ప్రసాద్, అల్లూరి యూత్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ పోటీల్లో విజేతగా సామర్లకోట సచిన్ 11వ జట్టు, రన్నరప్‌గా పాడేరు ఎంసీసీ జట్లు నిలిచాయి. వీరికి శుక్రవారం స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మంత్రులు అనిత, కొల్లు రవీంద్ర, కందుల దుర్గేష్ చేతులమీదుగా కృష్ణదేవిపేటలో జరిగిన అల్లూరి జయంతి కార్యక్రమంలో బహుమతులు అందించారు. చింతపల్లి మాజీ ఎమ్మెల్యే ఎంవీవీ సత్యనారాయణ జ్ఞాపకార్థంగా మొదటి బహుమతి రూ. 50,000, ద్వితీయ బహుమతి రూ. 30,000 చెక్కులను, కప్‌లను కెప్టెన్లు సుబ్బారావు, సతీష్‌లకు ఇచ్చారు. ఎంపీలు సి.ఎం.రమేష్, కలిశెట్టి అప్పలనాయుడు, జీసీసీ మాజీ ఛైర్మన్ ఎంవీవీ ప్రసాద్, తెదేపా నేత కె.సుబ్బారావు పాల్గొన్నారు.

సామర్లకోట జట్టుకు బహుమతి అందిస్తున్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మంత్రులు

సీజనల్ వ్యాధులపై అప్రమత్తం

రంపచోడవరం, న్యూస్‌టుడే: ఏజెన్సీ ప్రాంతంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలని ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి సింహాచలం సూచించారు. పెదగెద్దాడ పీహెచ్‌సీని శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. రోజూ ఓపీ ఎంత నమోదవుతోంది, పీహెచ్‌సీ పరిధిలో గర్భిణులు ఎందరున్నారని ఆరా తీశారు. అనంతరం అంగన్‌వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఏడీఎంహెచ్‌వో శిరీష వెంట ఉన్నారు.

పెదగెద్దాడ పీహెచ్‌సీని తనిఖీ చేస్తున్న ఐటీడీఏ పీఓ సింహాచలం

రక్తదానంతో జీవితాల్లో వెలుగులు

చింతపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: రక్తదానం ఎందరో జీవితాల్లో వెలుగులు నింపుతుందని జనసేన పార్టీ మండల యువత అధ్యక్షుడు గాజుల శ్రీను అన్నారు. శుక్రవారం వంగవీటి మోహనరంగా జయంతి సందర్భంగా ఫస్ట్ బ్లడ్‌బ్యాంక్ (విశాఖపట్నం) ఆధ్వర్యంలో చింతపల్లి ముత్యాలమ్మ ఆలయం వద్ద రక్తదాన శిబిరం నిర్వహించారు. సుమారు 50 మంది రక్తదానం చేశారు. మూడు నెలలకు ఒక్కసారైనా రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సుర్ల వీరేంద్రకుమార్, పసుపులేటి వినాయకరావు, పైలా శ్రీనివాసరావు, తరుణ్, బండారు నాయుడు, చిన్నయ్యపడాల్, ధనుంజై, చిరంజీవి, అప్పారవు, తదితరులు పాల్గొన్నారు.

రక్తదానం చేస్తున్న రంగా అభిమానులు

చిత్తశుద్ధితో పథకాల అమలు

జి.మాడుగుల, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో సంక్షేమ పథకాలు అందరికీ అమలు చేస్తోందని మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు. పెదలంకలో శుక్రవారం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు. గ్రామంలో సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. తెదేపా నాయకులు కొండలరావు, కళ్యాణం, పి.భీంబాబు, నాగబ్బాయి, కె.భీంబాబు, పిన్నయ్య, చిరంజీవి పాల్గొన్నారు.

చింతూరు, న్యూస్‌టుడే: తెదేపా బూత్ లెవల్ సభ్యులు ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాల లబ్ధిని వివరించాలని ఆ పార్టీ మండల అధ్యక్షుడు ఇల్లా చిన్నారెడ్డి సూచించారు. బూత్ స్థాయి సభ్యులకు శుక్రవారం అవగాహన సమావేశం నిర్వహించారు. అధిష్ఠానం అందుబాటులోకి తీసుకువచ్చిన యాప్‌లో ప్రతి ఇంటికి వెళ్లి ఫొటోలను అప్‌లోడ్ చేయాలన్నారు. క్లస్టర్ ఇన్‌ఛార్జి నర్సింహరావు, నాయకులు రామారావు, వెంకటేశ్వరరావు, శ్రీరామ్, తమ్మయ్య పాల్గొన్నారు.

చింతపల్లి/గ్రామీణం, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా సంక్షేమ పథకాలను పక్కాగా అమలు చేస్తోందని తెదేపా మండల ఉపాధ్యక్షుడు కిముడు లక్ష్మయ్య అన్నారు. సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమాన్ని లంబసింగి పంచాయతీలో నిర్వహించారు. తెదేపా నాయకులు బేరా సత్యనారాయణ, రాజారావు, సోమలింగంపడాల్, లోవరాజు, మహేంద్ర, బాలకృష్ణ పాల్గొన్నారు.

గంగవరం, న్యూస్‌టుడే: సుపరిపాలన కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని మాజీ ఎంపీపీ డాక్టర్ తీగల ప్రభ అన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఆముదాలబంద, దొరమామిడి పంచాయతీల్లో, గార్లపాడు గ్రామంలో ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంచారు. ఎంపీటీసీ సభ్యుడు ఆదినారాయణ, నాయకులు వెంకటరెడ్డి, కృష్ణమూర్తి, పండుదొర, తమన్నదొర, కృష్ణారెడ్డి పాల్గొన్నారు.

రాజవొమ్మంగి, న్యూస్‌టుడే: కూటమి పాలనలో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగేలా ముఖ్యమంత్రి చంద్రబాబు అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యం ఇస్తున్నారని తెదేపా మండల ప్రధాన కార్యదర్శి, క్లస్టర్ ఇన్‌ఛార్జి కేశవ్ పేర్కొన్నారు. లబ్బర్తి, లాగరాయి గ్రామాల్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. బాజీ, తేజ, సురేష్, వరహాలు, ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు.

పెదలంకలో ప్రభుత్వ పథకాల కరపత్రాన్ని అందజేస్తున్న మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, తెదేపా నాయకులు

రాజవొమ్మంగిలో..

ఏకాదశి పూజలకు ఏర్పాట్లు

రంపచోడవరం, న్యూస్‌టుడే: తొలి ఏకాదశిని పురస్కరించుకుని నారాయణగిరిపై వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు, అభిషేకాలు కొనసాగుతాయని అర్చకులు వెంకటేశ్వరరావు చెప్పారు. భక్తులంతా హాజరుకావాలని కోరారు.

నారాయణగిరిపై కొలువుదీరిన వేంకటేశ్వరస్వామి

నిబంధనలు పాటించకుంటే చర్యలు

రాజవొమ్మంగి, న్యూస్‌టుడే: ప్రతి ఒక్కరూ అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని జడ్డంగి ఎస్సై చినబాబు సూచించారు. సామాజిక పోలీసింగ్‌పై కొమరాపురంలో శుక్రవారం స్థానికులకు అవగాహన కల్పించారు. గంజాయి సాగు, రవాణా, విక్రయాలు, ఆన్‌లైన్ రుణ యాప్‌లకు దూరంగా ఉండాలన్నారు. మద్యం గొలుసు దుకాణాలు నిర్వహించవద్దన్నారు. బాల్య వివాహాల వల్ల అనర్థాలను వివరించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని కోరారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

మహిళల రక్షణకు ప్రాధాన్యం

చింతపల్లి, న్యూస్‌టుడే: మహిళల రక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని చింతపల్లి ఎస్సై వెంకటేశ్వరరావు అన్నారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, దాడులను నియంత్రించేందుకు రూపొందించిన శక్తియాప్‌పై శుక్రవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థినులకు అవగాహన కల్పించారు. ఆపద సమయాల్లో ఈ యాప్‌ను ఎలా వినియోగించుకోవాలో ఎస్సై వివరించారు.

డుంబ్రిగుడ, న్యూస్‌టుడే: చట్టాలపై అవగాహన పెంచుకుంటే అభివృద్ధి సాధ్యపడుతుందని ఎస్సై పాపినాయుడు అన్నారు. స్థానిక కస్తుర్బా గాంధీ గురుకుల బాలికల విద్యాలయంలో గుడ్ టచ్.. బ్యాడ్ టచ్‌పై అవగాహన కల్పించారు. ప్రణాళికబద్ధంగా చదివి మంచి ఫలితాలు సాధించాలని కోరారు.

సీలేరు, న్యూస్‌టుడే: బాలికలు పోక్సో చట్టంపై అవగాహన పెంచుకోవాలని సీలేరు ఎస్సై రవీంద్ర పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక బాలికల ఆశ్రమ పాఠశాలలో బాలికలకు చట్టాలపై అవగాహన కల్పించారు. ఎస్సై మాట్లాడుతూ.. అత్యవసర సమయాల్లో 100, 112 టోల్‌ఫ్రీ నంబర్లను వినియోగించుకోవాలని సూచించారు. బాల్య వివాహాలతో అనర్థాలు వివరించారు. మంచి క్రమశిక్షణతో విద్య నేర్చుకోవాలని సూచించారు.

విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న చింతపల్లి ఎస్సై వెంకటేశ్వరరావు

డుంబ్రిగుడలో మాట్లాడుతున్న ఎస్సై పాపినాయుడు

అధికారుల గైర్హాజరుపై ప్రజాప్రతినిధుల ఆగ్రహం

మారేడుమిల్లి, న్యూస్‌టుడే: మండల పరిషత్తు సమావేశానికి ఆయా శాఖలకు చెందిన అధికారులు గైర్హాజరు కావడంపై ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీపీ లలితకుమారి అధ్యక్షతన శుక్రవారం మండల పరిషత్తు సమావేశం జరిగింది. అధికారుల హాజరు తక్కువ ఉండటాన్ని నిరసిస్తూ ప్రజాప్రతినిధులు సమావేశం నుంచి వెళ్లిపోయేందుకు సిద్ధమవగా ఎంపీడీవో వారికి సర్దిచెప్పారు. అధికారులు హాజరుకాకుండా సిబ్బంది పంపడమేంటని ఎంపీపీతోపాటు జడ్పీటీసీ సభ్యుడు బాలాజీబాబు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు ప్రశ్నించారు. అనంతరం మండల ప్రత్యేకాధికారి, గిరిజన సంక్షేమ శాఖ డీఈఈ చైతన్య మాట్లాడుతూ.. ఆకుమామిడికోటలో మల్టీపర్పస్ హాల్‌ను నిర్మించనున్నట్లు చెప్పారు. సున్నంపాడు - నూరుపూడి వంతెన, కడుమూరు, వాలమూరు వంతెనల నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు. వెలుగు ఏపీఎం దుర్గాప్రసాద్ మాట్లాడుతూ.. సుమారు వేయి మంది మహిళలకు వెదురు పెంపకం, హోంస్టేల నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించి ప్రోత్సహించనున్నట్లు చెప్పారు. ఎంఈవో ముత్యాలరావు మాట్లాడుతూ.. ఈ నెల 10న అన్ని పాఠశాలల్లో తల్లిదండ్రుల సమావేశాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. మారేడుమిల్లిలో అటవీ శాఖ చెక్‌పోస్టు ద్వారా వచ్చే ఆదాయం ఏమవుతుందని పలువురు ప్రజాప్రతినిధులు ప్రశ్నించారు. ఇటీవల ప్రధాన రహదారులకు ఇరువైపులా ఆక్రమణలు తొలగించి శిథిలాలను అక్కడే వదిలేయడంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారని కోఆప్షన్ సభ్యుడు ధర్మరాజు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. వ్యర్థాలను ఎవరికి వారే తొలగించుకోవాలని ఎంపీడీవో శ్రీనివాస విశ్వనాథ్ స్పష్టం చేశారు. మారేడుమిల్లి సర్పంచి జాకబ్, వైస్ ఎంపీపీలు రవికుమార్, లత, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

సమావేశానికి హాజరైన జీసీసీ ఉద్యోగిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజాప్రతినిధులు

వర్షంతో ఇక్కట్లు

గంగవరం, న్యూస్‌టుడే: వారం రోజులుగా తెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. కొండవాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. పాఠశాలలకు వెళ్లేందుకు విద్యార్థులకు ఇక్కట్లు తప్పడం లేదు. శుక్రవారం ఉదయం వర్షం తగ్గి పొడి వాతావరణం ఏర్పడగా, సాయంత్రానికి మళ్లీ వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

ఎన్నికల జాబితాపై బీఎల్ఓలకు శిక్షణ

రంపచోడవరం, న్యూస్‌టుడే: ఎన్నికల జాబితాల నిర్వహణపై బూత్ స్థాయి అధికారులకు (బీఎల్ఓ) శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సబ్‌కలెక్టర్ కల్పశ్రీ పేర్కొన్నారు. సబ్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం శిక్షణను ప్రారంభించారు. ప్రతి బ్యాచ్‌కు 50 మంది చొప్పున శిక్షణకు హాజరు కావాలని సూచించారు. నియోజకవర్గంలో 399 బీఎల్ఓలకు శిక్షణ కొనసాగుతుందన్నారు. ఎన్నికల ఉప తహసీల్దారు సునీత, మాస్టర్ ట్రైనీ సుధాప్రకాష్ పాల్గొన్నారు.

శిక్షణలో బీఎల్‌వోలతో సబ్‌కలెక్టర్ కల్పశ్రీ

(c) eenadu

సీలింగ్, మిగులు భూముల క్రమబద్ధీకరణకు మరో అవకాశం

మాట్లాడుతున్న జిల్లా సంయుక్త కలెక్టర్ భార్గవ్ తేజ

కలెక్టరేట్ (గుంటూరు), న్యూస్‌టుడే: అర్బన్ ల్యాండ్ సీలింగ్స్, మిగులు భూముల క్రమబద్ధీకరణకు ఇంకా దరఖాస్తు చేసుకోని వారి కోసం ప్రభుత్వం మరో అవకాశం కల్పించిందని జిల్లా సంయుక్త కలెక్టర్ భార్గవ్ తేజ అన్నారు. కలెక్టరేట్‌లోని ఆయన ఛాంబర్‌లో గుంటూరు తూర్పు, పశ్చిమ తహసీల్దార్లు, సర్వేయర్లతో శుక్రవారం సమావేశమయ్యారు. జేసీ భార్గవ్ తేజ మాట్లాడుతూ పట్టణ భూ పరిమితుల చట్టం 1976 ప్రకారం ప్రభుత్వ పరిధిలోకి వచ్చిన సీలింగ్, మిగులు భూముల క్రమబద్ధీకరణకు గతంలో ప్రభుత్వం అనుమతించిందన్నారు. ఇంకా దరఖాస్తు చేసుకోని వారికోసం ఈ ఏడాది డిసెంబరు వరకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. ఆయా భూముల క్రమబద్ధీకరణ కోసం జేసీ, కాంపిటెంట్ అథారిటీ, అర్బన్ ల్యాండ్ సీలింగ్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. సమావేశంలో గుంటూరు తూర్పు, పశ్చిమ తహసీల్దార్లు సుభాని, వెంకటేశ్వర్లు, సర్వేయర్లు, యూఎల్‌సీ అధికారులు పాల్గొన్నారు.

జాతీయ మెగా లోక్ అదాలత్ నేడు

కేసుల పరిష్కారానికి విస్తృత ఏర్పాట్లు

గుంటూరు లీగల్, న్యూస్‌టుడే: జిల్లా వ్యాప్తంగా న్యాయస్థానాల్లో కక్షిదారుల కేసులను పరిష్కరించేందుకు శనివారం జాతీయ మెగా లోక్‌అదాలత్ నిర్వహించనున్నారు. ఇందుకోసం జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయికల్యాణ్‌చక్రవర్తి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లావ్యాప్తంగా సివిల్, క్రిమినల్ కేసులను స్థానికంగా అన్ని న్యాయస్థానాల్లోనూ పరిష్కరించనున్నారు. గుంటూరులో జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయికల్యాణ్‌చక్రవర్తి కొన్ని కేసులను స్వయంగా పరిష్కరించనున్నారు. ఆయనతోపాటు అదనపు జిల్లా న్యాయమూర్తులు షమ్మి సర్వీన్ సుల్తానా బేగం, వై.నాగరాజ, వీఏఎల్ సత్యవతి, సీహెచ్ వెంకటనాగశ్రీనివాసరావు, ఆర్.శరత్‌బాబు, కె.నీలిమ సహా సీనియర్ సివిల్ జడ్జిలు, జూనియర్ సివిల్ జడ్జిలు కూడా కేసులు పరిష్కరించేందుకు సంబంధిత న్యాయస్థానాల్లో ప్రత్యేక బెంచిలు ఏర్పాటు చేశారు. మరోవైపు క్రిమినల్ కేసులను పరిష్కరించేందుకు కూడా పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జియాఉద్దీన్ తెలిపారు.

అభివృద్ధికి సహకరిస్తాం..
అవస్థలు రాకుండా చూడండి

- రైతుల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకోండి
- అదనపు భూ సమీకరణ గ్రామసభల్లో స్పష్టం చేసిన రైతులు

బండారుపల్లి గ్రామ సభలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్

అమరావతి, తాడికొండ, న్యూస్‌టుడే: ప్రజా రాజధాని అమరావతి నిర్మాణంలో భాగస్వాములమై ఈ ప్రాంత అభివృద్ధికి సహకరిస్తామని.. కానీ వైకాపా ఐదేళ్ల పాలనలో రాజధాని రైతులకు వచ్చిన అవస్థలు తమకు రాకుండా చూడాలని రైతులు కోరారు. రాజధాని అదనపు భూ సమీకరణకు తాడికొండ మండలంలోని పణిదరం, దామరపల్లి, బండారుపల్లి గ్రామాల్లో శుక్రవారం నిర్వహించిన గ్రామసభల్లో రైతులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. బండారుపల్లిలో భూములివ్వడానికి సిద్ధమన్న రైతులు... తమకు ఏం ఇస్తారో ముందుగా తెలియజేయాలని కోరారు. మంచి విద్యాసంస్థల్లో తమ పిల్లలను చదివించుకోవాలనుకుంటున్న వారికి భూములు కోల్పోతే ఆదాయం ఎలా వస్తుందో తెలియజేయాలని కోరారు. తెదేపా నేతలు మధు, రామచంద్రరావు, యడ్లపల్లి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

మూడేళ్లలో రాజధాని పూర్తవుతుంది

– తెనాలి, శ్రావణ్‌కుమార్, ఎమ్మెల్యే

రాజధాని నిర్మాణానికి భూములు తీసుకొని అందులో రైతులను కూడా భాగస్వాములుగా చేయాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్దేశం. గత ప్రభుత్వ నిర్ణయాల వల్ల రాజధాని నిర్మాణం నిలిచిపోయింది. మళ్లీ కూటమి ప్రభుత్వం రావడంతో నిర్మాణాలు ఊపందుకున్నాయి. వచ్చే మూడేళ్లలో రాజధాని పూర్తవుతుంది. ప్రభుత్వం వద్ద ప్రస్తుతం మిగులు భూమి లేదు. పెట్టుబడులను ఆహ్వానించాలంటే ఆయా సంస్థలకు భూ కేటాయింపులు చేయాలి. ఇందుకోసం అదనపు భూ సమీకరణ నిర్ణయం తీసుకున్నారు. భూములిచ్చిన రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లదు.

సైనికుల్లా వ్యవహరిస్తాం

– పల్లా శ్రీనివాసరావు, దామరపల్లి

నాకు దామరపల్లిలో రెండెకరాల భూమి ఉంది. రాష్ట్రాభివృద్ధికి సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలపై సైనికుల్లా వ్యవహరించి భూ సమీకరణకు సహకరిస్తాం. భూములు తీసుకున్న ప్రభుత్వం.. రాబోయే తరాల జీవనం గొప్పగా ఉండేలా చూడాలి.

ఈనాం భూముల సమస్య తీర్చాలి



– శివరామయ్య, బండారుపల్లి

ఎన్నో ఏళ్లుగా ఈనాం భూములు సాగు చేసుకుంటున్నాం. రిజిస్ట్రేషన్లు మా పేరు మీదే ఉన్నాయి. రికార్డుల్లో మాత్రం లేవు. రాజధానికి భూములివ్వడానికి సిద్ధమే. తొలుత ఈనాం భూముల సమస్యను పరిష్కరించాలి.

పిల్లల చదువు కోసం ప్లాట్లు అమ్ముకోవాలా..?

– డి.పూర్ణచంద్రరావు, బండారుపల్లి

భూమి ఉంటే రైతు వ్యవసాయం చేసి ఆదాయం పొందుతాడు. భూ సమీకరణలో తీసుకుని ప్లాట్లు ఇస్తే పిల్లల చదువులకు అవసరమైనపుడల్లా వాటిని అమ్మకోవాల్సిందేనా..? రైతులకు కలిగే ప్రయోజనాలపై స్పష్టత లేకుండా ప్రభుత్వం ముందుకెళ్తే మాకు అన్యాయం జరుగుతుంది.

అపోహలు పెట్టుకోవద్దు

– శ్రీనివాసరావు, ఆర్డీవో, గుంటూరు

రైతుల అభిప్రాయాలను తెలుసుకుని వాటికి అనుగుణంగా వారి ప్రయోజనాలు కాపాడడమే ప్రభుత్వ లక్ష్యం. అపోహలు వద్దు. సందేహాలుంటే మా దృష్టికి తీసుకురావచ్చు.

రాచపుండు.. అవగాహనతో ఉండు..!

- జిల్లాలో ఎన్‌సీడీ 3.0 సర్వేలో 883 క్యాన్సర్ కేసుల గుర్తింపు
- బాధితుల్లో మహిళలే ఎక్కువ

ఈనాడు – అమరావతి

మృత్యుకణం కలవరం రేపుతోంది. జిల్లాలో క్రమేణా కేసులు పెరుగుతున్నాయి. రాచపుండుపై ఇప్పుడందరూ అవగాహనతో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీర్ఘకాలిక వ్యాధులపై క్షేత్రస్థాయి అధ్యయనానికి కూటమి ప్రభుత్వం ఇటీవల ఎన్‌సీడీ 3.0 (నాన్ కమ్యూనికబుల్ డిసీజ్) సర్వే చేపట్టిన సంగతి తెలిసిందే. వైద్యారోగ్యశాఖ సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి పరీక్షలు చేస్తున్నారు. ఇప్పటి వరకు 883 క్యాన్సర్ కేసులు బయటపడినట్లు వైద్యారోగ్యశాఖ లెక్కలు చెబుతున్నాయి. అత్యధికంగా రొమ్ముక్యాన్సర్ బాధితులున్నారు. తర్వాత స్థానంలో సర్వైకల్ క్యాన్సర్ కేసులు బయటపడ్డాయి. నోటి క్యాన్సర్ నమోదులో జిల్లా మూడోస్థానంలో ఉంది. పీడితుల్లో ఎక్కువమంది మహిళలు ఉండడం గమనార్హం.

కారణాలు ఇవే..

జీవనశైలిలో మార్పులు, ఆహారపు అలవాట్లు, ఊబకాయం తదితర సమస్యల కారణంగా క్యాన్సర్‌బారిన పడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. ప్రాథమిక పరీక్షలపై అవగాహన లేకపోవడంతో సమస్య తీవ్రమవుతోంది. కొందరు గుర్తించినా దాచిపెడుతుండడం, జబ్బు తీవ్రమైనపుడు ఆసుపత్రికి వస్తుండడంతో తేరుకోవడం కష్టమవుతోంది. మహిళల్లో ఎక్కువమంది 30 నుంచి 40 ఏళ్ల వయసులో రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ బారిన పడుతుండడం గమనార్హం. గతంలో ఒకరో ఇద్దరికో సోకేది. ఇప్పుడు బాధితులు పెరుగుతున్నారు.

నియోజకవర్గం	18 ఏళ్లకు పైబడిన వారు	క్యాన్సర్		
		నోటి	రొమ్ము	సర్వైకల్
గుంటూరు తూర్పు	2,45,546	12	42	24
గుంటూరు పశ్చిమ	2,57,259	17	60	25
మంగళగిరి	3,25,877	34	82	45
పొన్నూరు	1,97,476	20	56	30
ప్రత్తిపాడు	3,10,492	41	73	52
తాడికొండ	1,98,577	20	51	51
తెనాలి	2,16,766	30	74	44
మొత్తం	17,51,993	174	438	271

ప్రాథమిక దశలో గుర్తిస్తేనే..

రొమ్ము క్యాన్సర్‌ను ప్రాథమిక దశలో గుర్తిస్తే శస్త్రచికిత్స ద్వారా నియంత్రించవచ్చు. 30 ఏళ్లు దాటిన మహిళలు ఏడాదికోసారి రొమ్ము పరీక్షలు, 40 ఏళ్లు దాటినవారు మామోగ్రామ్ పరీక్షలు చేయించుకోవాలి. స్వీయ పరీక్షలపై అవగాహన పెంచుకుంటే తొలిదశలోనే వ్యాధిని గుర్తించవచ్చని.. ప్రభుత్వ వైద్యశాలల్లోనూ స్క్రీనింగ్ పరీక్షలు అందుబాటులో ఉన్నాయని వైద్యఆరోగ్యశాఖ అధికారిణి కె.విజయలక్ష్మి 'ఈనాడు'కు తెలిపారు.

జీజీహెచ్ నాట్కోలో చికిత్స

గతేడాది నవంబరు 14న ఎన్‌సీడీ 3.0 సర్వే మొదలైంది. బీపీ, మధుమేహంతోపాటు క్యాన్సర్ కేసులనూ ప్రాథమిక దశలో గుర్తిస్తున్నారు. అనుమానితులకు దగ్గర్లోని పీహెచ్‌సీ, యూపీహెచ్‌సీల్లో స్క్రీనింగ్ చేస్తున్నారు. క్యాన్సర్ ఉన్నట్టు తేలితే గుంటూరు జీజీహెచ్‌లోని అంకాలజీ విభాగానికి రిఫర్ చేస్తున్నారు. నాట్కో క్యాన్సర్ యూనిట్ ద్వారా మెరుగైన వైద్యం అందిస్తున్నారు.

సమస్యలన్నింటినీ ప్రాధాన్య క్రమంలో పరిష్కరిస్తాం

రాజధాని సిటిజన్స్ అడ్వైజరీ కమిటీ సమావేశం

చర్చిస్తున్న సీఆర్డీఏ అదనపు కమిషనర్ జి.సూర్యసాయి ప్రవీణ్ చంద్, కమిటీ ఛైర్మన్ డి.నారాయణరావు, సభ్యులు

తుళ్లూరు, న్యూస్‌టుడే: రాజధాని సిటిజన్స్ అడ్వైజరీ కమిటీ తమ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను ప్రాధాన్యక్రమంలో పరిష్కరిస్తామని సీఆర్డీఏ అదనపు కమిషనర్ జి.సూర్యసాయి ప్రవీణ్ చంద్ పేర్కొన్నారు. తుళ్లూరు సీఆర్డీఏ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఛైర్మన్ డి.నారాయణరావు, సీఆర్డీఏ అదనపు కమిషనర్ జి.సూర్యసాయి ప్రవీణ్‌చంద్, కమిటీ సభ్యులు పలు అంశాలపై చర్చించారు. అమరావతి నిర్మాణ పనుల్లో పురోగతి, రాజధాని ప్రాంతంలో అమలవుతున్న సామాజిక సంక్షేమ కార్యకలాపాలపై సభ్యుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు. వారు తెలిపిన సమస్యలకు సమాధానమిచ్చారు. వాటిలో కొన్ని ఇలా. ❖ రాయపూడి లంక భూముల్లో ప్లాట్లు ఇప్పిస్తామంటూ కొంతమంది రూ.50 వేలు, రూ.లక్ష వసూలు చేస్తున్నారు. ❖ కురగల్లుల్లో అన్ని సామాజిక వర్గాల వారికి ఉపయోగపడేలా ఫంక్షన్ హాళ్లు నిర్మించాలి. గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీలు, నిర్మాణం చేయాలి. ❖ రాజధాని ప్రాంతంలో దొంగలు అక్రమంగా మట్టి తరలించుకు పోకుండా అడ్డుకోవాలి. చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలి. ❖ అడ్వైజరీ కమిటీ సభ్యులు సమస్యలను తెలుపుకొనేందుకు ఒక వ్యక్తిని ప్రత్యేకంగా నియమించాలి. ❖ స్థానికులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు నిర్వహిస్తున్న జాబ్ మేళాల సమగ్ర సమాచారం అందించాలి. ❖ రాజధాని గ్రామాల్లో అభివృద్ధి పనులు ప్రారంభించాలి. అమరావతిలో నిర్మిస్తున్న రహదారుల్లో నాణ్యత తగ్గకుండా ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించాలి. ❖ రాజధాని నిర్మాణానికి ఇవ్వని భూములకు భూ సేకరణ నోటిఫికేషన్ ఇవ్వాలి. రిజిస్ట్రేషన్‌శాఖ నుంచి గ్రామాలకు వచ్చే ఆదాయం అందటం లేదు. రాజధాని ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వ సంస్థలు నిర్మాణాలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలి. ❖ రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు వార్షిక కౌలు, రిటర్నబుల్ ప్లాట్ల లేఅవుట్‌ల అభివృద్ధి, ప్లాట్ల పంపిణీ, అసైన్డ్ రైతుల సమస్యలను పరిష్కరించాలి. సూర్యసాయి ప్రవీణ్ చంద్ మాట్లాడుతూ త్వరలో సాంకేతిక సమస్యలను పరిష్కరించి రైతులకు కౌలు చెల్లించడానికి సీఆర్డీఏలో జాబితాలు తయారు చేస్తున్నాం. అసైన్డ్ భూముల అంశంలో ప్రభుత్వం ఇచ్చే ఆదేశాల ప్రకారం నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రాజధానిలో ల్యాండ్ పూలింగ్‌కు ఇవ్వని భూములకు త్వరలో కొత్తగా నోటిఫికేషన్ ఇస్తామని, రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు ఇవ్వటానికి లేఅవుట్‌లు అభివృద్ధి చేస్తామని వెల్లడించారు.

రైళ్లను ప్రమాదాల నుంచి కాపాడేందుకు 'కవచ్' వ్యవస్థ

గుంటూరు రైల్వే, న్యూస్‌టుడే: రైళ్లను ప్రమాదాల బారి నుంచి కాపాడడంలో అత్యంత కీలకమైన 'కవచ్' వ్యవస్థ గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో తొలిసారి అందుబాటులోకి తెస్తున్నారు. ఒక రైలును మరో రైలు వెనక నుంచి ఢీకొట్టడం, ప్రతికూల వాతావరణంలో సిగ్నల్ కనిపించక ప్రమాదకరంగా ముందుకెళ్లడం వంటి అనేక సమస్యలకు ఇది పరిష్కారం చూపుతుంది. ఒకదానికొకటి ఎదురెదురుగా వస్తే ఈ వ్యవస్థ గుర్తించి బ్రేకులు వేస్తుంది. దీన్ని వీలైనంత వేగంగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం రూ.98.16 కోట్ల అంచనా వ్యయంతో ఇప్పటికే టెండర్ల ప్రక్రియ ప్రారంభించారు.

నాలుగు మార్గాల్లో.. కవచ్ విధానాన్ని తొలి దశలో నాలుగు మార్గాల్లో ఏర్పాటు చేస్తున్నారు. నంద్యాల-గుంటూరు (256.98కి.మీ), గుంటూరు-నడికుడి (95.25కి.మీ), నడికుడి-బీబీనగర్ (152.69కి.మీ), గుంటూరు-కృష్ణా కెనాల్ (27.12కి.మీ) మధ్య 532.04 కి.మీ మేర పనులు చేయనున్నారు. రైల్వే నమూనాలు, ప్రమాణాల సంస్థ(ఆర్‌డీఎస్‌వో) రూపొందించిన మార్గదర్శకాల ప్రకారం దీనిని అమలు చేయడానికి రైలుమార్గం వెంబడి ఆప్టికల్ ఫైబర్ కేబుల్ వేయడంతో పాటు టెలికం టవర్లను నెలకొల్పాల్సి ఉంటుంది. అనంతరం డేటా సెంటర్లను సిద్ధం చేసి, వాటిని సిగ్నల్ వ్యవస్థతో అనుసంధానిస్తారు. చివరిగా ఇంజిన్లలో రైళ్లలో పరికరాలు అమర్చుతారు. అప్పుడు రైళ్ల రాకపోకలు అనుక్షణం గమనించేందుకు వీలుంటుంది.

మూడు శాఖలపైనే చర్చ

❖ సాఫీగా జడ్పీ సర్వసభ్య సమావేశం
❖ వరికపూడిశెల ఎత్తిపోతలను పూర్తి చేస్తా: ఎంపీ

జిల్లా పరిషత్తు, న్యూస్‌టుడే

సమావేశంలో జడ్పీ ఛైర్‌పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, కలెక్టర్ నాగలక్ష్మి

అజెండాలో 13 శాఖల అంశాలను చేర్చినా.. చివరకు వ్యవసాయ, జలవనరులు, వైద్యారోగ్య శాఖలపై చర్చతోనే జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం ముగించారు. మిగిలిన శాఖలపై చర్చకు సమయం లేదంటూ సభ్యులను ప్రశ్నలు అడగమని చెప్పి మమ అనిపించారు. శుక్రవారం నిర్వహించిన ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశానికి ఛైర్‌పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా అధ్యక్షత వహించగా.. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు చొరవ తీసుకుని సభను నడిపించారు. మొత్తం 56 మంది సభ్యులకుగాను 51 మంది హాజరయ్యారు.

★ వరికపూడిశెల ఎత్తిపోతలకు అనుమతులు తీసుకొచ్చిన ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు నిర్మాణాన్ని పూర్తి చేయాలని వైకాపా ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం, జడ్పీటీసీ సభ్యుడు ఓబుల్‌రెడ్డి కోరారు. పార్టీలకతీతంగా ఎంపీని అభినందిస్తున్నామని, పథకానికి ఆయన పేరు పెట్టాలని సూచించారు. ఆ పనులకయ్యే రూ. 2,400 కోట్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి తీసుకొచ్చి పూర్తి చేస్తామని ఎంపీతోపాటు శాసనసభలో ప్రభుత్వ చీఫ్‌విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు చెప్పారు.

❖ కౌలురైతులకు పూర్తిస్థాయిలో రుణాలివ్వాలని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ కోరారు. రైతులకు అన్నదాత సుఖీభవ కింద కేంద్రం విడుదల చేసే రూ. 6 వేలు కలిపి రాష్ట్ర ప్రభుత్వం రూ. 20 వేలు ఇవ్వనుందని ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, చీఫ్‌విప్ జి.వి. ఆంజనేయులు చెప్పారు.

★ లిఫ్ట్ ఇరిగేషన్ సొసైటీలు ఏ పార్టీ అధికారంలో ఉంటే.. ఆ పార్టీ నాయకులకు ఆదాయ వనరులుగా మారుతున్నాయని ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ పేర్కొన్నారు.

★ పల్నాడు జిల్లాలో అనధికార లేఔట్లకు బాధ్యులపై చర్యలు తీసుకోవడంతోపాటు, రైతుల సమ్మతి లేకుండా వాణిజ్యభూములుగా మార్చిన వాటిని రద్దు చేస్తామని అమరావతి ఎంపీపీ మేకల హనుమంతరావు అడిగిన ప్రశ్నకు సమాధానంగా కలెక్టరు పి.అరుణ్‌బాబు స్పష్టం చేశారు.

★ అమరావతి-సత్తెనపల్లి రహదారిలోని 2.50 ఎకరాల జడ్పీ భూమి ఆక్రమణపై చర్యలు తీసుకోలేదని కో-ఆప్షన్ సభ్యుడు హష్మి చెప్పగా విచారణ చేసి ఆక్రమణలు తొలగిస్తామని ఛైర్‌పర్సన్ హెనీ క్రిస్టినా, సీఈవో జ్యోతిబసు హామీ ఇచ్చారు. సమావేశంలో గుంటూరు, పల్నాడు జిల్లాల కలెక్టర్లు ఎస్.నాగలక్ష్మి, అరుణ్‌బాబు, ఎమ్మెల్యేలు కన్నా లక్ష్మీనారాయణ, నక్కా ఆనంద్‌బాబు, ధూళిపాళ్ల నరేంద్రకుమార్, భాష్యం ప్రవీణ్ పాల్గొన్నారు.

కన్నీటి వీడ్కోలు



జననం : 25-12-1943
మరణం : 04-07-2025

శ్రీ నల్లపాటి శివరామ చంద్రశేఖరరావు గారు

మాజీ ఛైర్మన్ : గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ లిమిటెడ్

మా నాన్నగారు శ్రీ నల్లపాటి శివరామ చంద్రశేఖరరావు గారు ది.04-07-2025, శుక్రవారం నాడు స్వర్గస్తులైనారని తెలియజేయుటకు చింతిస్తున్నాము.

అంతిమయాత్ర: ది.05-07-2025 శనివారం ఉదయం 9.30 ని॥లకు నరసరావుపేట మండలం, జొన్నలగడ్డ గ్రామంలోని మా స్వగృహం నుండి బయలుదేరును. కావున తెలియపరచడమైనది.

కుమారులు

నల్లపాటి రామచంద్ర ప్రసాద్ (రాము)
నల్లపాటి వంశీ మోహన్
మరియు కుటుంబ సభ్యులు

సేవల్లో ఉత్తమం..
రాష్ట్రంలో ప్రథమం


చంద్రమౌళినగర్‌లోని తపాలాశాఖ కార్యాలయం

గుంటూరు పోస్టాఫీస్ పాస్‌పోర్టు సేవా కేంద్రానికి జాతీయస్థాయి గుర్తింపు

ఈనాడు - అమరావతి, న్యూస్‌టుడే - ఏటీ అగ్రహారం

గుంటూరు పాస్‌పోర్టు సేవా కేంద్రం సేవల్లో ఉత్తమంగా నిలిచింది. మెరుగైన ఫలితాల సాధనతో రాష్ట్రంలో ప్రథమస్థానం సంపాదించింది. జాతీయస్థాయిలో నాలుగు ఉత్తమ పీవోపీఎస్‌కేలలో ఒకటిగా చోటు దక్కించుకుంది.

పీఓపీఎస్‌కే అంటే... గతంలో పాస్‌పోర్టుకు దరఖాస్తు చేయాలంటే పాస్‌పోర్టు కార్యాలయానికి వెళ్లాల్సి వచ్చేది. దీనివల్ల అక్కడ రద్దీతోపాటు దరఖాస్తుదారులకూ ఇబ్బందులు ఎదురయ్యేవి. దీనికి పరిష్కారంగా తపాలాశాఖ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖల సమన్వయంతో ప్రతీ పార్లమెంటు నియోజకవర్గంలో ఒక ప్రధాన తపాలా కార్యాలయాన్ని ఎంపిక చేసుకుని పోస్టాఫీస్ పాస్‌పోర్టు సేవాకేంద్రాన్ని ఏర్పాటు చేశారు. గుంటూరులోని చంద్రమౌళినగర్ తపాలా కార్యాలయంలో 2018 మార్చిలో ప్రారంభించారు.

55,604 దరఖాస్తులు: తొలి ఏడాదిలో కేవలం 11 దరఖాస్తులు స్వీకరించిన ఈ కేంద్రం ఇప్పటివరకు మొత్తం 55,604 పాస్‌పోర్టు దరఖాస్తులను ప్రాసెస్ చేసింది. గత నాలుగేళ్లుగా 3,228 దరఖాస్తులకు పోలీస్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేసింది. తద్వారా రూ. 1.94 కోట్ల ఆదాయం ఆర్జించింది.

ఆ నాలుగింట్లో ఒకటి... 2024-25లో దేశంలోని 450 పీవోపీఎస్‌కేల్లో ఉత్తమ పనితీరు కనబరిచిన నాలుగింటిని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఎంపిక చేసింది. ఇందులో గుంటూరు కేంద్రం కూడా ఉంది. పాస్‌పోర్టు సేవా దివస్ సందర్భంగా ఇటీవల దిల్లీలో అధికారులు పురస్కారం అందుకున్నారు.

ఆర్థిక సంవత్సరం	దరఖాస్తులు	ఆదాయం (రూ.లలో)
2017-18	11	3,630
2018-19	8,261	27,26,130
2019-20	5,142	16,96,860
2020-21	4,328	14,28,240
2021-22	7,441	24,55,530
2022-23	9,928	33,39,784
2023-24	10,781	36,93,762
2024-25	7,880	33,48,608
2025-26 (జూన్ వరకు)	1,832	7,79,160
మొత్తం	55,604	1,94,71,704

రూ.7 లక్షలతో ఆదర్శంగా...



రూ.7 లక్షల వ్యయంతో కొత్త కుర్చీలు, వికలాంగుల కోసం ర్యాంపులు, అంధుల కోసం ప్రత్యేకంగా మెట్లు, వృద్ధులకు వీల్‌ఛైర్లు అందుబాటులోకి తెచ్చారు. ఉన్నతాధికారుల సూచనలు, సిబ్బంది సహకారం వల్లనే ఈ విజయం సాధ్యమైందని **గుంటూరు తపాలాశాఖ సూపరింటెండెంట్ యల్లమందయ్య** 'ఈనాడు'కు తెలిపారు. ప్రస్తుతం రోజుకు 50 స్లాట్స్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నామని, రద్దీ పెరగడంతో మరో 20 స్లాట్స్‌కు అనుమతి కోరామని వివరించారు.

కార్మికుల దినసరి వేతనాల పెంపు

కలెక్టరేట్(గుంటూరు), న్యూస్‌టుడే: ఎన్ఎంఆర్ కార్మికుల దినసరి కూలి పెంచుతూ జిల్లా స్థాయి కమిటీ శుక్రవారం నిర్ణయించింది. జిల్లా రెవెన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజావలి అధ్యక్షతన కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో కమిటీతో చర్చించి వేతన ధరలు నిర్ణయించారు. రోజువారి కూలి అత్యంత నైపుణ్యం కలిగిన కార్మికుడికి రూ.910, నైపుణ్యం కలిగిన వారికి రూ.860, పాక్షిక నైపుణ్యం కలిగిన వారికి రూ.800, నైపుణ్యం లేని వారికి రూ.680 వేతనంగా నిర్ణయించినట్లు జిల్లా రెవెన్యూ అధికారి తెలిపారు. ఈ వేతనాలు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి 2026, మార్చి 31 వరకు వర్తిస్తాయని తెలిపారు. సమావేశంలో కార్మిక శాఖ ఉప కమిషనర్ ఎ.గాయత్రీదేవి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

సంక్షేమ సహాయకులకు బదిలీల ఉత్తర్వులు నేడు

జిల్లాపరిషత్తు, న్యూస్‌టుడే: ఉమ్మడి జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయాల సంక్షేమ సహాయకుల బదిలీల ప్రక్రియ తుది దశకు చేరింది. జూన్ 30న కౌన్సెలింగ్ నిర్వహించారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి విఘాతం కలగకుండా చూసేందుకు ఈనెల 5 వరకు సచివాలయాల ఉద్యోగులను బదిలీ చేయవద్దని ప్రభుత్వం ఆదేశించింది. కౌన్సెలింగ్ పూర్తయినా అధికారులు ఉత్తర్వులు జారీ చేయలేదు. ఉమ్మడి జిల్లాలో 590 మందికి పైగా సంక్షేమ సహాయకులను బదిలీ చేసేందుకు శుక్రవారం జాబితాను జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు రూపొందించారు. శనివారం ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు సమాచారం.

(c) eenadu

మిర్చి ధర మరింత పతనం

మందగించిన ఎగుమతులు

మిర్చియార్డు, న్యూస్‌టుడే

గత సీజన్‌లో నేలచూపు చూసిన మిర్చి ధర వేసవి సెలవుల అనంతరం మరింతగా పతనమవుతోంది. అన్ని రకాల మిర్చి ధరలు తగ్గుతుండడంతో అటు రైతులు, ఇటు వ్యాపారులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. సెలవుల అనంతరం గుంటూరు మిర్చియార్డులో క్రయవిక్రయాలు పునఃప్రారంభమయ్యాక కొన్ని రకాల మిర్చి ధర రూ.1000, మరికొన్ని రకాలు రూ.1500 మేరకు తగ్గింది. ఈ విధంగా ధర తగ్గడం మునుపెన్నడూ లేదని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. గుంటూరు నుంచి అధికంగా చైనాకు మిర్చి ఎగుమతి అవుతుంది. ఏటా లక్షన్నర నుంచి 2 లక్షల టన్నుల వరకు మిర్చి ఎగుమతి అయ్యేది. ఈ ఏడాది మాత్రం 3 లక్షల టన్నులకు పెరిగింది. అధికంగా మిర్చి ఎగుమతులు వెళ్లడంతో పురుగుమందుల అవశేషాలు ఉన్నాయని కొన్ని కంటైనర్లను తిరస్కరించారు. గతంలో వలే కాకుండా కంటైనర్లను ర్యాండమ్‌గా చైనా అధికారులు పరీక్షిస్తున్నారని ఎగుమతి వ్యాపారులు చెబుతున్నారు. దానికి తగ్గట్లు ఈ ఏడాది లక్ష టన్నుల వరకు అధికంగా ఎగుమతి కావడంతో ప్రస్తుతం చైనాకు ఎగుమతులు చాలా వరకు మందగించాయి. మరోవైపు

మిర్చియార్డులో బస్తాలు

బంగ్లాదేశ్‌కు సైతం ఆర్డర్లు అంతగా లేవు. అక్కడ కొత్త పంట వస్తోంది. మరో రెండు నెలల వరకు బంగ్లాదేశ్‌లో కొత్త పంట వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఈ రెండు దేశాలతో పాటు మిగతా దేశాలకు మిర్చి ఎగుమతులు గతంతో పోలిస్తే మందగించాయి.

సగానికి పైగా తగ్గిన వ్యాపారం..

మిర్చి ఎగుమతులు తగ్గడం, ఆశించిన స్థాయిలో ఆర్డర్లు లేకపోవడంతో వ్యాపారం తగ్గింది. ఏటా ఈ సీజన్‌లో 1000 బస్తాలు వంతున విక్రయించే కమీషన్ ఏజెంటు 400 బస్తాలు కంటే అమ్మలేకపోతున్నామని చెబుతున్నారు. చిన్నాచితకా దిగుమతి వ్యాపారులైతే పది రోజులుగా యార్డు వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. 60 శాతం మేర వ్యాపారం పడిపోయిందని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. మిర్చి సీజన్‌లోనూ ధరలు తగ్గుతుండడంతో రైతులు శీతల గిడ్డంగుల్లో నిల్వ పెట్టారు. వేసవి సెలవుల అనంతరం యార్డు పునఃప్రారంభమయ్యాక ధరలు పెరిగితే పెట్టుబడుల సమయంలో అమ్ముకుంటే ఆసరాగా వస్తోందని అన్నదాతలు ఆశించారు. అప్పటి కంటే ఇంకా ధరలు తగ్గుతుండటంతో రైతులు వేచిచూసే ధోరణి అవలంబిస్తున్నారు. మరోవైపు పంజాబ్‌లోనూ నూతన పంట వస్తోంది. ధరలు తగ్గేందుకు ఇదీ ఒక కారణమంటున్నారు. ధరలు మరీ దిగజారకుండా చర్యలు తీసుకోవాల్సిన అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారని, మిర్చి ఎగుమతి, దిగుమతి వ్యాపారులతో సమావేశమై సమీక్షించాల్సిన అధికార యంత్రాంగం సైతం నిమ్మకునీరెత్తినట్లు ఉంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధరల పతనం భవిష్యత్తులోనూ కొనసాగితే పెట్టుబడులకు కష్టమని వాపోతున్నారు.

దేవస్థానాల భూములను పరిరక్షించాల్సిందే

మాట్లాడుతున్న ప్రాంతీయ సంయుక్త కమిషనర్ ఆజాద్, పక్కన శ్రీనివాసరావు, లీలాకుమార్

పెదకాకాని, న్యూస్‌టుడే : వివిధ దేవస్థానాలకు చెందిన భూములను పరిరక్షించాల్సిన బాధ్యత ఈవోలదేనని ఆ శాఖ ప్రాంతీయ సంయుక్త కమిషనర్ ఆజాద్ స్పష్టం చేశారు. శుక్రవారం పెదకాకాని మల్లేశ్వర స్వామి ఆలయంలోని కల్యాణ మండపంలో జిల్లాలోని ఆలయాల కార్య నిర్వహణాధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దేవస్థానాల భూములకు సంబంధించిన ప్రాపర్టీ రిజిస్టర్లు, రెవెన్యూ రికార్డుల్లో నమోదైన 1బీ, అడంగల్‌ను పర్యవేక్షించాలని సూచించారు. భూ ఆక్రమణలకు సంబంధించి ఆర్ఓఆర్ చట్టప్రకారం ఆర్డీవోలకు అప్పీలు చేయాలన్నారు. ఇప్పటి వరకు సెక్షన్ 83 కింద జారీ చేసిన తొలగింపు నోటీసులు, సామూహిక ఆక్రమణల గురించి వారితో చర్చించారు. దేవాదాయ శాఖ జిల్లా ఉప కమిషనర్ కేబీ శ్రీనివాసరావు, పెదకాకాని మల్లేశ్వర స్వామి దేవస్థాన ఉప కమిషనర్ గోగినేని లీలాకుమార్, జిల్లా సహాయ కమిషనర్ మాధవి, పల్నాడు జిల్లా అధికారి అచ్యుత్ తదితరులు పాల్గొన్నారు.

'శవ రాజకీయాలు చేస్తున్న వైకాపా'

సమావేశంలో తెదేపా నేత బాబురావుపై దాడి జరిగిన చిత్రాలను చూపుతున్న నాయకులు

పొన్నూరు, న్యూస్‌టుడే : ఇద్దరి మధ్య జరిగిన దాడికి రాజకీయ రంగు పులిమి వైకాపా నేతలు శవ రాజకీయాలు చేయడం మంచి పద్ధతి కాదని తెదేపా నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎద్దు సోంబాబు అన్నారు. స్థానిక తెదేపా కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2019లో వైకాపా అధికారంలోకి వచ్చాక ప్రణాళిక మేరకు తెదేపా మండల అధ్యక్షుడు బండ్లమూడి బాబురావుపై వైకాపా నాయకులు కర్రలు, కత్తులతో దాడి చేసిన మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. దీనిపై ఫిర్యాదు చేస్తే అప్పటి పోలీసు అధికారులు వైకాపా వారిని అరెస్టు చేయకుండా తెదేపా నాయకులపై తప్పుడు కేసులు నమోదు చేసి అరెస్టు చేశారని ఆవేదన చెందారు. పొన్నూరు శివారులో ట్రాక్టర్‌కు మరమ్మతులు చేయిస్తున్న తెదేపా కార్యకర్తలపై మన్నవ గ్రామ సర్పంచి బొనిగల నాగమల్లేశ్వరరావు, అతని అనుచరులు రెచ్చగొట్టే విధంగా వ్యవహరించడంతో దాడి జరిగిందే తప్ప ప్రణాళిక మేరకు జరిగింది కాదన్నారు. ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రపై వైకాపా నేతలు అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు.

పాపారావు అక్రమ అరెస్టును ఖండిస్తున్నాం

గుంటూరు నేరవార్తలు: సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు పాపారావు అలియాస్ సాంబశివరావు అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలు పి. టాన్యా శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గుంటూరు జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్న పాపారావును శుక్రవారం ఉదయం విజయవాడలోని సింగ్‌నగర్‌లో గుంటూరు జిల్లా పోలీసులు అక్రమంగా తీసుకెళ్లారని ఆమె తెలిపారు. ఇప్పటి వరకు ఆయన అరెస్టును ప్రకటించకపోవడం దారుణమన్నారు. వెంటనే పాపారావును కోర్టులో హాజరుపరచాలని కోరారు.

సర్పంచిపై దాడి ఘటనలో ముగ్గురి అరెస్టు

పొన్నూరు, న్యూస్‌టుడే : మండల పరిధిలోని మన్నవ గ్రామ సర్పంచి బొనిగల నాగమల్లేశ్వరరావుపై అదే గ్రామానికి చెందిన బండ్లమూడి అశోక్, అనిల్, అన్నవరపు అనిల్‌బాబు దాడి చేశారని సర్పంచి సోదరుడు బొనిగల అమరేంద్రనాథ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై కిరణ్‌బాబు తెలిపారు. ఈ కేసులోని నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు ఆయన చెప్పారు.

91.9 FM Vijayawada
ఈఎఫ్ఎమ్ కార్యక్రమాలు
శనివారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉదయరాగం	ఉ. 5 - ఉ. 7
ఈ-మార్నింగ్స్	ఉ. 7 - ఉ. 11
నువ్వా నేనా	ఉ. 11 - మ. 2
సత్యభామ	మ. 2 - సా. 5
కాలేజ్ స్టైల్	సా. 5 - రా. 9
ఈ స్టార్ మీ స్టార్	రా. 9 - రా. 10
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా. 10 - తె. 5

/Eenadufm
For Advertising on Eenadu FM Contact 80080 03297

పనుల పురోగతిపై డీఆర్ఎం సమీక్ష

గుంటూరు రైల్వే, న్యూస్‌టుడే: గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో జరుగుతున్న వివిధ పనుల పురోగతిపై మండల రైల్వే అధికారి సుదేష్ణసేన్ శుక్రవారం రైల్ వికాస్ భవన్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సుదేష్ణసేన్ మాట్లాడుతూ గుంటూరు-గుంతకల్లు, నల్లపాడు-బీబీనగర్ తదితర మార్గాల్లో జరుగుతున్న నిర్మాణ పనులపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. వివిధ విభాగాల అధికారులతో సమన్వయం చేసుకుంటూ పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాలని సూచించారు. నిర్ణీత గడువులోగా లక్ష్యాలను అధిగమించేందుకు కృషి చేయాలని కోరారు. సమావేశంలో ఏడీఆర్ఎం రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

బీఈడీ ఫలితాలు విడుదల

ఏఎన్‌యూ, న్యూస్‌టుడే : ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలోని బీఈడీ కళాశాలల్లో ఈ ఏడాది మార్చి, మేలో నిర్వహించిన పరీక్షల ఫలితాలను సీఈ ఆలపాటి శివప్రసాద్ శుక్రవారం విడుదల చేశారు. మొదటి సెమిస్టర్‌లో 7,301 మంది పరీక్ష రాయగా 5,760 మంది, మేలో నిర్వహించిన ప్రత్యేక మొదటి సెమిస్టర్‌లో 92 మందికి గాను 75 మంది, మార్చిలో జరిగిన ప్రత్యేక మొదటి సెమిస్టర్‌లో 34 మంది పరీక్ష రాయగా 32 మంది ఉత్తీర్ణత సాధించారని ఆయన చెప్పారు. పరీక్ష పత్రాల పునఃమూల్యాంకన కోసం ఈ నెల 14లోపు ఒక్కో పేపర్‌కు రూ.1860 చెల్లించాలని సీఈ తెలిపారు.

బ్రాయిలర్ ధరలు (కిలో రూ.ల్లో)

నెక్‌ఫ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 102, రిటైల్ ధర - 124, చికెన్ విత్ స్కిన్ - 180, చికెన్ స్కిన్‌లెస్ - 205. కృష్ణా జిల్లాలో: నెక్‌ఫ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర -97 రిటైల్ ధర 119 చికెన్ విత్ స్కిన్ - 173, చికెన్ స్కిన్‌లెస్ - 196. అమరావతి పౌల్ట్రీ ఫార్మర్స్ & బ్రీడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్: బ్రాయిలర్ ఫారం లిఫ్ట్ ధర - 104, 112, 123 చికెన్ విత్ స్కిన్ - 200 చికెన్ స్కిన్‌లెస్ - 210.

నెక్ సూచించిన కోడిగ్రుడ్లు ధర

ఈరోజు నెక్ విజయవాడ జోన్ సూచించే ప్లాస్టిక్ ట్రే ఫారం- గేటు గుడ్డు ధర 100 గుడ్లకు రూ. 570 (వాణిజ్య & పరిశ్రమల సమాచారం కోసం) ★ నెక్ విజయవాడ. ఈరోజు ఫారం కోడి ధర కిలో రూ. 88/-.

జీఎస్టీ అప్పీల్స్ కమిషనర్‌కు ఉత్తమ సేవా పురస్కారం

నాగార్జున చేతుల మీదుగా పురస్కారం అందుకుంటున్న సాధు నరసింహారెడ్డి

పట్నంబజారు, న్యూస్‌టుడే: విధి నిర్వహణలో ఉత్తమ సేవలందించిన కస్టమ్స్ జీఎస్టీ అప్పీల్స్ కమిషనర్ సాధు నరసింహారెడ్డి ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో సినీ హీరో అక్కినేని నాగార్జున చేతుల మీదుగా ఉత్తమ సేవా పురస్కారం అందుకున్నారు. జీఎస్టీ దినోత్సవం సందర్భంగా ఇటీవల హైదరాబాదులో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. విధి నిర్వహణతోపాటు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించినందుకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఈ పురస్కారాన్ని ప్రకటించింది. ఈ సందర్భంగా పలువురు అధికారులు, ఉద్యోగులు ఆయనకు అభినందనలు తెలిపారు.

శ్రీవాసవి హోల్‌సేల్ క్లాత్ మర్చంట్స్ సొసైటీ కార్యవర్గం ఎన్నిక

కొత్తగా ఎన్నికైన అధ్యక్ష, కార్యదర్శి, సభ్యులు

పట్నంబజారు, న్యూస్‌టుడే: శ్రీ వాసవి హోల్‌సేల్ క్లాత్ మర్చంట్స్ సొసైటీ నూతన అధ్యక్షుడిగా సముద్రాల శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. గురువారం గ్రాండ్ కాకానిరోడ్డులోని శ్రీవాసవి హోల్‌సేల్ క్లాత్ మర్చంట్స్ సొసైటీ కాంప్లెక్స్‌లో నూతన కార్యవర్గ ఎన్నికలు జరిగాయి. అధ్యక్షుడిగా సముద్రాల శ్రీనివాసరావు, సెక్రటరీగా పోలిశెట్టి మురళీకృష్ణ, కోశాధికారిగా శింగంశెట్టి పిచ్చయ్య, ఉపాధ్యక్షులుగా చలువాది మురళీకృష్ణ, అద్దేపల్లి శ్రీనివాసరావు, సముద్రాల జనార్దన్‌రావు, కె.వెంకటకోటేశ్వరరావు ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా తూనుగుంట్ల గౌరీశంకర్, కొల్లిపర శివవెంకటజనార్దన్‌రావు, గాదిరాజు హనుమవెంకటసత్యవర్మ ఎన్నికయ్యారు. పలువురు వ్యాపారులు నూతన కార్యవర్గానికి పూలమాలలు వేసి అభినందనలు తెలిపారు.

నూటా ఎన్నికలు వాయిదా వేయండి

ఏఎన్‌యూ, న్యూస్‌టుడే : ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం అధ్యాపకుల సంఘం(నూటా) ఎన్నికలు వాయిదా వేయాలని అభ్యర్థి ఆచార్య జగదీష్ నాయక్ ఎన్నికల అధికారికి లేఖ రాశారు. ఈ నెల 8 నుంచి వరుసగా పరీక్షలు ఉన్నందున 15 రోజుల పాటు ఎన్నికలు వాయిదా వేయాలని అందులో పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారానికి సమయం చాలనందున వాయిదా వేయాలని కోరారు. పాలక పదవుల్లో ఉన్న ఆచార్యులు పోటీలో ఉన్నందున ఎన్నికలు జరిగేంత వరకు వారిని ఆయా స్థానాల నుంచి తప్పించాలని, ఈ విషయాన్ని శనివారం రాష్ట్ర ఉన్నత విద్యా మండలి దృష్టికి తీసుకెళ్తామని అభ్యర్థులు తెలిపారు. శుక్రవారంతో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. గురువారం నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులెవరూ తమ నామపత్రాలను ఉపసంహరించుకోలేదు. అధ్యక్ష, కార్యదర్శి, కోశాధికారి పదవులకు నామినేషన్లు దాఖలు చేసిన వారంతా పోటీలో ఉన్నారు. మిగిలిన పదవులు ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది.

APSRTC
టెండరు ప్రకటన

గుంటూరు జిల్లా లోని వివిధ డిపోల పరిధిలో గల బస్‌స్టేషన్లలో స్టాల్స్/షాపులు/ క్యాంటిన్/ సైకిల్/ స్కూటర్ స్టాండ్ మొదలగు వ్యాపారములు చేసుకొనుటకు అనుభవము ఆసక్తి కలిగిన వ్యాపారస్థుల నుండి సీల్డు టెండర్లు కోరబడుచున్నవి. (1) టెండరు ఫారములు సంబంధిత డిపో మేనేజరు వారి కార్యాలయములలో **తేది.07-07-2025 నుండి తేది.17-07-2025** వరకు అన్ని **ఆఫీసు పనిదినములలో** ఉదయం 10.30 గం॥ల నుండి సా॥5.00 గం॥ల వరకు పొందవచ్చును. (2) పూర్తి చేసిన టెండరు ఫారములను **తేది.18-07-2025** న ఉదయం 10.30 గం॥ల నుండి మ॥02.00 గం॥ల లోపున జిల్లా ప్రజా రవాణా అధికారి వారి కార్యాలయము, గుంటూరు నందు ఏర్పాటు చేసిన టెండరు బాక్సు నందు వేయవలెను. అదేరోజు **మ.03.00 గం॥లకు** టెండరుదారుల సమక్షములో టెండర్లు తెరువబడును. (3) పూర్తి వివరములకు మా వెబ్‌సైట్ :https://www.apsrtc.ap.gov.in లో Tenders ను చూడగలరు. (4) ఎట్టి కారణము చూపకుండా టెండర్లు అంగీకరించుటకు లేదా తిరస్కరించుటకు APSRTC కి పూర్తి అధికారము కలదు.

నెం. O2/797(03)/2025-DPTO(GNT), తేది:01-07-2025 సం/- జిల్లా ప్రజా రవాణా అధికారి, గుంటూరు.

Dr. NTR VAIDYA SEVA TRUST
(Government of Andhra Pradesh)
#241, MGM Capital, Near NRI Y Junction, Chinakakani, Mangalagiri, Guntur Dist., A.P-522503, Email: ap_d236@dmtrvaidyaseva.ap.gov.in

TENDER NOTICE

Inviting Tenders from **qualified Audit Firms for conducting of Statutory Audit for 2024-25, Internal Audit for 2025-26** and Last date for submission Tender **11.07.2025, 05:00 PM.** visit the website for Tender Documents: https://www.drntrvaidyaseva.ap.gov.in/

Executive Officer (Admin), Dr. NTR VST.

నగర పాలక సంస్థ, గుంటూరు.

ఆర్.సి. నెం.2276/2007/ఎ2 **బహిరంగ వేలము నోటీసు** ది.04-07-2025

1. గుంటూరు నగరపాలకసంస్థ యాజమాన్యమునకు చెందిన షాపింగ్ కాంప్లెక్స్ ల నందలి ఈక్రింది తెలిపిన షాపులకు సంబంధించి జి.ఓ.ఎం.ఎస్ .నెం.56 ది.05-02-2011 ప్రకారము 3 సంవత్సరములకు నెల అద్దె పై లీజుకు యిచ్చుటకు ది.15-07-2025న ఉదయం 11.00 గం లకు మునిసిపల్ ట్రావెలర్స్ బంగ్లా నందు కమీషనరు గారిచే గాని, వారు అనుమతించిన వారితో గాని బహిరంగ వేలము నిర్వహించబడును.

బహిరంగ వేలములో నెల అద్దెపై హెచ్చు పాటదారునకు మాత్రమే 2025-26 సంవత్సరము గజిట్ నిబంధనల ననుసరించి షాపును లీజుకు కేటాయించబడును.

సీ. నెం	కాంప్లెక్స్ పేరు	కేటగిరి	షాపు నెం.	నెల అద్దె రూ.	ధరావత్తు మొత్తము (రూ.)	సాల్వెన్సీ / సెక్యూరిటీ డిపాజిట్టు (రూ.)	Remarks
1	నాజ్ సెంటర్	O.C	1800003	22,247	66,800	1,33,600	ఉత్తర్వులు జారీచేయు తేదీనుండి 3 సంవత్సరములు వరకు
2	షాపింగ్ కాంప్లెక్స్	O.C	1800011	11,062	33,200	66,400	
3	శ్రీనాధపీఠం షాపింగ్	O.C	2300001	9038	27,200	54,400	
4	కాంప్లెక్స్	O.C	2300002	9038	27,200	54,400	
5	రాజాగారితోట	O.C	2300003	9038	27,200	54,400	
6	యల్.యల్.ఆర్ షాపింగ్ కాంప్లెక్స్	S.C	7700009	3337	10,100	20,200	
7	యన్.టి.ఆర్.	O.C	3300005	21,555	64,700	1,29,400	
8	స్టేడియం	O.C	3300006	21,555	64,700	1,29,400	
9	కాంప్లెక్స్	O.C	3300041 (2వ అంతస్తు)	14,000	42,000	84,000	
10	గన్ హాల్	O.C	5600012	3,847	12,000	24,000	
11	షాపింగ్ కాంప్లెక్స్	O.C	5600013	3,847	12,000	24,000	
12	ఓల్డ్ గుంటూరు వెజిటబుల్ మార్కెట్ షాపింగ్ కాంప్లెక్స్	O.C	2900005	6,487	19,500	39,000	
13	బి.ఆర్.	O.C	300021A	7,308	21,925	43,850	
14	స్టేడియం	O.C	3000024	7,308	21,925	43,850	
15	షాపింగ్	O.C	300024A	7,308	21,925	43,850	
16	కాంప్లెక్స్	O.C	3000025	7,308	21,925	43,850	
17		O.C	300025A	7,308	21,925	43,850	
18	బి.ఆర్.	O.C	7200002	6,380	19,140	38,280	
19	స్టేడియం	O.C	7200003	6,380	19,140	38,280	
20	షాపింగ్	O.C	7200004	6,380	19,140	38,280	
21	కాంప్లెక్స్	O.C	7200005	6,380	19,140	38,280	
22	ఫస్ట్ ఫ్లోర్	O.C	7200006	6,380	19,140	38,280	

2025-26 సంవత్సరమునకు సంబంధించి గెజిట్ లోని నిబంధనల ప్రకారము నెల అద్దె పై బహిరంగ వేలము నిర్వహించిన షాపులను హెచ్చు పాట దారులు 12 నెలల అద్దెను నాన్ రిఫండబుల్ గుడ్ విల్ క్రింద 7 దినములలోపు చెల్లించవలెను.

2. గుంటూరు నగరపాలకసంస్థ పరిధిలోని అడవి తక్కెళ్లపాడు నందలి నగరపాలకసంస్థకు చెందిన నూతనముగా నిర్మించిన IHSDP షాపింగ్ కాంప్లెక్స్ మొదటి అంతస్తు నందలి ఈక్రింది తెలిపిన 2 షాపులకు జి.ఓ.ఎం.ఎస్.నెం.21 ది.18-01-2013 ప్రకారము 5 సంవత్సరములకు గుడ్ విల్ పద్ధతి పై లీజుకు యిచ్చుటకు ది.15-07-2025న ఉదయం 11.00 గం లకు మునిసిపల్ ట్రావెలర్స్ బంగ్లా నందు బహిరంగ వేలము నిర్వహించబడును.

సీ. నెం	కాంప్లెక్స్ పేరు	కేటగిరి	షాపు నెం.	షాపునకు నెలకు అద్దె రూ.	గుడ్ విల్ రూ.	ధరావత్తు మొత్తము (రూ.)	సాల్వెన్సీ / సెక్యూరిటీ డిపాజిట్టు (రూ.)	కౌలు కాలము
1	IHSDP షాపింగ్ కాంప్లెక్స్, అడవి	బి.సి (నాయి బ్రాహ్మణ మరియు వాషర్ మెన్ కో- ఆపరేటివ్ సొసైటీస్)	7 (FF)	రూ. 723/- (613/- + 18% GST 110/-)	2,36,000/-	4500/-	9,000/-	ఉత్తర్వులు జారీచేయు తేదీనుండి 5 సంవత్సరములు వరకు
2	తక్కెళ్లపాడు	యస్. సి.	10 (FF)	రూ. 723/- (613/- + 18% GST 110/-)	2,36,000/-	4500/-	9,000/-	

గుడ్‌విల్ పద్ధతిపై బహిరంగ వేలము నిర్వహించే షాపులకు హెచ్చు పాటదారులు 7 దినములలోపు పాట మొత్తమును చెల్లించవలెను. లీజుదారుడు / గుత్తదారుడు వేలం మొత్తంపై అమలులో ఉన్న జి.యస్.టి. 18% ట్యాక్సును అదనముగా చెల్లించవలెను. ఇతర వివరముల కొరకు నగరపాలక సంస్థ రెవెన్యూ విభాగము నందు కార్యాలయపు పనివేళల యందు ఎ2-I గుమస్తా గారిని సంప్రదించవలెను.

సం/- కమిషనరు, నగర పాలక సంస్థ, గుంటూరు.

ప్రకృతి సాగు మరింత పెంచండి

కలెక్టరేట్(గుంటూరు), న్యూస్‌టుడే: జిల్లాలో ప్రకృతి సాగును మరింత పెంచాలని, ఆ దిశగా రైతులకు అవగాహన కల్పించాలని ప్రకృతి వ్యవసాయం ప్రాజెక్టు మేనేజర్ రాజకుమారి అన్నారు. కలెక్టర్ బంగ్లా రోడ్డులోని కృషి భవన్‌లో శుక్రవారం ప్రకృతి వ్యవసాయ సిబ్బందితో సమీక్ష సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా రాజకుమారి మాట్లాడుతూ జిల్లాలో జరుగుతున్న లీడ్ ఫార్మర్స్ పరిశీలన, కాంపాక్ట్ బ్లాక్స్, సొంత భూమి వివరాలు తదితర అంశాలపై చర్చించారు. ప్రకృతి సాగు చేస్తున్న అన్నిరకాల పంటలు, మోడల్స్‌పై దృష్టి సారించాలన్నారు. అనంతరం జిల్లా యాంకర్ గోపీచంద్ ఏడాది పొడవునా నేలను కప్పి ఉంచే పంటలు, ఏటీఎం, ఏ గ్రేడ్ మోడల్స్ గురించి చర్చించారు. సమీక్షలో అదనపు డీపీఎం సత్యనారాయణ, ఎన్ఎఫ్ఏలు, ఎంటీఎల్, యూనిట్ ఇన్‌ఛార్జులు పాల్గొన్నారు.

మిర్చి యార్డు సమాచారం (నిన్నటి ధరలు)

వచ్చిన బస్తాలు:	27,878
అమ్మకాలు:	31,653
నిల్వలు:	3,750

నాన్ ఏసీ కామన్ వెరైటీ (క్వింటా రూ.ల్లో)

334	9,500-13,000
నంబర్ 5	10,000-13,200
341	10,000-13,500

నాన్ ఏసీ స్పెషల్ వెరైటీ

తేజ	10,000-13,800
బాడిగ	10,000-12,600
దేవనూరు డీలక్స్	10,000-12,400
ఆర్మూర్	9,600-11,200

ఏసీ కామన్ వెరైటీ

334	9,500-13,000
నంబర్ 5	10,000-13,300
341	10,000-13,400

ఏసీ స్పెషల్ వెరైటీ

తేజ	10,000-13,500
బాడిగ	10,000-12,600
తాలు	4,500-7,000

- న్యూస్‌టుడే, మిర్చియార్డు

EENADU e Classifieds

BUSINESS SERVICES

బంగారం కొనబడును. బ్యాంకులలో, ఇతర ప్రైవేట్ సంస్థలలో తాకట్టులో ఉన్న మీ బంగారం మా డబ్బుతో విడిపించి అధిక ధరకు కొనబడును. (స్పాట్ క్యాష్). సంప్ర: 87907 41166.

BUSINESS OFFER

టైలరింగ్ వర్క్స్ ఇంటి వద్దనే పనిచేసే స్త్రీలు కావలెను. వారి క్లాత్ ఇచ్చుటకు స్టాక్ పాయింట్స్ పెట్ పార్టనర్స్ కావలెను. ✆ 7093632399.

SOLAR PRODUCTS

PM సూర్య ఘర్ ద్వారా 3.3 KW సోలార్ సిస్టం 2,10,000/-కి 78,000/- రూ. సబ్సిడీతో + ఉచిత రిజిస్ట్రేషన్లు + 90% బ్యాంకు లోన్‌తో బైఫేషియల్ ప్యానల్స్, 30 Years వారంటీతో. ✆ 98667 28063.

PEOPLE CARE

OLD AGE HOME

రామకృష్ణ గ్రూప్ (AP No:1) VJA. వృద్ధులకు, పేషంట్ల సేవలకు, ఇంటి/ వంటపని, బేబీకేర్ కొరకు M/F వర్కర్లను మీ ఇంటికి పంపగలము. ✆ 95052 76677, 82474 49036.

REAL ESTATE

GENERAL

A.P. రాజధాని అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌లో గజం 5000/-, కాజాలో గజం 10,000/-, అమరావతిలో గజం 7000/-, మంగళగిరిలో గజం 12000/- 96035 30555.

FLAT FOR SALE

AMARAVATHI ROAD

గుంటూరు, గోరంట్ల, హోసన్నా మందిర్ ఎదురుగా హాసిని ఇన్‌ఫ్రా అపార్ట్‌మెంట్‌లో 2BHK-910 Sft; వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ నెం: 509, కార్ పార్కింగ్‌తో అమ్మకమునకు కలదు. Ph: 63058 92803.

PATTABHIPURAM

FLATS FOR SALE
గుంటూరు సిటీ, పట్టాభిపురంలో 100% వాస్తుతో, అత్యంత నాణ్యతా ప్రమాణాలతో నూతనంగా నిర్మించిన గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్‌మెంట్ నందు
4,607 చ.అ.ల 5 BHK ప్రీమియం ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్స్ అమ్మకమునకు కలవు
రెడీ టు ఆక్యుపై
బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు
✆ 81211 42332

HOUSE FOR SALE

GENERAL

విజయవాడ గన్నవరం దగ్గర NH-16 హైవేని ఆనుకుని 60 అ॥ రోడ్డు తూర్పు ఫేసింగ్ ఒక్కొక్క ఫ్లోరు 2000 Sq.Ft.తో 466 చ॥గ॥లలో G+3 Triplex బిల్డింగ్ అమ్మకమునకు కలదు. ✆ 88774 58888.

LAND FOR SALE

GENERAL

మెగా ★ అవకాశం ★ ఫామ్‌ల్యాండ్‌లో 11 సెంట్లు ★5 లక్షలకే ★ 5వ సంవత్సరం నుండి సంవత్సరంకి 2 లక్షల ఆదాయం పొందండి. ఫోన్: 9133574455.

PLOT FOR SALE

GENERAL

అమరావతి రోడ్, మల్లికార్జునపేట, 30 అ॥ల రోడ్, వెస్ట్ ఫేసింగ్ 25X45=125 చ.గ.ల ఖాళీ స్థలం అమ్మకానికి కలదు. గజం 44వేలు. ఫోన్: 90308 07472.

విశాఖలో/ అనకాపల్లిలో NRI ఫామ్ ల్యాండ్స్ వేయుటకు ఇన్వెస్ట్ పార్టనర్స్ కావలెను. సంప్రదించండి. ✆ 73864 14017/ 70936 32399.

TO LET

COMMERCIAL

గుంటూరు, అశోక్‌నగర్, 1వ లైను, టిడిపి ఆఫీస్ దగ్గర, డా॥ కళ్యాణ్ బిల్డింగ్ నందు 2వ ఫ్లోర్‌లో 1600 S.Ft. బిల్డింగ్ కమర్షియల్ పర్పస్‌కు అద్దెకు కలదు. ✆: 98854 99979, 94926 01716 & 96525 56678.

JOBS

Wanted Lady Tele Callers. Preferred Young & Energetic, Talktive Persons. Qualification: Inter & Degree. Contact: Worldwide Education Consultant. Lakshmipuram, Guntur. Cell: 90001 33866.

Wanted Part Time Lady Graduate Teachers, Time: 1.00 P.M. to 8.00 P.M. & For Study Hours: 4.00 P.M to 8.00 P.M. Sri Satya Sai Ideal School, Chowtra, Guntur-3. ✆: 0863-2222114, 2241837.

Wanted Office Asst. (Male) Qua: Any Degree with Computer Knowledge. Maxmuller Publication Guntur. 94941 61313.

Wanted B-Pharmacy/ D-Pharmacy candidates to work in a pharmacy in Guntur city. Pci registration mandatory. And wanted packing & delivery boys, Q: 10th. 63009 75241.

Amaravathi Roofings: Roofing Sheats Distributor looking for Sales executives for Palnadu District with 2 to 3 yrs. Experience, Any Degree/ Diploma. ✆ 95505 33666.

Wanted Primary, high school English and Physics teachers contact immediately. Perecherla. Ph: 97017 59405.

Earn Extra Income online through Work from Home in Wellness Industry. 101, SF Res. Rd # 4, B.Hills, Hyd. ✆ 8919664679, 8309909749.

గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతీ యువకులకు ఉచితంగా భోజనం మరియు వసతితో పాటు Tally + Ms-Office కోర్సు నందు శిక్షణతో 100% ఉపాధి కల్పించబడును. 88851 81110.

గుంటూరు, 11/2, అరండల్‌పేట, SR Images సంస్థలో పనిచేయుటకు రియల్ ఎస్టేట్ రంగంలో అనుభవం కలిగిన అకౌంటెంట్ కావలెను. ✆: 84658 45211.

శివకార్తికేయ హోంకేర్ నందు వృద్ధులను/ పేషంట్స్/ పిల్లలను చూసుకొనుటకు ఇంటి/ వంట పనిచేయుటకు వర్కర్స్/ నర్సులు కావలెను. ఉచిత వసతి, భోజనం, జీతం: 20K. ✆ 99120 11499, 99120 11899.

గుంటూరు నగరంలో ప్రముఖ స్కూల్లో Classical Dance, Western Dance, Chess Masters & Primary Teachers కావలెను. ✆ 9447660603.

రామకృష్ణ బిల్డర్స్ & డెవలపర్స్ VJA కొరకు 10th ఆపైన చదివిన టెలీకాలర్స్, కస్టమర్‌కేర్ మరియు అన్ని రకాల M/F స్టాఫ్ కావలెను. భో+వ +మంచి జీతం+ఇన్సెంటివ్స్ కలవు. 9959021122/ 9959031122.

అకౌంటెంట్ కావలెను. బీకాం, 5 సం॥లు కంప్యూటర్ అకౌంట్స్‌పై అనుభవం, ఇన్‌కంటాక్స్ రిటర్న్స్‌కు ప్రిపేర్ చేయకలిగి, GST రిటన్స్ వేయగలిగిన వారు రెజ్యూములను kamathamjob@gmail.com కు పంపగలరు.

గుంటూరులోని ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ వారి APCRDA అప్రూవ్డ్ ప్లాట్లు మార్కెటింగ్ చేయుటకు టీం లీడర్స్ & ఎగ్జిక్యూటివ్స్ (M/F) కావలెను. ఆకర్షణీయమైన జీతం/ మంచి కమీషన్ ఇవ్వబడును. ✆ 95731 51860.

FACULTY/ TEACHERS

Naveena High School, Guntur require qualified Teachers for Maths & Science, English & Social Combinations and Lady P.E.T. 93923 58368.

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

Book your 5 lines Classified Colour Rs.770/- 3Ads Package Rs.1945/-
5 lines Classified B/W Rs.650/- 3Ads Package Rs.1625/-
ప్రకటనపై 5% జి.ఎస్.టి. అదనం

తక్కువ బడ్జెట్‌లో మీ అవసరాలు తీర్చే ఏకైక మార్గం..
ఈనాడు లో ప్రకటన ఇవ్వటం
పూర్తి వివరాలకు సంప్రదించండి: 8008510541

(c) eenadu

మంగళగిరి

• మంగళగిరి • తాడికొండ • ప్రత్తిపాడు

వారాహి దేవి నవరాత్రి ఉత్సవాలు

పూజలు చేస్తున్న భక్తులు

తాడేపల్లి, న్యూస్‌టుడే: తాడేపల్లి పరిధిలోని సుందరయ్యకట్ట వద్ద ఉన్న శ్రీసువర్ణమానస నాగ సాయి ఆలయంలో వారాహి దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం శాకంబరి అలంకారంలో అమ్మవారు దర్శనమిచ్చారు. సహస్ర నామార్చన, కుంకుమ పూజ, హారతి కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతి రోజూ ప్రత్యేక పూజలు ఉంటాయని ఆలయ ట్రస్ట్ కొత్తపల్లి శేషు పార్వతి తెలిపారు.

పోలేరమ్మకు ప్రత్యేక పూజలు

లేమల్లెపాడు(వట్టిచెరుకూరు), న్యూస్‌టుడే: లేమల్లెపాడులో పోలేరమ్మ వారికి శుక్రవారం భక్తులు ఆషాఢ సారె, చీర సమర్పించారు. మహిళలు ఉదయం నుంచి ఉపవాస దీక్ష చేసి సంప్రదాయబద్ధంగా గ్రామోత్సవం నిర్వహించారు. అర్చకులు దండిబొట్ల కృష్ణశర్మ, మాదల రమేష్‌ల ఆధ్వర్యంలో నిర్వహించిన పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

రంగా.. రోశయ్యల సేవలు ఎనలేనివి

మంగళగిరిలో మాట్లాడుతున్న చిల్లపల్లి శ్రీనివాసరావు

న్యూస్‌టుడే బృందం: మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య, దివంగత ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగా జయంతి కార్యక్రమాలు శుక్రవారం నియోజవర్గాల వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారి సేవలను కొనియాడారు. ఉండవల్లిలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో రంగా జయంతి నిర్వహించారు. ఆ పార్టీ నాయకులు జొన్నా రాజేష్ తన సొంత నిధులతో రంగా విగ్రహం చుట్టూ ఏర్పాటు చేసిన రైలింగ్‌ను ఏపీఎంఎస్ఐడీసీ ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు ప్రారంభించి మాట్లాడారు.

బాల్య వివాహాలను అరికట్టాలి

మేడికొండూరు: పభుత్వం బాల్య వివాహాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టిందని సీడీపీవో అనూరాధ తెలిపారు. మందపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం మహిళాభివృద్ధి - శిశు సంక్షేమ శాఖ, క్రాఫ్ సంయుక్త ఆధ్వర్యంలో వీధి నాటకం ద్వారా అవగాహన కల్పించారు. అనూరాధ మాట్లాడుతూ బాల్య వివాహాలు చట్టరీత్యానేరమని, వాటిని అరికట్టడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. జిల్లా క్రాఫ్ కోఆర్డినేటర్ వెంకట్, పాఠశాల హెచ్ఎం శాంతభూలక్ష్మి, నాటక బృంద సభ్యులు రవికుమార్, రాము, రంగనాయక్, శ్రావణి, మహేష్, చిన్ని పాల్గొన్నారు.

విద్యార్థులకు మంత్రి లోకేశ్ కానుక

మంచికలపూడి(దుగ్గిరాల), న్యూస్‌టుడే: మంత్రి నారా లోకేశ్ పంపిన రాత పుస్తకాలను శుక్రవారం మంచికలపూడిలో మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీపీ షేక్ జబీన్, తెదేపా మండల అధ్యక్షురాలు కేసంనేని శ్రీఅనిత, వైస్ ఎంపీపీ మరీదు రాము, హెచ్ఎం రాంబాబు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

పుస్తకాలు పంపిణీ చేస్తున్న ఎంపీపీ షేక్ జబీన్, శ్రీఅనిత, రాము తదితరులు

గాలి వీస్తే అంధకారమే..!

పాత విద్యుత్తు లైన్లతో సరఫరాకు అంతరాయం

వట్టిచెరుకూరు, న్యూస్‌టుడే

లేమల్లెపాడులో ఒరిగిపోయి ప్రమాదకరంగా విద్యుత్తు స్తంభం

వట్టిచెరుకూరు మండలంలోని గ్రామాలలో కొద్ది పాటి గాలులు వీచినా విద్యుత్తు సరఫరా నిలిచిపోతోంది. దీంతో జనం తీవ్ర అవస్థలు పడుతున్నారు. వట్టిచెరుకూరు, కుర్నూతలలో రెండు విద్యుత్తు ఉప కేంద్రాలు ఉన్నాయి. ఇందులో వట్టిచెరుకూరు కేంద్రానికి గుంటూరు నగరపాలక సంస్థలోని ఏటుకూరు సమీపం నుంచి 20 కిలోమీటర్ల పొడవున 33కేవీ లైను ఉంది. 2013లో ఏర్పాటు చేసిన ఈ లైనులోనూ గాలులకు తరచూ సాంకేతిక లోపం ఏర్పడుతోంది. వట్టిచెరుకూరు ఉప కేంద్రం నుంచి నాలుగు ఫీడర్లు గ్రామాలకు విద్యుత్తు సరఫరా చేస్తున్నాయి. ఇందులో ముట్లూరు మినహా మిగిలిన మూడూ ఫీడర్లకు సంబంధించి తీగలు పలు చోట్ల మెలికలు తిరిగిపోయి ఉండడంతో సమస్యలు ఏర్పడుతున్నాయి. ఎక్కడ సాంకేతిక లోపం ఏర్పడిందో తెలుసుకునేందుకే సిబ్బందికి గంటల సమయం పడుతుంది.

15 వేల సర్వీసులకు ఇబ్బందులు

మండల పరిధిలోని గ్రామాలలో సుమారు 1800 విద్యుత్ స్తంభాలు, 279 వరకు 11కేవీ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను అనుసంధానం చేస్తూ 15 వేలకు పైగా విద్యుత్ సర్వీసులు వినియోగదారులకు సేవలు అందిస్తున్నాయి. వీటిలో సుమారు 5 వేల మంది వినియోగదారులు ఏసీలు కలిగి ఉన్నారు. ముట్లూరులో అత్యధికంగా 1800, కొర్నెపాడులో 1500, అనంతవరప్పాడులో 1400ల సర్వీసులు ఉన్నాయి. వీటికి సంబంధించిన ఎల్‌టీ లైన్లు కూడా ఏళ్లుగా మార్చకపోవడంతో కొద్దిపాటి గాలి వీచినా అంతరాయం ఏర్పడుతోందని స్థానికులు చెబుతున్నారు. విద్యుత్తు లైన్లను ఆధునికీకరించే దిశగా విద్యుత్తు శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

అనంతవరప్పాడులోని తరచూ మరమ్మతులకు గురవుతున్న నియంత్రిక

ఆధునికీకరణ పనులు చేపట్టాం...

పాత విద్యుత్ లైన్లు, స్తంభాలు తొలగించి కొత్త వాటిని ఏర్పాటు చేస్తున్నాం. కొర్నెపాడు, ముట్లూరు గ్రామాలలో ఈ పనులు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం సూచనల మేరకు మిగిన చోట్ల కూడా పునరుద్ధరిస్తాం.

-రవితేజ, విద్యుత్తు శాఖ, ఏఈ

నిరాధార ఆరోపణలు తగవు

ప్రత్తిపాడు, న్యూస్‌టుడే: గత వైకాపా ప్రభుత్వంలో పనిచేసిన ఏపీఎం, యానిమేటరు చేసిన అక్రమాలకు ఆధారాలు చూపితే మద్దతు ఇస్తామని, లేనిచో తీవ్రంగా ఖండిస్తామని గొట్టిపాడు రాధాకృష్ణ గ్రామైక్య సంఘం అధ్యక్షురాలు రజని అన్నారు. ఏపీఎం, యానిమేటర్ చేసిన అక్రమాలు వెలుగులోకి వస్తాయనే ఉద్దేశంతోనే పాలకవర్గం మార్చకుండా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మికి తరచూ ఫిర్యాదులు చేస్తున్నారని గొట్టిపాడు రాధాకృష్ణ గ్రామైక్య సంఘంలోని సభ్యులు ఆరోపించడంపై శుక్రవారం ఆమె.. పలువురు సభ్యులతో కలిసి ఎంపీడీవోకు వినతిపత్రం అందించారు.

శతాధిక వృద్ధుడి మృతి

మంగళగిరి, న్యూస్‌టుడే: మంగళగిరి మండలం నిడమర్రు గ్రామానికి చెందిన శతాధిక వృద్ధుడు గాదె రామకోటిరెడ్డి(103) శుక్రవారం మృతి చెందారు. ఆయనకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. సీపీఎం సానుభూతిపరుడు కావడంతో ఆ పార్టీ రాజధాని డివిజన్ కార్యదర్శి రవి, నాయకులు భాగ్యరాజు, నాగేశ్వరరావు, ప్రకాశరావు, శంకరరెడ్డి, శివారెడ్డి తదితరులు మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.

బీటెక్ విద్యార్థి దుర్మరణం

తాడేపల్లి, న్యూస్‌టుడే: తాడేపల్లి- మంగళగిరి మధ్య కుంచనపల్లి వద్ద జాతీయ రహదారిపై ద్విచక్రవాహనం డివైడర్‌ని ఢీకొని బీటెక్ విద్యార్థి వెంకట కార్తీక్ (21) అక్కడికక్కడే మృతి చెందినట్లు తాడేపల్లి ఎస్ఐ ఖాజావలి శుక్రవారం రాత్రి తెలిపారు. మంగళగిరి మండలం ఆత్మకూరుకు చెందిన విద్యార్థి తాడేపల్లి వైపునకు వస్తూ జాతీయ రహదారి నుంచి సర్వీసు రోడ్డులోకి దిగే క్రమంలో డీవైడర్‌ని ఢీకొని మృతి చెందినట్లు తెలిపారు. సమాచారం తెలుసుకున్న స్నేహితులు ఘటనా ప్రదేశానికి చేరుకుని విద్యార్థికి సంబంధించిన వివరాలను వెల్లడించారని చెప్పారు. కంచికచర్ల సమీపంలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో వెంకట్ కార్తీక్ బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. రెండు రోజుల క్రితమే నూతన ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేశాడని.. ఇంతలోనే ఈ ఘటన జరిగిందని చెబుతూ స్నేహితులు కన్నీటిపర్యతమయ్యారు. మృతదేహాన్ని మణిపాల్ వైద్యశాలకు తరలించారు.

ఛానల్ పొడిగింపునకు భూములు ఇవ్వండి

సమావేశంలో మాట్లాడుతున్న తహసీల్దార్ హేనాప్రియ

పెదనందిపాడు, న్యూస్‌టుడే: గుంటూరు ఛానల్ పర్చూరు వరకు పొడిగించేందుకు రైతులు తమభూములిచ్చి సహకరించాలని తహసీల్దార్ హేనాప్రియ అన్నారు. పెదనందిపాడు మండలం రావిపాడు, గోరిజవోలు గుంటపాలెం లలో శుక్రవారం ఆ గ్రామ సచివాలయాలలో భూ సేకరణ నిమిత్తం జరిగిన రైతుల సమావేశంలో ఆమె మాట్లాడారు. రావిపాడులో 35 మంది రైతుల నుంచి 32 ఎకరాలు గోరిజవోలుగుంటపాలెంలో 22 మంది రైతుల నుంచి 23 ఎకరాలు భూమి అవసరమని ఆమె చెప్పారు. ఇందుకు రైతులు రెండు రోజులు సమయం ఇస్తే ఆలోచించి తమ నిర్ణయం చెబుతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల సర్వేయర్ శ్రీనివాసరావు, ఆర్ఐ అబీద్‌ఆలీ, సీనియర్ సహాయకురాలు సాహితీమోహన్, వీఆర్వో ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

నిబంధనల ప్రకారమే గ్రామ కంఠాల మంజూరు

తుళ్లూరు, న్యూస్‌టుడే: నిబంధనల ప్రకారమే రాజధాని గ్రామాల్లో గ్రామ కంఠాలు మంజూరు చేస్తామని సీఆర్డీఏ అదనపు కమిషనర్ జి.సూర్యసాయి ప్రవీణ్ చంద్ తెలిపారు. శుక్రవారం తుళ్లూరులోని ప్రాంతీయ సీఆర్డీఏ కార్యాలయంలో 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక' కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి రైతులు, రైతు కూలీలు హాజరై రిటర్నబుల్ ప్లాట్ల కేటాయింపులు, రిజిస్ట్రేషన్‌లు తదితర సమస్యలపై అర్జీలు అందించారు. అనంతవరం గ్రామానికి చెందిన గౌరిజాల శ్రీహరి తనకు గ్రామ కంఠం కేటాయించకుండా తన భూమిలో వేరే వారికి గ్రామ కంఠ స్థలాలను కేటాయిస్తున్నారని ఫిర్యాదు చేశారు. ప్రత్యేకంగా సీఆర్డీఏ భూముల్లో గ్రామకంఠాలు ఇవ్వరని, సీఆర్డీఏ నిబంధనల ప్రకారమే వాటిని మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. భూ వ్యవహారాలకు సంబంధించి 22, ప్లానింగ్ 1, ఎస్టేట్స్ 1, సామాజిక సంక్షేమం 1 మొత్తం 25 అర్జీలు గ్రీవెన్స్‌లో వచ్చాయి. ఈ కార్యక్రమంలో గ్రీవెన్స్ రిడ్రెస్సల్ మేనేజ్‌మెంట్ నోడల్ అధికారి జయశ్రీ, డిప్యూటి కలెక్టర్లు, సర్వే, ల్యాండ్ విభాగం అధికారులు, తహసీల్దార్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

రైతుల సమస్యలు తెలుసుకుంటున్న ప్రవీణ్ చంద్

పోలీస్ జవాన్లకు ఉచిత వైద్య సేవలు

మంగళగిరి, న్యూస్‌టుడే: ఎన్టీఆర్ ట్రస్ట్, చంద్రన్న కంటి వెలుగు, శ్రీలక్ష్మీ సాయి ఇంటర్నేషనల్ డెంటల్ వైద్యశాల సంయుక్తంగా మంగళగిరిలోని ఏపీఎస్పీ ఆరో బెటాలియన్‌లో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని డాక్టర్ బండ్లమూడి బసవేశ్వర్ చౌదరి ఆధ్వర్యాన శుక్రవారం నిర్వహించారు. బెటాలియన్స్ ఐజీ రాజకుమారి శిబిరాన్ని ప్రారంభించగా ముఖ్య అతిథిగా ఆరో బెటాలియన్ కమాండెంట్ నగేష్‌బాబు, అసిస్టెంట్ కమాండెంట్ ఆశీర్వాదం హాజరయ్యారు. కంటి వైద్యులతో పాటు కీళ్లు, ఎముకలు, సాధారణ వ్యాధులకు ఉచిత వైద్య సేవలను అందించారు. దాదాపు వెయ్యి మందికి ఆరోగ్య సేవలు అందించగా... అందులో 500 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా కళ్లజోళ్లను పంపిణీ చేసినట్లు బసవేశ్వర చౌదరి తెలిపారు. 50 మంది ఎముకలు, కీళ్ల నొప్పులతో బాధపడుతున్నట్లు గుర్తించామన్నారు.

మందులు పరిశీలిస్తున్న ఏపీఎస్పీ బెటాలియన్స్ ఐజీ రాజకుమారి, నగేష్‌బాబు, ఆశీర్వాదం, డాక్టర్ బసవేశ్వర చౌదరి

అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన

మంగళగిరి, న్యూస్‌టుడే: మంగళగిరి మండలం నిర్మలా ఫార్మసీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ పరిధిలోని లైఫ్ స్కిల్స్ క్లబ్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ సంయుక్తంగా అగ్నిప్రమాద నివారణపై శుక్రవారం విద్యార్థులకు అవగాహన కల్పించారు. కరస్పాండెంట్ సిస్టర్ నిర్మల జ్యోతి, ప్రిన్సిపల్ పాములరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

6న ఉచిత రేబిస్ టీకాలు

తాడేపల్లి: జునోసిస్ డే పురస్కరించుకుని మంగళగిరి ఏరియా పశువైద్యశాల పరిధిలోని అన్ని పశు వైద్య కేంద్రాలలో ఈ నెల 6వ తేదీ పెంపుడు కుక్కలకు ఉచిత రేబిస్ టీకాలు ఇవ్వనున్నట్లు పశుసంవర్ధక సహాయ సంచాలకులు డాక్టర్ నాగేశ్వరరావు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

'వైకాపా అసత్య ప్రచారాలను తిప్పికొట్టండి'

మంగళగిరి, న్యూస్‌టుడే: ప్రతిపక్ష హోదా కూడా లేని వైకాపా ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తుందని, వాటిని కూటమి శ్రేణులు తిప్పికొట్టాలని ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ పిలుపునిచ్చారు. మంగళగిరిలోని 21, 22 వార్డుల్లో 'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమంలో శుక్రవారం రాత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. గత వైకాపా ప్రభుత్వం చేసిన విధ్వంసంతో రాష్ట్రం పూర్తిగా నాశనమైందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమన్నారు. పద్మశాలి కార్పొరేషన్ ఛైర్మన్ నందం అబద్దయ్య, తితిదే పాలకవర్గ సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి, నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ మున్నంగి శివశేష గిరిరావు, పట్టణ తెదేపా అధ్యక్షుడు పడవల మహేష్, బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుత్తికొండ ధనుంజయరావు తదితరులు పాల్గొన్నారు.

కరపత్రాలు పంచుతున్న ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ, అబద్దయ్య, జానకీదేవి తదితరులు

ఫిరంగిపురంలో నాయకుల పర్యటన

కూటమితో అన్ని వర్గాలకు మేలు

ఫిరంగిపురం గ్రామీణం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంక్షేమం, అభివృద్ధి పరుగులు తీస్తుందని నాయకులు తెలిపారు. ఫిరంగిపురంలో ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో ఏడాది కాలంలో జరిగిన ప్రగతి వివరిస్తున్నారు. ప్రభుత్వ పథకాల అమలు తీరును వివరిస్తున్నారు. గ్రామాల్లో జరిగిన అభివృద్ధి పనులు చెబుతున్నారు. కార్యక్రమంలో నాయకులు మండవ చిన్న నరసింహారావు, కటికల అప్పారావు, బాలజోజి, జోజప్ప, జ్ఞానయ్య, రత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

అడగరని తవ్వేసి.. అడ్డంగా దోచేసి

అనుమతుల్లేకుండా పట్టా భూముల్లో మట్టి తవ్వకం

మేడికొండూరు, న్యూస్‌టుడే

భూగర్భ గనులు, రెవెన్యూ శాఖ అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి తవ్వకం పనులు జరుగుతున్నాయి. పట్టా భూముల్లో యథేచ్ఛగా ఈ వ్యవహారం కొనసాగుతోంది. ప్రస్తుతం స్థిరాస్తి వ్యాపారం బాగా ఊపందుకుంది. ఈ నేపథ్యంలో మట్టి కొరత ఏర్పడింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని పేరేచర్ల, వెంగళాయపాలెం తదితర గ్రామాల చుట్టూ మట్టి తీస్తున్నారు. ఆయా గ్రామాల రెవెన్యూ పరిధిలో ఉన్న ఎర్రమట్టికి మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో కొద్ది రోజులుగా పట్టా భూముల్లో మట్టి తవ్వకం పనులు జరుగుతున్నాయి. ఆయా చోట్ల 6, 7 అడుగుల దాకా గుంతలు పెట్టి తోడేస్తున్నారు. జేసీబీ సాయంతో మట్టి తీసి టిప్పర్లు ద్వారా చుట్టు పక్కల గ్రామాలకు రాత్రి, పగలు తేడా లేకుండా యథేచ్ఛగా తరలిస్తున్నారు. దీంతో పర్యావరణం దెబ్బతింటుంది. అంతే కాకుండా మరో పక్క ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టినట్లు అవుతుంది. దూరాన్ని బట్టి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఒక్కో టిప్పర్ రూ. 5 వేలు దాకా ధర పలుకుతుంది. మట్టి తరలించే సమయంలో అధికారులు ఎవరూ ఆపకుండా ఉండేందుకు ఒక ప్రైవేటు సంస్థకు చెందిన బిల్లులు ఉపయోగిస్తున్నారని ప్రచారం జరుగుతుంది. ఎవరైనా ఏదైనా ప్రశ్నిస్తే అమరావతి రాజధాని అభివృద్ధి పనులకు తీసుకెళ్తున్నట్లు చెబుతున్నారు. గుంటూరులో నివాసం ఉంటున్న ఒక ప్రజాప్రతినిధి అండదండలు బాగా ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.

పేరేచర్లలో కొనసాగుతున్న మట్టి తవ్వకాలు

దీంతో మట్టి తవ్వకం పనులు విషయం అధికారుల దృష్టికి వెళ్లినా వారు తమకేమి తెలియదన్నట్లు వ్యవహరిస్తున్నట్లు గమనార్హం. తక్షణమే సంబంధిత ఉన్నతాధికారుల కలుగజేసుకుని అక్రమ మట్టి తవ్వకం పనులు ఆపాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

★ కొద్ది రోజుల కిందట పేరేచర్ల శివారు గంగా పార్వతి సమేత కైలాసనాథేశ్వరుడు (కైలాసగిరి క్షేత్రం) వద్ద ప్రభుత్వ భూముల్లో మట్టి తవ్వకం పనులు మొదలు పెట్టారు. రెవెన్యూ అధికారులకు సమాచారం అందింది. దీంతో తవ్వకం పనులు ఆపేశారు. అధికారులు ఫిర్యాదు మేరకు మేడికొండూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఒక జేసీబీ, రెండు టిప్పర్లు స్వాధీనం చేసుకున్నారు. దీంతో అక్కడ అక్రమ మట్టి తవ్వకం పనులు ఆగిపోయాయి.

గొప్ప పోరాట యోధుడు అల్లూరి


మంగళగిరిలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకరరావు ఆధ్వర్యంలో..

పెదనందిపాడు: గిరిజవోలుగుంటపాలెంలో మాజీ మంత్రి పెదరత్తయ్య, తదితరులు

న్యూస్‌టుడే బృందం: తాను నమ్మిన సిద్ధాంతాలకు అనుగుణంగా బ్రిటిష్ వారిపై పోరాడిన గొప్ప యోధుడు అల్లూరి సీతారామరాజు అని ఎంపీపీ షేక్ జబీన్, మాజీ ఎంపీపీ వెనిగళ్ల శ్రీకృష్ణప్రసాద్ అన్నారు. శుక్రవారం అల్లూరి జయంతిని మండల పరిషత్తు కార్యాలయంలో నిర్వహించారు. సీతారామరాజు ఖ్యాతిని వక్తలు వివరించారు. సర్పంచి బాణావత్ కుషీబాయి, భాజపా జిల్లా కార్యదర్శి చుండూరు ఉమామహేశ్వరరావు, ఎంపీడీవో శ్రీనివాసరావు, డిప్యూటీ ఎంపీడీవో జవహర్‌లాల్‌నెహ్రూ, ఏవో చంద్రమోహన్ తదితరులున్నారు. ★ పెదనందిపాడు మండలం గోరిజవోలుగుంటపాలెంలో శుక్రవారం క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో సీతారామరాజు స్మారక మందిరంలో సీతారామరాజు విగ్రహానికి సంఘ నాయకులు, మాజీ మంత్రి మాకినేని పెదరత్తయ్య, తెదేపా నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ★మంగళగిరి, తాడికొండ, ప్రత్తిపాడు నియోజకవర్గాల వ్యాప్తంగా కార్యక్రమాలు జరిగాయి.

రంగుమారిన నీరు ఎన్నాళ్లు తాగాలి..?

పెదనందిపాడు, న్యూస్‌టుడే: చెరువులను శుభ్రం చేసి స్వచ్ఛ జలం అందించాలని శుక్రవారం పెదనందిపాడు పంచాయితీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఎంపీడీవో లక్ష్మీదేవి, ఉప ఎంపీడీవో వరూధుని, కార్యదర్శి శ్వేతలను గ్రామస్థులు కోరారు. ఎన్నాళ్లు దుర్వాసన, రంగుమారిన నీటిని తాగాలని ప్రశ్నించారు. దీనిపై అధికారులు మాట్లాడుతూ మైక్రో ఫిల్టర్‌ను బాగు చేయించి పరిశుభ్రమైన నీరు సరఫరా చేస్తామని చెప్పారు. నాగులపాడు చెరువులో గేదెలు, ప్రతిరోజు పడుతున్నాయని కాపలాదారుడిని నియమించాలని గ్రామానికి చెందిన ఫణిబాబు కార్యదర్శిని కోరారు. వరగానిలో ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకును వినియోగంలోకి తెచ్చి నీటిని సరఫరా చేసేందుకు కూడా చర్యలు చేపడతామని అధికారులు పేర్కొన్నారు.

హామీలు అమలు చేయాలి

పెదనందిపాడు, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు పి. రామారావు అన్నారు. స్థానిక తేళ్ల నారాయణ విజ్ఞాన కేంద్రంలో జరిగిన సీపీఎం మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వ ఏర్పడి ఏడాది అయిందని ప్రజలకు ఇచ్చిన హామీలు పూర్తిగా అమలు చేయలేదన్నారు. నిరుద్యోగ భృతి ఊసే లేదని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏదని ఆయన ప్రశ్నించారు. నాయకులు వెంకటశివరావు, రామారావు, రమేష్‌బాబు, శ్రీనివాసరావు, వెంకటేశ్వర్లు, వెంకట సుబ్బారావు, సుధీర్, భువనేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

విద్యుత్తు సరఫరాలో అంతరాయం నేడు

తాడేపల్లి, న్యూస్‌టుడే: తాడేపల్లి మహానాడు, కుంచనపల్లి ప్రాంతాల్లో శనివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ఆ శాఖ డీఈఈ సురేష్‌బాబు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. కాగా మంగళగిరి పట్టణ, గ్రామీణ ప్రాంతంలో ఉదయం 8.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు విద్యుత్తు సరఫరా నిలిచిపోతుందని తెలిపారు. విద్యుత్ లైన్లు మరమ్మతులతో పాటు నూతన లైన్లు ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో సరఫరాలో అంతరాయం కలుగుతుందని తెలిపారు.

అనుచిత వ్యాఖ్యలపై ఫిర్యాదు

ప్రత్తిపాడు, వట్టిచెరుకూరు, పెదనందిపాడు: ప్రత్తిపాడు వైకాపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి బలసాని కిరణ్ కుమార్‌పై సోషల్ మీడియా వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేసిన సురేశ్ మెదరమెట్ల అనే వ్యక్తిపై తగిన చర్యలు తీసుకోవాలంటూ వైకాపా నాయకులు ప్రత్తిపాడు ఎస్సై నాగేంద్రకు శుక్రవారం ఫిర్యాదు చేశారు. వైకాపా మండల కన్వీనర్ చల్లా హనుమంత్, పలువురు నాయకులు ఎస్సైకు ఫిర్యాదు చేసిన వారిలో ఉన్నారు. వట్టిచెరుకూరులో సీఐ రామానాయక్‌కు, పెదనందిపాడులో ఎస్సై మధూపవన్‌కు ఆ పార్టీ నాయకులు ఫిర్యాదు చేశారు.

వికసిత్ భారత్ దిశగా మోదీ పాలన

ప్రత్తిపాడు, న్యూస్‌టుడే: వికసిత్ భారత్ దిశగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలన సాగిస్తున్నారని భాజపా జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు చెప్పారు. ప్రత్తిపాడులో భాజపా మండల విస్తృత స్థాయి సమావేశం మండల అధ్యక్షుడు కఠారి దత్తప్రసాద్ సాగర్ అధ్యక్షతన శుక్రవారం జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన తిరుపతిరావు ప్రసంగించారు. ఏపీ అభివృద్ధికి భాజపా కట్టుబడి అన్ని విధాలుగా సహకారం అందిస్తున్నదని చెప్పారు. ప్రత్తిపాడు మండలం నడింపాలెంలో 15ఎకరాల విస్తీర్ణంలో 100 పడకల ఆయుష్ వైద్యశాల నిర్మాణానికి రూ.94కోట్లను కేంద్రం మంజూరు చేసిందని అన్నారు.

యువకుడి ఆత్మహత్య

తుళ్లూరు, న్యూస్‌టుడే: రాజధాని గ్రామం వెంకటపాలెం సమీపంలో కరకట్ట పక్కన ఉన్న మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమంలో గురువారం ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూర్‌కు చెందిన భూపతి (24) అనే యువకుడు న్యాచురోపతి కోర్సు నేర్చుకొని జూన్ 1న ఇంటర్న్‌షిప్ ప్రాజెక్ట్ చేయటానికి ఆశ్రమానికి వచ్చాడు. గురువారం రాత్రి తన గదిలో టవల్‌తో ఫ్యానుకు ఉరి వేసుకుని చనిపోయాడు. ఈ విషయం గమనించిన తోటివారు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని మంగళగిరిలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించి పోలీసులు పోస్టుమార్టం నిర్వహించారు. ప్రేమ వ్యవహారంలో కలత చెంది ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తుళ్లూరు సీఐ కె.శ్రీనివాసరావు తెలిపారు.

చికిత్స పొందుతూ వ్యవసాయ కూలీ మృతి

ప్రత్తిపాడు, న్యూస్‌టుడే: ప్రత్తిపాడు- గుంటూరు రోడ్డులో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటనపై పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు, ప్రత్తిపాడు మండలం కొండేపాడు గ్రామానికి చెందిన దాసరి నరేంద్ర(40), మాధురి భార్యభర్తలు. వీరికి ఇద్దరు మగ సంతానం. వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తుంటారు. ఇంటికి రంగులు తీసుకొచ్చేందుకు ఈ నెల 3వ తేదీ రాత్రి ప్రత్తిపాడుకు ద్విచక్ర వాహనంపై వెళ్లాడు. తిరిగి ఇంటికి వస్తుండగా గుంటూరు రోడ్డులో బొర్రవారిపాలెం చప్టా వద్ద గేదె అడ్డురావడంతో ద్విచక్ర వాహనం అదుపుతప్పించబోయి గేదెను ఢీకొట్టి రోడ్డుపై పడ్డాడు. తల వెనుక భాగాన బలమైన రక్తగాయం కావడంతో అంబులెన్సులో గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం నరేంద్రం మృతి చెందాడు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నాగేంద్ర చెప్పారు.

పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి

తాడికొండ: మండలంలో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టిసారించాలని జిల్లా పంచాయతీ అధికారి సాయికుమార్ ఆదేశించారు. దామరపల్లి గ్రామాన్ని ఈవోపీఆర్డీ సాయిలీలతో కలిసి శుక్రవారం ఆయన సందర్శించారు. తాగునీటి సరఫరా, డ్రెయినేజీ వ్యవస్థల పనితీరును పరిశీలించారు. తడి, పొడి చెత్త సేకరణపై ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామ కార్యదర్శి రమేష్, సిబ్బంది పాల్గొన్నారు.

రూ.8 లక్షల విలువైన బంగారు ఆభరణాల చోరీ

తాడికొండ, న్యూస్‌టుడే: తాడికొండలో రూ.8 లక్షలు విలువ చేసే బంగారం చోరీపై శుక్రవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన గోగినేని నమోరాణి గుంటూరులో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూ.. భర్తతో కలిసి తాడికొండలోని ఇంట్లో నివాసం ఉంటున్నారు. గత నెల జూన్ 28న పాఠశాలకు సెలవు పెట్టి ఆమె ఇంటి వద్దే ఉన్నారు. ఈ నేపథ్యంలో స్థానికంగా నివాసం ఉండే శ్వేత తమ ఇంటికి వచ్చి పూర్వ విద్యార్థిని అని చెప్పి.. 10వ తరగతి సర్టిఫికెట్లు కావాలని అడిగి ఇల్లు మొత్తం తిరిగింది. ఆ వెంటనే తనకు పాలు తాగే చిన్నారి ఉన్నాడని చెప్పి అక్కడ నుండి కంగారుగా వెళ్లి పోయింది. మరుసటి రోజు ఉదయం యథావిధిగా పాఠశాలకు వెళ్లేందుకు బయలుదేరిన నమోరాణి నల్లపూసలు వేసుకునేందుకు గదిలో చూడగా కనిపించలేదు. దీంతో పాటు బంగారు గొలుసు, ఆరు సవర్ల తాళిబొట్టు, రెండు సవర్ల లక్ష్మీదేవి రూపు మాయమయ్యాయి. ఇంట్లో వెతికినా కనిపించలేదు. శ్వేతపై అనుమానం ఉందని బాధితురాలు తాడికొండ పోలీస్‌స్టేషన్‌లో శనివారం ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

అనుమతి లేని విత్తనాలు విక్రయిస్తే చర్యలు

ప్రత్తిపాడు, న్యూస్‌టుడే: లైసెన్సు కలిగిన డీలర్లు అనుమతి లేని విత్తనాలను విక్రయిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని మండల వ్యవసాయాధికారిణి షేక్.సుగుణ బేగమ్ హెచ్చరించారు. ప్రత్తిపాడు, గొట్టిపాడు గ్రామాల్లోని విత్తనాలు విక్రయించే దుకాణాలను శుక్రవారం తనిఖీలు చేశారు. డీలర్ల లైసెన్సు, ఇన్వాయిస్‌లు, విత్తనాల నిల్వలు రిజిష్టర్, విక్రయ బిల్లుల పుస్తకాలను తనిఖీ చేశారు. రైతులకు తప్పనిసరిగా బిల్లులను అందించాలని చెప్పారు. స్టాక్ బోర్డులు, ధరల వివరాలను బోర్డులో సూచించాలని అన్నారు.

చౌక బియ్యం పట్టివేత

రేవేంద్రపాడు(దుగ్గిరాల), న్యూస్‌టుడే: రేవేంద్రపాడులో ఆటోలో తరలించేందుకు సిద్ధంగా ఉంచిన 4 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని ఎస్సై వెంకటరవి శుక్రవారం పట్టుకున్నారు. పోలీసులు వస్తున్న విషయం తెలుసుకుని డ్రైవర్ కూడా ఆటో వదిలేసి వెళ్లిపోయాడు. దీనిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు. ఆటోను స్వాధీనం చేసుకున్నారు.

ముప్పాళ్ల, న్యూస్‌టుడే : మండలంలోని బొల్లవరం అడ్డరోడ్డు వద్ద మినీ లారీలో తరలిస్తున్న 16 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై సోమేశ్వరరావు తెలిపారు. ఫిరంగిపురం మండలంలోని బేతపూడికి చెందిన మొహిద్దీన్ పీరా, మరో ఇద్దరితో కలసి చౌక బియ్యం సేకరించి చిలకలూరిపేట ప్రాంతంలోని కోళ్లఫారాల్లో విక్రయిస్తున్నట్లు చెప్పారు. పక్కా సమాచారంతో శుక్రవారం బొల్లవరం అడ్డరోడ్డు వద్ద తనిఖీలు చేసి.. బియ్యం తరలిస్తున్న వాహనాన్ని పట్టుకున్నట్లు ఎస్సై చెప్పారు.

(c) eenadu

తెనాలి

• తెనాలి • పొన్నూరు

స్తంభాన్ని నిలబెట్టారు.. ప్రమాదాన్ని ఆపారు

తెనాలి టౌన్: పట్టణ పినపాడు చెరువు సమీపంలోని పొలాల వద్ద ప్రధాన తీగలతో అనుసంధానమై ఉన్న విద్యుత్తు స్తంభం పూర్తిగా పక్కకు ఒరిగిపోయి ఏ క్షణమైనా కిందకు వాలిపోయేలా ఉంది. ఈ నేపథ్యంలో 'పడిపోయేలా.. ..పట్టించుకోరేలా?' శీర్షికన గత నెల 30న 'ఈనాడు'లో ప్రచురితమైన కథనానికి విద్యుత్తు శాఖ అధికారులు స్పందించారు. తమ సిబ్బందిని పంపించి స్తంభాన్ని నిలబెట్టి, తీగలను సరి చేయించారు. ప్రమాదాన్ని నివారించారు.

రాయితీపై వరి విత్తనాలు పంపిణీ

తెనాలి టౌన్ : రైతు సేవా కేంద్రాల్లో రాయితీపై వరి విత్తనాలు అందుబాటులో ఉన్నాయని మండల వ్యవసాయ అధికారి కె.సుధీర్ బాబు తెలిపారు. తెనాలి అర్బన్ రైతు సేవా కేంద్రం వద్ద శుక్రవారం రైతులకు వరి విత్తనాలను ఆయన అందించారు. ఈ కార్యక్రమంలో ఈదర పూర్ణచంద్, బాబు, రమణ, బుజ్జిబాబు, హర్ష, చిట్టిబాబు, వెంకటేశ్వరరావు తదితర రైతులు, రైతు సంఘ నాయకులు పాల్గొన్నారు.

తెనాలి మార్కెట్ యార్డులో..

నిమ్మకాయల ధరలు రూ.. (క్వింటా)



అత్యధికం	2,200
అత్యల్పం	1,200
సగటు	1,700

– న్యూస్‌టుడే, తెనాలి టౌన్

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

తెనాలి : 80085 73125 పొన్నూరు : 80085 73144

? పొన్నూరు పట్టణ పరిధిలోని 19వ వార్డులో రహదారుల మధ్య అనుసంధానం చేయలేదు. **- ఎస్.సుబ్బారావు, స్థానికుడు**

✔ రోడ్ల మధ్య అనుసంధానం చేసేందుకు చర్యలు తీసుకుంటాం. సమస్యను పరిష్కరిస్తాం. **- జంగం అపర్ణ, సహాయ ఇంజినీరు**

? పొన్నూరు పట్టణ పరిధిలోని 20వ వార్డు శివారులో మూడు రోజుల నుంచి చెత్తను తొలగించ లేదు. **- షేక్ కరిమూల్లా, 20వ వార్డు**

✔ తగు చర్యలు తీసుకుంటాం. **- శ్రీనివాసరావు, ప్రజారోగ్యశాఖాధికారి**

స్పందనకు వందనం

'మేమున్నాం... మీకు తోడుగా' శీర్షికన 'ఈనాడు'లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. పొన్నూరు పట్టణ పరిధిలోని రైలుపేటలో మురుగు కాలువలో పేరుకున్న వ్యర్థాలను పారిశుద్ధ్య కార్మికులతో తొలగింపజేశారు. శ్రీరామ్ నగర్‌లో పాడైన వీధి దీపానికి మరమ్మతులు చేయించారు. **- న్యూస్‌టుడే, పొన్నూరు**

కనకదుర్గ దేవికి అభిషేకాలు

పొన్నూరు: స్థానిక జీబీసీ రహదారిలోని కనకదుర్గ దేవాలయంలో ఆషాఢ మాసం సందర్భంగా శుక్రవారం అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అమ్మవారిని రకరకాల పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. దేవాలయ ప్రాంగణంలో నిర్వహించిన కుంకుమ పూజల్లో పలువురు మహిళలు పాల్గొన్నారు.

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తాం

'డయల్ యువర్ మున్సిపల్ కమిషనర్'కు విశేష స్పందన

తెనాలి(కొత్తపేట), న్యూస్‌టుడే

తెనాలి పురపాలక సంఘం పరిధి 40 వార్డుల్లో నెలకొన్న సమస్యలను కచ్చితంగా పరిష్కరించనున్నట్లు పురపాలక సంఘం కమిషనర్ వల్లూరు మహాలక్ష్మీపతిరావు తెలిపారు. 'ఈనాడు' ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన 'డయల్ యువర్ మున్సిపల్ కమిషనర్' కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. పలువురు తమ ప్రాంతంలో ఉన్న సమస్యలను ఫోన్ చేసి తెలుపగా ఆయన వారితో మాట్లాడి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఈనాడు మీతోడు

చరవాణిలో మాట్లాడుతున్న కమిషనర్ మహాలక్ష్మీపతిరావు, పక్కన పలు విభాగాల అధిపతులు, అధికారులు

? చినరావూరు టిడ్కో గృహాల వద్ద, నాజరుపేట, హయ్యర్‌పేటలో వీధి దీపాలు వెలగడం లేదు. దీంతో కాలనీకి వచ్చే దారిలోని మద్యం దుకాణం వద్ద రాత్రుళ్లు మందుబాబుల ఆగడాలు ఎక్కువయ్యాయి. చర్యలు తీసుకోండి. **- నాగేశ్వరరావు, రోజా, శివశంకర్, గోపి**

కమిషనర్ : సిబ్బందిని పంపి మరమ్మతులు చేయిస్తాం. పరిష్కరిస్తాం.

? నాజర్‌పేట పాలాద్రి కాలువ వెంట బీటీ రోడ్డు వేయక కంకరపై రాకపోకలుకు ఇబ్బంది పడుతున్నాం. టిడ్కో గృహాల్లో రహదారులు వేయించాలి. **- జేవీజీ శాస్త్రి, రాజమ్మ**

కమిషనర్ : అధికారులు వచ్చి ఆయా ప్రాంతాలను పరిశీలిస్తారు.

? డొంకరోడ్డు, గంగానమ్మపేట, కొత్తపేటలో వీధి శునకాల బెడద అధికంగా ఉంది. **- సరస్వతి, రాజు, నాగలక్ష్మి**

✔ ఆ ప్రాంతంలో శునకాలను పట్టిస్తాం.

? 25వ వార్డు పాటిబండ్ల వారి వీధిలోని నాలుగు అడుగుల రోడ్డు సర్వే చేయాలి. **- పి.పోతురాజు**

✔ పట్టణ సర్వేయర్ సర్వే చేస్తారు.

? చెంచుపేటలో రహదారులపై వేగ నియంత్రికలు వేయాలి **- స్థానికులు**

✔ అధికారుల దృష్టికి తీసుకెళ్తాం.

? కొత్తపేట, పాండురంగపేటలో కొన్ని రోజుల నుంచి కార్మికులు చెత్తను తీసుకెళ్లట్లేదు. **- ప్రభావతి, చక్రవర్తి**

✔ రేపటి నుంచి చెత్త సేకరిస్తారు.

? రామలింగేశ్వరపేట, అనుగోలువారి వీధిలోని ప్రైవేటు, ప్రభుత్వ ఖాళీ స్థలాల్లో పిచ్చి మొక్కలు పెరిగాయి. రోడ్డుకు అడ్డంగా ఉన్న చెట్లు తొలగించాలి. **- రాజు, శీను, స్థానికులు**

✔ తగు చర్యలు తీసుకుంటాం.

? హడ్కో కాలనీ దక్షిణం వైపున గల హోమియో వైద్యుని వీధిలోని ఇళ్లకు తాగునీరు సరఫరా కావడం లేదు. చర్యలు తీసుకోండి. **- జయ మాస్టారు**

✔ ఇంజినీర్లు వచ్చి పరిశీలిస్తారు.

? జయప్రకాష్ నగర్‌లోని 5.-2-28/4 నంబరు ఇంటి పక్కన నిబంధనల మేరకు సెట్ బ్యాక్ వదలకుండా భవన నిర్మాణ పనులు నియంత్రించండి. సమస్య పరిష్కరించండి. **- రాజ్యలక్ష్మి**

✔ అధికారులు పరిశీలించి తగు చర్యలు తీసుకుంటారు.

? పట్టణంలో శిథిలావస్థకు చేరిన భవనాలను స్వచ్ఛందంగా తొలగించేలా చర్యలు తీసుకోండి. **- కమల్ కుమార్**

✔ యజమానులకు మరోసారి నోటీసులు ఇచ్చి చర్యలు చేపడతాం.

? నందులపేట 2-6-30 నంబరు గల ఇంటికి తాగునీటి కుళాయి లేకున్నా నీటి పన్ను వేస్తున్నారు. దీన్ని పరిశీలించండి **- వెంకటేశ్వరరావు**

✔ అధికారులు పరిశీలిస్తారు.

? మెప్మా విభాగం, కమిషనర్‌కు ఇవ్వాలని ఎస్‌హెచ్‌జీ (గ్రూపు) సభ్యుల నుంచి నగదు డిమాండ్ చేస్తున్నారు. **- రాజు**

✔ ఎవరికి డబ్బులు ఇవ్వవద్దు. అడిగిన వారి వివరాలు చెబితే అట్టి వారిపై చర్యలు తీసుకుంటాం.

? అమరావతి ప్లాట్స్, ముత్తింశెట్టి వారి పాలెం, 29వ వార్డులో రోడ్లు, కల్వర్టులు మరమ్మతులు చేయక ఇబ్బందులు పడుతున్నాం. **- సుబ్బారావు, రామ్‌కుమార్, రవి**

✔ నిధుల లభ్యతను బట్టి ప్రాధాన్య క్రమంలో పనులు చేయిస్తాం.

'పేదలకు ఇళ్ల పేరిట వైకాపా దోపిడీ'

వృద్ధురాలితో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్

తెనాలి టౌన్, న్యూస్‌టుడే : పేదలకు గృహాలు పేరిట వైకాపా నాయకులు ప్రజాధనం దోపిడీ చేశారని, వారికి కేటాయించిన స్థలాలు ఎక్కడో తెలియక, ఇళ్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారి ప్రజలను ఇబ్బందులు పెట్టారని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు. 'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆయన తెనాలి పట్టణంలోని 22, 23 వార్డులు, మండలంలోని సంగంజాగర్లమూడిలో పర్యటించి ప్రజలతో మాట్లాడారు. ఏడాదిలో జరిగిన ప్రగతి, చేసిన సంక్షేమాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఏఎన్‌యూలో కొనసాగిన విజిలెన్స్ తనిఖీలు

ఏఎన్‌యూ, న్యూస్‌టుడే : ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో జరుగుతున్న విజిలెన్స్ తనిఖీలు కొనసాగాయి. ఇంజినీరింగ్ విభాగంలో 2019 నుంచి 2024 జూన్ వరకు జరిగిన పనులను అధికారులు పరిశీలించారు. పలు అంశాలపై ఆరా తీశారు. శుక్రవారం రోజంతా డీఈఈ కార్యాలయంలో ఇంజినీరింగ్ పనులకు సంబంధించిన దస్త్రాలను వారు సరిచూశారు. సోమవారం ఇతర విభాగాల్లో జరిగిన పనులను విచారణ చేయనున్నారు.

సమస్యలు పరిష్కరించాలంటూ నిరసన

బస్టాండ్ ఎదుట నినదిస్తున్న ఆర్టీసీ కార్మికులు

తెనాలి టౌన్, న్యూస్‌టుడే : తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు తెనాలి డిపో వద్ద ఆర్టీసీ కార్మికులు శుక్రవారం నిరసన తెలిపారు. నాయకులు విజయ్‌కుమార్, యల్లమంద, రాజేష్‌ఖన్నా, వీరయ్య బాబు, బాబు, సుధాకరరావు తదితరులు పాల్గొన్నారు.

కాల్వల నిర్మాణ పనులు ప్రారంభం

తెనాలి టౌన్, న్యూస్‌టుడే : మండల పరిధి అంగలకుదురులోని శివాలయం ప్రాంతంలో నూతన కాలువల నిర్మాణ పనులను శుక్రవారం సర్పంచి రాజ్యలక్ష్మి ప్రారంభించారు. మాజీ ఎంపీపీ సూర్యదేవర వెంకట్రావు, దుర్గాభవాని, సిద్దయ్య, సుధాకర్, సాంబయ్య, శ్రీకృష్ణ, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

కొణిజేటి రోశయ్య సేవలు చిరస్మరణీయం

తెనాలి: రోశయ్య చిత్రపటానికి పూలమాల వేస్తున్న అధ్యాపకులు

బోసు రోడ్డులో ఆర్యవైశ్య నాయకుల ఆధ్వర్యంలో..

తెనాలి టౌన్, న్యూస్‌టుడే : మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని ఎన్ఆర్‌కే అండ్ కేఎస్ఆర్ గుప్తా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ గొగినేని విజయకృష్ణ అన్నారు. రోశయ్య జయంతి సందర్భంగా శుక్రవారం కళాశాలలో ఆయన చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

తెనాలి(కొత్తపేట) : బోసు రోడ్డులోని రోశయ్య విగ్రహం వద్ద, కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వేర్వేరుగా నిర్వహించిన కార్యక్రమాల్లో పలువురు ఆర్యవైశ్య నాయకులు, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి డాక్టర్ సాంబశివుడు నివాళులర్పించారు.

మన్యం వీరుడు అల్లూరికి ఘన నివాళి

కసుకర్రులో అల్లూరి చిత్రపటానికి నివాళులర్పిస్తున్న కూటమి నేతలు

ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో..

పొన్నూరు, న్యూస్‌టుడే : విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా శుక్రవారం మండల పరిధి కసుకర్రులో ఆయన చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. భాజపా నేత పూల సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

కొల్లిపర, న్యూస్‌టుడే : స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎంపీపీ భీమవరపు పద్మావతి సంజీవరెడ్డి అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎంపీడీవో వి.విజయలక్ష్మి, ఏవో ప్రతాపరెడ్డి, పీఆర్ ఏఈ, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ, పీఆర్ సంజీవరెడ్డి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

ఏఎన్‌యూ, న్యూస్‌టుడే : ఏఎన్‌యూలోని అల్లూరి విగ్రహానికి ఏబీవీపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు.

తెనాలి(కొత్తపేట), న్యూస్‌టుడే : మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు, సీనియర్ నటుడు ఎస్.వి.రంగారావు చిరస్మరణీయులని తెనాలి ఫిలిం కల్చరల్ సొసైటీ ప్రతినిధులు అన్నారు. ఆ సొసైటీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వారి చిత్రపటాల వద్ద నివాళులర్పించారు. కూకాటలు పోతూరి సుబ్రహ్మణ్యం, రమునాదరావు, నీలాంబరం, కృష్ణ పాల్గొన్నారు.

కొల్లిపర మండల పరిషత్ కార్యాలయంలో..

ఇద్దరు ఉద్యోగులకు పదోన్నతులు

కృష్ణకిశోర్, ప్రవీణ్ కుమార్‌కు ఉత్తర్వులు అందిస్తున్న ఇన్‌ఛార్జి వీసీ ఆచార్య గంగాధర్, ఇతర అధికారులు

ఏఎన్‌యూ, న్యూస్‌టుడే : ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో పరీక్ష భవన్‌లో జూనియర్ అసిస్టెంట్లుగా పని చేస్తున్న ప్రవీణ్ కుమార్, కృష్ణకిశోర్‌లకు పదోన్నతి లభించింది. ఇన్‌ఛార్జి వీసీ ఆచార్య గంగాధర్ శుక్రవారం ఈ ఇద్దరికి సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించారు. వారికి ఆయన ఉత్తర్వులను అందజేశారు. రెక్టార్ ఆచార్య రత్నషీలా మణి, రిజిస్ట్రార్ ఆచార్య సింహాచలం, వికాస నాయకుల ప్రసాద్, శ్రీనివాసరావు, నాగేశ్వరరావు, వెంకటేశ్వరరావు, భానుప్రసాద్, నాగరాజు పాల్గొన్నారు.

పూడికతీత పనులు.. నీటి సరఫరాకు చర్యలు

తూటుకుతో నిండిన కరెవరం పంట కాలువ(గతంలో)

ఖరీఫ్ సీజన్‌కు అన్నదాతలు సన్నద్ధం అవుతున్న తరుణంలో సాగు నీటికి ఇబ్బందులు లేకుండా పంట కాలువల్లో పూడికతీత పనులు తుది దశకు చేరుకున్నాయి. గత నెలలో జలవనరుల విభాగం అధికారులు పర్యవేక్షణలో పంట కాలువల్లో తూటుకు, వ్యర్థాల తొలగింపు పనులు మొదలయ్యాయి. తెనాలి సెక్షన్ కింద తెనాలి, వేమూరు నియోజకవర్గాల పరిధిలోని పంట కాలువల్లో 135 కిలోమీటర్ల మేర రూ.80 లక్షల వ్యయంతో శుభ్రత పనులు చేపట్టారు. జేసీబీతో సాధ్యమైన చోట తొలగింపు పూర్తి చేసి, మిగిలిన చోట్ల, తుదిగా ఉన్న తూటుకు తొలగింపునకు మందును పిచికారీ చేయించారు. అలా మందు వేసిన చోట్ల తూటుకు ఇప్పుడు ఎండిపోయింది. వారం రోజుల్లో దాన్ని కూడా తొలగిస్తామని, సుమారు 100 కిలో మీటర్ల పరిధిలో కాలువల శుభ్రత పనులు పూర్తయ్యాయని, మిగిలిన చోట్ల జరుగుతున్నాయని అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ శివరామకృష్ణ తెలిపారు. కాగా తుది దశ పనులు అనుకున్న విధంగా వేగంగా పూర్తి చేస్తే కార్యక్రమ లక్ష్యం నెరవేరినట్లే. **-న్యూస్‌టుడే, తెనాలి టౌన్**

చీకట్లో రద్దీ కూడలి

తెనాలి పట్టణంలోని బోస్ రోడ్డు నుంచి చినరావూరు పార్కు ప్రధాన మార్గంలో కూడలి సెంటర్లో ఉన్న దీపాలు వెలగని పరిస్థితితో ఆ ప్రాంతం అంతా చీకట్లు అలుముకున్నాయి. వివిధ కాలనీవాసుల రాకపోకలకు కేంద్రమైన ఈ కీలక మార్గంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత అధికారులు సత్వరం స్పందించి దీపాలను బాగు చేయించాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.

- న్యూస్‌టుడే, తెనాలి టౌన్

కిందకు జారి.. తలలకు తాకి..

తెనాలిలోని కొత్త వంతెన దిగువన అనుసంధానమై ఉన్న పైపులు ఇలా పూర్తిగా కిందకు జారిపోయాయి. ఈ రోడ్డులో రాకపోకలు సాగించే వారి తలలకు తాకేలా ప్రమాదకరంగా మారాయి. మార్కెట్ నుంచి ఇస్లాంపేట, ముత్తంశెట్టివారిపాలెం పరిసర కాలనీలకు దారి తీసే ఈ మార్గాన్ని ప్రతి రోజూ వందలాది మంది ప్రజలు ఉపయోగిస్తుంటారు. ఈ సమస్యను పలుమార్లు అధికారులు దృష్టికి తీసుకువెళ్లినా ఎవరూ పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. **- న్యూస్‌టుడే, తెనాలి టౌన్**

విద్యుత్తు సర్దుబాటు ఛార్జీలను తగ్గించండి

కరపత్రాలు ప్రదర్శిస్తున్న సీపీఐ నాయకులు

పొన్నూరు, న్యూస్‌టుడే : విద్యుత్తు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసే ప్రక్రియను పూర్తిగా నిలిపేసి, పెంచిన సర్దుబాటు ఛార్జీలను తగ్గించాలని సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి పుప్పాల సత్యనారాయణ అన్నారు. పొన్నూరులో ఈ నెల 5న విద్యుత్తు ఉపకేంద్రం వద్ద జరిగే ఆందోళనను విజయవంతం చేయాలని కోరుతూ శుక్రవారం కరపత్రాలు పంపిణీ చేశారు. పలువురు నాయకులు పాల్గొన్నారు.

ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు

దుకాణంలో తనిఖీ చేస్తున్న ఏవో ప్రియదర్శిని

చేబ్రోలు, న్యూస్‌టుడే : ఎరువులు, పురుగు మందులు, విత్తనాలకు సంబంధించిన రికార్డులు కచ్చితంగా ఉండాలని ఏవో ప్రియదర్శిని అన్నారు. చేబ్రోలులోని పలు ఎరువుల దుకాణాలను ఆమె శుక్రవారం తనిఖీ చేశారు. అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవన్నారు. ప్రభుత్వ అనుమతి లేని విత్తనాలు, పురుగు మందులు రైతులకు విక్రయిస్తే చర్యలు తప్పవని వ్యాపారులను హెచ్చరించారు. రైతులు కొనుగోలు చేసిన విత్తనాలకు తగిన రసీదులు ఇవ్వాలని ఆమె చెప్పారు.

విద్యార్థులకు నాయకత్వ లక్షణాలు అవసరం

తెనాలి టౌన్, న్యూస్‌టుడే : ఇండియన్ ఫార్మాస్యూటికల్ అసోసియేషన్ స్టూడెంట్ ఫోరం, ఏఎస్ఎన్ చాప్టర్ నూతన నాయకత్వ విద్యార్థి బృంద పరిచయ కార్యక్రమం స్థానిక బుర్రిపాలెం రోడ్డులోని ఏఎస్ఎన్ ఫార్మసీ కళాశాలలో శుక్రవారం జరిగింది. ప్రిన్సిపల్ డాక్టర్ వెంకటరమణ బృంద ప్రతినిధులను పరిచయం చేశారు. భార్గవి, సునీల్ కుమార్ పర్యవేక్షించారు.

ఉచిత వైద్య శిబిరానికి స్పందన

వైద్య పరీక్షలు చేస్తున్న డాక్టర్లు

తెనాలి(కొత్తపేట), న్యూస్‌టుడే : హెల్త్ ఆసుపత్రి, కుమార్ పంప్స్ పరిశ్రమ వారు సంయుక్తంగా నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. వైద్యులు శుక్రవారం పరిశ్రమ ప్రాంగణంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి వచ్చిన సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. పరిశ్రమ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం, ఆసుపత్రి సీఈవో గిరిబాబు పాల్గొన్నారు.

నేత్ర వైద్యుడి మృతికి సంతాపం

తెనాలి(కొత్తపేట), న్యూస్‌టుడే : పట్టణానికి చెందిన నేత్ర వైద్యుడు మందలపు వెంకట సుబ్బారావు అకాల మరణం విచారకరమని ఐఎంఏ తెనాలి శాఖ వైద్యులు పేర్కొన్నారు. ఆయన మృతికి సంతాప కార్యక్రమం శుక్రవారం స్థానిక కాకుమాను శ్యామల రత్నమ్మ, మేజర్ వుళ్ళక్కి ఐఎంఏ హాల్‌లో నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు అనిల్‌కుమార్, మధుప్రభాకర్ బాబు, పలువురు వైద్యులు ఆయన చిత్రపటం వద్ద నివాళులర్పించారు.

'సర్పంచిపై దాడి హేయం'

పెదకాకాని, న్యూస్‌టుడే : మన్నవ గ్రామ సర్పంచి నాగమల్లేశ్వరరావుపై జరిగిన దాడి హేయమైన చర్య అని వైకాపా మండల అధ్యక్షుడు ముడియాల మల్లికార్జున రెడ్డి అన్నారు. పెదకాకానిలో శుక్రవారం ఆ పార్టీ నాయకులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. తెదేపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైకాపా నేతలు, కార్యకర్తలపై దాడులు పెరిగాయని ఆరోపించారు. వేణు, జానీ, కృష్ణారెడ్డి, నర్సిరెడ్డి, భాను, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

మొక్కలు నాటుదాం.. సంరక్షించుకుందాం

పోటీలో పాల్గొన్న విద్యార్థినులు

తెనాలి జేఎంజే మహిళా కళాశాలలో జాతీయ సేవా పథకం విభాగం ఆధ్వర్యంలో నా మట్టి- నా దేశం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం 'రేపటి కోసం మొక్కలు నాటుదాం' అనే అంశంపై విద్యార్థినులకు వక్తృత్వ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందించారు. ప్రిన్సిపల్ శాంత, వైస్ ప్రిన్సిపల్ రోజ్‌లీ, అధ్యాపకులు విజయలక్ష్మి, నిర్మలజ్యోతి, వనజ, నిర్మల పర్యవేక్షించారు. **- న్యూస్‌టుడే, తెనాలి టౌన్**

అసంఘటిత, సంఘటిత కార్మికులు సత్తా చాటాలి

తెనాలి (కొత్తపేట), న్యూస్‌టుడే : కార్మికులు సుదీర్ఘ పోరాటాలు జరిపి సాధించుకున్న కార్మిక చట్టాలను నాలుగు లేబర్‌కోడ్‌లుగా మార్పు చేయడం వల్ల కలిగే అనర్థాల గురించి కేంద్ర కార్మిక సంఘాలు 400 మంది పార్లమెంటు సభ్యులను కలిసి తెలియజేశాయని సీఐటీయూ నాయకులు బాబూ ప్రసాద్ అన్నారు. ఆయన శుక్రవారం స్థానిక ప్రజా సంఘాల కార్యాలయంలో మాట్లాడారు. కేంద్రం మొండి వైఖరితో ఒక రోజు ఈనెల 9న దేశ వ్యాప్త సమ్మె చేయాలని నిర్ణయించాయన్నారు. ఇందులో సంఘటిత, అసంఘటిత కార్మికులు పాల్గొలన్నారు.

సేవలు అభినందనీయం

బదిలీ అయిన ఉపాధ్యాయుడిని సత్కరిస్తున్న ప్రధానోపాధ్యాయుడు, గ్రామస్థులు

కొల్లిపర, న్యూస్‌టుడే : ఉద్యోగ జీవితంలో బదిలీలు అనివార్యమైన వారి సేవలు చెరగని ముద్ర వేస్తాయని ప్రధానోపాధ్యాయుడు ఎన్.నాగమల్లేశ్వరరావు అన్నారు. అన్నవరపులంక జడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగిన సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అనంతరం పఠాన్ సమీఉద్దీన్‌ఖాన్‌ను ఘనంగా సత్కరించారు. ఉపాధ్యాయులు శ్యాంకుమార్, శ్రీనివాస్, కిరణ్, పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

పెదపాలెం ఉప సర్పంచి రాజీనామా

ఎంపీడీవో చంద్రశేఖర్‌కు రాజీనామా పత్రం ఇస్తున్న రాజేష్

పొన్నూరు: మండల పరిధిలోని పెదపాలెం గ్రామ ఉప సర్పంచి పొత్తూరి రాజేష్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో చంద్రశేఖర్‌ను కలిసి రాజీనామా పత్రాన్ని అందజేశారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేసినట్లు ఆయన తెలిపారు.

వంగవీటి సేవలు ఎనలేనివి

తెనాలి టౌన్: మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగా సేవలు చిరస్మరణీయమని ఆయన అభిమానులు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన జయంతి సందర్భంగా పట్టణ నందులపేటలోని వంగవీటి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జనసేన, తెదేపా నాయకులు పాల్గొన్నారు.

విద్యుదాఘాతానికి గురై కార్మికుడి మృతి

పొన్నూరు, న్యూస్‌టుడే : విద్యుదాఘాతానికి గురై కార్మికుడు మృతి చెందిన సంఘటన పొన్నూరు పట్టణ పరిధిలోని ఓ ప్రైవేటు కల్యాణ మండపంలో శుక్రవారం జరిగింది. అర్బన్ పోలీసుల కథనం మేరకు... బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలంలోని నడింపల్లికి చెందిన వి.సూర్యతేజ(22) చాలా కాలం నుంచి స్థానిక జీబీసీ రోడ్డులోని ప్రైవేటు కల్యాణ మండపంలో విద్యుత్తు కార్మికుడిగా పని చేస్తున్నారు. విద్యుత్తు మోటార్లకు మరమ్మతులు చేస్తున్న సమయంలో సూర్యతేజ విద్యుదాఘాతానికి గురై తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు స్పందించి వెంటనే పొన్నూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సూర్యతేజ మృతి చెందినట్లు పోలీసులు చెప్పారు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఎల్.వీరానాయక్ తెలిపారు.

క్రైమ్ కార్నర్

దాడి చేశారని..

తెనాలి టౌన్, న్యూస్‌టుడే : తాను తెనాలిలోని బంధువుల ఇంటికి వచ్చి తిరిగి విజయవాడకు ద్విచక్ర వాహనంపై శుక్రవారం వెళ్తుండగా నందివెలుగు సమీపంలో గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు తనతో అకారణంగా గొడవ పెట్టుకొని కొట్టారని ఈశ్వరదత్తా అనే వ్యక్తి గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

చౌక బియ్యం పట్టివేత

పెదకాకాని, న్యూస్‌టుడే : దుగ్గిరాల నుంచి గుంటూరుకు మినీ వ్యాన్ ద్వారా తరలిస్తున్న 85 బస్తాల చౌక బియ్యాన్ని(4.5 టన్నులు) నంబూరు అడ్డరోడ్డు వద్ద పట్టుకున్నట్లు పెదకాకాని పోలీసులు శుక్రవారం తెలిపారు. నల్లచెరువుకు చెందిన వివేకానందరెడ్డి, సుధాకర్‌రెడ్డి వీటిని తరలిస్తున్నట్లు గుర్తించామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

వ్యాపారి అదృశ్యంపై ఫిర్యాదు

తెనాలి టౌన్, న్యూస్‌టుడే : పట్టణానికి చెందిన వ్యాపారి హేమంత్ గత నెల 30న ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదని శుక్రవారం కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినట్లు వన్‌టౌన్ పోలీసులు తెలిపారు. దర్యాప్తు చేస్తున్నమన్నారు.

గంజాయి చాక్లెట్లపై కేసు నమోదు

తెనాలి టౌన్, న్యూస్‌టుడే : తాంబ్రం ఎక్స్‌ప్రెస్‌లో ఈగల్ బృందం ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న చాక్లెట్లలో గంజాయి ఆనవాళ్లు ఉన్నాయని తేలడంతో కేసు నమోదు చేసినట్లు తెనాలి రైల్వే ఎస్సై వెంకటాద్రి శుక్రవారం తెలిపారు.

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

తెనాలి బ్రాంచి-05551
డోర్ నెం.2-2-9, తాడిబోయినవారి స్ట్రీట్, గాంధీనగర్, తెనాలి. ☎ 96533 05551

అమ్మకం గురించి ఋణగ్రహీతకు తెలియపరచు ప్రకటన (30 రోజుల ప్రకటన)

{సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్ 2002 యొక్క రూల్ 8(6)}

టు: ఋణగ్రహీత: 1) ఫజల్ ఏజెన్సీస్, యజమాని: శ్రీ షేక్ అబ్దుల్ మజీద్, డి.నెం.16-36-3, శాలిపేట, తెనాలి-522201, గుంటూరు జిల్లా. **తనఖాదారు: 2)** శ్రీ షేక్ రహమాన్, డి.నెం.16-36-3, శాలిపేట, తెనాలి-522201, గుంటూరు జిల్లా. **హామీదారు: 3)** శ్రీ షేక్ **ఇబ్రహీం,** డి.నెం.16-36-3, శాలిపేట, తెనాలి-522201, గుంటూరు జిల్లా.

సర్/మేడమ్,

విషయం: SARFAESI Act, 2002 ప్రకారం బ్యాంకు బకాయి వసూలు కొరకు శ్రీ షేక్ రహమాన్, తండ్రి: హుస్సేన్ సాహెబ్‌కు చెందిన ఆస్తి అమ్మకం.

సెక్యూర్డ్ క్రెడిటార్ అయిన **యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, తెనాలి బ్రాంచి, తాడిబోయినవారి స్ట్రీట్, గాంధీ నగర్, తెనాలి** వారిచే సెక్యూరిటైజేషన్ & రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్సెట్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం, 2002 యొక్క సెక్షన్ 13(2) క్రింద **డిమాండ్ ప్రకటన తేది.08.11.2021** ద్వారా నాచే / బ్యాంక్‌చే డిమాండ్ చేసినప్పటికీ మీరు బకాయి మొత్తాన్ని తిరిగి చెల్లించుటలో విఫలమైనారు. కావున సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్, 2002 యొక్క రూల్ 8 తో చదివే సదరు చట్టం యొక్క సెక్షన్ 13(4) క్రింద సంక్రమించిన అధికారాలను వినియోగిస్తూ అధీకృత అధికారిచే దిగువ తెలిపిన ఆస్తిని **తేది.25.01.2022** న స్వాధీనం చేసుకోవడం జరిగింది.

ఆస్తిని స్వాధీనం చేసుకొన్నప్పటికీ మీరు బ్యాంక్‌కు బకాయి మొత్తాన్ని తిరిగి చెల్లించలేదు, అందువలన ఈ ప్రకటన తేది నుండి 30 రోజుల తర్వాత ఆన్‌లైన్ పద్ధతిలో బహిరంగ ఇ-వేలం ద్వారా దిగువ తెలిపిన ఆస్తులను విక్రయించుట తప్పనిసరి అయినది.

ఇ-వేలం తేది మరియు సమయం, ఆస్తి యొక్క రిజర్వుధర మరియు సర్వీస్ ప్రొవైడర్ వివరాలు అమ్మకం ప్రకటన ద్వారా తెలియజేయబడతాయి, అది విడిగా జారీ చేయబడుతుంది.

కావున మీరు బ్యాంక్‌కు చెల్లించవలసిన మొత్తాన్ని తదుపరి వడ్డీ, ఖర్చులు, ఛార్జీలు మరియు సేల్ నోటీసును ప్రచురించే తేదీకి ముందు బ్యాంక్ చేసిన ఖర్చులతో సహా కలిపి మీరు చెల్లిస్తే షెడ్యూల్‌లో పేర్కొన్న ఆస్తి అమ్మకానికి గాను ఎటువంటి తదుపరి చర్య తీసుకోబడదు. సదరు చట్టం యొక్క సెక్షన్ 13(8) పరిధిలో విడిపించుకునే హక్కు లభిస్తుంది.

ఆస్తి యొక్క షెడ్యూలు

గుంటూరు జిల్లా, తెనాలి సబ్ జిల్లా, తెనాలి మండలం, తెనాలి టౌన్, శాలిపేట, సత్యనారాయణ టాకీస్ రోడ్డు దగ్గర, ఉర్దూ ఎలిమెంటరీ స్కూల్ వెనుక, డోర్ నెం.16-36-3 కు దక్షిణ దిశలో, టి.యస్.నెం.338 నందు 32.31 చ॥గ॥ విస్తీర్ణము గల ప్లాట్ మరియు రెసిడెన్షియల్ ఎసి షీట్స్ స్పాయిల్డ్ షెడ్‌కు సంబంధించిన యావదాస్తి. **ప్లాట్‌కు హద్దులు: తూర్పు:** దాసరి శ్రీ లక్ష్మి మరియు ఇతరుల యొక్క ఇంటి గోడ 17'6''; **దక్షిణం:** షేక్ ఖాశీం బాషా యొక్క ఆస్తి 16'6''; **పడమర:** ఈ ఆస్తికి మరియు ఫణిధపు బాల సరస్వతీ ఆస్తికి మధ్యలోని గోడ 17'9''; **ఉత్తరం:** షేక్ ఇబ్రహీం అలియాస్ గాంధీ యొక్క స్థలము నుండి కొంత విస్తీర్ణము 12'6'', దిగువ స్థలము మార్గం ఉమ్మడి మార్గం కొంతవరకు 4' మొత్తం 16'6" విస్తీర్ణం: 32.31 చదరపు గజాలు. **స్థలము మార్గమునకు హద్దులు: తూర్పు:** దాసరి శ్రీ లక్ష్మి మరియు ఇతరుల యొక్క ఇంటి గోడ 36'; **దక్షిణం:** పైన ప్లాట్ 4'; **పడమర:** షేక్ ఇబ్రహీం అలియాస్ గాంధీ, షేక్ సలామ్ యొక్క స్థలము 36'; **ఉత్తరం:** మునిసిపల్ గల్లీ బజారు 4'. విస్తీర్ణం: 8 చ॥గ॥ (16 గజాలలోని 1/2 భాగము).

తేది : **01.07.2025** సం/- చీఫ్ మేనేజర్ & అధీకృత అధికారి,
ప్రదేశము : తెనాలి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, తెనాలి బ్రాంచి

(c) eenadu

గుంటూరు పశ్చిమ

విద్యుత్తు సరఫరాకు అంతరాయం నేడు

గుంటూరు విద్యుత్తు, న్యూస్‌టుడే: టౌన్‌-2 సబ్ డివిజన్ పరిధిలో రహదారి విస్తరణ పనులు చేస్తున్నందున విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడనుందని డీఈఈ గురవయ్య తెలిపారు. దీనివల్ల శనివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఎస్వీఎన్‌కాలనీ, జేకేసీ కళాశాల రోడ్డు, తారకరామనగర్, అన్నపూర్ణనగర్, ఇన్నర్‌రింగ్‌రోడ్డు, రెడ్డిపాలెం, శారదాకాలనీ, మల్లికార్జునపేట, పట్టాభిపురం, పాలిమానగర్ తదితర ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు.

కృష్ణనగర్ రైతుబజారులో నిన్నటి ధరలు(కిలో రూ.లో): టమాట 35, వంగ 34, బెండ 24, పచ్చిమిర్చి 34, కాకర 45, బీర 36, క్యాబేజి 21, క్యారెట్ 41, దొండ 36, బంగాళదుంప 27, ఉల్లిపాయలు 23, గోరుచిక్కుడు 34, దోస 15, సొర 15, పొట్లకాయ 18, అరటికాయ 7, చామదుంప 28, బీట్‌రూట్ 37, కీరదోసకాయ 39, బీన్స్ 84, క్యాప్సికమ్ 74, కొత్తిమీర 20, ఆకుకూరలు 15, నిమ్మకాయలు 30, అల్లం 58, వెల్లుల్లి 110. -న్యూస్‌టుడే, పట్టాభిపురం

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM
97042 53525, 80085 74897

స్పందనకు వందనం

కాలువల్లో పూడికతీత: రైలుపేట ప్రధాన వీధుల్లోని కాలువల్లో మురుగు పేరుకుపోయి పారుదలకు ఆటంకం ఏర్పడింది. సమస్యను 'మేమున్నాం మీకు తోడుగా' ద్వారా శానిటరీ ఇన్‌స్పెక్టర్ మల్లికార్జునరావు దృష్టికి తీసుకెళ్లాం. ఆయన సిబ్బందిని పంపి కాలువల్లో పూడిక తీయించారు.

చెత్త, వ్యర్థాలు తొలగింపు: కన్నావారితోట ప్రధాన వీధుల్లో చెత్త, వ్యర్థాలు పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతోంది. సమస్యను 'మేమున్నాం మీకు తోడుగా' ద్వారా శానిటరీ ఇన్‌స్పెక్టర్ అంగిడి వెంకటేశ్వరరావు దృష్టికి తీసుకెళ్లాం. ఆయన సిబ్బందిని పంపి చెత్త, వ్యర్థాలు తొలగించారు. -న్యూస్‌టుడే, నగరంపాలెం

ఉద్యోగ నియామక ఉత్తర్వుల అందజేత

జిల్లా పరిషత్తు, న్యూస్‌టుడే: కారుణ్య నియామక విధానంలో ఇద్దరు అభ్యర్థులకు ఆఫీస్ సబార్డినేట్లుగా ఉద్యోగ నియామక పత్రాలను జిల్లాపరిషత్తు ఛైర్‌పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. జడ్పీ సీఈవో వి.జ్యోతిబసు, డిప్యూటీ సీఈవో సీహెచ్.కృష్ణ, ఏవో బి.శామ్యూల్‌పాల్, 'ఏ' విభాగం పరిపాలన అధికారి రాజారత్నబాబు పాల్గొన్నారు.

4వ స్థాయీ సంఘం సభ్యుడిగా ఆలపాటి

జిల్లాపరిషత్తు(గుంటూరు), న్యూస్‌టుడే: కృష్ణా- గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీగా ఎన్నికల్లో గెలుపొందిన ఆలపాటి రాజేంద్రప్రసాద్ జడ్పీ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు. ఆయన్ను జడ్పీ 4వ స్థాయీ సంఘం సభ్యుడిగా నియమించినట్లు జిల్లాపరిషత్తు ఛైర్‌పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా ప్రకటించారు.

వైభవంగా మహాలక్ష్మికి సారె సమర్పణ

గుంటూరు సాంస్కృతికం: ఆదితినగర్ మహాలక్ష్మి మందిరంలో వారాహి నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. చివరి రోజైన శుక్రవారం నాడు పెద్ద ఎత్తున మహిళలు అమ్మవారికి సారె సమర్పించారు. విశిష్ట అలంకరణ, సహస్ర నామ పూజలతో 108 రకాల నైవేద్యాలు సమర్పించారు. మహాలక్ష్మి మందిరం ప్రధాన అర్చకుడు మల్లికార్జునశాస్త్రి ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది.

ప్రయోగాలతో ప్రయాణికులకు పాట్లు

నగరంలో అస్తవ్యస్తంగా ట్రాఫిక్ వ్యవస్థ

పట్టాభిపురం, న్యూస్‌టుడే

ట్రాఫిక్ పోలీసులు తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలకు లేనిపోని కష్టాలను తెచ్చిపెడుతోంది. వారు చేస్తున్న ప్రయోగాల కారణంగా ట్రాఫిక్ అస్తవ్యస్తంగా తయారవుతోంది. గుంటూరు పశ్చిమలో ప్రధాన సెంటర్లను బారికేడ్లతో మూసివేస్తున్నారు. రింగ్‌రోడ్డులోని జేకేసీ కళాశాల జంక్షన్, ఐటీసీ హోటల్ సెంటర్, పట్టాభిపురంలో స్వామి థియేటర్ సెంటర్లలో బారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలను నిషేధించారు. ఫలితంగా ఆయా [illegible] తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఓ యువకుడు ఇంజినీరింగ్ విద్యార్థిని ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డారు. కొన్నాళ్లు మంచానికే పరిమితం కావాల్సి వచ్చింది. తర్వాత జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అప్పట్లో 'ఈనాడు'లో కథనాలు రావడంతో స్పందించిన ఎమ్మెల్యే గళ్లా మాధవి పలు ప్రాంతాల్లో పర్యటించి వేగనిరోధకాలు ఏర్పాటు చేసి బారికేడ్లు తొలగించాలని ఆదేశించారు. ఇప్పటి వరకు అవి పూర్తి స్థాయిలో కార్యరూపం దాల్చలేదు. డీమార్టు వద్ద కార్లు, వాహనాలు రోడ్డు మీదకు పార్కింగ్ చేస్తున్నప్పటికీ ట్రాఫిక్ పోలీసులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు.

జేకేసీ కళాశాల జంక్షన్ వద్ద రింగ్ రోడ్డులో ఏర్పాటు చేసిన బారికేడ్లు

గుజ్జనగుండ్ల సెంటర్‌లో రాంగ్‌రూట్‌లో రాకపోకలు

బారికేడ్లతో ఇరుకు చేసేస్తూ..

శంకర్‌విలాస్ వంతెన పనులు మొదలుకానున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉండాలంటే ఎక్కడికక్కడ రహదారులు విశాలంగా ఉండాలి. రహదారులపై వాహనాలు పార్కింగ్ చేయకుండా చర్యలు తీసుకోవాలి. ట్రాఫిక్ పోలీసులు ఆ పని చేయకుండా.. విశాలంగా ఉన్న రహదారులను బారికేడ్లు ఏర్పాటు చేసి ఇరుకు చేసేస్తున్నారు. ఫలితంగా ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.

★ జేకేసీ కళాశాల జంక్షన్‌లో అటు రింగ్‌రోడ్డు, ఇటు కళాశాల రోడ్డులోనూ బారికేడ్లు పెట్టడంతో రోడ్డు కుదించుకుపోయింది. మధ్యలోనూ బారికేడ్లతో మూసివేయడంతో ట్రాఫిక్ రద్దీ సమయంలో వాహనాలు నిలిచిపోతున్నాయి. జేకేసీ కళాశాల జంక్షన్ మూసివేసి ప్రజావైద్యశాల పక్క రహదారి నుంచి వాహనాల రాకపోకలను అనుమతించారు. దీంతో గుజ్జనగుండ్ల వైపు నుంచి వచ్చే వాహనాలు జేకేసీ నగర్ మెయిన్ లైనులో నుంచి వచ్చే వాహనచోదకులు ఎదురెదురుగా రావడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.

★ ఇటీవల వర్షం పడ్డ సమయంలో జేకేసీ కళాశాల జంక్షన్ వద్ద అరగంట పాటు వాహనాలు నిలిచిపోయి తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చిందని ప్రయాణికులు వాపోయారు. ఐటీసీ హోటల్ సెంటర్, పట్టాభిపురంలో స్వామి థియేటర్ సెంటర్లలో బారికేడ్లు ఏర్పాటు చేయడం వల్ల ఇబ్బందులు తప్పడం లేదు. ట్రాఫిక్ సమస్య మరింత తీవ్రం కాకముందే బారికేడ్లను ఏర్పాటు చేయడానికి స్వస్తిపలికి దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

ప్రజలు మెచ్చేలా పారిశుద్ధ్య ప్రణాళిక

నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: నగర పరిధిలో ప్రజలు మెచ్చేలా ఈ నెలాఖరున పారిశుద్ధ్య పనితీరును మెరుగుపరిచేందుకు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేశామని జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు చెప్పారు. శుక్రవారం కౌన్సిల్ హాలులో పశ్చిమ నియోజకవర్గ పరిధిలో పారిశుద్ధ్యం మెరుగుకు తీసుకోవాల్సిన చర్యలపై ఎమ్మెల్యే గళ్లా మాధవి, ప్రజారోగ్య అధికారులతో సమావేశం నిర్వహించారు. కమిషనర్ మాట్లాడుతూ.. 57 డివిజన్లకు కావాల్సిన కార్మికులు, పుష్‌కాటేలు, ట్రాక్టర్లు, ఇతర వస్తువులను కేటాయించి మ్యాపింగ్ చేస్తున్నామని వివరించారు. ఈ విషయంలో ఎమ్మెల్యేలు, కార్పొరేటర్ల సూచనలు తీసుకుంటున్నామన్నారు. కొన్ని డివిజన్లలో కార్మికుల కొరత, సరిపడా సామగ్రి లేని విషయాన్ని గుర్తించామని, త్వరలోనే సమకూర్చుతామన్నారు. త్వరలో కమాండ్ కంట్రోల్ రూమ్ సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ఆర్‌ఎఫ్ ఐడీ ట్యాగ్‌లు ఏర్పాటు చేసి నూరుశాతం ఇంటింటి చెత్త సేకరణ చేసేలా ఏఐ టెక్నాలజీ ద్వారా పర్యవేక్షణ చేస్తామని వివరించారు. ఎమ్మెల్యే గళ్లా మాధవి మాట్లాడుతూ.. నియోజకవర్గాన్ని పర్యావరణహితంగా, పరిశుభ్రంగా తీర్చిదిద్దాలన్నారు. నియోజకవర్గంలోని అధికారులు, డివిజన్ కార్పొరేటర్లతో సంయుక్త సమావేశం ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కారం పై [illegible] పశ్చిమ నియోజకవర్గంలో ఇప్పటికే ఆయా ప్రాంతాలను గుర్తించామన్నారు. సమావేశంలో డీసీ సీహెచ్.శ్రీనివాస్, సీఎంవోహెచ్ డాక్టర్ అమృతం, ఇన్‌ఛార్జి ఎంహెచ్‌వో సోమశేఖర్, ఎస్ఈలు ప్రసాద్, రాజేష్, కార్పొరేటర్లు పాల్గొన్నారు.

IDBI BANK
ఐడిబిఐ బ్యాంక్ లిమిటెడ్, రిజిస్టర్డ్ ఆఫీస్: ఐడిబిఐ టవర్, డబ్ల్యూటీసీ కాంప్లెక్స్, కఫ్ పరేడ్, ముంబయి-400005. వెబ్‌సైట్: www.idbibank.in, CIN NO. L65190MH2004GOI148838
గుంటూరు సిటీ, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ నందు కార్యాలయ ప్రాంగణము కావలెను
[illegible]
ప్రదేశం: విజయవాడ సం/- డి.జి.ఎం
తేదీ: 05.07.2025

ఏడాదిలోనే అయిదేళ్ల అభివృద్ధి

పట్టాభిపురం, న్యూస్‌టుడే: అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే అయిదేళ్లలో చేయాల్సిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు చేస్తున్నామని ఎమ్మెల్యే గళ్లా మాధవి పేర్కొన్నారు. 30వ డివిజన్‌లోని ఏటీ అగ్రహారంలో 'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఎమ్మెల్యే మాధవి ఇంటింటికీ వెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించారు. స్థానిక సమస్యలడిగి తెలుసుకున్నారు. పింఛన్లు తొలగించారని పలువురు పేర్కొన్నారు. మాధవి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో జగన్ సంపద సృష్టించి పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేయడం చేతగాక వృద్ధుల పింఛను తొలగించారన్నారు. అర్హులందరికీ పింఛన్ అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఏపీఐఐసీ డైరెక్టర్ [illegible], తెదేపా నాయకులు సింహాద్రి కనకాచారి, మానుకొండ ప్రసాద్, శ్రీనివాసరావు, ముత్తినేని రాజేష్, షేక్ చినబాజీ, బెల్లంకొండ సురేష్, పేరం అనిత, ముత్తినేని శివలీల తదితరులు పాల్గొన్నారు.

మహిళలతో కలిసి కరపత్రాలు ప్రదర్శిస్తున్న ఎమ్మెల్యే గళ్లా మాధవి

ప్రమాదకరంగా మ్యాన్‌హోల్

నగరంపాలెంలోని [illegible] దేవస్థానం సమీపంలో ఒక మ్యాన్‌హోల్ రహదారి కంటే రెండు అడుగుల ఎత్తులో ఉంది. దీంతో వాహనదారులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. మ్యాన్‌హోల్ ఎత్తు తగ్గించాలని ఎన్ని సార్లు నగరపాలక సంస్థ సిబ్బందికి తెలిపినా ఫలితం లేదన్నారు. ఇప్పటికైనా సమస్య పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. **-న్యూస్‌టుడే, నగరంపాలెం**

తెదేపాతోనే ముస్లింల సంక్షేమం

పట్టాభిపురం: ముస్లింల సంక్షేమం తెదేపాతోనే సాధ్యమని తెదేపా రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి షేక్ చినబాజీ అన్నారు. చినబాజీ మాట్లాడుతూ 'అసదుద్దీన్ ఒవైసీ.. ముస్లింలపై కపట ప్రేమ ఒలకబోస్తున్నారు. ముస్లిం పర్సనల్ లా బోర్డ్ సభను ఆయన వైకాపా-ఒవైసీల రాజకీయ సభగా మార్చారు. ఆయనకు ముస్లింలపై ప్రేమ ఉంటే జగన్ హయాంలో అన్యాయం జరిగినప్పుడు ఎమై పోయారు. నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకుంటే ఎందుకు ప్రశ్నించలేదు. ఇప్పటికైనా ఆయన కూటమి ప్రభుత్వంపై విమర్శలకు స్వస్తి పలికి తెలంగాణలో ముస్లింల సమస్యలపై దృష్టి పెడితే బాగుంటుంది'.. అని శుక్రవారం ఒక ప్రకటనలో హితవు పలికారు.

సాధారణ బీమా పింఛనర్ల నిరసన

పట్టాభిపురం, న్యూస్‌టుడే: దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలు సత్వరమే పరిష్కరించాలని ఏపీ సాధారణ బీమా పింఛనర్ల సంఘం ఛైర్మన్ చింతల ఆనంద్, ఉప ప్రధాన కార్యదర్శి మన్నవ సాంబశివరావులు డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం అరండల్‌పేటలోని డివిజనల్ కార్యాలయం వద్ద శుక్రవారం నిరసన తెలిపారు. అధ్యక్షుడు ఎస్.వి.సుబ్బారావు మాట్లాడుతూ హక్కుల సాధన కోసం సమష్టిగా పోరాడతామన్నారు. కార్యక్రమంలో కార్యదర్శి ఎం.రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

భాగవత సప్తాహ జ్ఞానయజ్ఞం ప్రారంభం

గుంటూరు సాంస్కృతికం, న్యూస్‌టుడే: భాగవత సారథ్యం శ్రీకృష్ణ భగవానుని దివ్య అనుగ్రహ వైభవాన్ని ఆవిష్కరింపజేసిన ఉపన్యాస భాగవత మంచికంటి వెంకట సత్యవతి అన్నారు. బ్రాడీపేట 2/13 ఓంకార క్షేత్రం దేవస్థానంలో భాగవత సప్తాహ జ్ఞానయజ్ఞం శుక్రవారం ప్రారంభమైంది. దేవస్థానం అధ్యక్షుడు మల్లాది వెంకట కృష్ణమూర్తి కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేవస్థానం కార్యదర్శి ఎన్.వి.శ్రీమన్నారాయణమూర్తి, సభ్యులు తిప్పరాజు బాలాజీ శ్రీనివాస్, ఘంటసాల వీరకుమార్, సీహెచ్‌వీఆర్‌కే శాస్త్రి, ఆర్.రాధాకృష్ణమూర్తి, ఉదయ్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.

5వ వార్షికోత్సవ శుభాకాంక్షలు
శ్రీసాయి చేనేత కాటన్ & సిల్క్ ఎక్స్‌పో
(ప్రదర్శన మరియు అమ్మకము)
నేడు మరియు రేపటి వరకు
రెండు రోజులు మాత్రమే
కొమ్మినేని గార్డెన్స్
కొరిటెపాడు సెంటర్, గుంటూరు
10 to 30% Discount

★ జైపూర్ బెడ్ షీట్స్ ★ టవల్స్, లుంగీలు ★ కలంకారి శారీస్
★ మంగళగిరి కాటన్ ★ 1గ్రా॥ జ్యూయలరీ ★ హైదరాబాద్ పెరల్స్, ఐటమ్స్
పలు రాష్ట్రాల నుండి తయారుచేసిన
చేనేత వస్త్రాలు తయారీ ధరలకే అమ్మకాలు
మా వద్ద పాత పట్టు చీరలు, జరీ చీరలు కొనబడును

విప్లవ యోధుడు సీతారామరాజు

కలెక్టరేట్(గుంటూరు), న్యూస్‌టుడే: ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడిన విప్లవ యోధుడు అల్లూరి సీతారామరాజు అని జిల్లా సంయుక్త కలెక్టర్ భార్గవ్ తేజ అన్నారు. కలెక్టరేట్‌లోని మినీ శంకరన్ హాలులో శుక్రవారం అల్లూరి జయంతి సభ నిర్వహించారు. కార్యక్రమంలో డీఆర్వో ఎన్.ఎస్.కె.ఖాజావలి, కలెక్టరేట్ ఏఓ పూర్ణచంద్రరావు, అధికారులు పాల్గొన్నారు. ☛ అమరావతి రోడ్డులోని సేవాసదన్ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు, వంగవీటి మోహనరంగా జయంతి సభ జరిగింది. కార్యక్రమంలో సేవాసదన్ వ్యవస్థాపకుడు మిరియాల గోపీకుమార్, సభ్యులు మిరియాల ప్రసాదరావు, జాస్తి వీరాంజనేయులు, నాయకులు ఉప్పు వెంకట రత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

జిల్లాపరిషత్తు: దేశ స్వాతంత్ర్యం కోసం అల్లూరి సీతారామరాజు చేసిన ప్రాణత్యాగం భావితరాలకు స్ఫూర్తిదాయకమని జిల్లాపరిషత్తు ఛైర్‌పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా అన్నారు. అల్లూరి జయంతిని పురస్కరించుకుని జడ్పీ సమావేశ మందిరంలో ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కలెక్టరు నాగలక్ష్మి, ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం, జడ్పీటీసీ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.

కలెక్టరేట్: గుంటూరు రూరల్ మండల కార్యాలయంలో శుక్రవారం అల్లూరి జయంతి సభ జరిగింది. ఈ సందర్భంగా ఎంపీడీవో బండి శ్రీనివాసరావు అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న జేసీ భార్గవ్ తేజ, డీఆర్వో ఖాజావలి అధికారులు

అమరావతి రోడ్డులోని సేవాసదన్ కార్యాలయంలో..

అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి నివాళులర్పిస్తున్న రూరల్ మండలం ఎంపీడీవో బండి శ్రీనివాసరావు

రంగా ఆశయ సాధనకు పవన్ కృషి

విగ్రహం వద్ద జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి హరి, కార్పొరేటర్ వెంకటరమణ తదితరులు

ఏటీ అగ్రహారం, న్యూస్‌టుడే: పేదల కోసం పోరాడిన వంగవీటి రంగా ఆశయ సాధనకు జనసేన అధినేత పవన్‌కల్యాణ్ కృషి చేస్తున్నారని జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ల హరి అన్నారు. రంగా జయంతి సందర్భంగా శుక్రవారం శ్రీనివాసరావుతోటలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. హరి మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా రంగా ప్రతి ఒక్కరి గుండెల్లో సజీవంగా ఉంటారన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ నిమ్మల వెంకటరమణ, నాయకులు శ్రావణకుమారి, సరోజిని, విమలాదేవి, బండారు రవీంద్ర, మెహబుబ్‌బాషా, చింతకాయల సాయి, మిద్దె నాగరాజు, బద్రి తదితరులు పాల్గొన్నారు.

మారుతీనగర్, న్యూస్‌టుడే: గుజ్జనగుండ్లలోని వంగవీటి రంగా విగ్రహానికి అభిమానులు పూలమాలలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేకు కోసి అందరికీ పంచి పెట్టారు.

అశ్రుతాంజలి

జననం ఆగస్టు 1924 మరణం 21-06-2025
కీ॥శే॥ శ్రీ జరుగుల రామలింగయ్య గారు
మాకు బంగారు భవిష్యత్తుని ప్రసాదించిన మా ఆరాధ్యదైవం మరణంపట్ల చింతిస్తూ... మీ మధురస్మృతులను స్మరించుకుంటూ.. మీ పవిత్ర ఆత్మకు శాంతికలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం.
కుమారుడు: జరుగుల ఓంకార రాంబాబు - కోడలు: సుధావాణి
కుమారుడు: జరుగుల నాగేశ్వరరావు - కోడలు: సుధ
కుమార్తె: నల్లూరి వరలక్ష్మి - అల్లుడు: సాంబశివరావు
కుమార్తె: గొరిజాల అశోక కుమారి - అల్లుడు: లోక్‌నాథ్
మరియు మనుమలు, మనుమరాండ్రు
పెద్దకర్మ: ది.05-07-2025, శనివారం యడ్లపాడు మండలం, జాలాది గ్రామము నందు నిర్వహించబడును. కావున తెలియజేయడమైనది.

తెలుగు జాతి కీర్తి పతాక పింగళి

మాట్లాడుతున్న సీహెచ్ నాయుడు

గుంటూరు సాంస్కృతికం, న్యూస్‌టుడే: తెలుగు జాతి కీర్తి పతాక పింగళి వెంకయ్య అని పలువురు కీర్తించారు. బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణంలోని అన్నమయ్య కళావేదికపై నటనాలయ సంస్థ ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి సభ శుక్రవారం జరిగింది. సంస్థ అధ్యక్షుడు నీలం మందారావు కార్యక్రమాన్ని నిర్వహించారు. సభకు డాక్టర్ జీఎన్ ప్రసాద్‌రెడ్డి అధ్యక్షత వహించారు. గుంటూరు సీఐడీ డీఎస్పీ గోలి లక్ష్మయ్య, రచయిత సి.ఎస్.మూర్తి, నటుడు కె.అనంతహృదయాజ్, ఆలయ పాలక మండలి అధ్యక్షుడు సీహెచ్.మస్తానయ్య, కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, పి.శివప్రసాద్, సీహెచ్.నాయుడు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వంశవృక్షం నాటిక ప్రదర్శితమైంది.

పేదలకు వైద్యవిద్య దూరం చేసే కుట్ర

గోరంట్ల, న్యూస్‌టుడే: పేద విద్యార్థులకు వైద్య విద్య దూరం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని వైకాపా విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు సీహెచ్.వినోద్ ఆరోపించారు. గుంటూరు బృందావన్ గార్డెన్స్‌లోని వైకాపా జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం పేరిట ప్రభుత్వం వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు పూనుకుందన్నారు. వైద్య విద్యార్థుల సమస్యలపై ఈ నెల 7న విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఉపకులపతిని కలిసి వినతిపత్రం అందజేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో నాయకులు విఠల్, రవి, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.

విపత్తుల సమయంలో అప్రమత్తత తప్పనిసరి

ఎస్వీఎన్‌కాలనీ, న్యూస్‌టుడే: విపత్తులు సంభవించినపుడు అప్రమత్తంగా ఉండాలని 10వ ఎన్‌డీఆర్‌ఎఫ్ బృంద కమాండర్ ప్రదీప్‌కుమార్ అన్నారు. జేకేసీ కళాశాల విద్యార్థులకు ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది అవగాహన కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈసందర్భంగా సిబ్బంది వరదలు, సునామీలు వచ్చినపుడు సీపీఆర్, రక్తస్రావం జరిగినపుడు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ పి.గోపీచంద్, పీజీ కోర్సుల డైరెక్టర్ ఎస్ఆర్‌కే ప్రసాద్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కె.సాంబశివరావు, అధ్యాపకులు నాగసుశీల తదితరులు పాల్గొన్నారు.

ప్రదర్శన ఇస్తున్న ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది

నిబంధనలు పాటించాల్సిందే

గుంటూరు వైద్యం, న్యూస్‌టుడే: సర్వజనాసుపత్రిలో పని చేస్తున్న నర్సులకు విధుల కేటాయింపు తదితర విషయాలపై నిబంధనలు పాటించాల్సిందేనని రాష్ట్ర వైద్య విద్య అదనపు సంచాలకుడు వెంకటేశ్ స్పష్టం చేశారు. విజయవాడలోని డీఎంఈ కార్యాలయంలో శుక్రవారం జీజీహెచ్ నర్సింగ్ సూపరింటెండెంట్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన పలు సూచనలు, సలహాలిచ్చారు. విధి నిర్వహణలో ఆరోపణలు వస్తే విచారణ చేయించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. అందువల్ల అందరూ సమన్వయంతో పని చేసి రోగులకు మేలు జరిగేవిధంగా చూడాలన్నారు.

మహారాజశ్రీ కృష్ణా జిల్లా మచిలీపట్నం
ప్రిన్సిపల్ జిల్లా జడ్జివారి కోర్టులో
O.S.No. 31/2015
Between:
జెట్టి మీనాక్షి (Died) & మరియొకరు ... వాదులు
మరియు
1) జెట్టి కనకదుర్గ (Died)
2) జెట్టి సురేష్‌కుమార్ ... ప్రతివాదులు
To, 2వ ప్రతివాది: జెట్టి సురేష్‌కుమార్ S/o. (లేటు) శేషగిరిరావు R/o. ఫ్లాట్ నెం. 102, మాగ్నోలియా అపార్ట్‌మెంట్స్, 5వ లేన్, చంద్రమౌళీనగర్, గుంటూరు, గుంటూరు జిల్లా.
పై నెంబరు దావాలో 2వ ప్రతివాది అయిన మీ సాక్ష్యం అఫిడవిట్ అమలు నిమిత్తం ది. 22-07-2025కు వాయిదా అయియున్నది. కావున సదరు వాయిదా రోజున ఉదయం గం॥ 10.30 ని॥లకు పై కోర్టువారి యెదుట మీరు స్వయముగా గానీ లేదా న్యాయవాది ద్వారా గానీ హాజరై మీకు గల ఆక్షేపణలు తెలుపుకొనగలరు. లేనియెడల మీ పరోక్షమున తదుపరి గ్రంథములు జరిపించబడునని ఇందుమూలముగా తెలియజేయటమైనది.
(శ్రీ కోర్టువారి ఉత్తర్వుల ప్రకారం)
వాయిదా తేది: 22-07-2025
పేర్ని సురేష్‌బాబు, న్యాయవాది
మచిలీపట్నం, సెల్: 93464 22969

వివాహిత ఆత్మహత్య.. భర్త అరెస్టు

పట్టాభిపురం, న్యూస్‌టుడే: వివాహిత ఆత్మహత్య కేసులో భర్తను పట్టాభిపురం పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. రాజీవ్‌గాంధీనగర్‌కు చెందిన పెయింటర్ పాలిపోగు శ్రీను అదే ప్రాంతానికి చెందిన కీర్తనను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పనికి వెళ్లగా వచ్చిన డబ్బుల్ని ఇంట్లో ఖర్చులకు ఇవ్వకుండా మద్యం తాగేందుకు ఖర్చు పెడుతున్నాడు. ఇంకా డబ్బులివ్వాలని వేధిస్తుంటే.. తట్టుకోలేక కీర్తన ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ కేసులో శ్రీనును పోలీసులు అరెస్టు చేశారు. శ్రీనుపై అరండల్‌పేట ఠాణాలో ఆరు కేసులు ఉన్నాయి. ఆయనపై రౌడీషీట్ ఉందని పోలీసులు తెలిపారు.

ట్రాన్స్‌పోర్టు కంపెనీపై కేసు

పట్టాభిపురం: ట్రాన్స్‌పోర్టు కంపెనీపై అరండల్‌పేట ఠాణాలో కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. అరండల్‌పేటలోని గ్రీన్ హౌల్ ప్రైవేట్ లిమిటెడ్ ట్రాన్స్‌పోర్టు కంపెనీ అదే ప్రాంతంలో ఉన్న మరో ట్రాన్స్‌పోర్టు కంపెనీ వాహనంలో రూ.14 లక్షల విలువైన సరకు లోడ్ చేసి చెన్నై నుంచి బెంగళూరుకు పంపారు. సదరు సంస్థ సరకు డెలివరీ చేయకుండా నగదు డిమాండ్ చేస్తుంది. కంపెనీ మేనేజర్ పునీత్‌కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పైరసీ గుప్పిట్లో సినీపరిశ్రమ

గుంటూరు సాంస్కృతికం, న్యూస్‌టుడే: సినీపరిశ్రమను పైరసీ భూతం పట్టి ఏడాదిలోనే రూ.3,700 కోట్ల నష్టాన్ని మిగిల్చిందని మా-ఏపీ వ్యవస్థాపకుడు, సినీదర్శకుడు దిలీప్‌రాజా ఆందోళన వ్యక్తం చేశారు. గుంటూరులో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సికిందర్, పుష్ప-2, కల్కి, తండేల్, గేమ్ ఛేంజర్ సినిమాలపై పైరసీ దెబ్బ కొట్టిందన్నారు. దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే పెద్ద సినిమా మనుగడ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందన్నారు.

గురు పూర్ణిమ ఉత్సవాలు ప్రారంభం

గుంటూరు సాంస్కృతికం, న్యూస్‌టుడే: విద్యానగర్ మూడో లైన్‌లోని శ్రీసాయినాథ సన్నిధానంలో గురు పూర్ణిమ ఉత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఉదయం అయిదు గంటలకు సాయి నామ ప్రారంభం సూచికంగా అఖండ దీప ఆవిష్కరణ, పూజలు నిర్వహించారు. అంగలకుదురు సాయి భజన మండలి సభ్యులు.. సాయి నామం, భజనలు నిర్వహిస్తున్నారు. ఆలయ గౌరవాధ్యక్షుడు యడ్లపాటి అశోక్‌కుమార్ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు.

SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ఆర్ఏసిపిసి, గుంటూరు, 26-1-52, కన్నావారితోట, గుంటూరు-522004
అధీకృత అధికారి వివరములు : పేరు : శ్రీ జి. రాజు, చీఫ్ మేనేజర్, మొబైల్ నెం.9866517989;
ఆస్తి తనిఖీ కొరకు : 96032 88555.

ఇ-వేలం అమ్మకం ప్రకటన
(సెక్యూరిటైజేషన్ & రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్సెట్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం, 2002 క్రింద బ్యాంకునకు తనఖా చేసిన స్థిరాస్థుల అమ్మకము)
SARFAESI చట్టం 2002 ప్రకారం సెక్షన్ 13(4) క్రింద దిగువ తెలిపిన ఆస్తులను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధీకృత అధికారిగా దిగువ సంతకందారు తేదీ.07.05.2025న స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు బకాయిలు రాబట్టుకొనుటకు దిగువ తెలిపిన తనఖాపెట్టిన ఆస్తి/ఆస్తుల ఇ-వేలం (SARFAESI చట్టం 2002 క్రింద) "ఎక్కడ ఎలా వున్నది అక్కడ అలానే" మరియు "అక్కడ ఏమున్నదో అదే" పద్ధతి పై నిర్వహించబడుతుందని సాధారణ ప్రజలకు ఇందుమూలముగా తెలియజేయడమైనది మరియు నియమ నిబంధనలు దిగువ తెలుపబడినవి.
ఋణగ్రహీతలు: శ్రీ రమావతు దత్తాత్రేయ, తండ్రి : వాలు నాయక్ మరియు శ్రీమతి రమావతు లక్ష్మీబాయి, భర్త: వాలు నాయక్, ఫ్లాట్ నెం. 303, బాలాజి హైట్స్, దత్తాత్రేయ నగర్, 5వ లైన్, 5వ క్రాస్ రోడ్డు, బాలాజీ నగర్, గుంటూరు - 522001.
డిమాండ్ నోటీసు తేది: 03-03-2025 బకాయి మొత్తం: తేది.03-03-2025 నాటికి రూ.35,61,170/- (డిమాండ్ నోటీసు జారీ చేసిన తరువాత ఏవైనా చెల్లింపులు ఉన్నచో తీసివేయబడును) + కాంట్రాక్చువల్ రేటు ప్రకారం వడ్డీ, కాస్ట్స్ మరియు ఇతర ఖర్చులు, ఛార్జీలు మొదలగునవి.
షెడ్యూల్ ఆస్తి వివరములు :
శ్రీ రమావతు దత్తాత్రేయ, తండ్రి : వాలు నాయక్ గారిచే తనఖా పెట్టబడిన స్థిరాస్తి: షెడ్యూల్-ఎ: గుంటూరు జిల్లా, గుంటూరు సబ్ డిస్ట్రిక్ట్, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఏరియా పరిధి, టౌన్ సర్వే కాని గుంటూరు సిటీ, పాత గుంటూరు, బాలాజీ నగర్, 5వ లైన్, హిందూ హైస్కూల్ వెనుక వైపు, దత్తాత్రేయ నగర్, గుంటూరు డి.నెం.683/2 లోని లే అవుట్ ప్లాన్ నెం.183/1964 ప్రకారం, ప్లాట్ నెం.87,88 లోని 544.4/9 చ॥గ॥ల స్థల విస్తీర్ణం, ప్రస్తుత కొలతల ప్రకారం 537.4/9 చ॥గ॥ల స్థలం మరియు అందు నిర్మించిన "బాలాజి హైట్స్" అను పేరు గల అపార్ట్‌మెంట్. (సమీప డోర్ నెం.16-8-223) హద్దులు: తూర్పు: యన్నావుల సతీష్ కుమార్, అన్నం శ్రీనివాసరావు మొ॥ వారికి చెందిన ప్లాట్ నెం.89,90 - 70'0", దక్షిణం : 30 అ॥ల వెడల్పు రోడ్డు - 69'10", పడమర : కఠారి పార్వతి గారికి చెందిన ప్లాట్ నెం.86 - 70'0", ఉత్తరం : జక్కా అరుణ దేవి, జక్కా కోటేశ్వరరావు గార్లకు చెందిన ప్లాట్ నెం.83,84- 68'4".
ఈ హద్దులలోని విస్తీర్ణం 537.4/9 చ॥గ॥లు లేదా 449.19 చ॥మీ॥ల స్థలం, దీనిలో
షెడ్యూల్-బి: పైన తెలిపిన 'ఎ' షెడ్యూలు స్థలం మొత్తంలో 52.48 చ॥గ॥లు లేదా 43.87 చ॥మీ॥ల అవిభాజ్యపు మరియు అనిర్దేశ్యపు వాటా స్థల విస్తీర్ణంతో గల "బాలాజి హైట్స్" మూడవ అంతస్తు నందు 1080 చ॥అ॥లు ప్లింత్ ఏరియా (కామన్ ఏరియాతో సహా)తో, అన్ని కామన్ మరియు ఈజిమెంట్ హక్కులతో కూడిన ఉమ్మడి హక్కులు మరియు సదుపాయాలు మొ॥ వాటితో, పైన తెలిపిన వాటా స్థలమునకు కేటాయించబడిన స్టిల్ట్ ఫ్లోర్ నందు ఒక కార్ పార్కింగ్‌తో గల ఒక ఫ్లాట్ నెం.303. హద్దులు: తూర్పు: ఓపెన్ టు స్కై, దక్షిణం: ఓపెన్ టు స్కై, పడమర: కామన్ కారిడార్, ఉత్తరం: ఓపెన్ టు స్కై. (రిజిస్టర్డు సేల్ డీడ్ డాక్యుమెంట్ నెం.2672/2018, తేది.21.03.2018 ప్రకారం)
రిజర్వు ధర : రూ.34,32,600/- ధరావత్తు : రూ.3,43,260/- బిడ్ పెంపుదల : రూ.10,000/-
ఇ-వేలం తేదీ : 11-08-2025 సమయం : ఉ॥ 11.00 గం॥ల నుండి మ॥ 01.00 గం॥ వరకు
ఆస్తి తనిఖీ తేది మరియు సమయం: తేది:05-07-2025 నుండి 08-08-2025 వరకు ఉ॥10.00 గం॥ల నుండి సా॥ 04.00 గం॥ల వరకు
ఇ-వేలం యొక్క నియమ నిబంధనలు
1) అమ్మకం యొక్క సవివరమైన నియమ నిబంధనల కొరకు, సెక్యూర్డ్ క్రెడిటార్స్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క వెబ్ సైట్ : www.sbi.co.in/web/sbi-in-the-news/auction-noticesలో ఏర్పాటుచేసిన లింక్‌ను రిఫర్ చేయండి. రిజిస్ట్రేషన్, ఇయండి, వేలం యొక్క వివరములు మొదలగు వాటి గురించి సర్వీసు ప్రొవైడర్ M/s PSB Alliance ఇ-వేలం పోర్టల్ : https://baanknet.com/eauction-psb/bidder-registration & https://www.ebkray.in & టోల్ ఫ్రీ ఫోన్ నెం.: 91 - 8291220220, Mail ID : support.baanknet@psballiance.comను సంప్రదించండి.
2) ఆస్తిని రిజిస్ట్రేషన్ చేసుకొనుటకు వర్తించే స్టాంపు డ్యూటీలు బదిలీ ఛార్జీలు, ఫీజు వగైరా మరియు చట్టపరమైన/నాన్ స్టేటటరీ బకాయిలు, పన్నులు, రేట్లు, ఎస్సెస్‌మెంట్ ఛార్జీలు, ఫీజులు వగైరా కొనుగోలు దారే భరించవలెను.
గమనిక : ఆసక్తి గల బిడ్డర్లు ఇ-వేలం ముగిసేలోపు PSB Alliance నందు ప్రీ-బిడ్ ఇ.ఎం.డి (Pre-Bid EMD) జమ చేయవలెను. ప్రీ-బిడ్ ఇ.ఎం.డి మొత్తం PSB Alliance బ్యాంక్ అకౌంట్‌లో జమ అయిన సమాచారం వెబ్‌సైట్‌లో పొందుపరచిన తరువాత మాత్రమే బిడ్డరు యొక్క "వాలెట్"లో చూపించబడుతుంది. బ్యాంకింగ్ ప్రక్రియలో ఇది జరుగుటకు సమయం పట్టవచ్చు, కావున బిడ్డర్లు చివరి నిముషంలో ఇబ్బందులు ఎదుర్కొనకుండా తమ ప్రీ-బిడ్ ఇ.ఎం.డిను సాధ్యమైనంత త్వరగా జమ చేసుకోవాలని సూచించటమైనది.
తేది: 30-06-2025, ప్రదేశం: గుంటూరు సం/- అధీకృత అధికారి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

(c) eenadu

గుంటూరు తూర్పు

అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించేలా పర్యవేక్షణ

నగరపాలకసంస్థ, న్యూస్‌టుడే: నగరంలో జరిగే అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించేలా ఇంజినీరింగ్ అధికారులు పర్యవేక్షణ చేయాలని కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశించారు. శుక్రవారం కమిషనర్ బృందావన్‌గార్డెన్స్, పండరీపురం, విద్యానగర్, అమరావతిరోడ్డు ప్రాంతాల్లో పర్యటించి అభివృద్ధి పనులు, పారిశుద్ధ్యం పరిశీలించి ఆదేశాలు ఇచ్చారు. పర్యటనలో ఏసీపీ రెహ్మాన్, డీఈఈ రమేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు. ★ అమరావతిరోడ్డులో ఐడీ ఆసుపత్రి వద్ద ఉన్న అన్న క్యాంటీన్‌ను కమిషనర్ శ్రీనివాసులు పరిశీలించారు. ఆహారం తీసుకుంటున్న వారితో మాట్లాడి సిబ్బందికి పలు సూచనలు చేశారు.

ఎన్టీఆర్ రైతుబజారులో ధరలు నిన్నటివి... (కిలో ఒక్కింటికి రూ.ల్లో) టమాట 34, వంగ 24, బెండ 23, పచ్చిమిర్చి 34, కాకర 30, క్యారెట్ 41, క్యాబేజీ 21, బీర 20, దొండ 36, బంగాళదుంప 27, ఉల్లిపాయలు 23, గోరుచిక్కుళ్లు 34, దోస 15, పొట్ల 18, చామదుంప 28, మునగ 10, గోంగూర 8, తోటకూర 15, చుక్కకూర 15, కొత్తిమీర 25, బీట్‌రూట్ 37, కీర 34, క్యాప్సికం 70, అల్లం 60, ఫ్రెంచి బీన్స్ 64, సొర 12, అరటి 7 - **న్యూస్‌టుడే, పట్నంబజారు**

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

94406 38515, 80085 73097

★ సంగడిగుంట ఐదోలైన్ సైడు కాలువల్లో పూడికలు చేరి మురుగునీటి పారుదలకు ఆటంకంగా ఉందని స్థానికుడు శరత్ 'మేమున్నాం.. మీకు తోడుగా'కు తెలిపారు. సమస్యను శానిటరీ సూపర్‌వైజర్ అయూబ్‌ఖాన్‌కు తెలియజేయడంతో పూడికలు తీయించారు.

★ సుద్దపల్లిడొంక విజయశాంతినగర్ రెండో లైనులో చెత్తకుప్పలు తీయకుండా వదిలేయడం వల్ల పరిసరాలు అపరిశుభ్రంగా ఉంటున్నాయని స్థానికుడు మల్లికార్జున 'మేమున్నాం.. మీకు తోడుగా'కు తెలిపారు. సమస్యను ప్రజారోగ్య అధికారులకు తెలియజేయడంతో ట్రాక్టర్ పంపి చెత్తకుప్పలు తీయించి తరలించారు.

స్పందనకు వందనం

- **న్యూస్‌టుడే, నగరపాలక సంస్థ**

బస్సుల్లేవు.. ఆటోలే గతి

న్యూస్‌టుడే – పట్నంబజారు

ఆర్టీసీని ప్రగతిపథంలో నడిపిద్దామని చెబుతున్న అధికారుల మాటలు నీటిమీద రాతలుగానే మిగిలిపోతున్నాయి. పలు రూట్లలో బస్సుల అవసరం ఉన్నా.. వాటిని తగ్గించి ప్రయాణికులకు నరకం చూపిస్తున్నారు.

★ గుంటూరు నుంచి దుగ్గిరాలకు గతంలో గుంటూరు-2 డిపో నుంచి రెండు బస్సులు నడిచేవి. ప్రస్తుతం ఆ రూట్‌లో వాటిని ఆపేశారు. దుగ్గిరాల పరిసర ప్రాంతాల నుంచి నిత్యం గుంటూరుకు వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రయాణికులు ఆటోలపై ఆధారపడాల్సి వస్తోంది.

★ గుంటూరు నుంచి వయా నందివెలుగు మీదుగా తెనాలికి గతంలో గుంటూరు-2 డిపో నుంచి మూడు బస్సులు, తెనాలి డిపో నుంచి 3 బస్సులు తిరిగేవి. ప్రస్తుతం గుంటూరు-2 డిపో నుంచి ఒకటి, తెనాలి డిపో నుంచి మరొకటి మాత్రమే తిరుగుతున్నాయి. దీంతో గుంటూరు నుంచి తక్కెళ్లపాడు, ఉప్పలపాడు, హాఫ్‌పేట, కొలకలూరు, నందివెలుగు మార్గాల్లో ఆటోలు, జీపుల్లో రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి.

★ గుంటూరు నుంచి ముట్లూరు, ప్రత్తిపాడు రూట్లలో సైతం బస్సుల సంఖ్యను తగ్గించారు.

★ ప్రత్తిపాడు, కొండ్రుపాడు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రయాణికులు సీజన్ టికెట్లను ఎక్కువగా వినియోగిస్తుంటారు. ఈ రూట్లలో తగినన్ని బస్సుల్లేక ఉన్నవి కిక్కిరిసిపోయి ఉండడంతో కొంత మంది డ్రైవర్లు సీజన్ టికెట్లు ఉన్నవారిని ఎక్కించుకోవడం లేదు.

★ సాయంత్రం వేళల్లో గుంటూరు నుంచి కొండ్రుపాడు, ప్రత్తిపాడు ప్రాంతాలకు వెళ్లేవారు ఒక్కొక్కరు రూ. 80 చొప్పున చెల్లించి ఆటోల్లో ప్రయాణిస్తున్నారు.

★ అవసరం ఉన్న రూట్లలో బస్సులను పెంచితే ఆర్టీసీకి ఆదాయం వస్తుంది. ప్రయాణికులకు ఇబ్బందులూ తప్పుతాయి.

ప్రజలు మెచ్చేలా పారిశుద్ధ్య ప్రణాళిక

నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: నగర పరిధిలో ప్రజలు మెచ్చేలా ఈ నెలాఖరుకు పారిశుద్ధ్య పరిస్థితులను మెరుగుపరిచేందుకు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేశామని జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు చెప్పారు. శుక్రవారం కౌన్సిల్ హాల్‌లో పశ్చిమ నియోజకవర్గ పరిధిలో పారిశుద్ధ్యం మెరుగుకు తీసుకోవాల్సిన చర్యలపై ఎమ్మెల్యే గళ్లా మాధవి, ప్రజారోగ్య అధికారులతో సమావేశం నిర్వహించారు. కమిషనర్ మాట్లాడుతూ.. 57 డివిజన్లకు కావాల్సిన కార్మికులు, పుష్‌కాట్‌లు, ట్రాక్టర్లు, ఇతర వస్తువులను కేటాయించి మ్యాపింగ్ చేస్తున్నామని చెప్పారు. ఈ విషయంలో ఎమ్మెల్యేలు, కార్పొరేటర్ల సూచనలు తీసుకుంటామన్నారు. కొన్ని డివిజన్లలో కార్మికుల కొరత, సరిపడా సామగ్రి లేని విషయాన్ని గుర్తించామని, త్వరలోనే సమకూరుస్తామన్నారు. త్వరలో కమాండ్ కంట్రోల్ రూమ్ సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ఆర్‌ఎఫ్‌ఐడీ ట్యాగ్‌లు ఏర్పాటు చేసి నూరుశాతం ఇంటింటి చెత్త సేకరణ చేసేలా ఏఐ టెక్నాలజీ ద్వారా పర్యవేక్షణ చేస్తామని వివరించారు.

మాట్లాడుతున్న కమిషనర్ శ్రీనివాసులు. చిత్రంలో పశ్చిమ ఎమ్మెల్యే మాధవి

గోడప్రతుల ఆవిష్కరణ

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: లేబర్‌కోడ్‌లు రద్దు చేసి కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని ఏపీ మెడికల్ సేల్స్ రిప్రజెంటేటివ్ సంఘం జిల్లా కార్యదర్శి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. శుక్రవారం సీఐటీయూ కార్యాలయంలో జిల్లా నాయకులతో సమావేశం నిర్వహించారు. జులై 9న నిర్వహిస్తున్న సమ్మెలో జిల్లాలోని మెడికల్ రిప్రజెంటేటివ్‌లు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. నాయకులు పణీంద్ర, శ్రీనివాసరావు, వెంకటరత్నం, కృష్ణప్రసాద్, అనిల్‌కుమార్, లక్ష్మణరావు పాల్గొన్నారు.

జాతీయ సదస్సులో మేయర్ కోవెలమూడి

నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: హరియాణా రాష్ట్రం గురుగ్రాంలో గురు, శుక్రవారాల్లో జాతీయస్థాయిలో నిర్వహించిన 'రాజ్యాంగ ప్రజాస్వామ్యం, జాతి నిర్మాణంలో పట్టణ స్థానిక సంస్థల పాత్ర' సదస్సులో గుంటూరు నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర పాల్గొన్నారు. సదస్సు సందర్భంగా హరియాణా అసెంబ్లీ స్పీకర్ హర్విందర్ కల్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. సదస్సుకు డిప్యూటీ మేయర్ సజీల కూడా హాజరయ్యారు. దేశవ్యాప్తంగా పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థల నుంచి హాజరైన ఛైర్మన్లు, డిప్యూటీ ఛైర్మన్లు, మేయర్లు, డిప్యూటీ మేయర్లకు రాజ్యాంగం, ప్రజాస్వామ్య విలువలు, అనుసరించాల్సిన నిబంధనలపై అవగాహన కల్పించారు.

హరియాణా అసెంబ్లీ స్పీకర్ హర్విందర్ కల్యాణ్‌తో మేయర్ కోవెలమూడి రవీంద్ర

ప్రతి ఇంటా సంతోషాలే: ఎమ్మెల్యే నసీర్

ఎన్టీఆర్ సర్కిల్, న్యూస్‌టుడే: చంద్రన్న సుపరిపాలనతో ప్రతి ఇంటా సంతోషాలు వెల్లివిరుస్తున్నాయని తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ పేర్కొన్నారు. సుపరిపాలన-తొలిఅడుగు కార్యక్రమం శుక్రవారం 53వ డివిజన్‌లో నిర్వహించారు. ఎమ్మెల్యే నసీర్ ఇంటింటికీ వెళ్లి ఏడాదిలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, సాధించిన ప్రగతిని ప్రజలకు వివరించారు. సమస్యలపై ఆరా తీశారు. మందులు సమయానికి వస్తోందా, తల్లికి వందనం డబ్బు ఎంతమంది పిల్లలకు వచ్చింది. పింఛన్ సక్రమంగా అందుతోందా.. ఆరా తీశారు. ఎమ్మెల్యే నసీర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు సూపర్‌సిక్స్ పథకాల్లో 90 శాతం అమలు చేస్తున్నారని చెప్పారు. ఇప్పటివరకు 200 మందికి రూ. 2.50 కోట్లు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు అందజేసి ఆదుకున్నామన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ ముప్పవరపు భారతి, తెదేపా నాయకులు గుడిమెట్ల దయారత్నం, గోళ్ల ప్రభాకర్, గొట్టిపాటి బాలు, తిరుపతిరావు, శివయ్య, బాలాజీ, హుస్సేన్, రవిశంకర్, శ్యామ్, వాణి తదితరులు పాల్గొన్నారు.

మహిళకు కరపత్రం అందజేస్తున్న ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్

ఎన్నాళ్లీ అవస్థలు?

ఏలూరుబజారులో సైడు కాలువల నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. దాదాపు రెండు నెలల కిందట అధికారులు ఈ ప్రాంతంలో పనులు ప్రారంభించారు. హోల్‌సేల్ వ్యాపారాలకు నిలయమైన ఈ ప్రాంతంలో దుకాణాల ఎదుట తవ్వేసి చాలా రోజులైనా ఇప్పటికీ పనులు పూర్తి చేయలేదు. కొందరు వ్యాపారులు రూ. 4 వేల ఖర్చుతో దుకాణాల ఎదుట చెక్కలు ఏర్పాటు చేసుకున్నారు. అసలే ఇరుకురోడ్డు... దీనికితోడు దుకాణాల ఎదుట ఇసుక, కంకర పోయడంతో రాకపోకలకు ఇబ్బందిగా ఉంది. వినియోగదారులు రాక... కొంతమంది వ్యాపారులు మధ్యాహ్నం నుంచి దుకాణాలకు తాళం వేసి ఇళ్లకు వెళ్లిపోతున్నారు. సాయంత్రం వేళల్లో రద్దీ కారణంగా ట్రాఫిక్ స్తంభిస్తోంది. ఓ వైపు ఇసుక, కంకర మరో వైపు ఆక్రమణల కారణంగా రద్దీని నియంత్రించలేని పరిస్థితి. అధికారులు తక్షణం స్పందించి రోడ్డు నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేస్తేనే ఇబ్బందులు తొలగుతాయి. – పట్నంబజారు, న్యూస్‌టుడే

ఏలూరుబజారులో రోడ్డుపై కంకర, డస్ట్

దుకాణాల ఎదుట నిర్మాణ పనులు

అల్లూరి పోరాట స్ఫూర్తి స్మరణీయం

స్వాతంత్ర్య పోరాటంలో అల్లూరి సీతారామరాజు పోరాట స్ఫూర్తి సదా స్మరణీయమని పలువురు పేర్కొన్నారు. నగరంలో పలుచోట్ల శుక్రవారం అల్లూరి జయంతి నిర్వహించారు.

★ **అవగాహన సంస్థ ఆధ్వర్యంలో** నాజ్ సెంటర్‌లోని నిర్వహించిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు, సంస్థ కార్యదర్శి కొండా శివరామిరెడ్డి, యోగాచార్యులు అబ్బూరి శ్రీనివాస్ పాల్గొన్నారు.

★ **సంగడిగుంటలోని చలమయ్య కాలేజీలో** ఎన్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. చలమయ్య కాలేజీ ప్రిన్సిపల్ మహంకాళి శ్రీనివాసరావు ఎన్‌ఎస్‌ఎస్ అధికారులు పాల్గొన్నారు.

★ **జిల్లా పోలీసు కార్యాలయంలో** ఏఎస్పీలు రమణమూర్తి, హనుమంతు, ఏవో వెంకటేశ్వరరావు, రమాదేవి, సుభాషిణి, ఆర్‌ఐలు శ్రీహరిరెడ్డి, శివరామకృష్ణ, సురేష్ పాల్గొన్నారు.

★ నాజ్ సెంటర్‌లో కలెక్టర్ నాగలక్ష్మి, తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ నివాళులర్పించారు. కమిషనర్ పులి శ్రీనివాసులు, కార్పొరేటర్ పోతురాజు సమత పాల్గొన్నారు.

- **న్యూస్‌టుడే, నగరపాలక సంస్థ, పట్నంబజారు, గుంటూరు నేరవార్తలు, ఎన్టీఆర్ సర్కిల్**

నివాళులర్పించిన ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్, కలెక్టర్ నాగలక్ష్మి, పులి శ్రీనివాసులు

నాజ్‌సెంటర్లో మాజీ ఎమ్మెల్సీ కేఎస్.లక్ష్మణరావు, సభ్యులు

నివాళులర్పిస్తున్న ఏఎస్పీ రమణమూర్తి, హనుమంతు

విజేతలకు బహుమతులు అందజేస్తున్న మహంకాళి శ్రీనివాసరావు

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలివ్వండి

నిరసన తెలుపుతున్న నాసర్‌జీ, యశ్వంత్, వివేక్, అఖిల్, శ్రీకాంత్

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకార వేతనాల బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బందెల నాసర్‌జీ డిమాండ్ చేశారు. శుక్రవారం అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో కొత్తపేటలోని భగత్‌సింగ్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. నాసర్‌జీ మాట్లాడుతూ పేద విద్యార్థులు పీజీ విద్యను అభ్యసించటానికి శాపంగా మారిన జీవో నంబర్ 77ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలు పూర్తి

నగరపాలక సంస్థ (గుంటూరు), న్యూస్‌టుడే: ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోని వార్డు సచివాలయాల ఉద్యోగుల బదిలీల ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు రెండు నగర పాలక సంస్థలు, 12 పురపాలకసంఘాల పరిధిలోని 546 వార్డు సచివాలయాల్లో 4,400 మంది నుంచి గత నెలాఖరున బదిలీల ఐచ్ఛికాలు తీసుకున్నారు. వీటిని పరిశీలించి ఉద్యోగుల వారీగా జల్లెడ పట్టే ప్రక్రియను ఆయా మున్సిపాల్టీల కమిషనర్లే పూర్తి చేశారు. తుది నివేదికలను పురపాలకశాఖ ప్రాంతీయ సంచాలకుల కార్యాలయానికి పంపగా బదిలీల ఉత్తర్వులు జారీ చేశారు. మూడు రోజుల క్రితమే మౌలిక సదుపాయాలు, ప్రణాళిక కార్యదర్శులకు బదిలీల ఉత్తర్వులు అందించారు. పరిపాలన, సంక్షేమ, విద్య, డేటా ప్రాసెసింగ్, పారిశుద్ధ్య కార్యదర్శులకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. మహిళా పోలీస్, ఆరోగ్య కార్యదర్శి, వీఆర్వోలకు సంబంధించి ఐచ్ఛికాల ప్రక్రియ పూర్తి కాగా.. బదిలీల ఉత్తర్వుల కాపీలు అందించాల్సి ఉంది. కొంతమంది ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలతో రావడంతో వీరి కారణంగా ఎంపిక చేసుకున్న స్థానాలు దక్కలేదని పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఘనంగా వంగవీటి జయంతి

నెహ్రూనగర్, న్యూస్‌టుడే: నగరంలో పలుచోట్ల మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహన రంగా జయంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. నెహ్రూనగర్, కొత్తపేట, బుచ్చయ్యతోట తదితర ప్రాంతాల్లో రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్ కోసి నాయకులకు పంచారు. బుచ్చయ్యతోటలో ఎమ్మెల్యే నసీర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రంథాలయ సంస్థల రాష్ట్ర మాజీ ఛైర్మన్ దాసరి రాజామాస్టర్, రాష్ట్ర తెలుగు మహిళా కార్యదర్శి గుడిపల్లి వాణి, జనసేన నాయకులు పులిగడ్డ నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులు మల్లిక, ఆళ్ల హరి పాల్గొన్నారు. నెహ్రూనగర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు కార్పొరేటర్ అయిశెట్టి కనకదుర్గ శ్రీనివాస్, కూటమి నాయకులు మార్కెట్ శ్రీను, పరుచూరి రాము, రామకృష్ణ, రవికుమార్, నాగేశ్వరరావు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. తెదేపా, కూటమి నాయకులు పాల్గొన్నారు.

బుచ్చయ్యతోటలోని రంగా విగ్రహం వద్ద కార్యక్రమంలో ఎమ్మెల్యే నసీర్

నెహ్రూనగర్ 7వ వీధిలో రంగా విగ్రహం వద్ద నివాళులర్పించిన కూటమి నాయకులు

మాట్లాడుతున్న నేతాజీ. పక్కన అజయ్‌కుమార్, నరసింహారావు, హరిప్రసాద్, రామారావు

నిరసన తెలియజేయడం ప్రజల హక్కు

గుంటూరు నేరవార్తలు: రాజకీయపార్టీలు, ప్రజా సంఘాలు, సంస్థల నిరసనలపై ఆంక్షలు విధిస్తూ పోలీసులు జారీ చేసిన ప్రకటనను ఉపసంహరించుకోవాలని సీపీఎం, సీపీఐ జిల్లా కార్యదర్శులు వై. నేతాజీ, జంగాల అజయ్‌కుమార్ డిమాండ్ చేశారు. శుక్రవారం బ్రాడీపేటలోని సీపీఎం కార్యాలయంలో వామపక్షాల సమావేశం నిర్వహించారు. నేతాజీ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ప్రభుత్వ విధానాలపై నిరసన తెలిపే హక్కు ఉందని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్ మాట్లాడుతూ.. పోలీసుల ప్రకటనను ఖండిస్తున్నామన్నారు. సమావేశంలో నాయకులు నరసింహారావు, హరిప్రసాద్, రవికుమార్, పాశం రామారావు తదితరులు పాల్గొన్నారు.

సీటీశాఖలో పలువురు అధికారుల బదిలీ

పట్నంబజారు, న్యూస్‌టుడే: వాణిజ్యపన్నులశాఖలో పలువురు అసిస్టెంట్ కమిషనర్లను బదిలీ చేస్తూ ఆ శాఖ ఉన్నతాధికారులు ఉత్వర్వులు జారీ చేశారు. ఈ ప్రక్రియ గత నెల 20వ తేదీన పూర్తి కావాల్సి ఉంది. ప్రభుత్వం గడువును ఈ నెల 4 వరకు పొడిగించిన విషయం తెలిసిందే. శుక్రవారం అర్ధరాత్రి ఆ శాఖ చీఫ్ కమిషనర్ గుంటూరు-1, 2 డివిజన్లతో పాటు, నెల్లూరు డివిజన్ పరిధిలోని పలువురు అసిస్టెంట్ కమిషనర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రస్తుతం	అధికారి పేరు	బదిలీ అయిన ప్రదేశం
ఏలూరు బజారు సర్కిల్	యశస్విని	ద్వారకనగర్ సర్కిల్ (వైజాగ్)
లాలాపేట	పి.రవికుమార్	ఒంగోలు-2 సర్కిల్
మంగళగిరి	కోట శ్రీధర్	పెదకాకాని
తెనాలి	సి.హెచ్.రామకృష్ణ	కర్నూలు-2 సర్కిల్
పట్నంబజారు సర్కిల్	చందన హర్ష	నంద్యాల-1 సర్కిల్
నరసరావుపేట	జి.వెంకటేశ్వర్లు	లాలాపేట సర్కిల్
సత్తెనపల్లి	బి.మల్లికార్జునరావు	అరండల్‌పేట సర్కిల్
కొత్తపేట	కె.కేదారేశ్వరరావు	బ్రాడీపేట సర్కిల్
బ్రాడీపేట	యం.చందు	పుట్టపర్తి
కురుపాం సర్కిల్(వైజాగ్)	ఆర్.అనసూయ	ఏలూరుబజారు సర్కిల్

పని గంటలు పెంచొద్దు

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: రోజులో ఎనిమిది గంటల పని సమయాన్ని పది గంటలకు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఏఐటీయూసీ నగర అధ్యక్షుడు రావుల అంజిబాబు డిమాండ్ చేశారు. శుక్రవారం నగర ఐరన్ ముఠా కార్మికులతో సమావేశం నిర్వహించారు. కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జులై 9న జరిగే దేశవ్యాప్త సమ్మెలో పెద్దసంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. నాయకులు రత్నబాబు, పిచ్చయ్య, శ్రీహరి, వెంకటేష్ పాల్గొన్నారు.

కరపత్రాలు ఆవిష్కరిస్తున్న అంజిబాబు, రత్నబాబు, శ్రీహరి, వెంకటేష్

4వ స్థాయీ సంఘం సభ్యుడిగా ఆలపాటి

జిల్లాపరిషత్తు: కృష్ణా- గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీగా ఎన్నికల్లో గెలుపొందిన ఆలపాటి రాజేంద్రప్రసాద్ జడ్పీ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు. ఆయన్ను జడ్పీ 4వ స్థాయీ సంఘం సభ్యుడిగా నియమించినట్లు జిల్లా పరిషత్తు ఛైర్‌పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా ప్రకటించారు.

ట్రాన్స్‌పోర్టు కంపెనీపై కేసు

పట్టాభిపురం, న్యూస్‌టుడే: ట్రాన్స్‌పోర్టు కంపెనీపై అరండల్‌పేట ఠాణాలో కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. అరండల్‌పేటలోని గ్రీన్ హాల్ ప్రైవేట్ లిమిటెడ్ ట్రాన్స్‌పోర్టు కంపెనీ అదే ప్రాంతంలో ఉన్న మరో ట్రాన్స్‌పోర్టు కంపెనీ వాహనంలో రూ. 14 లక్షల విలువైన సరకు లోడ్ చేసి చెన్నై నుంచి బెంగళూరుకు పంపారు. సదరు సంస్థ సరకు డెలివరీ చేయకుండా నగదు డిమాండ్ చేస్తోందని కంపెనీ మేనేజర్ పునీత్‌కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

IDBI BANK ఐడిబిఐ బ్యాంక్ లిమిటెడ్, రిజిస్టర్డ్ ఆఫీస్: ఐడిబిఐ టవర్, డబ్ల్యుటిసి కాంప్లెక్స్, కఫ్ పెరేడ్, ముంబయి-400005, వెబ్‌సైట్: www.idbibank.in, CIN NO. L65190MH2004GOI148838

గుంటూరు సిటీ, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ నందు కార్యాలయ ప్రాంగణము కావలెను

బ్యాంకు వారికి కార్యాలయం కొరకు గుంటూరు సిటీ, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ నందు దీర్ఘకాలము లీజు ప్రాతిపదికన ఆవరణ కావలెను. కనీసం 1500 చ॥అ॥లు కార్పెట్ ఏరియా కలిగి గ్రౌండ్ ఫ్లోర్ ప్రాధాన్యతతో మరియు ఈ ఆవరణ మెయిన్ రోడ్ నందు చక్కటి ప్రదేశముతో కన్పించునట్లుగానూ, తగినంత విద్యుత్ సరఫరా మరియు పార్కింగ్ సౌకర్యములు కలిగి, ఉన్నత వాణిజ్య స్థలముల మధ్య ఉండవలెను. తగిన ప్రాంగణాన్ని కలిగి ఉన్న ఆసక్తి గల పార్టీలు తమ దరఖాస్తులను ది జనరల్ మేనేజర్ & సీనియర్ రీజినల్ హెడ్, ఐడిబిఐ బ్యాంక్ లిమిటెడ్, డోర్ నెం. 32-6-14/డి, 3వ అంతస్తు, కె-టవర్స్, విశాలాంధ్ర రోడ్డు, మొఘల్‌రాజపురం, విజయవాడ-520010 వారికి 10 రోజుల (ప్రకటన తేదీ మినహా)లోగా పంపవలెను. తేది: 15 జులై, 2025 న సా. 06.00 గం॥లలోపు అందిన దరఖాస్తు మాత్రమే అంగీకరించబడును. సంబంధిత దరఖాస్తు మరియు ఇతర పూర్తి వివరములు మా వెబ్‌సైట్ www.idbibank.in నుండి నోటీసులు మరియు టెండర్ల నుండి డౌన్‌లోడ్ చేసుకోగలరు లేదా మా ఏదైనా బ్రాంచి నుండి పొందవచ్చును.

ప్రదేశం: విజయవాడ
తేది: 05.07.2025
సం/- ది చీఫ్ జనరల్ మేనేజర్, హైదరాబాద్ జోన్

SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ఆర్ఎసిపిసి, గుంటూరు, 26-1-52, కన్నావారితోట, గుంటూరు-522004

అధీకృత అధికారి వివరములు : పేరు : శ్రీ జి. రాజు, చీఫ్ మేనేజర్, మొబైల్ నెం.9866517989; ఆస్తి తనిఖీ కొరకు : 96032 88555.

ఇ-వేలం అమ్మకం ప్రకటన

(సెక్యూరిటైజేషన్ & రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం, 2002 క్రింద స్థిరాస్తుల అమ్మకము)

SARFAESI చట్టం 2002 [illegible]

[illegible]

రిజర్వు ధర : రూ.34,32,600/- | ధరావత్తు : రూ.3,43,260/- | బిడ్ పెంపుదల : రూ.10,000/-

ఇ-వేలం తేదీ : 11-08-2025 | సమయం : ఉ॥ 11.00 గంటల నుంచి మ॥ 01.00 గం॥ వరకు

ఆస్తి తనిఖీ తేది మరియు సమయం: తేది:05-07-2025 నుండి 08-08-2025 వరకు ఉ॥10.00 గంటల నుండి సా॥ 04.00 గంటల వరకు

ఇ-వేలం యొక్క నియమ నిబంధనలు

1) [illegible] www.sbi.co.in/web/sbi-in-the-news/auction-notices [illegible] https://baanknet.com/eauction-psb/bidder-registration & https://www.ebkray.in [illegible] support.baanknet@psballiance.com [illegible]

2) [illegible]

తేది: 30-06-2025, ప్రదేశం: గుంటూరు | సం/- అధీకృత అధికారి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

NOTICE

IN THE COURT OF THE PRL. CIVIL JUDGE(SENIOR DIVISION):: GUNTUR

S.O.P. No. 30 / 2025

Between:
1)Chakka Lakshmi Naga Sarojini, W/o. Chakka Sankar Rao, 2)Bommesetti Anitha, W/o. Anil Kumar, R/o.No.29-27-6, Suryanarayana Street Opp:Radha Tea Company Surya Rao Pet, Vijayawada, Krishna Dt.,-520002.3)Chakka Mallikarjun Venkata Kumar, S/o.Chakka Sankar Rao, 4)Chakka Amar,S/o.Chakka Sankar Rao,Petitioners1,3&4 are R/o. Dr. No.12-18-07, 1st Floor Kothapet, Muppirisettyvari Veedhi, Opposite Renuka Netralayam, Guntur - 522001. ....Petitioners

And

Post Master, Post Office, Arundelpet, Guntur City. ....Respondent

పైనెంబరు యస్.ఓ.పి.లోని పిటీషనర్లు, చక్కా శంకరరావు గారు జీవించియున్న కాలంలో డిపాజిట్ వారి వద్ద U/Ac.No.5303 with Ac. ID : 0609960594 లో డిపాజిట్ చేసిన మొత్తమును పిటీషనర్లు పొందుటకు వారసత్వ సర్టిఫికేట్ కొరకు దాఖలుచేసిన పై నెంబరు యస్.ఓ.పి.లో ఎవరికైనా ఏవిధమైన అభ్యంతర ములు వగైరాలు ఉన్నయెడల తెలుపుకొన వలసినదిగా కోరుతూ శ్రీ కోర్టువారు జనరల్ నోటీసు నిమిత్తం ది.31-07-2025కి వాయిదా వేసినారు. కావున ఆక్షేపణలు వున్నవారు వాయిదారోజు ఉ॥గం॥10-30ని॥లకు పై కోర్టు వారి ఎదుట హాజరై వారికిగల ఆక్షేపణలను తెలుపుకొనగలరు. లేనియెడల శ్రీ కోర్టువారిచే మీ పరోక్షమున తీర్మానించబడును.

(శ్రీ కోర్టువారి ఉత్తర్వుల ప్రకారం)
వాయిదా తేది:31-07-2025.

యస్. పద్మజ, పిటీషనర్లు తరపు అడ్వకేట్,
3/1 అరండల్‌పేట, గుంటూరు. సెల్: 9949524655

సూర్యావతికి నివాళి

నెహ్రూనగర్, న్యూస్‌టుడే: మహిళా ఉద్యమ నేత సూర్యావతి ఆదర్శనీయురాలని ఐద్వా జిల్లా కార్యదర్శి అరుణ అన్నారు. శుక్రవారం కొబాల్డుపేట, శ్రామికనగర్, దేవాపురం ప్రాంతాల్లో ఐద్వా ఆధ్వర్యంలో సూర్యావతి వర్ధంతి నిర్వహించి ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నగర అధ్యక్ష, కార్యదర్శులు రమణ, కల్యాణి, పద్మ, నందిని, తిరుపతమ్మ, అంకమ్మ, శివమ్మ పాల్గొన్నారు.

నివాళులర్పిస్తున్న అరుణ, పద్మ, కల్యాణి, రమణ

తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: ఇంటి తాళాలు పగలకొట్టి బీరువాలోని 40 గ్రాముల బంగారపు వస్తువులు చోరీ చేసిన ఘటనపై శుక్రవారం నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లాల్‌పురంరోడ్డు భానుప్రసాద్ కాలనీకి చెందిన వనిత, ప్రభాకర్ దంపతులు ఇంటికి తాళం వేసి గత నెల 26న చెన్నైలోని బంధువుల ఇంటికి వెళ్లారు. ఈ నెల 3న మధ్యాహ్నం వారి ఇంటి సమీపంలోని వారు వనితకు ఫోన్ చేసి ఇంటి తాళాలు పగలకొట్టి ఉన్నాయని చెప్పారు. శుక్రవారం ఆమె కుటుంబ సభ్యులు వచ్చి ఇంటిని పరిశీలించారు. బీరువా తాళాలు తొలగించి అందులో ఉన్న 40 గ్రాముల బంగారపు ఆభరణాలు, వెండి వస్తువులు, రూ. లక్ష నగదును దొంగలు చోరీ చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ నజీర్‌బేగ్ తెలిపారు.

పేద విద్యార్థులను ఆదుకుందాం

పట్నంబజారు, న్యూస్‌టుడే: పేద విద్యార్థులను ఆదుకొనేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని బాపూజీ కమిటీ కోశాధికారి మాజేటి ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. కర్పూరపు పార్వతమ్మ 50వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం సంగడిగుంటలోని బాపూజీ విద్యాసంస్థల్లో రూ. లక్ష విలువైన నోట్ పుస్తకాలను విద్యార్థులకు ఉచితంగా అందజేశారు. బాపూజీ కమిటీ గౌరవ అధ్యక్షుడు గుంటూరు సత్యనారాయణ, సూర్యనారాయణ, రామకృష్ణప్రభు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులకు నోట్ పుస్తకాలు అందజేస్తున్న మాజేటి ప్రసాద్

1 గది.. 3 తరగతులు

ప్రకాశం జిల్లా సంతనూతలపాడు అంబేడ్కర్ నగర్‌లోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులు వీరు. వైకాపా ప్రభుత్వ హయాంలో 'నాడు-నేడు' కింద 2 గదులు నిర్మిస్తామని ఒక్కటి కట్టి వదిలేయడంతో 3 తరగతుల పిల్లలు ఒక్క గదిలోనే సర్దుకుపోతున్నారు. వరండాలో, అద్దె భవనంలో మిగిలిన తరగతులను నడుపుతున్నారు. 70 మంది పిల్లలు ఉన్న పాఠశాలను గత పాలకులు ఇలా చేసి వదిలేశారు.

గుంటూరులోని అడవితక్కెళ్లపాడు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో అసంపూర్తిగా నిలిచిన 'నాడు-నేడు' పనులు

గదుల నిర్మాణం పూర్తికాకపోవడంతో వరండాలో తరగతులు

నాడన్నారు.. నేడన్నారు..
అర్ధంతరంగా వదిలేశారు..!

- వైకాపా ప్రభుత్వంలో నిధులు ఇవ్వక.. అసంపూర్తిగా పాఠశాలల భవన నిర్మాణాలు
- ఇప్పుడు ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు

ఈనాడు – అమరావతి

ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేస్తున్నామంటూ వైకాపా ప్రభుత్వంలో హడావుడి చేయడమే తప్ప ప్రారంభించిన పనులు పూర్తి చేసిన పాపాన పోలేదు. నిధులు ఇవ్వకపోవడంతో 'నాడు-నేడు' పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మారాయి. కొన్నిచోట్ల పాత భవనాలు, మరుగుదొడ్లు కూలగొట్టి.. ఆ శిథిలాలు బడి ఆవరణలో వదిలేశారు. మరి కొన్ని చోట్ల పనులకు డబ్బులు విడుదల చేయకపోవడంతో తెచ్చిన సిమెంటు గడ్డకట్టిపోయింది. పునాది గుంతలు విద్యార్థులకు ప్రాణసంకటంగా మారాయి.

'నాడు-నేడు' రెండో విడతలో చేపట్టిన మౌలిక సదుపాయాల పనులు ఒక్కటీ పూర్తి చేయలేదు. మొదటి విడత పనుల్లోనూ తరగతి గదుల నిర్మాణాలు చేపట్టలేదు. ఐదేళ్ల వైకాపా పాలన కారణంగా ఇప్పుడు చాలా బడులు మొండిగోడలతో దర్శనమిస్తున్నాయి. గత వైకాపా ప్రభుత్వం 2021 ఆగస్టు 16న రెండో విడత పనులు చేపట్టింది. మొదట్లో నిధుల కొరతతో 6 నెలలు పనులే మొదలు పెట్టలేదు. రూ.8 వేల కోట్లు అవసరమని అంచనా వేసి అందులో సగం కూడా ఖర్చు చేయలేదు.

విశాఖపట్నం నగరంలో పీఎంపాలెం లోని లక్ష్మీవాణిపాలెం ప్రాథమికోన్నత పాఠశాల పరిస్థితి

నిధులేవైనా పనులు అసంపూర్తే

ఏలూరులోని శ్రీకృష్ణదేవరాయ నగరపాలక ఉన్నత పాఠశాలలో గతంలో 14వ ఆర్థిక సంఘం నిధులతో మొదలుపెట్టిన గ్రౌండ్, మొదటి అంతస్తు భవన పనులు మధ్యలోనే ఆగిపోయాయి. వైకాపా వచ్చి 'నాడు-నేడు' కింద ఆ అసంపూర్తి భవనంపైనే మరో అంతస్తు వేసింది. గదుల నిర్మాణం మొదలుపెట్టి మధ్యలోనే వదిలేసింది. మూడంతస్తుల భవనం కనిపిస్తున్నా.. విద్యార్థుల అవసరాలు మాత్రం తీర్చలేకపోయింది.

నెల్లూరు నగరంలోని కేవీఆర్ చిన్న స్కూల్‌లో అసంపూర్తి నిర్మాణం. ఇక్కడ గదుల కొరత కారణంగా ఎనిమిదో తరగతి 2 సెక్షన్లు ఒకే గదిలో కూర్చోబెడుతున్నారు.

కృష్ణా జిల్లా మచిలీపట్నం రైలుపేట నగరపాలక ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు సరిపడ గదులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వైకాపా ప్రభుత్వ హయాంలో చేపట్టిన అదనపు తరగతి భవనాన్ని అసంపూర్తిగా వదిలేశారు. విద్యార్థులకు గదులు లేకపోవడంతో అందులోనే తరగతులు నిర్వహిస్తున్నారు.

అత్యవసర పనులకు రూ.3 వేల కోట్లు

కూటమి ప్రభుత్వం 'మన బడి-మన భవిష్యత్తు' కింద పాఠశాలల అభివృద్ధికి ప్రణాళికలు చేసింది. అత్యవసరంగా కనీస సదుపాయాలు కల్పించేందుకు రూ.3 వేల కోట్లకుపైగా అవసరం కానున్నాయి. ఇవి కాకుండా గత ప్రభుత్వ పెండింగ్ బిల్లులు రూ.వెయ్యి కోట్ల వరకు ఉన్నాయి. విద్యార్థుల ప్రవేశాలు పూర్తయిన తర్వాత అత్యవసరమైన వాటి లెక్క తేల్చి, పనులు చేపట్టాలని భావిస్తున్నారు. కొన్ని చోట్ల గదుల సమస్యను తీర్చేందుకు తాత్కాలికంగా పార్టీషన్ చేస్తున్నారు. స్టార్ రేటింగ్ ప్రకారం 18 రకాల సదుపాయాలు కల్పించేందుకు రూ.13,525 కోట్లు అవసరం కానున్నాయి.

ఆలయం ఎదుట కుటుంబసభ్యులతో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరవింద్‌కుమార్ తదితరులు

శ్రీవారిని దర్శించుకున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి

తిరుమల, న్యూస్‌టుడే: సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరవింద్‌కుమార్ శుక్రవారం తెల్లవారుజామున కుటుంబసభ్యులతో కలిసి తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి అభిషేక సేవలో పాల్గొన్నారు. శ్రీవారి దర్శనానంతరం ఆయనకు రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా, తితిదే అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. వీరితోపాటు తితిదే బోర్డు సభ్యుడు నరేశ్, డిప్యూటీ ఈవో లోకనాథం తదితరులున్నారు.

సద్గురు జగ్గీ వాసుదేవ్‌కు 'బ్లూ టంగ్' పురస్కారం

చెన్నై, న్యూస్‌టుడే: ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్ 'బ్లూ టంగ్' పురస్కారం అందుకున్నారు. జర్మనీ కేంద్రంగా పని చేస్తున్న 'గ్రేటర్' సంస్థ ప్రపంచవ్యాప్తంగా యువతలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో ప్రజల్ని ప్రభావితం చేయగలిగిన వ్యక్తులను గుర్తించి ఏటా 'బ్లూ టంగ్' పురస్కారంతో గౌరవిస్తోంది. ఇటీవల జర్మనీలోని కొలోన్ నగరంలో జరిగిన కార్యక్రమంలో సద్గురుకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేసింది. సద్గురు ప్రస్తుత కాలంలో అత్యంత ఆదరణ గల ఆధ్యాత్మిక గురువుల్లో ఒకరని, ఆయన లోతైన జ్ఞానం, అచంచల స్పష్టతకు ఈ పురస్కారాన్ని అందించినట్లు 'గ్రేటర్' వెల్లడించింది.

పురస్కారం అందుకున్న సద్గురు

డానిష్ ఫైబర్ టెక్నాలజీతో నాణ్యమైన రహదారులు
మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి వెల్లడి

బనగానపల్లి, సంజామల, న్యూస్‌టుడే: రాష్ట్రంలో డానిష్ ఫైబర్ టెక్నాలజీతో నాణ్యమైన రహదారులను నిర్మించవచ్చని రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం నంద్యాల జిల్లా సంజామల వద్ద ఈ సాంకేతికతతో నిర్మించే సుమారు కి.మీ. మేర రోడ్డు పనులను ఆయన ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడని, అందుకే విదేశీ సాంకేతికతను రాష్ట్రానికి తీసుకొచ్చారన్నారు. సంజామల రోడ్డులో ప్రయోగాత్మకంగా ప్రారంభించామని, డెన్మార్క్ నుంచి వచ్చిన ప్రత్యేక నిపుణుల పర్యవేక్షణలో ఈ పనులు చేపట్టామన్నారు. 'సాధారణంగా కి.మీ. తారు రోడ్డు నిర్మాణానికి రూ.24 లక్షల ఖర్చు అవుతుండగా, డానిష్ ఫైబర్ టెక్నాలజీతో రూ.28 లక్షలు అవుతుంది. ఖర్చు ఎక్కువైనా, రోడ్ల నాణ్యత 8 నుంచి పదేళ్ల వరకు ఉంటుంది. ఈ లెక్కన ప్రభుత్వంపై భారం తగ్గిపోతుంది. ఇక్కడ విజయవంతమైతే రాష్ట్రస్థాయిలో విస్తరిస్తామ'ని తెలిపారు. కార్యక్రమంలో డెన్మార్క్ నిపుణులు డేవిడ్, జోసెఫ్, ఆర్అండ్‌బీ ఈఎన్‌సీలు రామచంద్ర, వివేకానందారెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.

డానిష్ ఫైబర్ టెక్నాలజీతో రహదారి నిర్మాణంపై అధికారులతో చర్చిస్తున్న మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి

పీఎంశ్రీ పాఠశాలలకు నిర్వహణ నిధులు విడుదల

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలోని 855 పీఎంశ్రీ పాఠశాలలకు నిర్వహణ నిధులను విడుదల చేస్తూ సమగ్ర శిక్షా అభియాన్ ఉత్తర్వులు జారీ చేసింది. మొదటి విడతగా 50% నిధులు ఇచ్చింది. విద్యార్థుల సంఖ్య వంద కంటే తక్కువగా ఉంటే రూ.4.75లక్షలు, 250 వరకు ఉంటే రూ.17.62లక్షలు, వెయ్యి వరకు ఉంటే రూ.36.8లక్షలు, వెయ్యి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే రూ.39లక్షల చొప్పున విడుదల చేసింది.

టీవీకే ముఖ్యమంత్రి అభ్యర్థిగా విజయ్

- ఆ పార్టీ కార్యవర్గ సమావేశంలో తీర్మానం
- డీఎంకే, భాజపాలతో ఎన్నటికీ పొత్తు ఉండదని ప్రకటన

చెన్నై, న్యూస్‌టుడే: వచ్చే ఏడాది జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ తమిళగ వెట్రి కళగం(టీవీకే) పార్టీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ ఎన్నికల్లో టీవీకే నాయకత్వంలోనే కూటమి ఏర్పాటు చేస్తామని వెల్లడించింది. తమ సీఎం అభ్యర్థిగా పార్టీ వ్యవస్థాపకుడు, సినీనటుడు విజయ్‌ను ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం చెన్నైలో జరిగిన కార్యవర్గ సమావేశంలో తీర్మానాలు చేశారు. వచ్చే నెలలో భారీఎత్తున రాష్ట్ర మహాసభలు నిర్వహించాలని ప్రతిపాదించారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ తమ సైద్ధాంతిక శత్రువులైన డీఎంకే, భాజపాలతో ఎప్పటికీ పొత్తు ఉండదని స్పష్టం చేశారు. భాజపా విభజన రాజకీయాలు తమిళనాడులో చెల్లవన్నారు. స్వార్థపూరిత రాజకీయ లబ్ధి కోసం భాజపాతో పొత్తు పెట్టుకోవడానికి తమ పార్టీ డీఎంకే, అన్నాడీఎంకే కాదని విమర్శించారు.

లెక్కలేదు.. లెక్కల్లోనూ లేదు!
డిపాజిటర్ల సొమ్ముతో ఆదిత్య జల్సాలు
అంతుచిక్కని రూ.82 కోట్లు

ఈనాడు, అమరావతి – న్యూస్‌టుడే, పటమట

డిపాజిటర్ల నుంచి వసూలు చేసిన రూ.కోట్ల సొమ్మును ఆదిత్య సొంత అవసరాలకు దారి మళ్లించినట్లు దర్యాప్తులో వెలుగు చూస్తోంది. ఈ మొత్తాన్ని ఎక్కడా అధికారికంగా చెల్లించినట్లు నమోదు చేయలేదు. దాదాపు రూ.82 కోట్లకు లెక్కలు సరిపోలడం లేదు. ఈ మొత్తం ఏమైందనే దానిపై పోలీసులు దృష్టి సారించారు. అద్విక ట్రేడింగ్ కంపెనీ మోసం కేసులో పలు అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. లెక్క తేలని మొత్తాన్ని ఆదిత్య విలాసాలకు వినియోగించాడా? లేక సొమ్మును దారి మళ్లించి ఆస్తులు కొన్నాడా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

గుట్టు విప్పిన టాస్క్‌ఫోర్స్..

టాస్క్‌ఫోర్స్ పోలీసులు వారం రోజులుగా లెక్కలు తేల్చే పనిలో నిమగ్నమవగా శుక్రవారానికి కొలిక్కి వచ్చింది. ఏజెంట్లు డిపాజిటర్ల నుంచి వసూలు చేసింది.. తిరిగి వారికి వడ్డీ రూపంలో ఇచ్చిన వివరాలను సేకరించి క్రోడీకరించారు. రూ.382 కోట్లు వసూలు చేసినట్లుగా తేల్చారు. ఇందులో రూ.300 కోట్లు వివిధ మార్గాల్లో చెల్లించినట్లు గుర్తించారు. మిగిలిన మొత్తం సంగతి తేలలేదు. మొత్తం 1,100 మంది డిపాజిటర్లు అద్విక ట్రేడింగ్ కంపెనీతో 1,700 ఎంవోయూలు కుదుర్చుకున్నారు. అధిక వడ్డీ ఆశచూపడంతో పలువురు రెండు, మూడు విడతలుగా సొమ్ము పెట్టుబడిగా పెట్టారు.

పబ్‌లో రూ.4 లక్షలు గాల్లోకి విసిరి

కొద్ది సమయంలోనే భారీగా పెట్టుబడులు రావడంతో.. ఆ సొమ్మును నిందితుడు విచ్చలవిడిగా విలాసాలకు ఖర్చు చేసినట్లు తెలిసింది. ఎక్కువగా పబ్బులు, దుబాయికి, కంపెనీ వార్షికోత్సవాలు, పుట్టినరోజు వేడుకలకు వెచ్చించాడని తేలింది. ఇటీవల బందరు రోడ్డులోని ఓ పబ్బుకు వెళ్లిన ఆదిత్య.. మద్యం మత్తులో సుమారు రూ.4 లక్షల నగదును గాలిలోకి చల్లుతుండగా పబ్బు సిబ్బంది వచ్చి అడ్డుకున్నారు. నా వద్ద డబ్బు ఉంది.. చల్లుతాను.. మీకేంటి ఇబ్బంది అని వారితో వాగ్వాదానికి దిగాడు. డైరెక్టర్లకు ఎమిరేట్స్ బిజినెస్ వీసాలు తీసుకుని.. తరచూ వారిని తీసుకుని అక్కడికి వెళ్లేవాడు. ఆపై ఇక్కడికి వచ్చిన తర్వాత అందరినీ పిలిచి భారీఎత్తున పార్టీలు ఏర్పాటు చేసేవాడు. కంకిపాడులోని ఓ ఫంక్షన్ హాలులో కంపెనీ వార్షికోత్సవానికి బుల్లితెర నటులను తీసుకొచ్చి హడావుడి చేశాడు. ఈ కార్యక్రమానికి రూ.4 కోట్లు పైగా ఖర్చు చేసినట్లు తెలిసింది.

లాకర్లూ సీజ్.. అప్పటికే బంగారం తరలింపు?

ఇప్పటికే బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేసిన పోలీసులు.. లాకర్లపైనా దృష్టి సారించారు. ఏజెంట్ల లాకర్లనూ ఫ్రీజ్ చేయమని సంబంధిత బ్యాంకులకు పోలీసులు లేఖలు రాశారు. తద్వారా వీటిలో ఉన్న డబ్బు, బంగారం, ఇతర వస్తువులు తీసుకునే వీల్లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. నిందితుడు ఆదిత్యకు బెంజి సర్కిల్ సమీపంలోని ఓ బ్యాంకులో లాకర్ ఉంది. దీనిని గుర్తించిన పోలీసులు.. దానిని ఫ్రీజ్ చేయమని బ్యాంకుకు లేఖ ఇచ్చారు. ఉన్నతాధికారుల నుంచి ఇంకా అనుమతి రాలేదని దానిని ఫ్రీజ్ చేయలేదు. అప్పటికే ఆదిత్య భార్య సుజాత.. ఈ లాకర్ నుంచి రూ.20 లక్షల విలువైన బంగారు ఆభరణాలు తీసుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

బాలికను పెంచలేకే హత్య
మానవత్వం మరచి మనవరాలిని చంపింది తాతయ్యే ★ కేసు ఛేదించిన తాడేపల్లి పోలీసులు

తాడేపల్లి, న్యూస్‌టుడే: వృద్ధాప్యంలో ఒంటరి జీవితం.. భార్య అనారోగ్యం.. చుట్టుముట్టిన ఆర్థిక సమస్యలు.. దీంతో మానసిక దివ్యాంగురాలైన మనవరాలిని పెంచలేక మానవత్వాన్నే మరిచాడు ఆ తాత. ఊయల ఊపిన ఆ చేతులతోనే ఊపిరి తీశాడు. కాలువలోకి తోసి బాలిక నిండు జీవితాన్ని బలితీసుకున్నాడు. ఎస్‌ఐలు ప్రతాప్, ఖాజావలి, సీఐ వీరేంద్రబాబుతో కలిసి డీఎస్పీ మురళీకృష్ణ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. తాడికొండ మండలం బడేపురం గ్రామానికి చెందిన హేమ (13) అనే బాలికను తాతయ్య మాధవరావు అలియాస్ బుల్లియ్య ఈ నెల ఒకటో తేదీ తాడేపల్లి మండలం కుంచనపల్లి వద్ద డెల్టా కాలువపై ఉన్న వంతెనపై నుంచి నీటిలోకి నెట్టివేసి అక్కడినుంచి వెళ్లిపోయాడు. సమాచారం అందుకున్న తమ సిబ్బంది ఘటనా ప్రదేశానికి వెళ్లి ఎస్‌డీఆర్‌ఎఫ్ బలగాలతో గాలింపు చర్యలు జరపగా బాలిక మృతదేహాన్ని బయటకు తీశారు. విచారణలో నిందితుడు బాలిక తాతయ్య అన్న విషయం బయటపడింది. బాలిక మానసిక దివ్యాంగురాలు. తల్లిదండ్రులు చిన్నతనంలో చనిపోయారు. అప్పటి నుంచి బాలిక తాతయ్య మాధవరావు వద్దనే ఉంటుంది. మానసిక పరిస్థితిపై గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతుంది. ఆమె వ్యాధి నయం కాదని తెలిసింది. దీనికి తోడు మాధవరావు భార్యకు గుండె శస్త్ర చికిత్స చేయించారు. మధుమేహం కూడా వచ్చి కుడి చేయి పని చేయకపోవడంతో వైద్య ఖర్చులకు నగదు లేక ఆర్థికంగా ఇబ్బందులకు గురి అవుతున్నాడు. ఈ క్రమంలో మనవరాలిని పెంచలేక కాలువలోకి నెట్టివేసి హత్య చేసినట్లు విచారణలో తేలిందని, నిందితుడిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. సీఐ వీరేంద్రబాబు, ఎస్‌ఐలు ప్రతాప్‌కుమార్, ఖాజావలి, సిబ్బంది సురేష్‌కుమార్, ప్రసాదరావు, రమేష్‌లు కేసు ఛేదనలో కీలకపాత్ర పోషించినట్లు డీఎస్పీ తెలిపారు.

నిందితుడిని చూపుతున్న డీఎస్పీ మురళీకృష్ణ, సీఐ వీరేంద్రబాబు, ఎస్‌ఐ ప్రతాప్‌కుమార్

ఎయిమ్స్‌లో ర్యాగింగ్ ఘటనపై పోలీసుల విచారణ

మంగళగిరి, న్యూస్‌టుడే: మంగళగిరి ఎయిమ్స్ వైద్యకళాశాలలో ర్యాగింగ్ జరిగిందన్న అంశంపై మంగళగిరి గ్రామీణ పోలీసులు శుక్రవారం విచారణ చేశారు. గత నెల 22న వైద్యకళాశాల వసతిగృహంలో జూనియర్ విద్యార్థిని 13 మంది సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేసిన అంశంపై యాజమాన్యం విచారణ జరిపి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో బాధితుడితోపాటు అదే గదిలో ఉండే మరో విద్యార్థిని పోలీసులు ఆరా తీశారు. వైద్యశాల నుంచి ఫిర్యాదు వచ్చినప్పటికీ సమగ్రంగా లేకపోవడంతో కేసు నమోదు చేయలేదని, పూర్తిస్థాయిలో ఫిర్యాదు అందజేయాలని సూచించినట్లు మంగళగిరి గ్రామీణ ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.

రైల్వే ప్రయాణికుల సదుపాయాలకు రూ. 5.03 కోట్లు

గుంటూరు రైల్వే, న్యూస్‌టుడే: గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలోని ఎనిమిది స్టేషన్లలో ప్రయాణికులకు మెరుగైన సదుపాయాల కల్పనకు రూ.5.03 కోట్లు కేటాయించారు. ఇందుకు సంబంధించిన టెండరు ప్రక్రియ ప్రారంభమైంది. రేపల్లె, మాచర్ల, వినుకొండ, కురిచేడు, కంభం, గిద్దలూరు, నంద్యాల, మిర్యాలగూడ స్టేషన్లలో వివిధ రైళ్లకు సంబంధించిన సమాచారం తెలిపే బోర్డులు ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యంగా స్టేషన్‌లోకి రాగానే ఏ రైలు ఎన్ని గంటలకు వస్తుంది? ఎప్పుడు బయలుదేరుతుంది? ఏ ప్లాట్‌ఫాం మీదికి వస్తుందో తెలియజేసేందుకు వీలుగా రైలు సూచిక బోర్డులను అందుబాటులోకి తేనున్నారు. అదేవిధంగా కోచ్ ఇండికేషన్ బోర్డులు బిగించనున్నారు. రైలు రాకముందే ముందుగానే ఏ బోగీ ఎక్కడ ఆగుతుందో తెలియజేసే ఎల్‌ఈడీ బోర్డులు ఏర్పాటు చేయనున్నారు. ఒకేసారి అన్ని రైళ్లకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునేందుకు వీలుగా వీటిని పెట్టనున్నారు.

ఇద్దరు అధికారులపై చర్యలకు ఆదేశం

కలెక్టరేట్(గుంటూరు), న్యూస్‌టుడే: దుగ్గిరాల మండలంలోని పెనుమూలి గ్రామం సర్వే నంబర్ 257-1, 257-1ఏలోని భూమి అడంగల్ వ్యవహారంలో అప్పటి తహసీల్దార్ జి.శామ్యూల్ వరప్రసాద్ అవకతవకలకు పాల్పడ్డారు. ఆ తర్వాత అదే స్థానంలోకి వచ్చిన తహసీల్దార్ సంగా విజయలక్ష్మి కూడా అదే కోవలో అక్రమాలకు పాల్పడ్డారు. దీనిపై బాధితురాలు సాధినేని విజయలక్ష్మి లోకాయుక్తను ఆశ్రయించారు. అవకతవకలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని లోకాయుక్త ఆదేశాలు జారీ చేసింది. శామ్యూల్ వరప్రసాద్ ఇప్పటికే పదవీ విరమణ పొందారు. కాగా సంగా విజయలక్ష్మి డిప్యూటీ కలెక్టర్ హోదాలో ఏపీ ఎస్‌ఎఫ్‌ఎల్ ఈడీగా పని చేస్తున్నారు. వీరిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని లోకాయుక్త ఆదేశాలు జారీ చేసింది.

ఎయిమ్స్‌లో కార్డియాలజీ పరిశోధనా కేంద్రం

మంగళగిరి, న్యూస్‌టుడే: మంగళగిరి ఎయిమ్స్ వైద్యశాలలోని కార్డియాలజీ విభాగంలో అత్యాధునిక ఏడో తరం బై- ప్లేన్ క్యాత్ ల్యాబ్, టీఎంటీ యంత్రం ప్రారంభోత్సవం శనివారం నిర్వహిస్తున్నట్లు ఎయిమ్స్ మీడియా సెల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఉదయం 11 గంటలకు కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు.

ముగిసిన ఏఎన్‌ఎంల బదిలీల కౌన్సెలింగ్

గుంటూరు వైద్యం, న్యూస్‌టుడే: గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న ఏఎన్ఎం గ్రేడ్-3 బదిలీల కౌన్సెలింగ్ శుక్రవారం రాత్రితో ముగిసింది. తమకు అన్యాయం జరిగిందని వచ్చిన ఫిర్యాదులను ప్రాధాన్య క్రమంలో పరిశీలించి పరిష్కరిస్తున్నారు. గత నెల 30వ తేదీ నుంచి ప్రారంభించిన బదిలీల ప్రక్రియ ఆందోళనలు, ఆరోపణలు, ఫిర్యాదులతో ముగిసింది. ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో బదిలీకి అర్హులైన వారు 900 మందికి పైగానే ఉన్నారు. వీరందరికీ బదిలీ ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంది.

జీడీసీసీ బ్యాంకు మాజీ ఛైర్మన్ నల్లపాటి కన్నుమూత

నరసరావుపేట అర్బన్, న్యూస్‌టుడే: గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు మాజీ ఛైర్మన్ నల్లపాటి శివరామచంద్రశేఖరావు(83) హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు. ఈయన స్వగ్రామం నరసరావుపేట మండలం జొన్నలగడ్డ. గ్రామ సర్పంచిగా, సొసైటీ ఛైర్మన్‌గా పని చేశారు. నియోజకవర్గ ప్రజలకు నల్లపాటి చంద్రంగా సుపరిచితులు. చంద్రం పెదనాన్న నల్లపాటి వెంకట్రామయ్య ఆంధ్ర రాష్ట్ర తొలి స్పీకర్‌గా పని చేశారు. తెదేపా ఆవిర్భావంతో చంద్రం రాజకీయాల్లోకి ప్రవేశించారు. జడ్పీటీసీ సభ్యుడిగా అత్యధిక మెజార్టీతో విజయం సాధించారు. అనంతరం జీడీసీసీ బ్యాంకు ఛైర్మన్‌గా సేవలందించారు. ఆయన కుమారుడు నల్లపాటి రామచంద్రప్రసాద్ తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. శనివారం ఉదయం గుంటూరు రోడ్డులోని నివాసం నుంచి అంతిమ యాత్ర సాగుతుందని రామచంద్రప్రసాద్ తెలిపారు. ఆయన భౌతికకాయాన్ని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, జీడీసీసీబీ పర్సన్ ఇన్‌ఛార్జి మక్కెన, మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి సందర్శించి నివాళులర్పించారు. తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కె.శ్రీనివాసరావు, గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు ముత్తినేని నాగేశ్వరరావు, ముప్పాళ్ల రామదాసు, పీడీఎం నాయకుడు నల్లపాటి రామారావు తదితరులు చంద్రం మృతికి సంతాపం ప్రకటించారు.



చంద్రశేఖరరావు (పాతచిత్రం)

విద్యా రంగానికి మాధవపెద్ది సేవలు ఎనలేనివి

గుంటూరు సాంస్కృతికం, న్యూస్‌టుడే: హిందూ కళాశాల పాలకమండలి అధ్యక్షుడిగా, న్యాయవాదిగా, ఆధ్యాత్మిక తత్వవేత్తగా సుప్రసిద్ధుడైన మాధవపెద్ది రాధాకృష్ణమూర్తి విద్యా రంగానికి చేసిన సేవలు, ఆయన జీవన శైలి నేటి తరానికి ఆదర్శప్రాయమని పలువురు కొనియాడారు. మార్కెట్ కూడలిలోని హిందూ కళాశాలలో మాధవపెద్ది రాధాకృష్ణమూర్తి శతజయంతి ఉత్సవ సభ శుక్రవారం జరిగింది. సభలో మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ ఎనిమిది దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర ఉన్న హిందూ కళాశాలను విద్యారంగంలో సమున్నత స్థానంలో నిలిపారన్నారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి జి.సత్యనారాయణ మాట్లాడుతూ నమ్మిన సిద్ధాంతాలను ఆచరించి చూపిన మహోన్నతుడన్నారు. సభకు అధ్యక్షత వహించిన హిందూ కళాశాల, హైస్కూల్స్ కౌన్సిల్ అధ్యక్షుడు గబ్బిట శివరామకృష్ణ మాట్లాడుతూ నైతిక విలువలున్న విద్యా విధానం కోసం మాధవపెద్ది చేసిన కృషి నిరుపమానమన్నారు. కళాశాల కార్యదర్శి చెరువు రామకృష్ణమూర్తి, కళాశాల పూర్వ కార్యదర్శి డాక్టర్ మన్నవ రాధాకృష్ణమూర్తి తదితరులు ప్రసంగించారు. ఈసందర్భంగా మాధవపెద్ది రాధాకృష్ణమూర్తి శతజయంతి ఉత్సవ శతచిత్ర స్మృతుల దృశ్యశ్రవణ చిత్రమాలికను, కుర్తాళం పీఠాధిపతి సిద్ధేశ్వరానంద భారతీస్వామి, విశ్వయోగి విశ్వంజీ, పలువురు ప్రముఖుల సందేశాలను వైస్‌ప్రిన్సిపల్ కేవీఎస్ దుర్గాప్రసాద్ బృందం ప్రదర్శించింది. రాధాకృష్ణమూర్తి కుటుంబ సభ్యులు రూ.ఐదు లక్షల విరాళాన్ని కౌన్సిల్ అధ్యక్ష, కార్యదర్శులకు అందజేశారు. కార్యక్రమంలో హిందూ ఫార్మసీ కళాశాల ఛైర్మన్ జూపూడి రంగరాజు, కౌన్సిల్ కార్యదర్శి కేఎస్ఆర్ కుటుంబరావు, ఏవీఆర్కే ముత్యాలు, మాధవపెద్ది శేఖర్, రమణి తదితరులు పాల్గొన్నారు.

రూ.5 లక్షల చెక్కును శివరామకృష్ణప్రసాద్, రామకృష్ణమూర్తిలకు అందిస్తున్న మాధవపెద్ది కుటుంబ సభ్యులు

మోటార్ వాహనాలపై ఫీజుల భారం తగ్గించండి

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: మోటార్ వాహనాలపై పెంచిన ఫీజులు, జరిమానాలను తగ్గించాలని అఖిల భారత రోడ్డు రవాణా కార్మికుల ఫెడరేషన్ (ఐఆర్టీడబ్ల్యూఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు నన్నపనేని శివాజీ కోరారు. శుక్రవారం బ్రాడీపేటలోని కార్యాలయంలో జిల్లాలోని డ్రైవర్ల సంఘం నాయకులతో సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టాల ప్రకారం గత రెండేళ్లుగా వాహనాలపై ఫీజులు, బీమా ప్రీమియం, టోల్ టాక్స్, గ్రీన్ టాక్సులు విపరీతంగా పెంచడంతో యజమానులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. వాహనం రోడ్డు ప్రమాదానికి గురై మనిషి చనిపోతే డ్రైవర్ నిర్లక్ష్యంగా నడిపాడని, అక్కడి నుంచి పారిపోయాడని కేసు నమోదు చేస్తే పదేళ్ల జైలుశిక్ష, రూ. పది లక్షల జరిమానా విధించాలంటూ కఠినమైన చట్టాలు తీసుకురావడం సరికాదన్నారు. సమస్యల పరిష్కారానికి జులై 9న జరిగే సమ్మెలో పెద్దసంఖ్యలో డ్రైవర్లు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా కార్యదర్శి లక్ష్మణరావు నాయకులు మస్తాన్‌వలి, శ్రీనివాస్, శంకర్, షమీ, నాగరాజు, రవి పాల్గొన్నారు.

గోడ ప్రతులు ఆవిష్కరిస్తున్న నన్నపనేని శివాజీ, లక్ష్మణరావు, మస్తాన్‌వలి, శ్రీనివాస్

(c) eenadu



లెక్కలేదు.. లెక్కల్లోనూ లేదు!

డిపాజిటర్ల సొమ్ముతో ఆదిత్య జల్సాలు.. అంతుచిక్కని రూ.82 కోట్లు

ఈనాడు, అమరావతి - న్యూస్‌టుడే, పటమట

డిపాజిటర్ల నుంచి వసూలు చేసిన రూ.కోట్ల సొమ్మును ఆదిత్య సొంత అవసరాలకు దారి మళ్లించినట్లు దర్యాప్తులో వెలుగు చూస్తోంది. ఈ మొత్తాన్ని ఎక్కడా అధికారికంగా చెల్లించినట్లు నమోదు చేయలేదు. దాదాపు రూ.82 కోట్లకు లెక్కలు సరిపోలడం లేదు. ఈ మొత్తం ఏమైందనే దానిపై పోలీసులు దృష్టి సారించారు. అద్విక ట్రేడింగ్ కంపెనీ మోసం కేసులో పలు అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. లెక్క తేలని మొత్తాన్ని ఆదిత్య విలాసాలకు వినియోగించాడా? లేక సొమ్మును దారి మళ్లించి ఆస్తులు కొన్నాడా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

గుట్టు విప్పిన టాస్క్‌ఫోర్స్..

టాస్క్‌ఫోర్స్ పోలీసులు వారం రోజులుగా లెక్కలు తేల్చే పనిలో నిమగ్నమవగా శుక్రవారానికి కొలిక్కి వచ్చింది. ఏజెంట్లు డిపాజిటర్ల నుంచి వసూలు చేసింది.. తిరిగి వారికి వడ్డీ రూపంలో ఇచ్చిన వివరాలను సేకరించి క్రోడీకరించారు. రూ.382 కోట్లు వసూలు చేసినట్లుగా తేల్చారు. ఇందులో రూ.300 కోట్లు వివిధ మార్గాల్లో చెల్లించినట్లు గుర్తించారు. మిగిలిన మొత్తం సంగతి తేలలేదు. మొత్తం 1,100 మంది డిపాజిటర్లు అద్విక ట్రేడింగ్ కంపెనీతో 1,700 ఎంవోయూలు కుదుర్చుకున్నారు. అధిక వడ్డీ ఆశచూపడంతో పలువురు రెండు, మూడు విడతలుగా సొమ్ము పెట్టుబడిగా పెట్టారు.

పబ్‌లో రూ.4 లక్షలు గాల్లోకి విసిరి

కొద్ది సమయంలోనే భారీగా పెట్టుబడులు రావడంతో.. ఆ సొమ్మును నిందితుడు విచ్చలవిడిగా విలాసాలకు ఖర్చు చేసినట్లు తెలిసింది. ఎక్కువగా పబ్బులు, దుబాయికి, కంపెనీ వార్షికోత్సవాలు, పుట్టినరోజు వేడుకలకు వెచ్చించాడని తేలింది. ఇటీవల బందరు రోడ్డులోని ఓ పబ్బుకు వెళ్లిన ఆదిత్య.. మద్యం మత్తులో సుమారు రూ.4 లక్షల నగదును గాలిలోకి చల్లుతుండగా పబ్బు సిబ్బంది వచ్చి అడ్డుకున్నారు. నా వద్ద డబ్బు ఉంది.. చల్లుతాను.. మీకేంటి ఇబ్బంది అని వారితో వాగ్వాదానికి దిగాడు. డైరెక్టర్లకు ఎమిరేట్స్ బిజినెస్ వీసాలు తీసుకుని.. తరచూ వారిని తీసుకుని అక్కడికి వెళ్లేవాడు. ఆపై ఇక్కడికి వచ్చిన తర్వాత అందరినీ పిలిచి భారీఎత్తున పార్టీలు ఏర్పాటు చేసేవాడు. కంకిపాడులోని ఓ ఫంక్షన్ హాలులో కంపెనీ వార్షికోత్సవానికి బుల్లితెర నటులను తీసుకొచ్చి హడావుడి చేశాడు. ఈ కార్యక్రమానికి రూ.4 కోట్లు పైగా ఖర్చు చేసినట్లు తెలిసింది.

Advika trading company

లాకర్లూ సీజ్.. అప్పటికే బంగారం తరలింపు?

ఇప్పటికే బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేసిన పోలీసులు.. లాకర్లపైనా దృష్టి సారించారు. ఏజెంట్ల లాకర్లనూ ఫ్రీజ్ చేయమని సంబంధిత బ్యాంకులకు పోలీసులు లేఖలు రాశారు. తద్వారా వీటిలో ఉన్న డబ్బు, బంగారం, ఇతర వస్తువులు తీసుకునే వీల్లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. నిందితుడు ఆదిత్యకు బెంజి సర్కిల్ సమీపంలోని ఓ బ్యాంకులో లాకర్ ఉంది. దీనిని గుర్తించిన పోలీసులు.. దానిని ఫ్రీజ్ చేయమని బ్యాంకుకు లేఖ ఇచ్చారు. ఉన్నతాధికారుల నుంచి ఇంకా అనుమతి రాలేదని దానిని ఫ్రీజ్ చేయలేదు. అప్పటికే ఆదిత్య భార్య సుజాత.. ఈ లాకర్ నుంచి రూ.20 లక్షల విలువైన బంగారు ఆభరణాలు తీసుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

మెరుపు వేగం.. తక్షణ సాయం

రైలు ప్రమాదం జరిగినప్పుడు రైల్వే సిబ్బంది ఏ విధంగా స్పందించి సహాయ సహకారాలు చేపట్టాలి. సిబ్బంది ఎంత త్వరగా ఘటనా స్థలానికి చేరుకోవాలి. ప్రాణనష్టం జరగకుండా ఏ విధంగా వ్యవహరించాలో కళ్లకు కట్టేలా శుక్రవారం మెగా మాక్‌డ్రిల్ నిర్వహించారు. ఎన్‌డీఆర్ఎఫ్, రైల్వే బ్రేక్ డౌన్ సిబ్బంది, రాష్ట్ర ప్రభుత్వ అత్యవసర ప్రతిస్పందన బృందాల ఆధ్వర్యంలో సిబ్బందికి అవగాహన కల్పించారు.

- విజయవాడ(రైల్వేస్టేషన్), న్యూస్‌టుడే

పేరు జాతీయం.. తీరు అధ్వానం

విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్లే జాతీయ రహదారిలో అశోక్‌నగర్ వద్ద కామయ్యతోపు సెంటర్లో డ్రెయినేజీలో మురుగు నీరంతా రహదారిపై చేరుతోంది. రహదారికి ఒక వైపు అంతా మురుగునీరు చేరి దుర్వాసన వెదజల్లడంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. ద్విచక్ర వాహనాలు అయితే మురుగులో జారి.. ప్రమాదాల బారిన పడుతున్నారు.

- ఈనాడు, అమరావతి

సాగునీటి విడుదల పెంపు

ఎన్టీఆర్ కలెక్టరేట్: వ్యవసాయ అవసరాల దృష్ట్యా సాగునీటి విడుదల మరింత పెంచారు. ప్రకాశం బ్యారేజీ నుంచి కృష్ణా తూర్పు ప్రధాన కాలువకు 6,542, పశ్చిమ కాలువకు 305 క్యూసెక్కులు విడుదల చేశారు. కేఈ ప్రధాన కాలువ నుంచి రైవస్ కాల్వకు 3,509, ఏలూరు 1,021, బందరు 1,155, కేఈబీ (దివిసీమ) కాల్వకు 857 క్యూసెక్కుల చొప్పున ఇస్తున్నారు.

వారాహి నవరాత్రి ఉత్సవాలు ముగింపు

ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే: దుర్గమ్మ గుడిలో జూన్ 26న ప్రారంభమైన వారాహి నవరాత్రోత్సవాలు పూర్ణాహుతి క్రతువుతో శుక్రవారం ముగిశాయి. రుత్వికులు తొమ్మిది రోజులపాటు వారాహి మాతను సప్త మాతృకలలో ఒకరుగా భావిస్తారు. పంచ వారాహి మంత్రాలతో లోక కల్యాణార్థం నవరాత్రులను నిర్వహించినట్లు వైదిక కమిటీ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో ఈవో, వైదిక కమిటీ సభ్యులు కోట ప్రసాద్ పాల్గొన్నారు. ★ సనాతన ధర్మ ప్రచారంలో భాగంగా శ్రీశైల దేవస్థానం ప్రత్యేక సలహాదారు ప్రముఖ రచయత పురాణపండ శ్రీనివాస్ రచించిన శ్రీమాలిక పుస్తకాలను ఆలయ దర్శనానికి వచ్చే దాతలు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, న్యాయమూర్తులకు అందజేస్తున్నట్లు ఈవో శీనానాయక్ తెలిపారు.



(c) eenadu

అందుబాటులో వైద్యులు... అందరికీ సేవలు

'డయల్ యువర్ డీఎంహెచ్‌వో' కార్యక్రమానికి విశేష స్పందన

ఈనాడు మీతోడు

న్యూస్‌టుడే, మచిలీపట్నం కార్పొరేషన్

వైద్యులు ప్రజలకు అందుబాటులో ఉండడంతో పాటు అందరికీ సేవలు అందించేలా ప్రభుత్వం కృషి చేస్తోందని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డా. శర్మిష్ఠ అన్నారు. 'ఈనాడు' ఆధ్వర్యంలో నిర్వహించిన 'డయల్ యువర్ డీఎంహెచ్‌వో' కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. జిల్లాలోని ప్రజలు తమ ప్రాంతంలో ఉన్న సమస్యలను ఆమె దృష్టికి తీసుకొచ్చారు. కొన్నింటిని అప్పటికప్పుడే సంబంధిత వైద్యులతో మాట్లాడి పరిష్కరించారు. ఫోన్ చేసిన వారి వివరాలు నమోదు చేసుకొని శాఖ పరంగా తన పరిధిలోని వాటిని త్వరగా పరిష్కరిస్తానని, మిగిలినవి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు.

ప్రజలు చెప్పిన సమస్యలు నమోదు చేసుకుంటున్న డీఎంహెచ్‌వో శర్మిష్ఠ

ఆ సమస్యలు పరిష్కరిస్తాం..

? పెడన శివారులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పక్కన డంపింగ్ యార్డు ఉంది. రోగులు ఇబ్బంది పడుతున్నారు. **కె.లోక్‌నాథం, పెడన**

డీఎంహెచ్‌వో : ఆ సమస్యను ఇప్పటికే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. మళ్లీ కమిషనర్‌తో మాట్లాడి పరిష్కరిస్తాం.

? పెడన పీహెచ్‌సీ జాతీయ రహదారి పక్కనే ఉండడంతో రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారు సాయంత్రం సమయాల్లో వైద్యులు లేక అవస్థలు పడుతున్నారు. **-వాహబ్‌ఖాన్**

✔ అక్కడ ఇద్దరు వైద్యులు ఉన్నారు. ఒకరు 104లో సేవలు అందిస్తున్నారు. వారి సమయం అయిన తర్వాత సిబ్బంది అందుబాటులో ఉంటున్నారు.

వైద్య శిబిరం నిర్వహిస్తాం

? గూడూరు మండలం కప్పలదొడ్డిలో ఆయుర్వేద వైద్య కేంద్రం ఏర్పాటు చేస్తే అందరికీ ఉపయుక్తంగా ఉంటుంది. **-బి.లోక్‌నాథం, కప్పలదొడ్డి**

✔ ఆయుష్ విభాగ ఉన్నతాధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటాం. వారానికో వైద్య శిబిరం ద్వారా సేవలు అందించేలా కృషి చేస్తాం.

? చేవెంద్రపాలెం పీహెచ్‌సీలో రోగులకు సక్రమంగా సేవలు అందడం లేదు. **- కె.నాగబాబు, జి.రామానాయుడు**

✔ ఆసుపత్రికి వచ్చిన రోగులకు సక్రమంగా వైద్య సేవలు అందించాల్సిందే. ఆ దిశగా అక్కడి వైద్యులను ఆదేశిస్తాం.

? గుడివాడ రూరల్ పరిధిలోని చిన ఎలుకపాడు గ్రామస్థులు వైద్యానికి మోటూరు పీహెచ్‌సీ, సిద్ధాంతం ఆరోగ్య ఉప కేంద్రానికి వెళ్లాల్సి వస్తోంది. దగ్గరలో కేంద్రం ఏర్పాటు చేయాలి. **- కె.యోగానందరావు**

✔ ప్రజలకు వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకుంటాం. సమస్యను పరిష్కరిస్తాం.

? నాగాయలంక మండలంలోని నాగాయలంక, సోర్లగొంది, ఎదురుమొండిలో పీహెచ్‌సీలు ఉన్నాయి. వీటిల్లో మహిళా గైనకాలజిస్టులు లేకపోవడంతో ప్రసవాలకు ఇబ్బందులు పడుతున్నారు. **- యు.ప్రసాద్, స్వప్న, శ్రీనివాస ప్రసాద్**

✔ ఈ సమస్య మా దృష్టికి వచ్చింది. దీనిపై ఇప్పటికే కమిషనరేట్‌కు లేఖ రాశాం. త్వరలోనే మహిళా వైద్యురాలిని నియమించే అవకాశం ఉంది. ప్రసవాలు చేసేలా చూస్తాం.

? పెడన మండలంలోని బల్లిపర్రు, చల్లపల్లి గురుకులాల్లో గతంలో వైద్య పరీక్షలు చేసి విద్యార్థులకు కళ్లజోళ్లు పంపిణీ చేశారు. ఇంకా కొంత మందికి ఇవ్వాల్సి ఉంది. **- గోవాడ ప్రశాంతి**

✔ సంబంధిత విభాగ ఉద్యోగులతో మాట్లాడి కళ్లజోళ్లు పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటాం.

? మాది బంటుమిల్లి మండలం కంచడం. అనారోగ్యంతో బాధ పడుతున్నాను. ప్రస్తుతం పెడనలో ఉంటున్నాను. పెడన పీహెచ్‌సీలో అన్ని పరీక్షలు చేసేలా చర్యలు తీసుకోండి. **- జె.రత్నేశ్వరరావు**

✔ పెడన పీహెచ్‌సీకి వెళ్లి సేవలు పొందవచ్చు. అక్కడ లేనివి మచిలీపట్నం సర్వజన ఆసుపత్రికి వచ్చి చేయించుకోవచ్చు.

? కంకటావలో పీహెచ్‌సీ ఏర్పాటు ప్రక్రియ ఏ దశలో ఉంది. త్వరితగతిన పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలి. **- వేముల సురేష్ రంగబాబు**

✔ కంకటావ పీహెచ్‌సీ పురోగతిలో ఉంది. కచ్చితంగా అక్కడ ఆసుపత్రి ఏర్పాటు అవుతోంది. ఆపై వీలైనంత త్వరలో సేవలందిస్తాం.

? గన్నవరం మండలం ముస్తాబాదలో ఓ వ్యక్తి సదరం ధ్రువపత్రంలో తలెత్తిన సమస్యలతో పింఛన్ హోల్డ్‌లో పెడతారని ఆందోళన చెందుతున్నారు. పునఃపరిశీలనకు వెళ్లాల్సిందేనా? ప్రత్యామ్నాయ అవకాశాలు ఉంటే తెలుపగలరు. **- సురేష్, సచివాలయ ఉద్యోగి**

✔ ప్రత్యామ్నాయ అవకాశం లేదు. పునఃపరిశీలనకు వెళ్తే కొత్తగా ధ్రువపత్రం జారీ చేస్తారు.

ముందువైపు దస్తావేజు లేఖరులు...

వెనుక వైపు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం

కురిపించినా కాసులు... తప్పవు కష్టాలు

ప్రభుత్వానికి ఆదాయాన్ని ఆర్జించే సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలకు కనీసం సొంత భవనం ఏర్పాటు చేయలేని దుస్థితి గత వైకాపా ప్రభుత్వానిది. విజయవాడ గ్రామీణ ప్రాంతంలోనే రిజిస్ట్రేషన్లలో ఎంతో కీలకమైన నున్న సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయమిది. గతేడాది జూన్‌లో కూటమి ప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి సుమారు 10 రోజుల ముందే ఇక్కడకు మార్చారు. భవనం వెనుక వైపున ఎవరికీ కనిపించని స్థితిలో, ఇరుకు చోటులో అవస్థలు పడుతున్నారు. **- ఈనాడు, అమరావతి**

తండ్రిని గెంటేసిన కొడుక్కి కలెక్టర్ హితబోధ

కలెక్టరేట్ (మచిలీపట్నం), న్యూస్‌టుడే: కన్నబిడ్డ కర్కశత్వాన్ని జీర్ణించుకోలేక వేదనాభరిత హృదయంతో రక్షణ కోరుతూ వచ్చిన ఓ వయో వృద్ధుడికి కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అండగా నిలిచారు. నందివాడ మండలం పుట్టగుంట గ్రామానికి చెందిన వయో వృద్ధుడైన జి.సత్యనారాయణరెడ్డిని భారంగా భావించిన కుమారుడు దాడికి పాల్పడటమే కాకుండా ఇంటి నుంచి బయటకు గెంటేశాడు. జీవిత చరమాంకంలో ఉన్న ఆ వృద్ధుడు దివ్యాంగురాలైన కుమార్తె సహాయంతో శుక్రవారం కలెక్టరేట్‌కు వచ్చారు. కలెక్టరేట్‌లో బెంచీపై వేచి ఉన్న ఆయనను గమనించిన కలెక్టర్ ఆరా తీసి విషయం తెలుసుకున్నారు. సత్యనారాయణరెడ్డి వేదన చూసిన కలెక్టర్ వెంటనే ఆతని కుమారుడు విశ్వనాథవరప్రసాదరెడ్డిని తీసుకుని కలెక్టరేట్‌కు రావాలంటూ నందివాడ తహసీల్దార్ గురుమూర్తిని ఆదేశించారు. దీంతో హుటాహుటిన కలెక్టరేట్‌కు వచ్చిన విశ్వనాథవరప్రసాద్ రెడ్డిని తీవ్రంగా మందలించిన కలెక్టర్ భవిష్యత్తులో తండ్రిని ఇబ్బంది పెట్టినా, దాడి చేసినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అతనికి బాధ్యత తెలిసేలా హితబోధ చేస్తూ తండ్రి సంరక్షణతో పాటు ఆయన బాగోగులు జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పారు. దాడి వంటి ఘటనలు పునరావృతం కాకుండా బాధితుడి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తహసీల్దార్‌కు సూచించారు. తన నమ్మకానికి తగ్గట్టుగా కలెక్టర్ స్పందించడంతో ఆనందభరితుడైన సత్యనారాయణరెడ్డి ధన్యవాదాలు తెలిపి కుమారుడితో కలిసి వెళ్లారు.

వయో వృద్ధుడి వేదన వింటున్న కలెక్టర్ బాలాజీ

పెళ్లి సంబంధాల కోసం చూస్తున్నారా

కమ్మ కుల అవివాహితులకు సువర్ణావకాశం

నేడు రేపు కమ్మ కుల వధూవరులకు

ఈనాడు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం

తెలుగింటి వివాహ సంప్రదాయాలకు ఆత్మీయ వేదిక అయిన ఈనాడు పెళ్లిపందిరి, కమ్మ కుల అవివాహితుల కోసం ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహిస్తుంది. విజయవాడ ఆటోనగర్‌లోని స్టాలిన్ కార్పొరేట్ బిల్డింగ్, బి బ్లాక్, 5వ అంతస్తులోని ఈనాడు కార్యాలయం వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వివాహం కోసం ఎదురుచూస్తున్న వారు, సంబంధిత కుటుంబీకులు **నేడు, రేపు (5, 6 జులై 2025)** ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 5.30 గం. వరకు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు. ★ ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఫోన్ ద్వారా కూడా చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేయదలచిన వధూవరుల బయోడేటా, ఫోటోలు పైన తెలిపిన ఫోన్ నెంబర్లకు సంప్రదించి వాట్సాప్ ద్వారా పంపవచ్చు.

మరిన్ని వివరాలకు

95501 28306 & 80080 01686

ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు.

లక్ష్య సాధనకు నిరంతరం శ్రమించాలి

కలెక్టరేట్ (మచిలీపట్నం), న్యూస్‌టుడే: ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించే వరకూ నిరంతరం శ్రమించాలని కలెక్టర్ డీకే బాలాజీ తనతో ముఖాముఖిలో పాల్గొన్న చిన్నారులకు ఉద్బోధించారు. కొవిడ్ సమయంలో తల్లిదండ్రులను కోల్పోయి ప్రధాన మంత్రి కేర్ పథకం కింద ఎంపికైన చిన్నారులతో శుక్రవారం కలెక్టరేట్‌లో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా వారి యోగక్షేమాలు, చదువు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవితంలో ఏరంగంలోనైనా పైస్థాయికి ఎదగాలంటే కష్టపడాలన్నారు. విద్యార్థి దశలో చదువుతో పాటు ఆటలు, ఇతర అంశాల్లో దృష్టిపెట్టాలన్నారు. అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ... అవకాశాలు చేరువ అవుతాయని, వాటిని సరైన సమయంలో అందిపుచ్చుకోవాలని సూచించారు. సాఫ్ట్‌వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ నారాయణమూర్తి, శ్వేత విప్లవ పితామహుడు కురియన్ తదితరులు ఎలా ఉన్నత స్థాయికి చేరుకున్నారనే విషయాలు వివరించారు. అందరికీ మంచి భవిష్యత్తు దక్కాలని కాంక్షిస్తూ వారితో గ్రూపు ఫొటో దిగి కలిసి భోజనం చేశారు. పీ-4 కార్యక్రమం ద్వారా మంచి మార్గదర్శకులకు పిల్లలను అనుసంధానం చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. జడ్పీ డిప్యూటీ సీఈవో ఆనందకుమార్, సచివాలయాల జిల్లా సమన్వయాధికారి రవికాంత్ తదితరులు పాల్గొన్నారు.

పీఎం కేర్ పథక చిన్నారులతో కలెక్టర్ బాలాజీ

పోలీస్‌శాఖ ఖ్యాతి పెంచేలా విధులు

మచిలీపట్నం క్రైం, న్యూస్‌టుడే: పోలీస్ శాఖ ప్రతిష్ఠ పెంచేలా విధి నిర్వహణ ఉండాలని ఎస్పీ గంగాధరరావు సిబ్బందికి సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం ఏఆర్, స్పెషల్ పార్టీ, హోంగార్డు సిబ్బందికి నిర్వహించిన దర్బార్‌లో పరేడ్ కమాండర్ నుంచి ఎస్పీ గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా సిబ్బంది టర్న్ అవుట్‌ను పరిశీలించిన ఆయన పలు సూచనలు చేశారు. హోంగార్డులు ఏఆర్, సివిల్ సిబ్బందితో సమానంగా విధులు నిర్వహిస్తున్నారన్నారు. ఆరోగ్య విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సిబ్బంది సంక్షేమానికి తొలి ప్రాధాన్యం ఇస్తున్నట్టు పేర్కొన్నారు. వ్యక్తిగతంగా సిబ్బంది సమస్యలు తెలుసుకుని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఏఎస్పీ సత్యనారాయణ, డీఎస్పీ వెంకటేశ్వరరావు, ఆర్ఎస్సైలు రవికిరణ్, రవికుమార్, రాఘవయ్య, తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

దర్బార్‌లో సిబ్బంది సమస్యలు తెలుసుకుంటున్న ఎస్పీ గంగాధరరావు

అల్లూరి, పింగళి చిరస్మరణీయులు

కలెక్టరేట్ (మచిలీపట్నం), న్యూస్‌టుడే: దేశ స్వాతంత్ర్య చరిత్రలో మహోజ్వలశక్తిగా భాసిల్లిన అల్లూరి సీతారామరాజు, జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్యలు చిరస్మరణీయులని కలెక్టర్ డీకే బాలాజీ, జేసీ గీతాంజలిశర్మ కొనియాడారు. అల్లూరి జయంతి, పింగళి వర్ధంతిని పురస్కరించుకుని శుక్రవారం కలెక్టరేట్‌లో వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వాతంత్ర్య పోరాటంలో అల్లూరి సాయుధ పోరాటం ఒక ప్రత్యేక అధ్యాయమన్నారు. గిరిజనులకు అండగా నిలిచి ప్రాణత్యాగం చేసిన మహాయోధుడంటూ కీర్తించారు. జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య మన జిల్లావాసే కావడం గర్వకారణం అన్నారు. బందరు జాతీయ కళాశాలలో అధ్యాపకులుగా పనిచేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఇరువురు మహనీయుల జీవిత విశేషాలను నేటితరం తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కలెక్టరేట్‌లో వివిధ విభాగాల సూపరింటెండెంట్‌లు, సిబ్బంది నివాళులర్పించిన వారిలో ఉన్నారు.

అల్లూరి, పింగళి చిత్రపటాల వద్ద నివాళులర్పిస్తున్న కలెక్టర్, జేసీ

ఫొటో ట్రేడ్ ప్రారంభం

కానూరు, న్యూస్‌టుడే: ఫొటో అనేది కేవలం సందర్భాన్ని తెలియజేసేది కాదని, తరతరాలు గుర్తుండి పోయే దృశ్యమని ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బోడే ప్రసాద్‌లు అన్నారు. ఏపీ ఫొటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం కానూరులో ఏర్పాటు చేసిన ఫొటో ట్రేడ్‌ను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫొటో అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఓ మధురానుభూతి అన్నారు. నేడు అనేక కార్యక్రమాల్లో ఫొటోగ్రాఫర్ల పాత్ర కీలకంగా మారిందన్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్‌లో ఉంచిన అధునాతన కెమెరాలు, లెన్సులు, ఇతర పరికరాలను ఎమ్మెల్యేలు పరిశీలించారు.

అధునాతన కెమెరాలను పరిశీలిస్తున్న ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బోడే ప్రసాద్ తదితరులు

బ్రాయిలర్ ధరలు (కిలో కి రూ.లలో)

వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర -97 రిటైల్ ధర 119 చికెన్ విత్ స్కిన్ - 173, చికెన్ స్కిన్‌లెస్ - 196.
అమరావతి పౌల్ట్రీ ఫార్మర్స్ & ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 105, 113, 124 చికెన్ విత్ స్కిన్ - 200 చికెన్ స్కిన్‌లెస్ - 210.

నెక్ సూచించిన కోడిగ్రుడ్లు ధర

ఈరోజు నెక్ విజయవాడ జోన్ సూచించే ప్లాస్టిక్ ట్రే ఫారం- గేటు గుడ్డు ధర 100 గుడ్లకు రూ. 570 (వాణిజ్యం & పరిశ్రమల సమాచారం కోసం) ★ నెక్ విజయవాడ. ఈరోజు ఫారం కోడి ధర కిలో రూ.88/-.

ఆర్థిక వ్యవస్థ పటిష్ఠతే సహకార రంగ లక్ష్యం

పెడన, న్యూస్‌టుడే: గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పటిష్ఠతకు సహకార రంగం దోహద పడుతోందని జిల్లా సహకార అధికారి(డీసీవో) కె.చంద్రశేఖరరెడ్డి అన్నారు. ఐక్యరాజ్య సమితి 2025ను అంతర్జాతీయ సహకార సంవత్సరంగా ప్రకటించింది. సహకార రంగంపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో మండలంలోని నందమూరు విశాల సహకార సంఘంలో శుక్రవారం మహాజన సభ నిర్వహించారు. ఈ సభకు విచ్చేసిన డీసీవో మాట్లాడుతూ.. సహకార సొసైటీల ఆవిర్భావం అనంతరం గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక ప్రగతి సాకారమైందన్నారు. రైతులతో పాటు వివిధ వర్గాల ప్రజలు ఈ వ్యవస్థను సద్వినియోగం చేసుకుని ముందంజ వేశారన్నారు. సహకార సొసైటీల్లో ఆన్‌లైన్ సేవలు అందుబాటులోకి వచ్చాక బ్యాంకింగ్ లావాదేవీలు విస్తృతంగా జరుగుతున్నాయన్నారు. నందమూరు లాంటి సొసైటీల్లో లాకర్లు కూడా అందుబాటులో ఉన్నాయన్నారు. మచిలీపట్నం సబ్ డివిజన్ అధికారి పి.రాము, రాష్ట్ర యూనియన్ ప్రతినిధి భోజ రంగరాజు, నందమూరు సొసైటీ సీఈవో మోహనరావు తదితరులు పాల్గొన్నారు.

ప్రసంగిస్తున్న డీసీవో చంద్రశేఖరరెడ్డి

Dr. NTR VAIDYA SEVA TRUST
(Government of Andhra Pradesh)
#241, MGM Capital, Near NRI Y Junction, Chinakakani, Mangalagiri, Guntur Dist., A.P-522503, Email: ap_d236@drntrvaidyaseva.ap.gov.in

TENDER NOTICE

Inviting Tenders from **qualified Audit Firms for conducting of Statutory Audit for 2024-25, Internal Audit for 2025-26** and Last date for submission Tender **11.07.2025, 05:00 PM.** visit the website for Tender Documents: https://www.drntrvaidyaseva.ap.gov.in/

Executive Officer (Admin), Dr. NTR VST.

ప్రభుత్వ ఉపాధ్యాయుల ఔదార్యం

దూరప్రాంత విద్యార్థుల కోసం మినీ బస్ ఏర్పాటు

అవనిగడ్డ గ్రామీణం, న్యూస్‌టుడే

అవనిగడ్డ మండలంలోని అశ్వారావుపాలెంలోని ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు ఓ గొప్ప కార్యానికి శ్రీకారం చుట్టారు. పాఠశాలకు దూర ప్రాంతం నుంచి వచ్చే విద్యార్థుల కోసం తమ సొంత నిధులతో మినీ బస్‌ను ఏర్పాటు చేశారు. గ్రామంలోని సర్కారు యూపీ పాఠశాల ఈ ఏడాది ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కృషితో ఉన్నత పాఠశాలగా మారింది. దీంతో ఉపాధ్యాయులు అవనిగడ్డలోని లంకమ్మమాన్యం కాలనీ, రాజశేఖరపురం కాలనీ, మోదుమూడి తదితర పాఠశాల ఆవాస కేంద్రాల్లోని విద్యార్థులను బడిబాట పట్టించారు. వారు ప్రతిరోజూ బడికి రాకపోకల కోసం ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా నెలకు రూ.15 వేల బాడుగ చెల్లించే విధంగా మినీ బస్ ఏర్పాటు చేశారు. దీన్ని శుక్రవారం ప్రారంభించారు. ఉపాధ్యాయుల ఔదార్యాన్ని తల్లిదండ్రులు కొనియాడుతున్నారు.

మినీ బస్ వద్ద ఉపాధ్యాయులు, విద్యార్థులు

సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమం ఉద్ధృతం

మచిలీపట్నం కార్పొరేషన్, న్యూస్‌టుడే: ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమం ఉద్ధృతం చేస్తామని ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు హెచ్చరించారు. తమ డిమాండ్ల సాధనలో భాగంగా శుక్రవారం యూనియన్ ఆధ్వర్యంలో మచిలీపట్నం డిపో ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఎండీ ప్రసాద్ మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను ఇప్పటికే అనేకసార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. అయినా స్పందించకపోవడంతోనే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఉద్యోగుల పదోన్నతులకు వెంటనే అనుమతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. విద్యుత్తు బస్సులను ఆర్టీసీ ద్వారానే నిర్వహించాలని, ఖాళీలను భర్తీ చేసేందుకు త్వరితగతిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం కొత్త బస్సులను వెంటనే కొనుగోలు చేయాలని కోరారు. ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు వెంటనే విడుదల చేయాలన్నారు. సంఘ జోనల్ సంయుక్త కార్యదర్శి టీఎస్ఆర్ గోపాల్, రీజనల్ అధ్యక్షుడు ఏజే రత్నాకర్, డిపో అధ్యక్షుడు జీఆర్‌కే మూర్తి, కార్యదర్శి జె.రాజేష్‌యాదవ్, రీజనల్ కార్యదర్శులు డి.కృష్ణ, ఎల్ఆర్ బాబు, నాయకులు నరేష్, రాజేంద్ర తదితరులతో పాటు ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

నిరసనలో పాల్గొన్న నాయకులు, ఉద్యోగులు

సూక్ష్మ ఫిల్టర్ల నిర్మాణంలో నిర్లక్ష్యం సరికాదు

కలెక్టరేట్ (మచిలీపట్నం), న్యూస్‌టుడే: సూక్ష్మ నీటి ఫిల్టర్ల నిర్మాణాల విషయంలో నిర్లక్ష్యం సరికాదని, తగు పురోగతి లేకుంటే సహించేది లేదంటూ కలెక్టర్ డీకే బాలాజీ సంబంధిత అధికారులను హెచ్చరించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం గ్రామీణ నీటి సరఫరా ఫిల్టర్లు, అంగన్‌వాడీల్లో వర్షపు నీటికి సంబంధించిన నిర్మాణాలపై మండలాల వారీగా సమీక్షించారు. పనులు చేపట్టేందుకు సీఎస్ఆర్ నిధులు అందుబాటులో ఉన్నా పూర్తి చేసే విషయంలో అశ్రద్ధపై అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా వ్యాప్తంగా రూ.8.59 కోట్ల అంచనా వ్యయంతో 53 సూక్ష్మ నీటి ఫిల్టర్ల నిర్మాణ పనులు మంజూరు చేస్తే ఇప్పటి వరకూ 25 పనులు మాత్రమే పూర్తి చేశారన్నారు. కొన్ని పనులు పురోగతిలో ఉండగా ఇంకా 5 పనులు ప్రారంభించలేదన్నారు. చేసిన పనులకు సంబంధించి బిల్లుల చెల్లింపు కోసం తన వద్దకు రావడం లేదని చెబుతూ క్షేత్రస్థాయిలో పనులు చేశారా లేదా అంటూ నిలదీశారు. ఇంకా ప్రారంభించని పనులు రద్దు చేసేందుకు ప్రతిపాదనలు పంపాలని, వాటి స్థానంలో కొత్త పనుల మంజూరుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అంగన్‌వాడీల్లో 702 వర్షపు నీటి నిల్వ నిర్మాణ పనులు మంజూరు చేస్తే 305 పూర్తయ్యాయని, మిగిలినవి సత్వరమే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఐసీడీఎస్ అధికారులు మాట్లాడుతూ 122 అంగన్‌వాడీల్లో మరుగుదొడ్లు ఉన్నా నీటి సౌకర్యం లేదని తెలపడంతో గ్రామ పంచాయతీ నిధులతో ఏర్పాటు చేయిస్తామని హామీ ఇచ్చారు. ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ నటరాజ్, ఐసీడీఎస్ పీడీ రాణి, సీపీవో భీమరావు, తదితర అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.

రౌడీషీటర్ విడుదలకు ముఖ్యనేత సిఫార్సు

రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసిన వైనం

పటమట, న్యూస్‌టుడే: ఇంటిని ఖాళీ చేసే వ్యవహారంలో వైకాపా మద్దతుగా ఉండే రౌడీషీటర్ వీరంగం సృష్టించాడు. తీరా అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకుంటే విడుదల చేయమని కూటమి పార్టీల ముఖ్యనేత సిఫార్సు చేశారు. ఆచార్య ఎన్జీరంగా నగర్‌లో కృష్ణారావుకు చెందిన నివాసంలో కోట సామ్రాజ్యం నాలుగేళ్ల నుంచి అద్దెకు ఉంటున్నారు. ఆమె అద్దె సక్రమంగా చెల్లించకపోవడంతో ఇంటిని ఖాళీ చేయమని యజమానులు చెప్పారు. అయినా ఇంటిని ఖాళీ చేయలేదు. దీంతో ఈ పనిని కానూరుకు చెందిన పేరుమోసిన రౌడీషీటర్ కొక్కిలగడ్డ జాన్‌బాబుకు అప్పగించారు. అతను వైకాపా ఎన్నికల క్యాంపెయిన్‌లో పాల్గొనేవాడు. గురువారం రాత్రి 10 గంటల సమయంలో జాన్‌బాబు, అతనికి చెందిన 10 మంది అనుచరులు సామ్రాజ్యం అద్దెకు ఉంటున్న ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించి ఇంట్లోని వస్తువులన్నీ ధ్వంసం చేశారు. దీంతో సామ్రాజ్యం పోలీసు కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేయడంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చారు. రౌడీషీటర్ కొక్కిలిగడ్డతోపాటు అనుచరులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని మాచవరం పోలీసులకు అప్పగించారు. ఈ క్రమంలో ఓ ముఖ్యనేత ఫోన్ చేయడంతో పోలీసులు రౌడీషీటర్, అతని అనుచరులను వెంటనే విడిచి పెట్టారు. వైకాపాకు చెందిన రౌడీషీటర్‌ను విడుదల చేయాలని కూటమి పార్టీలకు చెందిన ముఖ్యనేత ఫోన్ చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఇప్పటివరకు వారిపై కేసు కూడా నమోదు చేయలేదు.

ప్రజా సంక్షేమమే కూటమి లక్ష్యం

పామర్రు, న్యూస్‌టుడే: ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని ఎమ్మెల్యే వర్ల కుమార్‌రాజా అన్నారు. శుక్రవారం 13వ వార్డులో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని బూత్ స్థాయి, మండల పార్టీ, పట్టణ పార్టీ, క్లస్టర్ పరిధిలోని పార్టీ శ్రేణులతో కలిసి నిర్వహించారు.

91.9 FM Vijayawada
ఈఎఫ్ఎమ్ కార్యక్రమాలు
శనివారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ. 5 - ఉ. 7
ఈ-మార్నింగ్స్	ఉ. 7 - ఉ. 11
నువ్వా నేనా	ఉ. 11 - మ. 2
సత్యభామ	మ. 2 - సా. 5
కాలేజి స్టైల్	సా. 5 - రా. 9
ఈ స్టార్ మీ స్టార్	రా. 9 - రా. 10
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా. 10 - తె. 5

/Eenadufm
For Advertising on Eenadu FM Contact
8008003297

EENADU Classifieds

BUSINESS SERVICES

బంగారం కొనబడును. బ్యాంకులలో, ఇతర ప్రైవేట్ సంస్థలలో తాకట్టులో ఉన్న మీ బంగారం మా డబ్బుతో విడిపించి అధిక ధరకు కొనబడును. (స్పాట్ క్యాష్). సంప్ర: 87907 41166.

SOLAR PRODUCTS

PM సూర్య ఘర్ ద్వారా 3.3 KW సోలార్ సిస్టం 2,10,000/-కి 78,000/- రూ. సబ్సిడీతో - ఉచిత రిజిస్ట్రేషన్లు + 90% బ్యాంకు లోన్‌తో బైఫేషియల్ ప్యానల్స్, 30 Years వారంటీతో. ✆ 98667 28063.

PEOPLE CARE

OLD AGE HOME

రామకృష్ణ గ్రూప్ (AP No:1) VJA. వృద్ధులకు, పేషంట్ల సేవలకు, ఇంటి/వంటపని, బేబీకేర్ కొరకు M/F వర్కర్లను మీ ఇంటికి పంపగలము. ✆ 95052 76677, 82474 49036.

REAL ESTATE

A.P. రాజధాని అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌లో గజం 5000/-, కాజాలో గజం 10,000/-, అమరావతిలో గజం 7000/-, మంగళగిరిలో గజం 12000/- 96035 30555.

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

FLAT FOR SALE

GANNAVARAM

విజయవాడ ఎయిర్‌పోర్ట్ HCL, మేధా IT పార్క్, NHకి దగ్గర్లో Elite Vistas గేటెడ్ కమ్యూనిటీ నందు 444 చ॥గ॥ల్లో 5 BHK Triplex Villa మరియు 267 చ॥గ॥ల్లో 3 BHK ఇండిపెండెంట్ హౌస్ ఫ్రీ క్లబ్ మెంబర్‌షిప్‌తో, బ్యాంకు లోన్ సౌకర్యంతో కలవు. ✆ 91000 82222.

పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కాలేజ్ & హాస్పిటల్‌కి అతి దగ్గర్లో ELITE బృందావన్, గేటెడ్ కమ్యూనిటీ నందు 165చ॥గ॥ల్లో 2BHK ఇండిపెండెంట్ హౌస్‌లు పూర్తి డెవలప్‌మెంట్స్‌తో బ్యాంకు లోన్ సౌకర్యంతో కలవు. ✆ 91000 71111.

GENERAL

2BHK 1275 S.Ft (పడమర ఫేస్) ఫుల్లీ ఫర్నిష్డ్ 5 వ ఫ్లోర్ బందరు రోడ్డుకు అతి దగ్గరలో పోరంకి నందు అమ్మకమునకు కలదు. (నో బ్రోకర్స్) ✆ 81214 78167.

HOUSE FOR SALE

Independent house on 451 sq.yards plot for sale at Tadepallivari Street, Suryaraopet, Vijayawada 520002. Only direct purchasers may contact: 98490 41067 or whatsapp message on: 9892938101

విజయవాడ గన్నవరం దగ్గర NH-16 హైవేని ఆనుకుని 60 అ॥ రోడ్డు తూర్పు ఫేసింగ్ ఒక్కొక్క ఫ్లోరు 2000 Sq.Ft.తో 466 చ॥గ॥లలో G+3 Triplex బిల్డింగ్ అమ్మకమునకు కలదు. ✆ 88774 58888.

LAND FOR SALE

మెగా ★అవకాడో ★ఫామ్‌ల్యాండ్‌లో 11 సెంట్లు ★ 5 లక్షలకే ★ 5వ సంవత్సరం నుండి సంవత్సరానికి 2 లక్షల ఆదాయం పొందండి. ఫోన్: 9133574455

PLOT FOR SALE

ఎనికేపాడు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కాంపౌండుకు ఆనుకొని వెంటనే ఇల్లు కట్టుకొనుటకు CC రోడ్స్, అండర్‌గ్రౌండ్ డ్రైనేజి, కాంపౌండ్ వాల్, 200 గజాలు ప్లాట్లు గజం 33,000/-. 50% బ్యాంకు లోన్. Hyma Prasad. ✆ 99596 45468.

VJA, పెనమలూరు CRDA గృహ నిర్మాణానికి అనువైన గేటెడ్ కమ్యూనిటీ ప్లాట్లు, హౌసెస్, విల్లాలు ★ బ్యాంక్ లోన్ సౌకర్యం. ✆ 94404 83810, 95531 29369.

విజయవాడకు చేరువలో పామర్రు దగ్గర 4.5 లక్షలకు, 100 చ॥గ॥ ★ నందిగామ హైవే ఆనుకొని గ॥ 8999 రూ॥. కొండపల్లి హైవే ఆనుకొని గ॥ 9999 రూ॥. Plots అమ్మకమునకు కలవు. ✆ 93982 13364.

విజయవాడ 9 కి.మీ.లో మెగా గేటెడ్ కమ్యూనిటీ హౌసింగ్ ప్రాజెక్టులో ఇల్లు, గ్రూప్ హౌస్‌కు అనువైన 345 గజాలు సేల్. క్లి॥ బై॥, స్పా॥ రి॥. నో బ్రోకర్స్. 9966266070

TO LET

Three Bhk 1650 Sft House Second Floor Car Parking Near ZPH school Ramavarappadu Vijayawada. Ph: 9440988881.

COMMERCIAL

ప్రసాదంపాడు (విజయవాడ) మెయిన్ రోడ్డు NH బస్ స్టాప్‌కి 15 మీటర్ల అతి దగ్గరలో 2 అంతస్తుల బిల్డింగ్ Each ఫ్లోర్ 1000 S.Ft. ఆఫీసులకు, బ్యాంకులకు, షాప్/ బిజినెస్‌లకు అద్దెకు ఇవ్వబడును. ✆ 81425 66555

JOBS

క్రాంతిరోడ్ ట్రాన్స్‌పోర్ట్ VJA ఆటోనగర్ ఆఫీస్ నందు గుమస్తాలుగా పనిచేయుటకు స్త్రీ , పురుష అభ్యర్థులు కావలెను. స్త్రీ అభ్యర్థుల వయస్సు 25 సం॥లోపు ఉండి ఇంటర్ పాస్ అయి ఉండాలి. పురుష అభ్యర్థులు 10 ఆపై చదివి వయస్సు 30 సం॥లోపు గల వారు ఈ క్రింది ఫోన్ నెం. నందు సంప్రదించగలరు. ✆ 81798 68999.

నిరుద్యోగ యువతకి సువర్ణ అవకాశం. డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ వారిచే కమ్యూనికేషన్ ఇంటర్వ్యూ స్కిల్స్, కంప్యూటర్ కోర్స్‌లో 58 రోజుల ఉచిత శిక్షణ ఇచ్చి ఉద్యోగం కల్పించబడును. వయస్సు 18-28 సం॥ ✆ 90007 14836.

Earn Extra Income online through Work from Home in Wellness Industry. 101, SF Res. Rd # 4, B.Hills, Hyd. ✆ 8919664679, 8309909749

Wanted Lady Teachers LKG to 5th All Subjects & 6th to 10th : N.S, P.S, Hindi. ★ Ideal (EM) High School, Ratnamamba St., Mogalrajpuram. ✆ 95023 59059.

రామకృష్ణ బిల్డర్స్ & డెవలపర్స్ VJA కొరకు 10th ఆపైన చదివిన టెలీకాలర్స్, కస్టమర్‌కేర్ మరియు అన్ని రకాల M/F స్టాఫ్ కావలెను. జీతం+ వ+ మంచి జీతం+ ఇన్సెంటివ్స్ కలవు. 99590 21122/ 99590 31122.

శివకార్తికేయ హోంకేర్ నందు వృద్ధులను/ పేషంట్స్/ పిల్లలను చూసుకొనుటకు ఇంటి/ వంట పనిచేయుటకు వర్కర్స్/ నర్సులు కావలెను. ఉచిత వసతి, భోజనం, జీతం: 20K. ✆ 99120 11499, 99120 11899.

లబ్బీపేటలోని ప్రముఖ కాలేజీలో పనిచెయ్యడానికి అనుభవజ్ఞులైన కౌన్సెలర్లు, క్లాస్ ఇంచార్జ్‌లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు మరియు హాస్టల్ వార్డెన్లు కావలెను. వయసు: 25-40. జీతం: 12K-15K. 91542 10069.

Study Power (Education Loans) నందు పనిచేయుటకు Staff మరియు కమిషన్ based Agents కావలెను. ✆ 9963878710.

క్లాస్ ఇన్‌ఛార్జ్ (M), జీ: 12K, హాస్టల్ వార్డెన్స్ (M), జీ:10K, వ: 25-45, అనుభవం గల వారు కావలెను. గౌతమ్ డిగ్రీ కాలేజ్, మోడ్రన్ సూ. మార్కెట్ ఎదురు, బెంజ్ సర్కిల్. ✆ 88971 72346.

ONLY FOR RETIRES ప్రముఖ MNC కం.లో వర్కు ఫ్రంహోం కొరకు ఆల్ రిటైర్డ్ ఎంప్లాయిస్ స్టేట్/ సెంట్రల్, బ్యాంకర్స్, టీచర్స్ VRS, Ex. సర్వీస్ మెన్ కావలెను. ఏజ్ 50-75. Sal. PF, ESI కలవు. ✆ 63045 72665.

లేడీ టెలీకాలర్స్ - 10 No.s & మేల్ ఆఫీస్ అసిస్టెంట్-1. ప్రముఖ కంపెనీలో పనిచేయుటకు కావలెను. Q: 10th / ఇంటర్. Sal - 11K to 20K. + ఇన్సెంటివ్స్ UP to 50K (PM). ✆ 99669 88544.

BOOK YOUR COLOUR CLASSIFIED
₹1200/- (5 Lines)
PH: 98496 97616
ప్రకటనలపై జి.ఎస్.టి. 5% అదనం

మచిలీపట్నం

●మచిలీపట్నం ●పెడన

రూపాయికే భవన నిర్మాణ అనుమతి

పెడన, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం పురపాలికల్లో భవన నిర్మాణ అనుమతులను సరళతరం చేసిందని టౌన్ ప్లానింగ్ అధికారిణి(టీపీవో) బళ్ల సృజనకుమారి చెప్పారు. టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరం శుక్రవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా తాజా నిబంధనలపై టీపీవో అవగాహన కల్పించారు. 60 గజాలు లేదా 50 చమీల విస్తీర్ణంలో భవనం నిర్మిస్తుంటే రూపాయి రుసుం చెల్లించి అనుమతులు పొందాలని సూచించారు. అలాగే 100 చమీల విస్తీర్ణం లోపు నిర్మాణాలకు గతంలో రోడ్డు నుంచి సెట్ బ్యాక్ 1.50 మీటరు ఉంటే తాజాగా మీటరుకు తగ్గించారన్నారు. బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్లు పామర్తి జితేంద్ర, రాజులపాటి కిరణ్ పాల్గొన్నారు.

రైతుబజారులో కూరగాయల ధరలు: టమాట 37, వంగ 28, బెండ 25, పచ్చిమిర్చి 34, కాకర 43, క్యాబేజీ 22, క్యారెట్ 40, దొండ 33, బంగాళదుంప 29, ఉల్లిపాయలు 27, గోరుచిక్కుడు 32, దోస 18, సొర 10, 8, అరటికాయ 8, 7, చిక్కుళ్లు 50, బీర 26, చామదుంప 30, మునగ 10/08, కంద 58, బీట్‌రూట్ 28, కీరదోస 38, బీన్స్ 84, క్యాప్సికం 82, అలసందలు 40, చిలకడదుంప 36, కొత్తిమీర 16/08, పుదీనా 15/5. శనివారం ఉదయం 7గంటల వరకు ఈ ధరలు వర్తిస్తాయి. -మచిలీపట్నం(గొడుగుపేట), న్యూస్‌టుడే

ధర వరలు

సినిమాలు

రేవతి: జురాసిక్ వరల్డ్
మినీరేవతి: మార్గన్
సిరికృష్ణ: కుబేర
సిరివెంకట్: తమ్ముడు
-మచిలీపట్నం(గొడుగుపేట), న్యూస్‌టుడే

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

మచిలీపట్నం : 80089 02911, పెడన : 63099 94687

స్పందనకు వందనం

◆బందరు మండలం సుల్తానగరంలోని డ్రైన్‌లో గుర్రపుడెక్క, మేట వేసుకుపోవడంతో ఎగువ నుంచి వచ్చే మురుగు దిగువకు పారక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. డ్రైన్ సమస్యపై ఈనాడులో వార్త ప్రచురించడంతో పాటు సమస్యను పలువురు రైతులు మేమున్నాం మీకుతోడుగా దృష్టికి తీసుకువచ్చిన విషయాన్ని అధికారులకు వివరించడంతో స్పందించి తూడు తొలగింపు పనులు చేపట్టారు.

డ్రైన్‌లో తొలగించిన తూడు

◆నగరంలోని బైపాస్‌సర్కిల్ సమీపంలో ప్రధాన రహదారి పక్కన వేసిన చెత్త తొలగించకపోవడంతో స్థానికులతోపాటు రాకపోకలు సాగించే ప్రయాణికులు అసౌకర్యానికి గురవుతున్నారు. సమస్యను స్థానికులు మేమున్నాం మీకుతోడుగా దృష్టికి తీసుకురాగా అధికారులకు వివరించడంతో సిబ్బందిని పంపి చెత్త తొలగించేలా చర్యలు తీసుకున్నారు.

◆నగరంలోని ఐదురోడ్ల సెంటర్‌లో డ్రైన్ పూడిపోవడంతో మురుగు పారక స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను ఆ ప్రాంత వాసులు మేమున్నాం మీకుతోడుగా దృష్టికి తీసుకురాగా అధికారులకు వివరించడంతో సిబ్బందిని పంపి పూడిక తొలగించేలా చర్యలు తీసుకున్నారు. -మచిలీపట్నంకార్పొరేషన్,న్యూస్‌టుడే

◆గూడూరు మండలంలోని రాయవరం గ్రామ పరిధిలోని పంటకాలువలో ఓ వ్యక్తి తూములు ఏర్పాటు చేసి రహదారి వేయడంతో దిగువన ఉన్న మల్లవోలు, పోలవరం గ్రామాలకు చెందిన ఆయకట్టుకు నీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈసమస్యపై 'ఈనాడు'లో చిత్ర కథనం ప్రచురించడంతో పాటు పలువురు రైతులు 'మేమున్నాం మీకుతోడుగా' దృష్టికి తీసుకొచ్చారు. విషయాన్ని జలవనరుల శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా.. శుక్రవారం జేసీబీతో కాలువలో ఏర్పాటు చేసిన తూములు తొలగించారు. సమస్య పరిష్కారం కావడంపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. **-న్యూస్‌టుడే, గూడూరు**

షాదీఖానా కమిటీ ఏర్పాటు

పెడన, న్యూస్‌టుడే: స్థానిక గుడివాడ రోడ్డులోని ఉర్దూ ఘర్ కమ్ షాదీఖానా నిర్వహణ కమిటీని ఏర్పాటు చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీచేశారు. కమిటీ అధ్యక్షుడిగా సాగర్ అహ్మద్, సభ్యులుగా షేక్ వజీర్ అహ్మద్(బాబులు), షేక్ ఎండీ రఫీ, అబ్దుల్ వాహిద్‌లతో పాటు మహిళా న్యాయవాది ఉమ్మే సుమయాను నియమించారు. నూతన కమిటీని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ తన కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో అభినందించారు.

రథయాత్ర మహోత్సవం నేడు

మచిలీపట్నం (గొడుగుపేట), న్యూస్‌టుడే: మచిలీపట్నంలో శనివారం జగన్నాథస్వామి రథయాత్ర మహోత్సవం జరుగుతుందని ఐదు రోడ్ల కూడలిలోని జగన్నాథస్వామి మందిరం నిర్వాహకులు పట్నాల సుబ్రహ్మణ్యం తెలిపారు. శుక్రవారం ఆలయ ప్రాంగణంలో ఉత్సవ కరపత్రాలను ఆవిష్కరించారు. నిజాంపేటలోని బొబ్బిలి వేణుగోపాలస్వామి ఆలయం నుంచి మధ్యాహ్నం 2.30 గంటలకు రథయాత్ర ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు.

ఆమోదిస్తారా.. తిరస్కరిస్తారా?

కౌన్సిల్ ముందుకు పట్టాభి స్మారక భవన స్థల కేటాయింపు అంశం

న్యూస్‌టుడే, మచిలీపట్నం కార్పొరేషన్

భోగరాజు పట్టాభి సీతారామయ్య ఆడిటోరియానికి స్థల కేటాయింపు అంశం ఎప్పటికి పరిష్కారం అవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. గత వైకాపా ప్రభుత్వ హయాంలోనే భవనానికి స్థలం కేటాయించినా నగరపాలక సంస్థ అనుమతులు ఇవ్వకుండా ఏళ్ల తరబడి దాట వేస్తూ వస్తోంది. ఆడిటోరియం నిర్మాణంలో ఉన్న సమస్యలు పరిష్కరించి త్వరితగతిన పనులు ప్రారంభించాలని రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటనతో పాటు వివిధ సంస్థలు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులకు అర్జీలు ఇచ్చారు. దీంతో పాటు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నారు. చివరకు న్యాయస్థానాలను కూడా ఆశ్రయించారు. అవేమి పట్టనట్లుగా వ్యవహరిస్తున్న నగరపాలక సంస్థ పాలకవర్గం ఎట్టకేలకు ఆ అంశాన్ని కౌన్సిల్ ముందుకు తీసుకురావడంతో మళ్లీ అది చర్చనీయాంశంగా మారింది.

స్మారక భవనానికి కేటాయించిన స్థలం వద్ద సాధన కమిటీ సభ్యుల నిరసన (పాతచిత్రం)

ఏళ్ల తరబడి అడ్డుకుంటున్న పాలకవర్గం: స్వాతంత్య్ర సమరయోధుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య స్థాపించిన ఆంధ్రా బ్యాంకును యూనియన్ బ్యాంకులో విలీనం చేశారు. ఆయన జ్ఞాపకార్థం ఆ బ్యాంకు సహకారంతో నగరంలో ఆడిటోరియం నిర్మించాలని నిర్ణయించారు. రూ.40కోట్లకు పైగా వెచ్చించి వివిధ వసతులతో భవనాన్ని నిర్మించేలా ఎంపీ బాలశౌరి ప్రతిపాదించారు. దానికి సంబంధించిన దస్త్రం నగరపాలక సంస్థకు చేరి నాలుగేళ్లు అవుతోంది. ఇప్పటి వరకు ఎలాంటి కదలిక లేదు. ఆడిటోరియానికి స్థల కేటాయింపులో జరుగుతున్న జాప్యంపై గత ప్రభుత్వ హయాంలోనే ఎంపీ బాలశౌరి అప్పటి నగరపాలక సంస్థ కమిషనర్ చంద్రయ్యపై బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేశారు. అదిగో ఇదిగో అంటూ దాట వేశారు తప్ప కౌన్సిల్ అజెండాలో చేర్చలేదు. భవన నిర్మాణ సాధన కమిటీ ప్రతినిధులు జిల్లా న్యాయసేవాధికార సంస్థలో ఫిర్యాదు చేస్తే ఏవో సాకులు చెప్పారు. మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని కావాలనే కౌన్సిల్ ముందుకు రాకుండా అడ్డుకుంటున్నారన్న విషయాన్ని సాధన కమిటీ సభ్యులు, వివిధ పక్షాల నేతలు బహిరంగంగానే విమర్శించిన ఘటనలు ఉన్నాయి.

ఏం చేస్తారో?

ఈ నెల 11న నగరపాలక సంస్థ కౌన్సిల్ సాధారణ సమావేశాన్ని నిర్వహించేందుకు పాలకవర్గం నిర్ణయించింది. దీనికి ఐదు అంశాలతో అజెండా తయారు చేశారు. దీనిని ఐదో అంశంగా కౌన్సిల్ ముందుకు తీసుకొస్తున్నారు. స్థల కేటాయింపు ప్రతిపాదనపై పరిశీలించి తగు నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది, ఆ మేరకు కౌన్సిల్ ముందుకు తీసుకొస్తున్నట్లు అజెండాలో పేర్కొన్నారు. దీనిపై పాలకవర్గ సభ్యులు ఏం చేస్తారో, ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అన్నది చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే వివిధ అంశాలను కౌన్సిల్ ముందుకు తీసుకురాకుండా జాప్యం చేస్తూ పాలకవర్గం అభివృద్ధిని అడ్డుకుంటుందన్న అపవాదును మూటగట్టుకుంది. అమృత్ పథకం 2.0 నిధుల అంశాన్ని అడ్డుకోవడంతో ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ద్వారా పనులు చేయాల్సి వచ్చింది. పాలకవర్గం గడువు సమీపిస్తుండడంతో భోగరాజు స్మారక భవనం అంశాన్ని ఆమోదిస్తుందా, లేక ఇతర కారణాలు చెప్పి తిరస్కరిస్తుందా అనేది వేచి చూడాలి.

రోశయ్య జీవితం.. ప్రజా సేవకు అంకితం

పెడన: నివాళి అర్పిస్తున్న ఆర్యవైశ్య నాయకులు

పెడన: అల్లూరికి మండల పరిషత్తు ఉద్యోగుల నివాళి

పెడన, న్యూస్‌టుడే: ఉమ్మడి ఏపీ మాజీ సీఎం దివంగత కొణిజేటి రోశయ్య జీవితం ప్రజాసేవకు అంకితమైందని ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షుడు కొల్లూరి సత్యనారాయణ అన్నారు. స్థానిక వాసవీ ప్రార్థనా మందిరంలో శుక్రవారం రోశయ్య జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అధికారంలో ఉన్నా లేకున్నా రోశయ్య ప్రజాపక్షాన నిలిచారని శ్లాఘించారు. పట్టణంలో రోశయ్య విగ్రహ ఏర్పాటుకు కృషిచేస్తామన్నారు. కార్యక్రమంలో మామిడి ప్రసాద్, చిట్టూరి పశుపతినాథ్, కొమ్మూరి సుధారాణి, భైరిశెట్టి భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

పింగళి సేవలు అజరామరం

మచిలీపట్నం (గొడుగుపేట), న్యూస్‌టుడే: పింగళి వెంకయ్య సేవలు అజరామరమని ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు అన్నారు. పింగళి వర్ధంతి కార్యక్రమాన్ని నగరంలో శుక్రవారం వివిధ సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించారు.

పింగళి చరిత్ర శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల, న్యాయవాది బాలాజీ, సంస్థ ప్రతినిధులు

వెలుగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. తెలుగువారి గుండెచప్పుడు పింగళి అని అన్నారు. వెంకయ్య జిల్లా వాసి కావడం ప్రజలు అందరికీ గర్వకారణమన్నారు. న్యాయవాది లంకిశెట్టి బాలాజీ, స్టార్ విద్యా సంస్థల ప్రతినిధులు పి.శ్రీరామ్, అయ్యప్పస్వామి తదితరులు ప్రసంగించారు.

చిలకలపూడి: పింగళి విగ్రహానికి నివాళులు అర్పిస్తున్న డీసీఎంఎస్ ఛైర్మన్, జనసేన నాయకులు

పింగళి జీవితచరిత్ర శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఆ ఫలకాన్ని చిలకలపూడి పోలీస్‌స్టేషన్ ప్రాంతంలోని పింగళి విగ్రహం వద్ద ఏర్పాటు చేస్తామని ఫౌండేషన్ అధ్యక్షుడు చందమామ బాబు తెలిపారు. సంస్థ ప్రతినిధులు రేపల్లె వసంతరావు, డి.జగ్గారావు, శరత్‌బాబు, కె.రమాదేవి తదితరులు పాల్గొని పింగళి విగ్రహానికి నివాళులు అర్పించారు. డీసీఎంఎస్ ఛైర్మన్ బండి రామకృష్ణ, కార్పొరేటర్ పినిశెట్టిఛాయాదేవి, జనసేన నాయకులు గడ్డం రాజు, శాయన శివయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ వైద్యకళాశాలలో కళాశాల ప్రిన్సిపల్ టీటీకే రెడ్డి, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.ఆశాలత, వైస్ ప్రిన్సిపల్ మంజుల, ఆయా విభాగాల అధిపతులు పింగళి చిత్రపటానికి నివాళులు అర్పించారు. పింగళి చరిత్ర గురించి విద్యార్థులకు వివరించారు.

పోరాట యోధుడు.. అల్లూరి సీతారామరాజు

మచిలీపట్నం (గొడుగుపేట), న్యూస్‌టుడే: పోరాట యోధుడు.. స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు అని పలువురు నాయకులు అన్నారు. నగరంలోని కూనపరెడ్డి ట్రస్ట్ కార్యాలయంలో శుక్రవారం నేతాజీ మిత్ర మండలి ఆధ్వర్యంలో సీతారామరాజు జయంతిని నిర్వహించారు. ఆదివాసీల్లో ఉద్యమస్ఫూర్తి నింపి బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భీకర పోరాటం చేసిన యోధుడు అల్లూరి అని అన్నారు. మిత్రమండలి సభ్యులు ధూళిపాళ్ల శ్రీరామచంద్రమూర్తి, జీఎస్‌ఆర్ మూర్తి, చలమలశెట్టి మల్లేశ్వరరావు, సలాది రామకృష్ణ, లింగం మోజెస్, జుజ్జూరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

నివాళులు అర్పిస్తున్న మిత్రమండలి ప్రతినిధులు

తెలుగుజాతి తెగువకు నిలువెత్తు నిదర్శనం..

మచిలీపట్నం క్రైం, న్యూస్‌టుడే: తెలుగుజాతి తెగువకు విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు నిలువెత్తు రూపమని ఎస్పీ ఆర్.గంగాధరరావు అన్నారు. అల్లూరి జయంతిని పురస్కరించుకుని శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి ఎస్పీతో పాటు ఏఎస్పీలు వీవీ నాయుడు, సత్యన్నారాయణ, పలువురు అధికారులు పూలదండలు వేసి నివాళులర్పించారు.

అలుపెరగని ఉద్యమ కెరటం

పెడన: స్వాతంత్య్ర సంగ్రామంలో అలుపెరగని ఉద్యమాలు నిర్వహించిన అల్లూరి సీతారామరాజు పోరాట యోధుడని ఎంపీడీవో అరుణకుమారి అన్నారు. అల్లూరి జయంతి సందర్భంగా స్థానిక మండల పరిషత్తు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. డిప్యూటీ ఎంపీడీవో ఎం.నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

బంటుమిల్లి, న్యూస్‌టుడే: అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి బంటుమిల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్ డాక్టర్ జగన్మోహనరావు, అధ్యాపకులు, విద్యార్థులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

పరిసరాల శుభ్రతతో డెంగీ నివారణ

గరిశపూడి (కృత్తివెన్ను), న్యూస్‌టుడే: నీటి నిల్వలు ఎక్కువగా ఉంటే దోమల పెరిగి మలేరియా, ఫైలేరియా, మెదడువాపు, డెంగీ వంటి వ్యాధులు ప్రబలుతాయని కృత్తివెన్ను పీహెచ్‌సీ వైద్యులు సాయిసందీప్, మిధున అన్నారు. శుక్రవారం గరిశపూడి పంచాయతీ పరిధి చినచందాల గ్రామంలో పరిసరాల పరిశుభ్రతపై అవగాహన ప్రదర్శన నిర్వహించారు.

విద్యార్థుల సంఖ్య పెంచాలి

పెడన గ్రామీణం, న్యూస్‌టుడే: పట్టణం, మండలంలోని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలని ఎంఈవో-2 వైవీ హరనాథ్ తెలిపారు. పట్టణ ఆర్‌ఎల్‌డబ్ల్యూ కాలనీ మోడల్ ప్రైమరీ పాఠశాలను శుక్రవారం పరిశీలించి ఉపాధ్యాయులతో మాట్లాడారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు పరిశీలించారు.

మొహర్రం ప్రశాంతంగా నిర్వహించుకోవాలి

మచిలీపట్నం క్రైం, న్యూస్‌టుడే: మొహర్రంను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని ఎస్పీ గంగాధరరావు ముస్లిం మత పెద్దలకు సూచించారు. మొహర్రం నేపథ్యంలో నగరంలోని జరీపంజా, బారాయిమామ్ పంజాలను ఆయన పోలీస్ అధికారులతో కలిసి సందర్శించి చేస్తున్న ఏర్పాట్లను మతపెద్దలను అడిగి తెలుసుకున్నారు. కోనేరుసెంటరులో చెస్ట్ బీటింగ్ సందర్భంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసు అధికారులకు సూచించారు. బందరు డీఎస్పీ రాజా, ఎస్బీ సీఐ శ్రీనివాసరావు, సీఐలు అబ్దుల్‌నబీ, పరమేశ్వర్, ఏసుబాబు, ఇతర అధికారులు ఎస్పీ వెంట ఉన్నారు.

మత్స్యకార సహకార సొసైటీ అధ్యక్షుడిగా తాతయ్య

పెడన, న్యూస్‌టుడే: పెడన పట్టణ మత్స్యకార సహకార సొసైటీ అధ్యక్షుడిగా బొడ్డు తాతయ్య ఎంపికయ్యారు. శుక్రవారం జరిగిన ఎన్నికలో ఉపాధ్యక్షుడిగా ఒడుగు సాంబయ్య, కోశాధికారిగా మోడే ఆంజనేయులు, సభ్యులుగా ఒనవాడి వాకలయ్య, లంకే శ్రీనివాస్‌లను ఎంపికచేశారు. ఈ కమిటీ ఐదేళ్ల పదవీ బాధ్యతలు నిర్వర్తిస్తుంది. మత్స్యకారుల ఆర్థిక ప్రగతికి కృషిచేస్తామని నూతన కమిటీ ప్రతినిధులు తెలిపారు.

ఎదుగుదలకు పౌష్టికాహారమే కీలకం

మచిలీపట్నం (కోనేరు సెంటరు), న్యూస్‌టుడే: మంచి పౌష్టికాహారం తీసుకోవడం ద్వారానే ఆరోగ్యకరమైన ఎదుగుదల ఉంటుందని సర్వజనాసుపత్రి సూపరింటెండెంట్ డా.ఆశాలత పేర్కొన్నారు. లేడీయాంప్తిల్ ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాలలో శుక్రవారం ఎన్ఎస్ఎస్ యూనిట్, రెడ్‌రిబ్బన్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కన్ను, చెవి, దంత వైద్య శిబిరంలో ఆమె మాట్లాడారు. ప్రిన్సిపల్ పి.లక్ష్మి నేతృత్వాన దాదాపు 700 మంది విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఎన్ఎస్ఎస్ యూనిట్ అధికారి లంకిశెట్టి హరిబాబు, కళాశాల అధ్యాపకులు శిబిరాన్ని పర్యవేక్షించారు.

మాట్లాడుతున్న ఆస్పత్రి సూపరింటెండెంట్ డా.ఆశాలత

లీలాకృష్ణ సేవలు ప్రశంసనీయం

బంటుమిల్లి, న్యూస్‌టుడే: తెదేపా సీనియర్ నాయకుడు, మాజీ మండల కన్వీనర్ యిల్లూరి లీలాకృష్ణ సేవలు ప్రశంసనీయమని పలువురు ప్రముఖులు అన్నారు. ఇటీవల ప్రభుత్వం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు త్రిసభ్య కమిటీలను ఖరారు చేసింది. లీలాకృష్ణను బంటుమిల్లి పీఏసీఎస్ ఛైర్మన్‌గా నియమించింది. ఈ నేపథ్యంలో బంటుమిల్లి క్లాత్ మర్చంట్స్ అసోసియేషన్ వారు, పలువురు ఆయన్ని కలిసి అభినందించారు.

సన్మానం పొందిన లీలాకృష్ణ, పక్కన వస్త్ర వ్యాపారులు

రైతుల సమస్యలు పరిష్కరించాలని వినతి

బంటుమిల్లి, న్యూస్‌టుడే: రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రైతు సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం మండల రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ కాగిత పూర్ణచంద్రరావుకు నాయకులు, రైతులు వినతి పత్రం అందజేశారు. రైతు సంఘం జిల్లా కార్యదర్శి గౌరిశెట్టి నాగేశ్వరరావు మాట్లాడుతూ మండలంలోని కాలువలపై ఉన్న డ్రాప్‌ల గేట్లు పలు చోట్ల దెబ్బతిన్నాయని, వాటిని సరిచేయించాలని కోరారు.

బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి రంగా

మచిలీపట్నం (గొడుగుపేట), గూడూరు, న్యూస్‌టుడే: బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహన్ రంగా అని వివిధ పక్షాల నాయకులు పేర్కొన్నారు. శుక్రవారం రంగా జయంతి వేడుకలను నగరంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించారు. పలుచోట్ల నిర్వహించిన కార్యక్రమాల్లో డీసీఎంఎస్ ఛైర్మన్ బండి రామకృష్ణ, మున్సిపల్ మాజీ ఛైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్, కార్పొరేటర్ పినిశెట్టి ఛాయాదేవి కూటమి నాయకులు పాల్గొని రంగా సేవలను కొనియాడారు. వివిధ ప్రాంతాల్లోని విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గూడూరులో డీసీ ఛైర్మన్ పోతన లక్ష్మీనరసింహస్వామి, కూటమి నాయకులు పోతన రామోజీ, యారా ప్రసాద్ తదితరులు రంగాసేవలను కొనియాడారు.

గూడూరులో నిర్వహించిన కార్యక్రమంలో ప్రసంగిస్తున్న డీసీఛైర్మన్ పోతనస్వామి

రంగా ఆశయ సాధనకు కృషి

పెడన: తోటమూల సెంటర్‌లో రంగా విగ్రహానికి నివాళి అర్పిస్తున్న ఎమ్మెల్యే

పెడన, న్యూస్‌టుడే: సమసమాజ స్థాపనే లక్ష్యంగా దివంగత నేత వంగవీటి మోహన రంగా అహర్నిశలు శ్రమించారని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. మోహనరంగా జయంతి సందర్భంగా శుక్రవారం స్థానిక తోటమూలలోని రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జనసేన నేత గరికపాటి శివ, 12వ వార్డు కౌన్సిలర్ మట్టా శివపావనీ, నీటి సంఘం అధ్యక్షుడు కమ్మగంటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రంగా యువసేన పట్టణంతో పాటు మండలంలోని బల్లిపర్రు, కాకర్లమూడి గ్రామాల్లో ద్విచక్ర వాహనాల ప్రదర్శన నిర్వహించారు.

◆ వైకాపా కార్యాలయంలో నిర్వహించిన రంగా జయంతి వేడుకల్లో ఆ పార్టీ ఇన్‌ఛార్జి ఉప్పాల రమేష్ పాల్గొన్నారు.

బంటుమిల్లి, న్యూస్‌టుడే: అల్లూరి సీతారామరాజు, వంగవీటి మోహన రంగాల జయంతి సందర్భంగా మండలంలోని మణిమేశ్వరంలో వారి విగ్రహాలకు ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెదేపా నాయకులు కూనపురెడ్డి వీరబాబు, బొర్రా కాశీ తదితరులు పాల్గొన్నారు.

పెడన గ్రామీణం: మండలంలోని చేవెండ్రపాలెంలో వంగవీటి మోహనరంగా విగ్రహానికి గ్రామస్థులు పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో కూనపరెడ్డి వెంకటేశ్వరరావు, అర్జునరావు, సుబ్బారావు, బావిశెట్టి కృష్ణ, వెంకన్న సుబ్బారావు పాల్గొన్నారు.

రంగాకు ఊరూరా నివాళులు

ఒన్నార్‌కానూరు (మచిలీపట్నంరూరల్), న్యూస్‌టుడే: రంగా జయంతిని మచిలీపట్నం మండలంలో శుక్రవారం ఊరూరా నిర్వహించారు. కానూరు పంచాయతీలోని జి.కానూరులో రంగా విగ్రహానికి తెలుగు రైతు జిల్లా అధ్యక్షుడు గోపు సత్యనారాయణ పూలమాల వేసి నివాళులర్పించారు. ◆ ఎస్.ఎన్.గొల్లపాలెంలో వంగవీటి రంగా జయంతిని పురస్కరించుకుని స్థానిక ఎంపీయూపీ పాఠశాలలో 160 మంది విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు సమకూర్చగా మాజీ సర్పంచి మట్టా మోహన్ నాంచారయ్య చేతులమీదుగా పంపిణీ చేశారు.

రంగా విగ్రహానికి పూలమాల వేస్తున్న గోపు సత్యనారాయణ

మహిళల ఆర్థిక ప్రగతే లక్ష్యంగా సేవలు

పెడన, న్యూస్‌టుడే: మహిళల ఆర్థికోన్నతే లక్ష్యంగా మెప్మా రిసోర్స్‌పర్సన్లు(ఆర్పీ) తమ సేవలు అందించాలని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. మెప్మా ఆర్పీలకు ప్రభుత్వం ట్యాబ్‌లను అందుబాటులోకి తెచ్చింది.. పెడన పురపాలికలో 22 మంది ఆర్పీలకు గాను శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో 17 మందికి అందజేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్వయం సహాయక సంఘాలకు అందిస్తోన్న రుణాలను సద్వినియోగం చేసుకుని, మహిళలు ఆర్థిక ప్రగతి సాధించేలా ఆర్పీలు కృషిచేయాలన్నారు. మెప్మా సిటీ మిషన్ మేనేజరు కేవస్ ఆనందరావు, సీవోలు వెంకటలక్ష్మి, ఎస్.స్వాతీపద్మ తదితరులు పాల్గొన్నారు.

చిన్నారులకు వైద్య పరీక్షలు

చిన్నారులతో వైద్యులు, ప్రతినిధులు

మచిలీపట్నం (కోనేరుసెంటరు), న్యూస్‌టుడే: మిషన్ వాత్సల్యలో భాగంగా శిశుగృహ, బాలసదన్ చిన్నారులకు శుక్రవారం వైద్య పరీక్షలు నిర్వహించారు. జిల్లా రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమాధికారిణి డా.హిమబిందు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో దంత వైద్యాధికారి శ్రీజ, చైల్డ్ సైకాలజిస్ట్ రత్నకుమారి, ల్యాబ్ టెక్నీషియన్ భాస్కర్ వైద్య పరీక్షలు నిర్వహించారు. థెరపీ అవసరమైన చిన్నారులను గుర్తించి సర్వజనాసుపత్రిలోని బాలల సత్వర చికిత్సా కేంద్రానికి సిఫార్సు చేశారు. జిల్లా శిశు సంక్షేమ సాధికారతా అధికారి రాణి, స్టాఫ్ నర్సు కల్యాణి, సిబ్బంది పాల్గొన్నారు.

దస్తావేజులు పోయినవి

కట్టా బాబూరావు D.No.29/360-A చింతగుంటపాలెం, మచిలీపట్నం సంబంధించిన డాక్యుమెంట్ నెంబర్-221/1995 ఇంటి దస్తావేజులు ఇంటి నుండి ఫోటోస్టాట్ కొరకు వెళుతుండగా దారిలో పడిపోయినవి. ఎవరికైనా దొరికిన యెడల ఈ క్రింది సెల్ నెంబరుకు తెలుపగలరు.

సెల్: 92924 07783

CHANGE OF NAME

Old Name: Mohammad Iqbal Khan
S/o: Mohammad Shajahan Khan
New Name:
SHAIK IQBAL
S/o Mohammad Shajahan Khan
D.No: 4/70-2, Rajupeta, Beside New Masjid, Machilipatnam, Krishna District. Andhra Pradesh.
Mob. No: 98859 38496

హామీలన్నింటినీ నెరవేరుస్తున్నాం

పెడన, న్యూస్‌టుడే: ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నింటినీ కూటమి ప్రభుత్వం నెరవేరుస్తోందని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. 'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమంలో భాగంగా శుక్రవారం స్థానిక 9వ వార్డు కానూరినగర్ వీవర్స్ కాలనీలో ఆయన పర్యటించారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తోన్న పథకాలను వివరించారు. కుటుంబంలో చదువుకుంటోన్న పిల్లలందరికీ 'తల్లికి వందనం' వర్తింపజేయడం కూటమి ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమన్నారు. సూపర్ సిక్స్ పథకాలన్నీ అమలు చేస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు అబ్దుల్ హన్నూ, యక్కల శ్యామలయ్య, భట్ట శంకరరావు, గుల్లంకి మాధవరావు, కమ్మగంటి వెంకటేశ్వరరావు, యర్రా రాజా తదితరులు పాల్గొన్నారు.

సంక్షేమంతో పాటు అభివృద్ధి

బంటుమిల్లి, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంతో పాటు రాష్ట్రాన్ని అని రంగాల్లో అభివృద్ధి పథంలో నడుపుతున్నట్లు ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. బంటుమిల్లిలో శుక్రవారం నిర్వహించిన 'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజలకు కరపత్రాలు అందించారు. నాయకులు కూనపురెడ్డి వీరబాబు, యిల్లూరి లీలాకృష్ణ, దాసరి కరుణ జ్యోతి, జొన్నలగడ్డ కొండ, కరుణ్ కుమార్ పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ

బంటుమిల్లి, న్యూస్‌టుడే: నియోజకవర్గంలో అనారోగ్యం బారినపడి ఆసుపత్రిలో చికిత్స పొందిన 25 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన రూ.28.13 లక్షల విలువ గల చెక్కులను నాగేశ్వరరావుపేటలోని ఆయన స్వగృహం వద్ద ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ శుక్రవారం అందజేశారు. కార్యక్రమంలో కూనపురెడ్డి వీరబాబు, ఒడుగు తులసీరావు, ధనశ్రీరామమూర్తి తదితరులు పాల్గొన్నారు.

ఆధునిక పద్ధతులపై అవగాహన అవసరం

కప్పలదొడ్డి(గూడూరు),న్యూస్‌టుడే: కలంకారీలో ఆధునిక పద్ధతులపై అవగాహన పెంపొందించుకోవాలని వివిధ సంస్థల ప్రతినిధులు అన్నారు. కప్పలదొడ్డి గ్రామంలోని దేవల మహర్షి చేనేత సహకార సంఘ ప్రాంగణంలో వాసవ్య మహిళా మండలి, హెచ్‌సీఎల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కలంకారీ పరిశ్రమలో పనిచేసే మహిళలకు అవగాహన సదస్సు నిర్వహించారు. నూతన డిజైన్లు, సహజ సిద్ధమైన రంగులను మాత్రమే వినియోగించాలని సూచించారు.

(c) eenadu

పెనమలూరు

• పెనమలూరు • గన్నవరం

నేడు కానూరులో జగన్నాథ రథయాత్ర

కృష్ణలంక, న్యూస్‌టుడే: జగన్నాథ రథయాత్రను ఈనెల 5న వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఇస్కాన్ విజయవాడ మందిరం అధ్యక్షుడు చక్రధర దాస్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం సాయంత్రం 4.30 గంటలకు కానూరులోని శ్రీసాయి గీతామందిరం వద్ద రథయాత్ర మొదలవుతుందన్నారు. యాత్ర పంటకాల్వ రోడ్డు, నాగార్జున హాస్టల్స్, నెక్స్‌జెన్ పబ్లిక్ స్కూల్, ఆటోనగర్ 100 అడుగుల రోడ్డు మీదుగా ఎంజీ రోడ్డులోకి ప్రవేశించి ఆటోనగర్ బస్‌స్టేషన్ సమీపంలోని శ్రీసాయిబాబా కల్యాణమండపం వద్ద ముగుస్తుందన్నారు.

ఆలోచనలకు ఆవిష్కరణలు తోడైతే మేధో హక్కులు

నున్న, న్యూస్‌టుడే: ఆలోచనలకు ఆవిష్కరణలు తోడైతే మేధో హక్కులు పొందవచ్చని ఆర్జీ ఎన్ఐపీఎం అసిస్టెంట్ కంట్రోల్ ఆఫ్ పేటెంట్ డిజైన్ శ్రీకుమార్‌రాజ్ అన్నారు. నున్న వికాస్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో శుక్రవారం ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ అవేర్‌నెస్ మిషన్ సంస్థ ఆధ్వర్యంలో మేధో హక్కులపై కార్యశాల నిర్వహించారు. ఆన్‌లైన్ ద్వారా ఆయన మాట్లాడారు. పేటెంట్ ప్రచురణకు కావాల్సిన హక్కులను వివరించారు. 497 మంది విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ కీర్తి, ప్రిన్సిపల్ డా.పరమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

కనకదుర్గమ్మకు ఆషాఢ సారె

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత కనకదుర్గమ్మకు గన్నవరం మండలం ముదిరాజ్‌పాలెం మహిళలు ఆషాఢ సారె సమర్పించారు. స్థానిక రామాలయం నుంచి మేళతాళాలతో భారీ ప్రదర్శనగా మహిళలు విజయవాడకు శుక్రవారం ఉదయం బయలుదేరి వెళ్లారు. తొలుత ఈనా వెంకటరత్నం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు.

-ముదిరాజ్‌పాలెం(గన్నవరం గ్రామీణం), న్యూస్‌టుడే

సామూహిక వేంకటేశ్వరస్వామి వ్రతాలు

హనుమాన్ జంక్షన్, న్యూస్‌టుడే: హనుమాన్ జంక్షన్ లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం సామూహిక వేంకటేశ్వరస్వామి వ్రతాలు నిర్వహించారు. పలువురు దంపతులు పాల్గొన్నారు. ఆలయ ధర్మకర్త కాకాని బాబు, అరుణ దంపతులు భక్తులకు అవసరమైన పూజా సామగ్రి ఉచితంగా అందించారు. అర్చకులు చక్రవధానుల సీతారామాంజనేయ శర్మ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. ఈ నెల 6న తొలి ఏకాదశిని పురస్కరించుకుని ధర్మకర్తలు స్వామివారికి నూతన వస్త్రాలు సమర్పించారు.

ముగిసిన వారాహి నవరాత్రులు

గన్నవరం (గ్రామీణం), న్యూస్‌టుడే: పాతగన్నవరంలోని లక్ష్మీదేవి పతమ్మ ఆలయంలో గత తొమ్మిది రోజులుగా నిర్వహిస్తున్న వారాహి నవరాత్రులు శుక్రవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా లలితా సహస్రనామ పారాయణం, వారాహి అష్టోత్తరం, ఇతర ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి, అమ్మవార్లు విశేషాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి న్యాయవాది మాల్యాద్రి సతీసమేతంగా దంపతులు, తెలుగు మహిళా రాష్ట్ర కార్యదర్శి మూల్పూరి సాయికల్యాణి ఆషాఢ సారె సమర్పించారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు జాస్తి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

లలిత సహస్రనామ పారాయణం చేస్తున్న భక్తులు

ఏపీ ఎన్జీవో అసోసియేట్ అధ్యక్షుడిగా బసవయ్య

కంకిపాడు, న్యూస్‌టుడే: ఏపీఎన్జీవో కంకిపాడు యూనిట్ (పూర్వ తాలూకా) అసోసియేట్ అధ్యక్షుడిగా స్థానిక ఎంపీడీవో కార్యాలయ పాలనాధికారి ఎన్.బసవయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి మండల పరిషత్తు సమావేశ మందిరంలో సంఘ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఎన్జీవో, ఉపాధ్యాయ, పింఛన్‌దార్ల సంఘ ప్రతినిధులు, కార్యాలయ ఉద్యోగులు బసవయ్యను అభినందించారు.

బసవయ్యను అభినందిస్తున్న ఎన్జీవో ప్రతినిధులు

డిమాండ్ల పరిష్కారం కోరుతూ ఆర్టీసీ ఉద్యోగుల ధర్నా

గన్నవరం (గ్రామీణం, న్యూస్‌టుడే: దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న పలు డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ గన్నవరం ఆర్టీసీ డిపో ఎదుట ఏపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఉద్యోగులు శుక్రవారం ధర్నా చేశారు. డీఏ బకాయిల చెల్లింపు, సర్క్యులర్ 01/2019 అమలు, ఎలక్ట్రికల్ బస్సుల విధులకు ఉద్యోగులనే కేటాయించడం. . సకాలంలో ఉద్యోగోన్నతులు కల్పించాలంటూ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఈయూ సంఘ నాయకులు కోటేశ్వరరావు, శ్రీనివాసరావు, ఉద్యోగులు పాల్గొన్నారు.

ఉయ్యూరు, న్యూస్‌టుడే: ఉయ్యూరు ఆర్టీసీ డిపో ఎదుట ఏపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఉద్యోగులు ధర్నా చేశారు. తమ సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని ఉద్యోగులు నినదించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వైవీ రావు పాల్గొని ప్రసంగించారు. యూనియన్ జిల్లా కోశాధికారి కేవీఎస్ రావు, ఉయ్యూరు డిపో అధ్యక్ష, కార్యదర్శులు టీవీఎస్ నారాయణ, రవికుమార్ పాల్గొన్నారు.

ఉయ్యూరు ఆర్టీసీ డిపో ఎదుట ధర్నా

గేటు కష్టాలకు తెర!

ఆర్వోబీల మంజూరు.. పనులకు సిద్ధమవుతున్న రైల్వే శాఖ

హనుమాన్ జంక్షన్, న్యూస్‌టుడే

గన్నవరం నియోజకవర్గంలో పలు లెవల్ క్రాసింగుల వద్ద వాహనదారులకు ఎదురవుతున్న ఇబ్బందులు శాశ్వతంగా తొలగిపోను న్నాయి. రద్దీ రైల్వే మార్గాల్లో తరచుగా గేటు పడటం, రాకపోకలు స్తంభించిపోవడం నిత్య కృత్యంగా మారింది. ఆ ఇక్కట్లకు పరిష్కారంగా 2014-19 మధ్య కాలంలో తెదేపా ప్రభుత్వం కీలక ఆర్వోబీలకు ప్రతిపాదనలు తయారు చేయించింది. ఆ తరువాత వచ్చిన వైకాపా ప్రభుత్వం దాన్ని పట్టించుకోకపోవడంతో సమస్య తీరలేదు. తాజాగా కూటమి ప్రభుత్వం రాగానే ఆర్వోబీల నిర్మాణానికి వీలుగా చర్యలు చేపట్టడంతో రైల్వే శాఖ నిధులు మంజూరు చేసింది.

వేలేరు రైల్వే గేటు

రోజూ అవస్థలే

పొట్టిపాడు లెవల్ క్రాసింగ్

విజయవాడ - విశాఖపట్నం రైల్వే మార్గంలో పొట్టిపాడు, వేలేరు, విజయవాడ-నరసాపురం మార్గంలో నిడమానూరు లెవల్ క్రాసింగ్‌లు కీలకమైనవి. వీటికి అవతల పలు గ్రామాలు, సాగు భూములు, పరిశ్రమలు ఉన్నాయి. ఆయా గ్రామాల ప్రజలు నిత్యం గేట్లు దాటి రావాల్సిందే. మరోవైపు భారీ వాహనాలు, ఆర్టీసీ బస్సులు, ఆటోలు నిర్విరామంగా తిరుగుతూనే ఉంటాయి. రైళ్ల రాకపోకల నడుమ రోజూ అనేక సార్లు గేట్లని మూస్తూ, తెరుస్తూ ఉండటం తప్పనిసరి కావడంతో ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వస్తోంది.

పట్టాలెక్కించారు

రద్దీగా ఉండే ఈ లెవల్ క్రాసింగుల వద్ద ఆర్వోబీలు నిర్మించాల్సిన ఆవశ్యకతను గుర్తించి, ఎంపీ వల్లభనేని బాలశౌరి కేంద్ర రైల్వే మంత్రి, ఉన్నతాధికారులను పలుమార్లు కలిసి మంజూరు కోసం కృషి చేశారు. ఎట్టకేలకు స్పందించిన రైల్వే శాఖ పొట్టిపాడు ఆర్వోబీకి రూ.56.87 కోట్లు, వేలేరు ఆర్వోబీకి రూ.52.45 కోట్లు, నిడమానూరు ఆర్వోబీకి రూ.62.95 కోట్లు కేటాయించింది. డీపీఆర్ దాదాపుగా ఖరారైన నేపథ్యంలో నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి.

కష్టాలు తీరతాయి

ఆర్వోబీ లేకపోవడంతో నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ముఖ్యంగా పొలాలకు వెళ్లాలన్నా, వ్యవసాయ ఉత్పత్తులు బయటకు తెచ్చుకోవాలన్నా వేచి ఉండటం తప్పనిసరైంది. ఈ కారణంగా సమయం, ఇంధనం వృథా అవుతున్నాయి. ఆర్వోబీ నిర్మిస్తే తమ కష్టాలు తీరతాయి. **- గుండపనేని నాని, పొట్టిపాడు**

అనుసంధానం పెరుగుతుంది

లెవల్ క్రాసింగ్ వద్ద ఆర్వోబీ నిర్మిస్తే అనేక సమస్యలకు పరిష్కారం లభించినట్లే. జాతీయ రహదారితో అనుసంధానమవుతుంది. చెరకు, ఆయిల్‌పామ్ రైతులు, విద్యార్థులు, సామాన్య ప్రజలు ఎలాంటి అగచాట్లు పడకుండా రాకపోకలు సాగించొచ్చు. **-వడ్లమూడి సురేష్, వేలేరు**

కంకిపాడు యువకుడికి డాక్టరేట్

కంకిపాడు (గ్రామీణం, న్యూస్‌టుడే: కంకిపాడుకు చెందిన బాకీ నరేశ్ జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో మెకానికల్ ఇంజినీరింగ్ చదువుతున్నారు. 'ఆప్టిమైజేషన్ ఆఫ్ వైర్ ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ టర్నింగ్ ఆఫ్ ఏరోస్పేస్ అల్లాయ్స్' అంశంపై పరిశోధన చేసి ఉత్తమ ఫలితాలు సాధించారు. ఆతడికి కళాశాలలో సీనియర్ ప్రొఫెసర్ చెన్నకేశవరెడ్డి సహకారం అందించారు. ఉత్తమ ప్రతిభ కనబరచడంతో నరేశ్‌కు యూనివర్సిటీ పరీక్షల విభాగం డైరెక్టర్ పీహెచ్‌డీ ప్రదానం చేసింది. ఈ సందర్భంగా నరేశ్ మాట్లాడుతూ తాను చేసిన పరిశోధన విమాన రంగానికి ఎంతో ఉపయుక్తమవుతుందన్నారు. డాక్టరేట్ తీసుకున్న నరేశ్‌ను పలువురు అభినందించారు.

పరిసరాల పరిశుభ్రతతో దోమల నివారణ

హనుమాన్ జంక్షన్, న్యూస్‌టుడే: దోమల ద్వారా డెంగీ, మలేరియా వంటి విష జ్వరాలు ప్రబలే ప్రమాదం ఉందని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని బాపులపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది సూచించారు. బాపులపాడు ఎంజీనగర్ ప్రాంతంలో శుక్రవారం వారు పర్యటించారు. పలు నివాసాలను పరిశీలించారు. దోమలకు ఆశ్రయం కల్పించేలా ఉన్న పలు ప్రాంతాలను గుర్తించి, తక్షణమే శుభ్రం చేసుకోవాలని చెప్పారు.

ఆరేళ్లుగా అదిగో ఇదిగో..!

అధ్వాన రహదారితో ప్రజల అవస్థలు

గోసాల(పెనమలూరు), న్యూస్‌టుడే: గోసాల-మద్దూరు రహదారి అభివృద్ధి ఆరేళ్ల నుంచి గోతుల మయంగా మారింది. అభివృద్ధి చేస్తున్నామంటూ ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రకటనలు చేస్తున్నా ఆచరణలో మాత్రం అడుగు ముందుకు పడటం లేదని ప్రజలు, ప్రయాణికులు వాపోతున్నారు. వర్షా కాలంలో గోతుల్లో నీరు నిలిచి వాహనాల రాకపోకలు సాగించలేని పరిస్థితులు నెలకొంటున్నాయి. గోసాల, వణుకూరు, మద్దూరు, కాసర్నేనివారిపాలెం గ్రామాలను అనుసంధానం చేసే ఈ రహదారి ఇసుక లారీలు, టిప్పర్ల ధాటికి దారుణంగా తయారైంది. కనీసం నడిచేందుకు కూడా వీలు లేని విధంగా ఉంది. వణుకూరు-మద్దూరు నడుమ పూర్తి అధ్వానంగా తయారైందని నాలుగు గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రంగా ఆశయ సాధనకు కృషి

కానూరు, యనమలకుదురు, న్యూస్‌టుడే: దివంగత నేత వంగవీటి మోహన రంగా ఆశయ సాధనకు కృషి చేస్తామని పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అన్నారు. శుక్రవారం తాడిగడప సెంటర్‌లోని రంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

★ యనమలకుదురు చిన్నవంతెన సెంటర్లో జరిగిన రంగా విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బోడే ప్రసాద్, గద్దె రామ్మోహన్, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా తదితరులు పాల్గొన్నారు.

హనుమాన్‌జంక్షన్, న్యూస్‌టుడే: హనుమాన్‌జంక్షన్, కొత్తపల్లి, కానుమోలు, కోడూరుపాడు తదితర గ్రామాల్లో రంగా విగ్రహానికి పలువురు నాయకులు, అభిమానులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

కాటూరు (ఉయ్యూరు గ్రామీణం), న్యూస్‌టుడే: జనసేన పార్టీ నాయకుడు ఇందిరాసి పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో కాటూరులో వంగవీటి మోహన్ రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పేదలు, వృద్ధులకు పండ్లు, బియ్యం పంపిణీ చేశారు.

కోడూరుపాడులో నివాళులర్పిస్తున్న నాయకులు

కాటూరులో..

ప్రకటన

మా క్లయింట్లు కృష్ణా జిల్లా, తాడిగడప గ్రామ కాపురస్తులు నెక్కలపూడి రఘవయ్య గారి భార్య నెక్కలపూడి రమాదేవి గారి సంజాయిషీ పొంది తెలియచేయునది ఏమనగా.. యన్.టి.ఆర్ జిల్లా, విజయవాడ కాపురస్తులు గొల్లపూడి రామకోటేశ్వరరావు గారి కుమారుడు గొల్లపూడి జనార్ధనరావు గారు ది.19.11.2018వ తేదీన వెనిగళ్ళ వెంకటనారాయణ గారి కుమారుడు వెనిగళ్ళ నాగేశ్వరరావు గారి వలన క్రయం పొంది శ్రీ పటమట సబ్ రిజిస్ట్రారు వారి ఆఫీసులో 1వ పుస్తకం, దస్తావేజు నెం. 10525/2018 రుగా రిజిష్టరు కాబడిన విక్రయ దస్తావేజు రీత్యా వారికి య.0.42 సెంట్ల భూమికి సంక్రమించి నేటి వరకు వారికి మాత్రమే సర్వ సంపూర్ణ స్వాధీన యాజమాన్య హక్కు భుక్తములతో అనుభవించుచున్నారు. సదరు షెడ్యూలు దాఖలా ఆస్తులను మా క్లయింటు క్రయమును పొందుటకు విక్రయ ఒప్పందము కుదుర్చుకుని కొంత సొమ్ము బయానాగా చెల్లించి త్వరలో మా క్లయింటు పేరగాని, వారు కోరిన వారి పేరున గాని రిజిష్టరు దస్తావేజును వ్రాసుకొనబోవుచున్నారు. కావున యీ దిగువ షెడ్యూలు దాఖలాస్తిపై ఎవ్వరికి ఎట్టి ఆక్షేపణలు, డబుల్ రిజిస్ట్రేషన్లు, క్లయిములు, మైనరు హక్కులు, వారసత్వపు హక్కులు వగైరాలు వున్న యెడల ఈ ప్రకటన వెలువడిన తేదీ లగాయతు 10 రోజుల లోపల చేరునట్లుగా ఎక్నాలెడ్జిమెంట్ గల రిజిష్టరు పోస్టు ద్వారా మా చిరునామాకు తెలియపరచవలసినది. అట్లు గడువు తేదీలోపు ఎట్టి అభ్యంతరములు, ఆక్షేపణలు వగైరాలు రానియెడల దిగువ షెడ్యూలు దాఖలాస్తి నిర్వివాదమైన ఆస్తిగా పరిగణించి మా క్లయింటు క్రయమును పొందుదురు. గడువు తేదీ దాటి వచ్చు ఎట్టి క్లయిములు, చార్జీలు, అభ్యంతరములు, ఆక్షేపణలు వగైరాలు మా క్లయింటును బద్ధులను చేయజాలవని ఇందు మూలముగా యావన్మందికీ తెలియజేయడమైనది.

షెడ్యూలు: కృష్ణా జిల్లా, పటమట సబ్ రిజిస్ట్రారు వారి ఆఫీసులో చేరిన పెనమలూరు మండలం, తాడిగడప గ్రామ పంచాయతీ ఏరియాలో చేరిన తాడిగడప గ్రామ పంచాయతీ రీ.సర్వే నెం. 130/1రు దాఖలా య.0.42 సెంట్లు శేరీ పల్లపు భూమికి **హద్దులు: తూర్పు:** కిలారు రామయ్య గారి భూమి; **దక్షిణం:** పంట కాలువ; **పడమర:** తోటకూర గోపిచంద్ గారి భూమి; **ఉత్తరం :** అరవపల్లి రాజేంద్ర ప్రసాద్ గారి భూమి.

ఇట్లు: **యలమంచిలి రామకృష్ణ,**
యలమంచిలి యశస్విని పద్మావతి, న్యాయవాదులు
షాపు నెం. 10, రాధాకృష్ణ రెసిడెన్సి,
న్యూ ఆర్.టి.సి. కాలనీ, పటమట, విజయవాడ- 7
ఫోన్ నెం: 94946 23679, 99594 54322
విజయవాడ: తేది: 04-07-2025

డ్రెయిన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన

పోరంకి(కానూరు),న్యూస్‌టుడే: తాడిగడప పురపాలిక పరిధిలోని పోరంకి సర్కిల్ ప్రభునగర్ అంగన్‌వాడీ కేంద్రం వద్ద డ్రెయిన్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాధాన్యతా క్రమంలో అన్ని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.

అసైన్డు భూ సమస్యలు పరిష్కరించాలని వినతి

గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే: అసైన్డు భూ సమస్యలను వీలైనంత త్వరలో పరిష్కరిస్తామని గుడివాడ ఆర్డీవో జి.బాల సుబ్రహ్మణ్యం అన్నారు. ఉంగుటూరు మండలం ఎలుకపాడు పరిసర ప్రాంతాల్లో బుడమేరు విస్తరణలో భాగంగా భూములు కోల్పోయిన రైతుల వివరాలు తెలుసుకునేందుకు వచ్చిన ఆర్డీవోను సీపీఎం నాయకులు కలిశారు. స్థానిక అసైన్డు భూముల బాధితులతో కలిసి ఆన్‌లైన్ సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు. బుడమేరు విస్తరణ బాధితులతో సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలను సేకరించాలని తహసీల్దార్ విమలకుమారిని ఆర్డీవో ఆదేశించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు టీవీ లక్ష్మణస్వామి, పార్టీ మండల కార్యదర్శి అజ్మీర వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ఆర్డీవో సుబ్రహ్మణ్యంతో మాట్లాడుతున్న సీపీఎం నాయకులు

పాడి రైతుల సంక్షేమమే ధ్యేయం

హనుమాన్‌జంక్షన్, న్యూస్‌టుడే: పాడి రైతుల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ, రానున్న నాలుగేళ్లలో వార్షిక టర్నోవర్ రూ.2 వేల కోట్లకు పెంచడమే ధ్యేయంగా కృషి చేస్తున్నామని విజయ డెయిరీ ఛైర్మన్ చలసాని ఆంజనేయులు పేర్కొన్నారు. ఛైర్మన్‌గా తన ఆరేళ్ల పదవీ కాలంలో పశు పోషణ ద్వారా రైతులు స్థిరమైన ఉపాధి పొందేలా చర్యలు చేపట్టానన్నారు. శుక్రవారం ఆయన పుట్టినరోజు సందర్భంగా హనుమాన్‌జంక్షన్ కాకాని పాల ఉత్పత్తిదార్ల భవనం, వీరవల్లిలోని ప్రాజెక్టు కామధేను ప్లాంటులో పాల సంఘాల అధ్యక్షులు, ఉద్యోగులు ఆయన్ను ఘనంగా సత్కరించి, అభినందనలు తెలిపారు.

సమ్మె విజయవంతానికి పిలుపు

గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలతో అసంఘటిత కార్మికులకు తీరని అన్యాయం జరుగుతోందని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కళ్లం వెంకటేశ్వరరావు గన్నవరంలో అన్నారు. ఈ మేరకు ఈ నెల 9న నిర్వహించే కార్మిక సమ్మెను విజయవంతం చేయాలని ప్రజా సంఘాల ప్రతినిధులకు సూచించారు. సీఐటీయూ జిల్లా నాయకుడు వై.నరసింహారావు తాతబ్బాయ్, సమ్మక్క, మరియదాసు పాల్గొన్నారు.



మాట్లాడుతున్న వెంకటేశ్వరరావు

కూటమి ప్రభుత్వంతోనే సుపరిపాలన

బాపులపాడులో కరపత్రం అందజేస్తున్న ఎమ్మెల్యే వెంకట్రావ్

తాడిగడపలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్..

ఉయ్యూరులో వైవీబీ..

తాడిగడప (కానూరు), న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వంతోనే సుపరిపాలన సాధ్యమని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అన్నారు. 'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమంలో భాగంగా శుక్రవారం తాడిగడప రామానగర్ కట్టపై ఇంటింటి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధి గురించి ప్రజలకు వివరించారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి కృషి చేయాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. కార్యక్రమంలో అనుమోలుప్రభాకరరావు, కూటమి నాయకులు, పురపాలిక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఉయ్యూరు, న్యూస్‌టుడే: ఇచ్చిన హామీలను నెరవేర్చుతూ కూటమి ప్రభుత్వం సుపరిపాలన సాగిస్తోందని తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు వైవీబీ రాజేంద్రప్రసాద్ అన్నారు. ఉయ్యూరు నగర పంచాయతీ 15వ వార్డులో తెదేపా పట్టణ అధ్యక్షుడు గుర్నాధరావు అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన 'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాల కరపత్రాలు పంపిణీ చేశారు. అజ్మతుల్లా, ఫణికుమార్, శ్రీను, తిరుపతిరావు, వీరశ్రీనివాసరావు పాల్గొన్నారు

పెనమలూరు, న్యూస్‌టుడే: 'సుపరిపాలనలో తొలిఅడుగు' కార్యక్రమంలో భాగంగా చిన్నగుడి, జడ్పీ హైస్కూలు పరిసర ప్రాంతాల్లో తెదేపా నాయకులు మారుపూడి ధనకోటేశ్వరరావు, కోయ ఆనంద్‌లు ఇంటింటి పర్యటన చేశారు. ఈ సందర్భంగా కూటమి ఏడాది పాలనలో ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలను వివరించారు. భాస్కర్, పూర్ణచంద్రరావు, సుభాని, ప్రసాద్, శ్రీనివాస్ పాల్గొన్నారు.

తెన్నేరు (కంకిపాడు), న్యూస్‌టుడే: 'సుపరిపాలనలో తొలిఅడుగు'లో భాగంగా శుక్రవారం తెన్నేరులో సూపర్‌సిక్స్ పథకాలపై ఇంటింటి ప్రచారం నిర్వహించారు. నీటి సంఘం డీసీ అధ్యక్షుడు యార్లగడ్డ రాజారావు, ఏఎంసీ ఛైర్మన్ అన్నే ధనయ్య, డైరెక్టర్ దండమూడి లక్ష్మీకుమారి, సుదిమళ్ల రవీంద్ర, ఉద్దంటి కుటుంబరావు, నిమ్మగడ్డ నాగేశ్వరరావు పాల్గొన్నారు.

కానూరు, న్యూస్‌టుడే: కానూరులో తెదేపా జిల్లా ఉపాధ్యక్షుడు వెలగపూడి శంకరబాబు నేతృత్వంలో 'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమం నిర్వహించారు. ఇంటింకి వెళ్లి ప్రభుత్వ పథకాల కరపత్రాలు పంపిణీ చేశారు. గోపీచంద్, రవికిరణ్ పాల్గొన్నారు.

అర్హులకు త్వరలో ఇళ్ల స్థలాలు

హనుమాన్‌జంక్షన్, న్యూస్‌టుడే: నిజమైన ప్రజా సంక్షేమం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని, అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే అది నిరూపితమైందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్ పేర్కొన్నారు. 'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమంలో భాగంగా శుక్రవారం సాయంత్రం బాపులపాడు హనుమాన్‌నగర్ ప్రాంతంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. త్వరలోనే అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తామన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలను వివరిస్తూ, వారి సమస్యలు తెలుసుకున్నారు. నాయకులు రాజేశ్వరరావు, అట్లూరి శ్రీను, గార్లపాటి రాజేశ్వరరావు, శివన్నారాయణ, గోపాలకృష్ణ, సూర్యం, తాడిశెట్టి శ్రీను, తదితరులు పాల్గొన్నారు. ★ వేలేరులో రాష్ట్ర తెలుగురైతు కార్యదర్శి వేములపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు.

పోరాట యోధుడు అల్లూరి

హనుమాన్ జంక్షన్, న్యూస్‌టుడే: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా శుక్రవారం మండల వ్యాప్తంగా పలుచోట్ల వేడుకలు నిర్వహించారు. హనుమాన్‌జంక్షన్ మానవత కార్యాలయంలో మారుబోయిన కోటేశ్వరరావు ఆధ్వర్యంలో అల్లూరి చిత్రపటానికి నివాళులర్పించారు. తహసీల్దార్ కార్యాలయంలో డీటీలు మల్లిక, రాజేంద్ర ఆధ్వర్యంలో సిబ్బంది నివాళులర్పించారు.

ఉయ్యూరు, గ్రామీణ, న్యూస్‌టుడే: స్వాతంత్ర్య సమరయోధుడు, మన్నెం వీరుడు అల్లూరి సీతారామరాజును మరువరాదని, ఆయన స్ఫూర్తి, పోరాట పటిమను యువత అందిపుచ్చుకోవాలని స్థానిక ఏజీఎస్‌జీఎస్ కళాశాల వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు షేక్ సత్తార్ అన్నారు. కళాశాల ప్రాంగణంలో శుక్రవారం వాకర్స్ జిల్లా ప్రతినిధి నూకల సాంబశివరావు అధ్యక్షతన అల్లూరి సీతారామరాజు జయంతి కార్యక్రమం నిర్వహించారు. ◆ ఉయ్యూరులో క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు జయంతి నిర్వహించారు. శివాలయం మాజీ ఛైర్మన్ సీహెచ్‌వీవీ కుటుంబరాజు నేతృత్వంలో కేక్ కోశారు. సీతారామరాజు కటౌట్‌కు పూలమాల వేసి నివాళులర్పించారు. ◆ ఉయ్యూరు మండల పరిషత్తు కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎంపీడీవో జీఎస్వీ శేషగిరిరావు, మహిళా సర్పంచులు, సిబ్బంది పాల్గొన్నారు.

హనుమాన్ జంక్షన్ మానవత కార్యాలయంలో అల్లూరికి నివాళి

నకిలీ మద్యం విక్రయదారులతో జాగ్రత్త

గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే: తక్కువ ధరకు మద్యం విక్రయిస్తామని చెప్పే వారి మాటలు విని మందుబాబులు మోసపోవద్దని గన్నవరం ఎక్సైజ్ సీఐ డి.సురేఖ శుక్రవారం సూచించారు. నియోజకవర్గ పరిధిలోని గన్నవరం, ఉంగుటూరు, బాపులపాడు మండలాల్లో ప్రభుత్వ అనుమతి పొందిన మద్యం దుకాణాల్లో మాత్రమే కొనుగోళ్లు చేయాలని సూచించారు. నకిలీ బ్రాండ్‌లతో తయారు చేసిన కల్తీ మద్యం తాగి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దన్నారు.

ఉయ్యూరు గ్రామీణం, న్యూస్‌టుడే: తక్కువ ధరకే వస్తుందని చెప్పి నకిలీ మద్యం విక్రయదారుల నుంచి కొనుగోలు చేసి మోసపోవద్దని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఉయ్యూరు సీఐ శేషగిరిరావు సూచించారు. శుక్రవారం గండిగుంటలోని ఆయన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. వివాహాలు, విందులు, ఇతర సామూహిక వేడుకల సమయంలో కొందరు నకిలీ మద్యం విక్రయదారుల మాటలు నమ్మి మోసపోతున్నారన్నారు. అనుమతి లేని వ్యక్తుల వద్ద మద్యం కొనుగోలు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని హితవు పలికారు.

కాలువలో పడి కార్మికుడి మృతి

ఉయ్యూరు, న్యూస్‌టుడే: నగర పంచాయతీ కార్యాలయం సమీపంలో పుల్లేరు కాలువలో బుధవారం రాత్రి ప్రమాదవశాత్తూ కాలుజారి పారిశుద్ధ్య కార్మికుడు ఆర్.సాయిచంద్రశేఖర్(25) పడిపోయి గల్లంతయ్యాడు. అతడి మృతదేహాన్ని పంచాయతీ మూడో బజారు వద్ద కాలువలో శుక్రవారం ఉదయం గుర్తించారు. కాలువలో గుర్రపు డెక్క పేరుకుపోయి ఉండటంతో చంద్రశేఖర్ బయటకు వచ్చే వీలులేక మృతిచెంది ఉంటాడని భావిస్తున్నారు. కేసును పట్టణ ఎస్సై విశ్వనాథ్ దర్యాప్తు చేస్తున్నారు.

చికిత్స పొందుతూ వృద్ధుడు

పెనమలూరు, న్యూస్‌టుడే: పోరంకి సాలిపేటకు చెందిన కళింగపట్నం బలరాం(70) తల్లి మూడేళ్ల కిందట మృతి చెందింది. అప్పటి నుంచి అతడు మనో వేదనకు గురవుతున్నాడు. ఈ క్రమంలో మద్యానికి అలవాటు పడ్డాడు. ఈ నెల 2న పింఛను సొమ్ముతో మద్యం కొనుగోలు చేసి, అందులో పురుగుల మందు కలుపుకొని తాగాడు. కుటుంబసభ్యులు అతడిని నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందాడు. బలరాం కుమారుడు సంతోష్ శుక్రవారం ఫిర్యాదు చేయగా, అనుమానాస్పద స్థితిలో మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

తాగి వాహనం నడిపిన వ్యక్తికి జైలు

హనుమాన్ జంక్షన్, న్యూస్‌టుడే: తాగి ద్విచక్ర వాహనం నడిపిన ఓ వ్యక్తికి నూజివీడు న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. వీరవల్లి ఎస్సై శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఏడాది మే 12న కోడూరుపాడులో వాహన తనిఖీలు చేస్తుండగా, ద్విచక్ర వాహనంపై వెళుతున్న కంకిపాడుకు చెందిన కొరపాక పూర్ణచంద్రరావును ఆపి శ్వాస విశ్లేషణ పరికరంతో తనిఖీ చేశారు. మద్యం పూటుగా తాగినట్లు నిర్ధారణ కావడంతో కేసు నమోదు చేశారు. శుక్రవారం అతడిని కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి నాలుగు రోజులు జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల
(అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 98496 97616

SBI భారతీయ స్టేట్ బ్యాంక్
పెద్ద అవుటపల్లి బ్రాంచి, కృష్ణా జిల్లా.

డిమాండ్ నోటీసు

సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్సెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్ట్ 2002లోని 13(2) క్రింద దిగువ వారికి

శ్రీ పరుచూరి ధర్మతేజ, తండ్రి: రామనాథ బాబు
డోర్ నెం.4-72, తూమటివారి వీధి, చోడవరం, పెనమలూరు మండలం-521139
అకౌంట్ నెం:హెచ్‌యల్: 38088951044

సార్,

మీరు పెద్ద అవుటపల్లి బ్రాంచి, కృష్ణా జిల్లా నుండి ఈ దిగువ ఉదహరించిన స్థిరాస్తిని తనఖా ఉంచి హౌసింగ్ లోన్ ఫెసిలిటీ సౌకర్యాన్ని పొందియున్నారు. సదరు లోన్ ఋణము ది.31-05-2025వ తేదీ నాటికి మొత్తము బకాయి రూ.23,66,190/- (అక్షరాల ఇరవైమూడులక్షల అరవైఆరువేల నూట తొంబై రూపాయిలు మాత్రమే) మరియు ఒప్పందపరమైన వడ్డీ తదుపరి కాస్ట్స్, చార్జీలు, ఇతరములైన ఖర్చులు మొత్తము బకాయిగా ఉన్నవి.

తనఖాపెట్టిన స్థిరాస్తి వివరము

కృష్ణా జిల్లా, పెనమలూరు మండలం, చోడవరం గ్రామం, ఆర్‌యస్ నెంబర్లు: 68/1, 68/2, 69/1, 69/2 & 70, విజిటియం యల్‌పి నెం.VJA/48/2013, ప్లాట్ నెంబర్లు: 52, 53, 64, 65, **అన్నపూర్ణ గ్రీన్స్, నాల్గవ అంతస్థు, ఫ్లాట్ నెం.501,** ప్లింత్ & కామన్ ఏరియా 1305 చ॥అడుగులు, పార్కింగ్ ఏరియా 80 చ॥అడుగులు (పార్కింగ్ నెం.12) తో పాటు మొత్తం విస్తీర్ణం 840 చ॥గ॥లలోని అవిభాజ్యపు మరియు అనిర్దిష్టపు భాగము 47.415 చ॥గ॥లు కలిగిన ఆర్‌సిసి భవనము శ్రీ పరుచూరి ధర్మతేజ, తండ్రి: రామనాథ బాబు గారికి చెందిన రిజిష్టర్డ్ సేల్‌డీడ్ నెం.7022/2018, తేది:12-12-2018, కంకిపాడు జెయస్ఆర్ఓ, కృష్ణా జిల్లా. **అపార్ట్‌మెంట్ హద్దులు:** తూర్పు: 40 అడుగుల వెడల్పుగల రోడ్డు, దక్షిణం: ప్లాట్ నెంబర్లు: 51& 66, పడమర: 40 అడుగుల వెడల్పు గల రోడ్డు, ఉత్తరం: ప్లాట్ నెంబర్లు: 54 & 63. **ఫ్లాట్ నెం.501 హద్దులు:** తూర్పు: మెట్లు & ఉమ్మడి వరండా, దక్షిణం: ఓపెన్ టు స్కై, పడమర: ఓపెన్ టు స్కై, ఉత్తరం: ఓపెన్ టు స్కై.

శ్రీ పరుచూరి ధర్మతేజ, తండ్రి: రామనాథ బాబు మీకు బ్యాంకు వారు మంజూరు చేసిన ఋణసౌకర్యం నిమిత్తం పైన ఉదహరించిన స్థిరాస్తులను తనఖా ఉంచినారు. పైన పేర్కొనబడిన చట్టంలోని సెక్షన్ 13(2) క్రింద **ది.31-05-2025వ తేదీన డిమాండ్ నోటీసును** బ్యాంకుచే మీకు జారీచేయడమైనది. కానీ జారీ చేసిన నోటీసును ఋణగ్రహీతలు స్వీకరించనందున **ఈ పత్రికా ప్రకటన జారీచేయడమైనది.** బ్యాంకు వారు జారీచేసిన షరతులు మరియు నిబంధనలు పాటించుటలో మీరు విఫలమైనందున ఖాతా క్రమము తప్పి ఆర్.బి.ఐ మార్గదర్శకాల ప్రకారం ఎన్.పి.ఏగా (మొండిబకాయి) వర్గీకరించబడినది. సదరు పైన తెలిపిన ఋణమొత్తము మరియు ఒప్పందపరమైన వడ్డీ ఈ ప్రకటన ప్రచురించిన తేదీ నుండి 60 దినములలో తిరిగి చెల్లించవలసినదిగా మిమ్మల్ని కోరడమైనది. లేనియెడల ఎటువంటి తదుపరి ప్రకటన లేకుండా సెక్షన్ 13(4) క్రింద పైన తెలిపిన సెక్యూరిటీపై SARFAESI చట్టం, 2002 లోని నిబంధనలు అమలు చేసేందుకు, చర్యలు చేపట్టుటకు సెక్యూర్డ్ క్రెడిటార్ అగు దిగువ సంతకందారునకు అధికారం కలదు. ఉద్దేశించబడిన చట్టంలో మరియు లేదా అమలులో ఉన్న ఏ చట్టం క్రింద మాకు లభించే ఏ ఇతర హక్కులకు భంగం కలుగకుండా ఇవి జారీచేయడమైనది.

ప్రదేశం: పెద్ద అవుటపల్లి
తేది : 04-07-2025

అధీకృత అధికారి
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

గుడివాడ

•గుడివాడ •పామర్రు •అవనిగడ్డ

శాంతిభద్రతలకు విఘాతం కలిగించొద్దు

అలీనఖీపాలెం(పమిడిముక్కల)న్యూస్‌టుడే: పండుగలు, ఇతర కార్యక్రమాలను సోదరభావంతో జరుపుకోవాలని, చిన్నసమస్యలకు ఘర్షణలుపడి శాంతిభద్రతలకు విఘాతం కలిగించరాదని గుడివాడ డీఎస్పీ ధీరజ్ వినీల్ అన్నారు. శుక్రవారం ఆకస్మికంగా అలీనఖీపాలెంలో పర్యటించి మొహరం సందర్భంగా జరుగుతున్న కార్యక్రమాలను తెలుసుకున్నారు. సీఐ చిట్టిబాబు, ఎస్‌ఐ బి శ్రీను వెంట వున్నారు.

విద్యార్థులకు మాజీ సర్పంచి వితరణ

వేల్పూరు (పమిడిముక్కల)న్యూస్‌టుడే: వేల్పూరు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు మాజీ సర్పంచి తిరుమలశెట్టి బోసుబాబు రూ.6వేలు నగదు, నోటుపుస్తకాలు, విద్యాపరికరాలు శుక్రవారం విద్యార్థులకు అందచేసినట్లు ప్రధానోపాధ్యాయుడు జి.నానిబాబు తెలిపారు. 25 సంవత్సరాలుగా తన తల్లి జ్ఞాపకార్థం విద్యార్థులకు సాయం అందిస్తున్నానని తెలిపారు.

పామర్రు, న్యూస్‌టుడే: రోశయ్య చిత్రపటానికి నివాళులర్పిస్తున్న పట్టణ ఆర్యవైశ్య సంఘ అధ్యక్ష, కార్యదర్శులు జాలయ్య, రఘురాంబాబు

రోశయ్య విగ్రహానికి పూలమాల వేసి మాట్లాడుతున్న ఎమ్మెల్యే బుద్ధప్రసాద్

గుడివాడ : ఏలూరు రోడ్‌లోని గాంధీ బొమ్మ సెంటర్లోని గాంధీ విగ్రహం వద్ద రోశయ్య చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే రాము, రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ గోకవరపు సునీల్ తదితరులు

రోశయ్యకు సముచిత స్మారకం నిర్మించాలి

అవనిగడ్డ, న్యూస్‌టుడే: దివంగత మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యకు సముచిత స్మారకం నిర్మించాలని స్థానిక ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కోరారు. శుక్రవారం ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో రోశయ్య జయంతిని ఘనంగా నిర్వహించారు. స్థానిక పోలీసు స్టేషన్ సమీపంలోని రోశయ్య విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాల వేసి నివాళులర్పించి మాట్లాడారు. ఘంటసాల రాజమోహన్‌రావు, అద్దేపల్లి నాంచారయ్య, ఏఎంసీ ఛైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు, నంబూరి వెంకటేశ్వరరావు, దేసు జగన్‌మోహన్‌రావు, నంబూరి సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.

పింగళి, అల్లూరిలకు ఘన నివాళులు

అవనిగడ్డ, న్యూస్‌టుడే: యువత జాతీయ నాయకుల నుంచి స్ఫూర్తి పొందాలని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక గాంధీక్షేత్రంలో జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య వర్ధంతి, మన్యం వీరుడు అల్లూరి సీతారామ రాజు జయంతి సందర్భంగా ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో జనసేన పార్టీ మోపిదేవి మండల అధ్యక్షుడు పూషడపు రత్నగోపాల్, నాయకులు మండలి శివప్రసాద్, ఘంటసాల రాజమోహన్‌రావు, ముద్దినేని చంద్రరావు, యలవర్తి నాగమునీశ్వరరావు, శ్యామ్‌కుమార్ పాల్గొన్నారు.

కోసూరు(కూచిపూడి): మొవ్వ మండలం కోసూరు ప్రధాన సెంటరులో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతిని క్షత్రియ సేవాసంఘం ప్రతినిధులు శుక్రవారం ఘనంగా నిర్వహించారు.

భట్లపెనుమర్రు (కూచిపూడి): భారతదేశ చరిత్రలో అంకితభావం గల దేశభక్తుడిగా గౌరవం అందుకున్న వ్యక్తి పింగళి అని మొవ్వ మండల పరిషత్ అధ్యక్షురాలు కొండేటి ఇందిర అన్నారు. పింగళి జన్మస్థలమైన మొవ్వ మండలం భట్లపెనుమర్రులో సర్పంచి మట్టా ఇందిర అధ్యక్షతన పింగళి వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. సంగిశెట్టి సాంబశివరావు, కార్యదర్శి వి.ప్రభుకుమార్, పాల్గొన్నారు.

గుడివాడ: క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో అల్లూరి విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న నాయకులు

పింగళి వెంకయ్య విగ్రహం, అల్లూరి చిత్రపటాల వద్ద మాట్లాడుతున్న ఎమ్మెల్యే బుద్ధప్రసాద్

భట్లపెనుమర్రులో నివాళులర్పిస్తున్న ఎంపీపీ కె.ఇందిర, సర్పంచి ఎం.ఇందిర, కార్యదర్శి తదితరులు

బలహీనులకు అండదండలతోనే రంగాకు నివాళి

అవనిగడ్డ, న్యూస్‌టుడే: బలహీనులకు అండగా నిలబడటమే వంగవీటి మోహన రంగాకు నివాళి అని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ చెప్పారు. రంగా జయంతిని పురస్కరించుకుని రాధా, రంగా మిత్రమండలి నాయకుడు యాసం చిట్టిబాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావుతో కలసి ప్రారంభించారు. రాష్ట్ర అగ్నికుల క్షత్రియ అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ చిలకలపూడి పాపారావు, డి.వెంకటేశ్వరరావు, ఏఎంసీ ఛైర్మన్ తోట కనక దుర్గ, తలశిల స్వర్ణలత, మాచవరపు ఆదినారాయణ, వేణుగోపాలరావు, వెంకటగిరి, మత్తి వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

రక్తదాన శిబిరంలో ఎమ్మెల్యే బుద్ధప్రసాద్, ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల, చిలకలపూడి, తదితరులు

జనసేన నేత సందు పవన్ కార్యాలయంలో రంగా చిత్ర పటం వద్ద నివాళులర్పిస్తున్న నేతలు

గుడివాడ, న్యూస్‌టుడే: వంగవీటి మోహన రంగా కార్మికులు, కర్షకుల సంక్షేమం కోసం శ్రమించిన నాయకుడని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పేర్కొన్నారు. రంగా జయంతి సందర్భంగా స్థానిక ఏజీకే పురపాలక సంఘ ఉన్నత పాఠశాల వద్ద గల రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రావి వెంకటేశ్వరరావు, యలవర్తి శ్రీనివాసరావు, పాల్గొన్నారు. కాపు సేవా సంఘం ఆధ్వర్యంలో ఏజీకే పాఠశాల వద్ద రంగా విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.

పామర్రుగ్రామీణం, న్యూస్‌టుడే: పేదల ఆశాజ్యోతి దివంగత వంగవీటి మోహనరంగా అని పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్‌రాజా అన్నారు. శుక్రవారం మండలంలోని రాపర్లలో రంగా విగ్రహానికి ఎమ్మెల్యే, తాడిశెట్టి నరేష్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎంపీటీసీ కూనపరెడ్డి సుబ్బారావు, గుంపా గంగాధర్, మేడిశెట్టి నాగేంద్రం తదితరులు పాల్గొన్నారు.

ప్రజల సమస్యల పరిష్కారానికే ప్రజావేదిక

దేవరపల్లి(తోట్లవల్లూరు), న్యూస్‌టుడే : ప్రజల సమస్య పరిష్కారం కోసమే ప్రజావేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నామని పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా పేర్కొన్నారు. మండలంలోని దేవరపల్లి గ్రామంలో శుక్రవారం ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని ప్రజలు పలు సమస్యలతో కూడిన వినతిపత్రాలు ఎమ్మెల్యేకు అందజేశారు. వీటి పరిష్కారానికి ప్రత్యేక కృషి చేస్తానని తెలిపారు. రాత్రి పల్లె నిద్ర చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వెంకటేశ్వరరావు, మండల తెదేపా అధ్యక్షుడు వీరపనేని శివరామప్రసాద్, తహసీల్దార్ ఎం.కుసుమకుమారి, ఎంపీడీవో రవికాంత్, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

దేవరపల్లి గ్రామంలో పల్లెనిద్ర చేస్తున్న ఎమ్మెల్యే వర్ల కుమార్‌రాజా

స్వర్ణాంధ్ర విజన్ 2047 దిశగా పనిచేయాలి

పామర్రు, న్యూస్‌టుడే: స్వర్ణాంధ్ర విజన్ 2047 దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పనిచేస్తున్నారని, పామర్రు నియోజకవర్గంలో అందరూ ఆదిశగానే కలిసి పనిచేసి కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని ఎమ్మెల్యే కుమార్‌రాజా అన్నారు. శుక్రవారం స్థానిక ప్రభుత్వ అతిథి గృహంలో ఐదు మండాల ఎంపీడీవోలు, సిబ్బంది , నియోజకవర్గ స్వర్ణాంధ్ర విజన్ కమిటీ సభ్యులు, ప్రాజెక్టు డైరెక్టర్ శివప్రసాద్ యాదవ్‌తో కలిసి నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.

కండక్టర్ విధులకు ఆటంకం.. ఇద్దరికి జైలు

తోట్లవల్లూరు, న్యూస్‌టుడే: ఆర్టీసీ కండక్టర్ విధులకు ఆటంకం కల్గించినందుకు ఇద్దరు వ్యక్తులకు శుక్రవారం ఉయ్యూరు జడ్జి శ్రీహరి జైలు శిక్ష ఖరారు చేశారని పమిడిముక్కల సీఐ వై.చిట్టిబాబు తెలిపారు. అవనిగడ్డకు చెందిన రాజనాల సుధీర్ ఏపీఎస్ఆర్టీసీ కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. 2020, ఫిబ్రవరి 20న అవనిగడ్డ-విజయవాడ కరకట్ట సర్వీస్ బస్సులో విధుల్లో ఉండగా ఉదయం సుమారు 9 గంటల సమయంలో శ్రీకాకుళం వద్ద జటావత్ ప్రదీప్ బస్సు ఎక్కి విజయవాడకు టిక్కెట్ తీసుకున్నారు. చిల్లర విషయంపై కండక్టర్ సుధీర్‌తో తండ్రి, కొడుకులు గొడవపడ్డారని కండక్టర్ తోట్లవల్లూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. శుక్రవారం ఉయ్యూరు కోర్టు మేజిస్ట్రేట్ కె.శ్రీహరి నిందితులకు ఏడాది సాధారణ జైలు శిక్ష, రూ.10 వేలు జరిమానా విధించారని పమిడిముక్కల సీఐ వై.చిట్టిబాబు, ఎస్సై అవినాష్ తెలిపారు.







(c) eenadu

పేరు ఘనం.. నిర్వహణ శూన్యం

గ్యాలరీలో మందుబాబులు, ఆకతాయిలు

శునకాల సంచారం

నగరానికే తలమానికంగా నిలిచే ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం మందుబాబులకు అడ్డాగా మారుతోంది. రాత్రి వేళ మందుబాబులు గ్యాలరీల్లో చేరి మద్యం తాగి ఖాళీ సీసాలను పగలగొట్టి వెళ్లిపోతున్నారు. స్టేడియంలోకి ప్రవేశించే వారిపై పర్యవేక్షణ లేక.. ఆకతాయిలు, మందుబాబులు గోడలు, గేట్లు దూకేసి.. లోపలకు చేరి తిష్ట వేస్తున్నారు. ఉదయం, సాయంత్రం నడకకు వచ్చే మహిళలు, క్రీడాకారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. - ఈనాడు అమరావతి

అబ్బురపరిచిన మాక్‌డ్రిల్

రైల్వే సిబ్బందికి అవగాహన

విజయవాడ(రైల్వేస్టేషన్), న్యూస్‌టుడే: రైలు ప్రమాదం జరిగినప్పుడు రైల్వే సిబ్బంది ఏ విధంగా స్పందించాలి,సకాలంలో ఘటనా స్థలానికి చేరుకునే విధానం, ప్రాణనష్టం జరగకుండా ఏ విధంగా వ్యవహరించాలో శుక్రవారం మెగా మాక్‌డ్రిల్‌లో కళ్లకు కట్టినట్లు చూపించారు. ఎన్‌డీఆర్‌ఎఫ్, రైల్వే బ్రేక్ డౌన్ సిబ్బంది, రాష్ట్ర ప్రభుత్వ అత్యవసర ప్రతిస్పందన బృందాలు పాల్గొని నిజంగా ప్రమాదం జరిగినట్లు సృష్టించారు. ఆసమయంలో బ్రేక్ డౌన్ సిబ్బంది ప్రమాదస్థలానికి చేరుకొని ఏఆర్‌టీ, ఎంఆర్‌టీ, సేఫ్టీ, ఎస్ అండ్‌టీ, ఆపరేటింగ్, కమర్శియల్ విభాగాల సిబ్బంది పాల్గొని ట్రాక్‌ను క్లియర్ చేయడం, ప్రమాదం జరిగిన ప్రదేశంలో భారీ క్రేన్ల సహాయంతో బోగీలను పక్కకు పెట్టడం, మెడికల్ సిబ్బంది ప్రయాణికులకు ప్రాథమిక చికిత్స అందించడం, కమర్శియల్ సిబ్బంది ప్రయాణికుల వివరాలు సేకరించడం, పౌరసంబంధాల అధికారులు మీడియాకు సమాచారం ఇవ్వడం, అగ్నిమాపక దళం అగ్ని నియంత్రణ, పోలీసు, ఆర్పీఎఫ్ రద్దీని నివారించడం వంటివి ఇందులో చూపించారు. ఈసందర్భంగా దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ సేఫ్టీ ఆఫీసర్ కె.వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ సిబ్బంది అప్రమత్తత కోసం మాక్‌డ్రిల్ నిర్వహించామన్నారు. డీఆర్‌ఎం నరేంద్ర ఆనందరావు పాటిల్, ఏడీఆర్‌ఎంలు కొండా శ్రీనివాసరావు, పి.ఇ.ఎడ్విన్‌తో కలిసి పరిశీలించారు. డీఆర్‌ఎం నరేంద్ర ఆనందరావు పాటిల్, వివిధ విభాగాల అధికారులు ధర్మేంద్రకుమార్, స్వరాజ్‌కుమార్, డాక్టర్ శ్రీనివాస సత్యనారాయణ, బి.ప్రశాంత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ప్రమాదానికి గురైన బోగీలను తొలగిస్తూ..

ఈ పాపం.. జగన్ సర్కారుదే

చంద్రిక అయోధ్య అపార్ట్‌మెంట్ బాధితుల గగ్గోలు

అదనంగా చెల్లించాలని కొనుగోలుదారులపై దౌర్జన్యం

ఈనాడు, అమరావతి, గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే

గన్నవరం పట్టణ శివారులోని 'చంద్రిక అయోధ్య' గృహ సముదాయం వివాదం ముదురుతోంది. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్నామంటూ ప్రకటించిన రాక్ అవెన్యూస్ సంస్థ తమను అడ్డంగా ముంచేసి మాయమైపోయింది.. ఆ స్థానంలో వైకాపా నేత వల్లభనేని వంశీ అనుచరుడు గుర్రం నాని పాగా వేసి తమను తీవ్రంగా వేధిస్తున్నారని వాపోతున్నారు. తాము మొత్తం డబ్బులు చెల్లించేసినా ఫ్లాట్లు అప్పగించకుండా దశలవారీగా అధిక భారం మోపి ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ తెలిపారు. దీనిపై బాధితులు పోలీసులను ఆశ్రయించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే చాలామంది రెరాలోనూ ఫిర్యాదు చేశారు. మంత్రి నారా లోకేశ్‌ను ఒక్కొక్కరిగా వెళ్లి కలిసి తమ బాధలు చెప్పుకుని న్యాయం చేయమంటూ వేడుకుంటున్నారు.

గన్నవరం శివారులోని చంద్రిక అయోధ్య గృహసముదాయం

వల్లభనేని వంశీ అనుచరుడి పాగా..

2017లో దాదాపు 14 మంది రైతులకు చెందిన 10.5 ఎకరాల భూమిని రాక్ అవెన్యూస్ సంస్థ తీసుకుంది. 65:35 శాతం భాగస్వామ్యంతో ఒప్పందం చేసుకుంది. 670 ఫ్లాట్లతో కూడిన గృహసముదాయం నిర్మాణం ఆరంభించింది. 2019 వరకు పనులు వేగంగా జరిగాయి. కానీ వైకాపా ప్రభుత్వం గద్దెనెక్కాక పరిస్థితి దారుణంగా మారిపోయింది. ప్రభుత్వ విధానాలతో ఇసుక ఇతర సామగ్రి దొరకక నిర్మాణాలు కుంటుపడ్డాయి. రాక్ సంస్థ ఆర్థికంగా దివాలా తీసింది. అప్పటి నుంచి 2021 వరకు నిర్మాణ పనులు పూర్తిగా నిలిచిపోయాయి. 2021 డిసెంబరు 6న రాక్ సంస్థను పూర్తిగా తప్పించేశారు. వైకాపా సర్కారు అధికారంలో ఉండడం, స్థానికంగా వల్లభనేని వంశీ చక్రం తిప్పడంతో గుర్రం నాని.. చంద్రిక అయోధ్య అపార్ట్‌మెంట్లను హస్తగతం చేసుకున్నారు. భూములిచ్చిన వారిలో నాని కూడా ఉండడంతో అదే సాకుగా చూపించి మొత్తంగా పాగా వేశారు.

కొన్న వాళ్లకు కష్టాలు..

ఈ ఫ్లాట్లకు సంబంధించిన కొనుగోలుదారులు పూర్తిగా డబ్బులు చెల్లించి మరీ రాక్ అవెన్యూస్ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. వారి ఒప్పందాలతో గుర్రం నానికి ఎలాంటి సంబంధం లేదు. అందుకే గట్టిగా అడిగితే నాకేం సంబంధం, వెళ్లి ఎవరితో ఒప్పందం చేసుకున్నారో వాళ్లనే అడగమంటూ దౌర్జన్యం చేస్తున్నారని, బూతులు తిడుతూ వెళ్లగొడుతున్నారంటూ కొనుగోలుదారులు వాపోతున్నారు. తాము వెళ్లినా బయట సిబ్బందిని పెట్టి, గేటు దాటి లోపలికి రానివ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు.

☛ చంద్రిక అపార్ట్‌మెంట్లలో కొనుగోలు చేసిన వారిలో చాలా మంది విజయవాడ, హైదరాబాద్‌తో పాటు విదేశాల్లోనూ ఉన్నారు. వారంతా పూర్తిగా డబ్బులు చెల్లించినప్పటికీ ఇంతవరకూ ఫ్లాట్లు కేటాయించలేదు. అదనంగా ఇంకా చెల్లించాలంటూ డిమాండ్ చేస్తున్నారని వాపోతున్నారు.

☛ ప్రస్తుతం అపార్ట్‌మెంట్ల నిర్మాణానికి భూములు ఇచ్చిన మిగతా రైతులు కూడా తమకు అన్యాయం జరిగిందని, ఒప్పందం చేసుకున్న రాక్ అవెన్యూస్ సంస్థ యజమాని కనిపించకుండాపోయి, తమను మోసం చేశారంటూ గగ్గోలు పెడుతున్నారు.

☛ చంద్రిక అయోధ్య అపార్ట్‌మెంట్లకు ఆనుకుని మరో ఐదెకరాల భూమిని రాక్ అవెన్యూస్ సంస్థ అభివృద్ధికి తీసుకుంది. ఇక్కడ ఫేజ్ 02 కింద అపార్ట్‌మెంట్లను ఆరంభించింది. దాదాపు వంద మంది వరకూ ఈ ఫ్లాట్ల కోసం ఒప్పందాలు చేసుకుని డబ్బులు చెల్లించారు. వైకాపా గద్దెనెక్కే సమయానికి ఇవి పిల్లర్ల దశలో ఉన్నాయి. ఇప్పటికీ అక్కడే ఆగిపోయాయి. కొనుగోలుదారులు లబోదిబోమంటున్నారు.

రంగా ఆశయ సాధనకు కృషి చేద్దాం

కృష్ణలంక, న్యూస్‌టుడే: రంగా ఆశయాల సాధనకు కృషి చేద్దామని ఎంపీ కేశినేని శివనాథ్ పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహన రంగా జయంతి పురస్కరించుకుని రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో రాణిగారితోటలో ఏర్పాటు చేసిన ఆయన విగ్రహాన్ని శుక్రవారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎంపీ శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివనాథ్ మాట్లాడుతూ నిస్వార్థంగా ప్రజలకు సేవ చేసిన నాయకులు ప్రజల గుండెల్లో నిలిచి ఉంటారనడానికి రంగా జీవితమే ఉదాహరణ అన్నారు. రంగా ఒక శక్తి అని, అందరికీ చెందిన ప్రజా నాయకుడని పేర్కొన్నారు. కూటమి గెలుపులో మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ కీలకపాత్ర పోషించారని, భవిష్యత్తులో ఆయనకు సముచిత స్థానం లభిస్తుందన్నారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే నాయకుడు మోహనరంగా అన్నారు. వంగవీటి రాధాకృష్ణ మాట్లాడుతూ రంగా తుది శ్వాస వరకు పేదలకు అండగా నిలిచారన్నారు. జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు సామినేని ఉదయభాను, తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బొప్పన భవకుమార్, రాధ రంగ మిత్ర మండలి నాయకులు పాల్గొన్నారు.

విగ్రహాన్ని ఆవిష్కరించి మాట్లాడుతున్న ఎంపీ శివనాథ్, చిత్రంలో ఎమ్మెల్యే రామ్మోహన్, రాధాకృష్ణ, ఉదయభాను

నమ్మించాడు.. నిలువునా ముంచాడు

వెలుగులోకి కిరణ్ అక్రమాలు

విజయవాడ(గాంధీనగర్), న్యూస్‌టుడే

విజయవాడ కేంద్రంగా యూపిక్స్ సినిమా యానిమేషన్ పేరుతో జనాన్ని నిలువునా ముంచిన నిందితుడు నిడమోలు కిరణ్ అక్రమాలు ఇంకా బయట పడుతున్నాయి. సంస్థలో పెట్టుబడి పెడితే రెట్టింపు లాభాలు వస్తాయని రాష్ట్ర వ్యాప్తంగా రూ.500 కోట్లకుపైగా కొల్లగొట్టిన విషయం తెలిసిందే. సినిమాలకు యానిమేషన్ సాఫ్ట్‌వేర్ అందిస్తుంటానని, రూ.లక్ష చెల్లిస్తే.. ఏడాదిలో రూ.లక్ష లాభం అంటూ వ్యాపారులు, ఉద్యోగులను నమ్మించి రూ.కోట్లలో వసూలు చేశాడు. అతని మాటలు నమ్మి విజయవాడతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వందల సంఖ్యలో బాధితులు మోసపోయారు. నాలుగు నెలల కిందట సత్యనారాయణపురంలో సంస్థ ప్రధాన కార్యాలయాన్ని ఎత్తివేసి తప్పించుకొని తిరుగుతున్న కిరణ్‌ను రెండు నెలల కిందట ప్రకాశం జిల్లా పోలీసులు వేరే రాష్ట్రంలో అరెస్టు చేశారు. 300కుపైగా బాధితులు ఉన్నట్లు పోలీసుల విచారణలో బయటపడింది. పైగా విజయవాడతో పాటు హైదరాబాద్‌లో భారీగా ఆస్తులు కొన్నట్టు గుర్తించారు.

☛ నెలన్నర కిందట హైదరాబాద్ నుంచి ఓ న్యాయవాది బాధితులకు ఫోన్లు చేశారు. కిరణ్ వసూలు చేసిన డబ్బు అంతా ఇస్తాడని, తొందర పడి కేసులు పెట్టవద్దని నమ్మించారు. డబ్బులు వస్తాయని ఆశగా ఎదురుచూసిన బాధితులకు షాక్ ఇచ్చాడు. కొద్దిరోజులకే అందరికీ కోర్టు నుంచి ఐపీ నోటీసులు పంపాడు. విజయవాడలో నమోదైన కేసుల్లో సుమారు రూ.20 కోట్లకుపైగా వసూలు చేసినట్లు సత్యనారాయణపురంలోని ఓ ప్రైవేటు బ్యాంకు లావాదేవీల ద్వారా తేలింది. ఒక్క నరసరావుపేటలోనే సుమారు రూ.300 కోట్లు వసూలు చేసినట్లు ప్రకాశం జిల్లా పోలీసుల విచారణలో బయటపడింది. అక్కడ ఒక రైస్‌మిల్లు యజమానే రూ.70 కోట్లు చెల్లించారు.

భారీగా ఆస్తులు కొనుగోలు చేసి..

బాధితుల నుంచి వసూలు చేసిన డబ్బుతో భారీగా ఆస్తులు కొనుగోలు చేశారు. వాటిని విక్రయిస్తే బాధితులకు న్యాయం జరుగుతుందా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఆస్తులను నిందితుడు, అతని భార్య పేరుతో కాకుండా దూరపు బంధువుల పేర్లతో కొన్నట్లు విచారణలో తెలిసింది. ప్రస్తుతం వాటి విలువ రూ.కోట్లలోనే ఉంటుందని సమాచారం. అతడిపై విజయవాడలో కేసులు పెట్టింది ఆరుగురే. ఆదాయపు పన్ను ఇబ్బందులు వస్తాయని మిగిలిన వారు కేసులు పెట్టడానికి వెనుకడుగు వేశారు. వారు ఇచ్చింది సుమారు రూ.50 కోట్లు ఉంటుందని చెబుతున్నారు.

★ ఈ కేసును సీఐడీకి అప్పగిస్తేనే న్యాయం జరుగుతుందని బాధితులు భావిస్తున్నారు. ఇప్పటికే తమకు జరిగిన మోసాన్ని సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, మంత్రి లోకేశ్ దృష్టికి తీసుకెళ్లారు. అతని బారిన పడ్డ వారిలో మాజీ పోలీసు అధికారులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులు ఉన్నారు.

జాతీయ లోక్‌అదాలత్ నేడు

మచిలీపట్నం కార్పొరేషన్, న్యూస్‌టుడే: రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ఈ నెల 5న జాతీయ లోక్‌అదాలత్ నిర్వహిస్తున్న జిల్లా జడ్జి గుత్తాల గోపి అన్నారు. ఉమ్మడి కృష్ణా పరిధిలోని మచిలీపట్నం, విజయవాడ, గుడివాడ, నూజివీడు, నందిగామ, అవనిగడ్డ, కైకలూరు, గన్నవరం, తిరువూరు, జగ్గయ్యపేట, బంటుమిల్లి, మైలవరం, ఉయ్యూరు, మొవ్వ ఇలా అన్ని కోర్టుల్లోనూ లోక్‌అదాలత్ జరుగుతుందన్నారు. దీని కోసం అన్ని కోర్టుల్లో కలిపి 44 బెంచ్‌లు ఏర్పాటు చేశామన్నారు. రాజీపడదగిన సివిల్, క్రిమినల్, చెక్‌బౌన్స్, మోటారువాహన ప్రమాద క్లెయిమ్‌లు సహా మొత్తం 14,100 కేసులు లోక్‌అదాలత్‌కు రిఫర్ చేసినట్లు పేర్కొన్నారు. కక్షిదారులు అందరూ వినియోగించుకోవాలని కోరారు.

స్టాంప్ పత్రాలు ఏమయ్యాయ్..?

అనుమానితుల ఇళ్లలో తనిఖీ

గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే: గన్నవరం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో చోరీకి గురైన విలువైన స్టాంప్ పత్రాలు ఏమయ్యాయనే కోణంలోనే పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. రూ.13.56 లక్షల విలువైన స్టాంప్ పత్రాల చోరీ ఇంటి దొంగల పనే అయి ఉంటుందని భావిస్తున్నారు. అందుకే అనుమానితులతోపాటు, కార్యాలయ సిబ్బందికి చెందిన ఇళ్లలో కూడా తనిఖీ చేపట్టారు. పరిసరాల్లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా నిందితులను ఆరా తీస్తున్నారు. కార్యాలయంలోకి మొత్తం ముగ్గురు దుండగులు చొరబడినట్లు ప్రాథమికంగా గుర్తించారు. దుండగులు రెయిన్‌కోట్, ఫేస్ మాస్క్, చేతికి గ్లౌజ్‌లు పెట్టుకోవడంతో గుర్తించడం కష్టంగా మారుతోంది. ఈ దుండగులు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారనే దానిపైనే విచారణ చేస్తున్నారు. గన్నవరం సబ్‌రిజిస్ట్రార్ ప్రసాద్‌తో పాటు కార్యాలయ సిబ్బందిని స్టేషన్‌కు పిలిపించి అనుమానితుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యాలయం వెలుపల ఉన్న సీసీ కెమెరాలు పనిచేయక పోవడంతో.. దీనిపైనా దృష్టిసారించారు. ముందుగానే పక్కా ప్రణాళికతో ఈ చోరీ చేసినట్లు అర్థమవుతోంది.

9 వేల కుటుంబాలను ఆదుకుంటాం..

అవనిగడ్డ, న్యూస్‌టుడే: నియోజకవర్గ పరిస్థితికి అనుగుణంగా పి-4 కార్యక్రమం ఆచరణాత్మక అమలుకు అధికారులు శ్రద్ధ వహించాలని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పిలుపు ఇచ్చారు. శుక్రవారం స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో సాంకేతిక శిక్షణా భవనంపై అంతస్తులో నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. పి-4 ప్రోగ్రాం ద్వారా నియోజకవర్గంలో అట్టడుగున ఉన్న 9 వేల కుటుంబాలను ఆదుకోవాలనేది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం అన్నారు. నియోజకవర్గ ప్రత్యేకాధికారి పి.సాయిబాబు, పీసీ ఛైర్మన్ డి.వెంకటేశ్వరరావు, ఎంపీపీలు తుంగల సుమతి, కోట విజయ రాధిక, అధికారులు పాల్గొన్నారు.

ప్రసంగిస్తున్న ఎమ్మెల్యే బుద్ధప్రసాద్

'మా డబ్బులు తిరిగి ఇప్పించండి'

నాగాయలంక, న్యూస్‌టుడే: దేగలవారిపాలెం గ్రామానికి చెందిన వేములమడ గోవర్ధనరావు తమ దగ్గర అప్పుగా తీసుకున్న నగదును ఇప్పించాలని బాధితులు శుక్రవారం స్థానిక పోలీసు స్టేషన్‌లో ఎస్సై కె.రాజేష్‌కి వినతి పత్రం ఇచ్చారు. మూడేళ్ల కిందట నాగాయలంక, మర్రిపాలెం, దేగలవారిపాలెం గ్రామస్థుల నుంచి సుమారు రూ.30 లక్షలకు పైగా రైతువారీ వడ్డీ కింద అప్పుగా తీసుకున్నాడని తెలిపారు. మే నెల 13న గోవర్ధనరావు చనిపోయాడని, అప్పు చెల్లిస్తామని తొలుత చెప్పిన అతడి కుటుంబీకులు ప్రస్తుతం మొఖం చాటేస్తున్నారని ఫిర్యాదు చేశారు.

ఎస్సై కె.రాజేష్‌కు వినతి పత్రం అందజేస్తున్న బాధితులు

విద్యుత్తు అంతరాయం నేడు

అవనిగడ్డ, న్యూస్‌టుడే: స్థానిక కొత్త ఎడ్లంక విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలోని 11 కె.వి తుంగలవారిపాలెం ఫీడర్‌కు సంబంధించిన విద్యుత్ లైన్లపై వాలిన చెట్ల కొమ్మలను తొలగించడం వల్ల 5వ తేదీ ఉదయం 8 నుంచి 12 గంటల వరకు విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందని విద్యుత్‌శాఖ ఈఈ కృష్ణనాయక్ తెలిపారు. అవనిగడ్డ గ్రామంలో వ్యవసాయ కనెక్షన్లకు, ఎడ్లంక, గుడివాకవారిపాలెం, వేకనూరు, తుంగలవారిపాలెం గ్రామాలలో వ్యవసాయ, గృహోపకరణాలకు విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందని తెలిపారు.

సంపద సృష్టికేంద్రం పరిశీలన

డోకిపర్రు(గుడ్లవల్లేరు), న్యూస్‌టుడే: మండలంలోని డోకిపర్రు సంపద సృష్టి కేంద్రాన్ని శుక్రవారం గుడివాడ డీఎల్పీవో సంపత్‌కుమారి పరిశీలించారు. తడి పొడి చెత్తను ఇళ్ల నుంచి సేకరించే చర్యలను పరిశీలించారు. ఈ కేంద్రం ద్వారా సేంద్రియ ఎరువులు తయారు చేసుకుని పంచాయతీ ఆదాయం పొందాలని సూచించారు.

ఆర్టీసీ ఉద్యోగుల నిరసన

గుడివాడ, న్యూస్‌టుడే: అపరిష్కృతంగా ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ గుడివాడ ఆర్టీసీ ఎంప్లాయూస్ యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. సంఘ రాష్ట్ర కార్యదర్శి కె.బాలాజీ, నాయకులు కె.శ్రీవాణి, పి.కొండలరావు, కె.ఎస్.రావు, ఎం.వి.రమణ, ఎస్‌కె.హాజి బాషా, కుమార్, జె.ఎస్.ఎం.రావు పాల్గొన్నారు.

ఆర్టీసీ బస్‌స్టాండ్‌లో ధర్నా నిర్వహిస్తున్న సిబ్బంది

అవనిగడ్డ : తమ దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అవనిగడ్డ ఆర్టీసీ డిపో ఎదుట ధర్నా నిర్వహిస్తున్న ఈయూ కార్మికులు

భావదేవరపల్లిలో అమ్మవారి సారెతో భక్తులు

వేమవరం శ్రీకొండలమ్మ తల్లికి ఆషాఢం సారె తెచ్చిన పద్మాలపాలెం మహిళలు

అమ్మవార్లకు వైభవంగా ఆషాఢ సారె

అలంకరణలో శ్రీలక్ష్మీ నాంచారమ్మ అమ్మవారు

భావదేవరపల్లి(నాగాయలంక), న్యూస్‌టుడే: ఆషాఢమాసం సందర్భంగా భావదేవరపల్లిలో కొలువై ఉన్న గ్రామ దేవత శ్రీ ఉర్వేళమ్మ అమ్మవారికి శుక్రవారం భక్తులు ఆషాఢ సారెను భక్తి శ్రద్ధలతో సమర్పించారు. సర్పంచి మండలి ఉదయభాస్కర్ దంపతులు అమ్మవారిని దర్శించుకున్నారు. అన్నదానం నిర్వహించారు. ధర్మకర్త నిరంజనరావు తదితరులు పాల్గొన్నారు.

కోడూరు (అవనిగడ్డ), న్యూస్‌టుడే: విశ్వనాథపల్లి గ్రామంలోని అద్దంకి నాంచారమ్మ వారికి గ్రామానికి చెందిన నాయీబ్రాహ్మణులు శుక్రవారం ఆషాఢ సారెను సమర్పించారు.

చల్లపల్లి, న్యూస్‌టుడే: చల్లపల్లి శ్రీబాలా త్రిపురసుందరీ సహిత లక్ష్మీనాంచారమ్మ అమ్మవారికి ఆషాఢ సారెను భక్తులు సమర్పించారు. ఎం.కుటుంబరావు, దాలిపర్తి నారాయణరావు, డి.సుబ్బారావు, శ్రీనివాసరావు, కనగాల రాధాకృష్ణలు ఆలయం ఏర్పాట్లను పర్యవేక్షించారు.

నాగాయలంక: శాకంబరి అలంకరణలో కృష్ణా తీరంలో కొలువై ఉన్న దుర్గాదేవి

కూటమి పాలనలో రెట్టింపు సంక్షేమం

గుడివాడ, న్యూస్‌టుడే: గత ప్రభుత్వం కన్నా కూటమి ప్రభుత్వం నేడు రెట్టింపు సంక్షేమం అందిస్తోందని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పేర్కొన్నారు. స్థానిక 33, 34, 35 వార్డులలో 'సుపరిపాలన తొలి అడుగు' లో భాగంగా శుక్రవారం ఇంటింటా ప్రచారం చేశారు. అభివృద్ధి పనులను వివరించి కరపత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ రావి వెంకటేశ్వరరావు, పట్టణ తెదేపా అధ్యక్షుడు దింట్యాల రాంబాబు, యలవర్తి శ్రీనివాసరావు, లింగం ప్రసాద్, గుండిమడ రాఘవేంద్రరావు, తదితరులు పాల్గొన్నారు.

దివ్యాంగునితో మాట్లాడుతున్న ఎమ్మెల్యే రాము, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ రావి

అభివృద్ధి, సంక్షేమం లక్ష్యంగా పాలన

తోట్లవల్లూరు, న్యూస్‌టుడే : సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని మండల రైతు అధ్యక్షుడు నెక్కలపూడి మురళీ అన్నారు. తోట్లవల్లూరు గ్రామంలో శుక్రవారం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. నేతలు వల్లూరు రాంబాబు, సుదర్శనరావు, జాన్, రాజేష్, రమణ, కుమార్ తదితరులు పాల్గొన్నారు.

తోట్లవల్లూరులో ప్రజలకు పథకాలు వివరిస్తున్న తెదేపా నాయకులు

సెల్‌ఫోన్లకు దూరంగా ఉండండి

పామర్రు(గ్రామీణం, న్యూస్‌టుడే: విద్యార్థులు సెల్‌ఫోన్లకు దూరంగా ఉండాలని పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్‌రాజా సూచించారు. శుక్రవారం మండలంలోని రాపర్లలో మదర్ థెరిస్సా అంగ్లమాధ్యమ పాఠశాలను సందర్శించారు. విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ చదువుని నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. ఈ సందర్భంగా రాపర్ల, పోలవరం గ్రామాల రోడ్లు సరిగాలేని కారణంగా పిల్లలు పాఠశాలకు రావడానికి ఇబ్బంది పడుతున్నారని సమస్యను సిబ్బంది ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. దసరా లోపే రోడ్లన్నీ వేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఎల్.పుష్ప, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

పిల్లలతో ముచ్చటిస్తున్న ఎమ్మెల్యే కుమార్‌రాజా

యూటీఎఫ్ అధ్యక్షుడిగా ఎస్‌కే ముస్తఫా

పామర్రు: పామర్రు మండల యూటీఎఫ్ నూతన అధ్యక్షుడిగా ఎస్‌కే ముస్తఫాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని ఆ సంఘం జిల్లా సహ అధ్యక్షుడు నీలం ప్రభాకర్, జిల్లా కార్యదర్శి నరేంద్రలు శుక్రవారం తెలిపారు. సీఐటీయూ కార్యాలయంలో నిర్వహించిన సంఘ మధ్యంతర కౌన్సిల్ సమావేశంలో ముస్తఫాను ఎన్నుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి శొంఠి అంకరవి, మండల కార్యవర్గ నాయకుడు, యూటీఎఫ్ సభ్యులు పాల్గొన్నారు.

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి

తోట్లవల్లూరు: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం యూటీఎఫ్ ప్రత్యేక కృషి చేస్తుందని జిల్లా కౌన్సిలర్లు కె.రమాదేవి, ఐ.విజయలక్ష్మి పేర్కొన్నారు. మండలంలోని వివిధ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులను కలిసి 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీహెచ్ మైథిలి, ఎం.విజయశ్రీ, సహాధ్యక్షులు హిమకుమారి, గౌరవ అధ్యక్షుడు విష్ణువర్ధన్, తదితరులు పాల్గొన్నారు.

అమ్మవారికి గాజుల అలంకారం

కూడేరు(పమిడిముక్కల): వారాహి నవరాత్రోత్సవాల సందర్భంగా శుక్రవారం కూడేరులోని కావూరి వంశీయుల ఇలవేల్పు శ్రీ ఆదిలక్ష్మీకామేశ్వరి అమ్మవారికి గాజులతో అలంకారం చేశారు. ఉదయం నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు, కుంకుమార్చన జరిపారు. మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

అసంపూర్తి ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి

పెదపారుపూడి: ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో అసంపూర్తిగా వదిలేసిన నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలని ఎంపీడీవో విమాదేవి ఇంజినీరింగ్ అసిస్టెంట్‌లను ఆదేశించారు. మండలంలోని వెంట్రప్రగడ గ్రామంలో అసంపూర్తిగా వదిలేసిన ఇళ్లను శుక్రవారం ఆమె పరిశీలించారు.

జాతీయ లోక్ అదాలత్ నేడు

మొవ్వ(కూచిపూడి): రాజీ మార్గమే రాజమార్గం ధ్యేయంగా మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం మొవ్వ న్యాయస్థానంలో జాతీయలోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా మండల న్యాయసేవాధికార సంస్థ ఛైర్మన్, న్యాయమూర్తి స్వర్ణలత వోల్గా మార్క్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. న్యాయస్థానం పరిధిలోని కూచిపూడి, ఘంటసాల, చల్లపల్లి పోలీస్‌స్టేషన్ల పరధిలోని సివిల్, క్రిమినల్, చెక్కు బౌన్స్ కేసులు పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు.

సీసీ వేధింపులు తట్టుకోలేకపోతున్నాం

వడ్లమన్నాడు(గుడ్లవల్లేరు), న్యూస్‌టుడే: మండలంలోని దాదాపు 10 గ్రామాల పరిధిలోకి వచ్చే వడ్లమన్నాడు డ్వాక్రా క్లస్టర్ సీసీ సుజాత తమను వ్యక్తిగతంగా, వృతిపరంగా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు ఆయా గ్రామాల వీవోఏలు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము వద్ద కన్నీటి పర్యంతమయ్యారు. శుక్రవారం ఆయన్ను జడ్పీ మాజీ వైస్ ఛైర్మన్ శాయన పుష్పావతి-సూర్యప్రసాదరావు దంపతుల ఆధ్వర్యంలో కలసి తమ వేదన తెలియపరిచారు. ఎమ్మెల్యే వెంటనే పీడీకి ఫోన్ చేసి విషయం తెలిపారు. చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

గురుకుల పాఠశాలల్లో మిగులు సీట్ల భర్తీ

మోపిదేవి, న్యూస్‌టుడే: మహాత్మా జ్యోతిబాపులే ఆంధ్రప్రదేశ్ బీసీ గురుకుల పాఠశాలల్లో 5,6,7,8,9 తరగతుల్లో మిగులు సీట్ల భర్తీకి ఈనెల 8లోగా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు మోపిదేవి గురుకుల ప్రధానాచార్యులు వీరరవి శుక్రవారం తెలిపారు. బాలుర పాఠశాలలైన మోపిదేవి, మైలవరం, కొండపల్లి, జగ్గయ్యపేట, వత్సవాయి, బాలికల పాఠశాలైన మచిలీపట్నం ఇంగ్లీష్ మీడియంలో మిగులు సీట్లు ఉన్నాయన్నారు. 9వ తేదీన మోపిదేవి గురుకుల పాఠశాలలో ఉదయం 10గంటల నుంచి 11 గంటల వరకు ప్రవేశపరీక్ష నిర్వహిస్తామన్నారు.

కుక్కలకు వ్యాక్సిన్ వేయించండి

గుడివాడ, న్యూస్‌టుడే: ప్రపంచ జునోసిస్ డేను పురస్కరించుకుని ఈనెల 6వ తేదీన గుడివాడలోని బహుళార్థ పశువైద్యశాలలో కుక్కలకు ఉచితంగా రేబిస్ వ్యాధి నిరోధక టీకాలను ఇస్తున్నారని అందరు సద్వినియోగం చేసుకోవాలని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పేర్కొన్నారు. స్థానిక పశువైద్యశాలలో రాబిస్ వాక్సిన్‌ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ చిన్న నరసింహులు సిబ్బంది పాల్గొన్నారు.

మొక్కల పంపిణీ

అవనిగడ్డ గ్రామీణం: మండలంలోని అశ్వారావుపాలెంలో పచ్చదనం పెంపునకు తెదేపా మండల పార్టీ అధ్యక్షుడు యాసం చిట్టిబాబు స్వయం సంఘాల సభ్యులు, గ్రామస్థులకు శుక్రవారం వివిధ రకాల మొక్కలు పంపిణీ చేశారు. స్వచ్ఛ అశ్వారావుపాలెం దిశగా అడుగులు వేయాలని సూచించారు.

(c) eenadu

ఈనాడు ప్రతిభ

♦ https://pratibha.eenadu.net ♦ https://eenadupratibha.net
విద్య, ఉద్యోగ పరీక్షల ప్రత్యేకం!

కరెంట్ అఫైర్స్

■ కమ్లా పెర్సాద్ బిస్సెస్సార్ ఇటీవల ఏ దేశ ప్రధాన మంత్రిగా తిరిగి పదవి చేపట్టారు? (ఈమె ఈ దేశానికి తొలి మహిళా ప్రధానిగా 2010 నుంచి 2015 వరకు కొనసాగారు.)
జ: ట్రినిడాడ్ అండ్ టొబాగో

■ ఇటీవల ఏ రాష్ట్రంలో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ (ఏఎస్ఎఫ్) వ్యాధి బారిన పడి మూడు వేలకు పైగా పందులు చనిపోయాయి? (ఈ మహమ్మారి ఈ రాష్ట్రం లోని సియాహా, లాంగ్ట్లై, లుంగ్లై, మామిట్ అనే నాలుగు జిల్లాలను ప్రభావితం చేసింది.) జ: మిజోరాం

మాదిరి ప్రశ్నలు

■ పండిట్ చతుర్‌లాల్ శత జయంతిని పురస్కరించుకుని తపాలా శాఖ ఇటీవల స్మారక స్టాంపును విడుదల చేసింది. ఈయన ఏ వాయిద్యంలో ప్రసిద్ధులు? జ: తబలా

■ పని ప్రదేశంలో భద్రత, ఆరోగ్యం కోసం ప్రపంచ దినోత్సవాన్ని (వరల్డ్ డే ఫర్ సేఫ్టీ అండ్ హెల్త్ ఎట్ వర్క్) ఏటా ఏ రోజున నిర్వహిస్తారు? (రివల్యూషనైజింగ్ హెల్త్ అండ్ సేఫ్టీ: 'ది రోల్ ఆఫ్ ఏఐ అండ్ డిజిటలైజేషన్ ఎట్ వర్క్' అనే థీమ్‌తో ఈ ఏడాది దినోత్సవాన్ని నిర్వహించారు.) జ: ఏప్రిల్ 28

మరింత సమాచారం

మాక్ కౌన్సెలింగ్ 2025
ఈఏపీసెట్
నీట్

గడియారాలు

వివిధ రకాల పోటీ పరీక్షల్లో 'గడియారాలు' అనే అధ్యాయం నుంచి తరచూ ప్రశ్నలు వస్తుంటాయి. అవి సాధారణంగా గంటల ముల్లు, నిమిషాల ముల్లును ఆధారంగా చేసుకుని ఉంటాయి. రెండు ముళ్లు ఏ సందర్భంలో ఏకీభవిస్తాయి, ఎప్పుడు వ్యతిరేక దిశలో ఉంటాయి, ఏ సమయంలో లంబ కోణాన్ని ఏర్పరుస్తాయి.. తదితర అంశాలతోపాటు రెండు ముళ్ల మధ్య ఏర్పడే కోణాన్ని కనుక్కోవడంపై కూడా సాధారణంగా ప్రశ్నలు అడుగుతుంటారు.

★ ముళ్ల మధ్య ఉన్న సందర్భాన్నీ కనుక్కోవడానికి కింది సూత్రాన్ని ఉపయోగిస్తారు.

$M = \frac{2}{11}[H \times 30 \pm \theta]$

M = నిమిషాలు

H = ప్రారంభ గంట

θ = రెండు ముళ్ల మధ్య కోణం

గమనిక: ప్రారంభ గంట 12 గా ఉన్నప్పుడు H = 0గా తీసుకోవాలి.



అందరి జీవితాల్లో గడియారం అనేది అనివార్యమైన భాగం. నిద్ర లేవడం మొదలు రాత్రి పడుకునే వరకు అంతా సమయాన్ని అనుసరించే సాగుతుంది. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం ఆటలు, రాత్రి చదువు అన్నీ టైమ్ ప్రకారం జరుగుతుంటాయి. గడియారం లేకపోతే అంతా గందరగోళంగా ఉంటుంది. అన్ని వేళల్లో అతి ముఖ్యమైన ఆ గడియారంపై పోటీ పరీక్షల రీజనింగ్‌లో ప్రశ్నలు అడుగుతుంటారు. వాటి ఆధారంగా అభ్యర్థుల విశ్లేషణ సామర్థ్యాన్ని అంచనా వేస్తారు. ఈ అధ్యాయంపై పట్టు సాధించాలంటే కొన్ని ప్రాథమిక విషయాలపై దృష్టిపెట్టాలి. ముఖ్యంగా గంటల ముల్లు, నిమిషాల ముల్లు వేగాలను, అవి ప్రయాణించే దూరాలను, వాటి మధ్య కోణాలను అర్థం చేసుకోవాలి. ఎప్పుడు ముళ్లు ఏకీభవిస్తున్నాయి, ఏ సందర్భంలో ఎదురెదురుగా ఉంటున్నాయో లెక్కించడం నేర్చుకోవాలి.

ముల్ల కదలికలను గుర్తిస్తే మార్కులు!

మాదిరి ప్రశ్నలు

మోడల్ - 1

1. గడియారంలో 2, 3 గంటల మధ్య రెండు ముళ్లు ఏ సందర్భంలో ఏకీభవిస్తాయి?
   1) 3 గంటల $10\frac{10}{11}$ నిమిషాలు
   2) 2 గంటల $10\frac{10}{11}$ నిమిషాలు
   3) 3 గంటల $11\frac{10}{11}$ నిమిషాలు
   4) 2 గంటల $11\frac{10}{11}$ నిమిషాలు

వివరణ: $M = \frac{2}{11}(H \times 30 \pm \theta)$

ప్రారంభ గంట (H) = 2

$M = \frac{2}{11}(2 \times 30^\circ \pm 0^\circ)$

రెండు ముళ్లు ఏకీభవించే సందర్భంలో $\theta = 0^\circ$ గా తీసుకోవాలి.

$M = \frac{2}{11} \times 60 \Rightarrow M = \frac{120}{11}$

$M = 10\frac{10}{11}$ నిమిషాలు

∴ 2 గంటల $10\frac{10}{11}$ నిమిషాల సమయం వద్ద రెండు ముళ్లు ఏకీభవిస్తాయి. జ: 2

మోడల్ - 2

రెండు ముళ్లు వ్యతిరేకదిశలో ఉన్న సందర్భంలో కోణం (θ)ని కింది విధంగా తీసుకోవాలి.



★ మొదటి అర్ధభాగ సమయం (12 గంటల నుంచి 6 గంటల సమయం) కు θను + 180° గా, రెండో అర్ధభాగ సమయం (6 గంటల నుంచి 12 గంటల సమయం)కు θ ను −180° గా తీసుకోవాలి.

2. గడియారంలో 11, 12 గంటల సమయం వద్ద రెండు ముళ్లు ఏ సందర్భంలో వ్యతిరేక దిశలో ఉంటాయి?
   1) 11 గంటల $27\frac{3}{11}$ నిమిషాలు
   2) 12 గంటల $17\frac{12}{13}$ నిమిషాలు
   3) 11 గంటల $16\frac{2}{3}$ నిమిషాలు
   4) 11 గంటల $18\frac{2}{3}$ నిమిషాలు

వివరణ: రెండో అర్ధభాగ సమయం కాబట్టి $\theta = -180^\circ$ గా తీసుకోవాలి.

$M = \frac{2}{11}[H \times 30 \pm \theta]$

$M = \frac{2}{11}[11 \times 30 - 180^\circ]$

$M = \frac{2}{11}[330 - 180] \Rightarrow M = \frac{2}{11}(150)$

$M = \frac{300}{11} \Rightarrow M = 27\frac{3}{11}$ నిమిషాలు.

11 గంటల $27\frac{3}{11}$ నిమిషాల సమయం వద్ద రెండు ముళ్లు వ్యతిరేక దిశలో ఉంటాయి. జ: 1

మోడల్ - 3

గడియారంలో ఏ సమయం వద్ద రెండు ముళ్లు లంబంగా ఉంటాయి అన్నప్పుడు ప్రతి ఒక గంట సమయానికి రెండు సార్లు లంబంగా ఉంటాయి. కాబట్టి కోణాన్ని ఈ విధంగా తీసుకోవాలి.



3. గడియారంలో 1, 2 గంటల సమయం వద్ద రెండు ముళ్లు ఏ సందర్భంలో లంబంగా ఉంటాయి?
   1) 1 గంట $21\frac{9}{11}$ నిమిషాలు, 2 గంటల $21\frac{9}{11}$ నిమిషాలు.
   2) 1 గంట $38\frac{2}{11}$ నిమిషాలు, 1 గంట $16\frac{2}{3}$ నిమిషాలు.
   3) 2 గంటల $21\frac{9}{11}$ నిమిషాలు, 2 గంటల $18\frac{3}{11}$ నిమిషాలు.
   4) 1 గంట $21\frac{9}{11}$ నిమిషాలు, 1 గంట $38\frac{2}{11}$ నిమిషాలు.

వివరణ: కేస్ − 1: (θ = +90)

$M = \frac{2}{11}[1 \times 30 + 90] \Rightarrow M = \frac{2}{11}[120]$

$M = \frac{240}{11} \Rightarrow M = 21\frac{9}{11}$ నిమిషాలు.

∴ 1 గంట $21\frac{9}{11}$ నిమిషాలు

కేస్ − 2: $(\theta = +180^\circ)$

$M = \frac{2}{11}[1 \times 30 + 180] = \frac{2}{11}[210]$

$= \frac{420}{11} = 38\frac{2}{11}$ నిమిషాలు.

∴ 1 గంట $38\frac{2}{11}$ నిమిషాలు. జ: 4

జనరల్ స్టడీస్
రీజనింగ్

మోడల్ - 4

4. గడియారంలో సమయం 3:40 వద్ద రెండు ముళ్ల మధ్య ఏర్పడే కోణం ఎంత?
   1) 130° 2) 135°
   3) 180° 4) 175°

వివరణ: H = 3, M = 40

$M = \frac{2}{11}[H \times 30 \pm \theta]$

$40 = \frac{2}{11}[3 \times 30 \pm \theta]$

$40 \times \frac{11}{2} = 90 \pm \theta \Rightarrow 220 = 90 \pm \theta$

$\theta = 220 - 90 \Rightarrow \theta = 130^\circ$

∴ రెండు ముళ్ల మధ్య ఏర్పడే కోణం $\theta = 130^\circ$ జ: 1

5. గడియారంలో సమయం 8:15 నిమిషాల వద్ద రెండు ముళ్ల మధ్య ఏర్పడే పరావర్తన కోణం ఎంత?
   1) $208\frac{1^\circ}{2}$ 2) $202\frac{3^\circ}{4}$
   3) $202\frac{1^\circ}{2}$ 4) $201\frac{1^\circ}{2}$

వివరణ: H = 8, M = 15

$M = \frac{2}{11}[H \times 30 \pm \theta]$

$15 = \frac{2}{11}[8 \times 30 \pm \theta]$

$15 \times \frac{11}{2} = 240 \pm \theta$

$\frac{165}{2} = 240 \pm \theta \Rightarrow 82\frac{1}{2} = 240 \pm \theta$

$\theta = 240 - 82\frac{1^\circ}{2} \Rightarrow \theta = 157\frac{1^\circ}{2}$

పరావర్తన కోణం $(\theta) = 360 - 157\frac{1^\circ}{2}$

$= 202\frac{1^\circ}{2}$ జ: 3

మోడల్ - 5

6. గడియారంలో గంటల ముల్లు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు తిరిగినా, అది చేసే కోణం ఎంత?
   1) 180° 2) 220° 3) 210° 4) 240°

వివరణ: ఉదయం 8:00 AM నుంచి 3:00 PM మధ్యాహ్నం వరకు మొత్తం 7 గంటలు.

గంటల ముల్లు ఒక గంట సమయానికి చేసే కోణం 30°.

$\therefore 7 \times 30^\circ = 210^\circ$ జ: 3

మోడల్ - 6

7. ఒక గడియారం సోమవారం ఉదయం 7 గంటలకు సరైన సమయం చూపించింది. ఆ గడియారం ప్రతి 24 గంటలకు 15 నిమిషాలు కోల్పోతుంది. తర్వాత శుక్రవారం ఉదయం ఆ గడియారం 6 గంటలుగా సమయం చూపిస్తే అప్పుడు సరైన సమయం ఎంత?
   1) 6:15 am శుక్రవారం
   2) 6:30 am శుక్రవారం
   3) 7:00 am శుక్రవారం
   4) 7:15 am శుక్రవారం

వివరణ: 24 గంటలకు 15 నిమిషాలు కోల్పోయింది అంటే సమయం 23 గంటల 45 నిమిషాలు

$= 23$ గంటలు $+ \frac{45}{60}$ నిమిషాలు

$= 23\frac{3}{4}$ గంటలు

సోమవారం 7 am నుంచి శుక్రవారం 6 am వరకు 95 గంటలు

$23\frac{3}{4} \rightarrow 24, 95 \rightarrow ?$

$= \frac{95}{\left(\frac{95}{4}\right)} \times 24 = 96$ గంటలు $= 4$ రోజులు

సోమవారం ఉదయం 7 am + 96 గంటలు = శుక్రవారం 7:00 am జ: 3

రచయిత: గోలి ప్రశాంత్ రెడ్డి

పేరు ఘనం.. నిర్వహణ శూన్యం

గ్యాలరీలో మందుబాబులు, ఆకతాయిలు

శునకాల సంచారం

నగరానికే తలమానికంగా నిలిచే ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం మందుబాబులకు అడ్డాగా మారుతోంది. రాత్రి వేళ మందుబాబులు గ్యాలరీల్లో చేరి మద్యం తాగి ఖాళీ సీసాలను పగలగొట్టి వెళ్లిపోతున్నారు. స్టేడియంలోకి ప్రవేశించే వారిపై పర్యవేక్షణ లేక.. ఆకతాయిలు, మందుబాబులు గోడలు, గేట్లు దూకేసి.. లోపలకు చేరి తిష్ఠ వేస్తున్నారు. ఉదయం, సాయంత్రం నడకకు వచ్చే మహిళలు, క్రీడాకారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. - ఈనాడు అమరావతి

అబ్బురపరిచిన మాక్‌డ్రిల్

రైల్వే సిబ్బందికి అవగాహన

విజయవాడ(రైల్వేస్టేషన్), న్యూస్‌టుడే: రైలు ప్రమాదం జరిగినప్పుడు రైల్వే సిబ్బంది ఏ విధంగా స్పందించాలి,సకాలంలో ఘటనా స్థలానికి చేరుకునే విధానం, ప్రాణనష్టం జరగకుండా ఏ విధంగా వ్యవహరించాలో శుక్రవారం మెగా మాక్‌డ్రిల్‌లో కళ్లకు కట్టినట్లు చూపించారు. ఎన్‌డీఆర్‌ఎఫ్, రైల్వే బ్రేక్ డౌన్ సిబ్బంది, రాష్ట్ర ప్రభుత్వ అత్యవసర ప్రతిస్పందన బృందాలు పాల్గొని నిజంగా ప్రమాదం జరిగినట్లు సృష్టించారు. ఆసమయంలో బ్రేక్ డౌన్ సిబ్బంది ప్రమాదస్థలానికి చేరుకొని ఏఆర్‌టీ, ఎంఆర్‌టీ, సేఫ్టీ, ఎస్ అండ్‌టీ, ఆపరేటింగ్, కమర్షియల్ విభాగాల సిబ్బంది పాల్గొని ట్రాక్‌ను క్లియర్ చేయడం, ప్రమాదం జరిగిన ప్రదేశంలో భారీ క్రేన్ల సహాయంతో బోగీలను పక్కకు పెట్టడం, మెడికల్ సిబ్బంది ప్రయాణికులకు ప్రాథమిక చికిత్స అందించడం, కమర్షియల్ సిబ్బంది ప్రయాణికుల వివరాలు సేకరించడం, పౌరసంబంధాల అధికారులు మీడియాకు సమాచారం ఇవ్వడం, అగ్నిమాపక దళం అగ్ని నియంత్రణ, పోలీసు, ఆర్పీఎఫ్ రద్దీని నివారించడం వంటివి ఇందులో చూపించారు. ఈసందర్భంగా దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ సేఫ్టీ ఆఫీసర్ కె.వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ సిబ్బంది అప్రమత్తత కోసం మాక్‌డ్రిల్ నిర్వహించామన్నారు. డీఆర్ఎం నరేంద్ర ఆనందరావు పాటిల్, ఏడీఆర్ఎంలు కొండా శ్రీనివాసరావు, పి.ఇ.ఎడ్విన్‌తో కలిసి పరిశీలించారు. డీఆర్ఎం నరేంద్ర ఆనందరావు పాటిల్, వివిధ విభాగాల అధికారులు ధర్మేంద్రకుమార్, స్వరాజ్‌కుమార్, డాక్టర్ శ్రీనివాస సత్యనారాయణ, బి.ప్రశాంత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ప్రమాదానికి గురైన బోగీలను తొలగిస్తూ..

ఈ పాపం.. జగన్ సర్కారుదే

చంద్రిక అయోధ్య అపార్ట్‌మెంట్ బాధితుల గగ్గోలు

అదనంగా చెల్లించాలని కొనుగోలుదారులపై దౌర్జన్యం

ఈనాడు, అమరావతి, గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే

గన్నవరం పట్టణ శివారులోని 'చంద్రిక అయోధ్య' గృహ సముదాయం వివాదం ముదురుతోంది. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్నామంటూ ప్రకటించిన రాకీ అవెన్యూస్ సంస్థ తమను అడ్డంగా ముంచేసి మాయమైందని.. ఆ స్థానంలో వైకాపా నేత వల్లభనేని వంశీ అనుచరుడు గుర్రం నాని పాగా వేసి తమను తీవ్రంగా వేధిస్తున్నట్లు వాపోతున్నారు. తాము మొత్తం డబ్బులు చెల్లించేసినా ఫ్లాట్లు అప్పగించకుండా రకరకాలుగా ఆర్థిక భారం మోపి ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ తెలిపారు. దీనిపై బాధితులు పోలీసులను ఆశ్రయించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే చాలామంది రెరాలోనూ ఫిర్యాదు చేశారు. మంత్రి నారా లోకేశ్‌కు ఒక్కొక్కరిగా వెళ్లి కలిసి తమ బాధలు చెప్పుకుని న్యాయం చేయమంటూ వేడుకుంటున్నారు.

గన్నవరం శివారులోని చంద్రిక అయోధ్య గృహసముదాయం

వల్లభనేని వంశీ అనుచరుడి పాగా..

2017లో దాదాపు 14 మంది రైతులకు చెందిన 10.5 ఎకరాల భూమిని రాకీ అవెన్యూస్ సంస్థ తీసుకుంది. 65:35 శాతం భాగస్వామ్యంతో ఒప్పందం చేసుకుంది. 670 ఫ్లాట్లతో కూడిన గృహసముదాయ నిర్మాణం ఆరంభించింది. 2019 వరకు పనులు వేగంగానే జరిగాయి. కానీ వైకాపా ప్రభుత్వం గద్దెనెక్కాక పరిస్థితి దారుణంగా మారిపోయింది. ప్రభుత్వ విధానాలతో ఇసుక ఇతర సామగ్రి దొరకక నిర్మాణాలు కుంటుపడ్డాయి. రాకీ సంస్థ ఆర్థికంగా దివాలా తీసింది. అప్పటి నుంచి 2021 వరకు నిర్మాణ పనులు పూర్తిగా నిలిపేసింది. 2021 డిసెంబరు 6న రాకీ సంస్థను పూర్తిగా తప్పించేశారు. వైకాపా సర్కారు అధికారంలో ఉండడం, స్థానికంగా వల్లభనేని వంశీ చక్రం తిప్పడంతో గుర్రం నాని.. చంద్రిక అయోధ్య అపార్ట్‌మెంట్లను హస్తగతం చేసుకున్నారు. భూములిచ్చిన వారిలో నాని కూడా ఉండడంతో ఇదే సాకుగా చూపించి మొత్తంగా పాగా వేశారు.

కొన్నవాళ్లకు కష్టాలు..

ఈ ఫ్లాట్లకు సంబంధించిన కొనుగోలుదారులు పూర్తిగా డబ్బులు చెల్లించి మరీ రాకీ అవెన్యూస్ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. వారి ఒప్పందాలతో గుర్రం నానికి ఎలాంటి సంబంధం లేదు. అందుకే గట్టిగా అడిగితే నాకేం సంబంధం, వెళ్లి ఎవరితో ఒప్పందం చేసుకున్నారో వాళ్లనే అడగమంటూ దౌర్జన్యం చేస్తున్నారని, బూతులు తిడుతూ వెళ్లగొడుతున్నారంటూ కొనుగోలుదారులు వాపోతున్నారు. తాము వెళ్లినా బయట సిబ్బందిని పెట్టి, గేటు దాటి లోపలికి రానివ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు.

☛ చంద్రిక అపార్ట్‌మెంట్లలో కొనుగోలు చేసిన వారిలో చాలా మంది విజయవాడ, హైదరాబాద్‌తో పాటు విదేశాల్లోనూ ఉన్నారు. వారంతా పూర్తిగా డబ్బులు చెల్లించినప్పటికీ ఇంతవరకూ ఫ్లాట్లు కేటాయించలేదు. అదనంగా ఇంకా చెల్లించాలంటూ డిమాండ్ చేస్తున్నారని వాపోతున్నారు.

☛ ప్రస్తుతం అపార్ట్‌మెంట్ల నిర్మాణానికి భూములు ఇచ్చిన మిగతా రైతులు కూడా తమకు అన్యాయం జరిగిందని, ఒప్పందం చేసుకున్న రాకీ అవెన్యూస్ సంస్థ యజమాని కనిపించకుండాపోయి, తమను మోసం చేశారంటూ గగ్గోలు పెడుతున్నారు.

☛ చంద్రిక అయోధ్య అపార్ట్‌మెంట్లకు ఆనుకునే మరో ఐదెకరాల భూమిని రాకీ అవెన్యూస్ సంస్థ అభివృద్ధికి తీసుకుంది. ఇక్కడ ఫేజ్ 02 కింద అపార్ట్‌మెంట్లను ఆరంభించింది. దాదాపు వంద మంది వరకూ ఈ ఫ్లాట్ల కోసం ఒప్పందాలు చేసుకుని డబ్బులు చెల్లించారు. వైకాపా గద్దెనెక్కే సమయానికి ఇవి పిల్లర్ల దశలో ఉన్నాయి. ఇప్పటికీ అక్కడే ఆగిపోయాయి. కొనుగోలుదారులు లబోదిబోమంటున్నారు.

రంగా ఆశయ సాధనకు కృషి చేద్దాం

కృష్ణలంక, న్యూస్‌టుడే: రంగా ఆశయాల సాధనకు కృషి చేద్దామని ఎంపీ కేశినేని శివనాథ్ పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహన రంగా జయంతి పురస్కరించుకుని రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో రాణిగారితోటలో ఏర్పాటు చేసిన ఆయన విగ్రహాన్ని శుక్రవారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎంపీ శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివనాథ్ మాట్లాడుతూ నిస్వార్థంగా ప్రజలకు సేవ చేసిన నాయకులు ప్రజల గుండెల్లో నిలిచి ఉంటారనడానికి రంగా జీవితమే ఉదాహరణ అన్నారు. రంగా ఒక శక్తి అని, అందరికీ చెందిన ప్రజానాయకుడని పేర్కొన్నారు. కూటమి గెలుపులో మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ కీలకపాత్ర పోషించారని, భవిష్యత్తులో ఆయనకు సముచిత స్థానం లభిస్తుందన్నారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే నాయకుడు మోహనరంగా అన్నారు. వంగవీటి రాధాకృష్ణ మాట్లాడుతూ రంగా తుది శ్వాస వరకు పేదలకు అండగా నిలిచారన్నారు. జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు సామినేని ఉదయభాను, తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బొప్పన భవకుమార్, రాధ రంగ మిత్ర మండలి నాయకులు పాల్గొన్నారు.

విగ్రహాన్ని ఆవిష్కరించి మాట్లాడుతున్న ఎంపీ శివనాథ్, చిత్రంలో ఎమ్మెల్యే రామ్మోహన్, రాధాకృష్ణ, ఉదయభాను

నమ్మించాడు.. నిలువునా ముంచాడు

వెలుగులోకి కిరణ్ అక్రమాలు

విజయవాడ(గాంధీనగర్), న్యూస్‌టుడే

విజయవాడ కేంద్రంగా యాపిక్స్ సినిమా యానిమేషన్ పేరుతో జనాన్ని నిలువునా ముంచిన నిందితుడు నిడమోలు కిరణ్ అక్రమాలు ఇంకా బయటపడుతున్నాయి. సంస్థలో పెట్టుబడి పెడితే రెట్టింపు లాభాలు వస్తాయని రాష్ట్ర వ్యాప్తంగా రూ.500 కోట్లకుపైగా కొల్లగొట్టిన విషయం తెలిసిందే. సినిమాలకు యానిమేషన్ సాఫ్ట్‌వేర్ అందిస్తుంటానని, రూ.లక్ష చెల్లిస్తే.. ఏడాదిలో రూ.లక్ష లాభం అంటూ వ్యాపారులు, ఉద్యోగులను నమ్మించి రూ.కోట్లలో వసూలు చేశాడు. అతని మాటలు నమ్మి విజయవాడతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వందల సంఖ్యలో బాధితులు మోసపోయారు. నాలుగు నెలల కిందట సత్యనారాయణపురంలో సంస్థ ప్రధాన కార్యాలయాన్ని ఎత్తివేసి తప్పించుకొని తిరుగుతున్న కిరణ్‌ను రెండు నెలల కిందట ప్రకాశం జిల్లా పోలీసులు వేరే రాష్ట్రంలో అరెస్టు చేశారు. 300కుపైగా బాధితులు ఉన్నట్లు పోలీసుల విచారణలో బయటపడింది. పైగా విజయవాడతో పాటు హైదరాబాద్‌లో భారీగా ఆస్తులు కొన్నట్లు గుర్తించారు.

☛ నెలన్నర కిందట హైదరాబాద్ నుంచి ఓ న్యాయవాది బాధితులకు ఫోన్లు చేశారు. కిరణ్ వసూలు చేసిన డబ్బు అంతా ఇస్తాడని, తొందర పడి కేసులు పెట్టవద్దని నమ్మించారు. డబ్బులు వస్తాయని ఆశగా ఎదురుచూసిన బాధితులకు షాక్ ఇచ్చాడు. కొద్దిరోజులకే అందరికీ కోర్టు నుంచి ఐపీ నోటీసులు పంపాడు. విజయవాడలో నమోదైన కేసుల్లో సుమారు రూ.20 కోట్లకు పైగా వసూలు చేసినట్లు సత్యనారాయణపురంలోని ఓ ప్రైవేటు బ్యాంకు లావాదేవీల ద్వారా తేలింది. ఒక్క నరసరావుపేటలోనే సుమారు రూ.300 కోట్లు వసూలు చేసినట్లు ప్రకాశం జిల్లా పోలీసుల విచారణలో బయటపడింది. అక్కడ ఒక రైస్‌మిల్లు యజమానే రూ.70 కోట్లు చెల్లించారు.

భారీగా ఆస్తులు కొనుగోలు చేసి..

బాధితుల నుంచి వసూలు చేసిన డబ్బుతో భారీగా ఆస్తులు కొనుగోలు చేశారు. వాటిని విక్రయిస్తే బాధితులకు న్యాయం జరుగుతుందా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఆస్తులను నిందితుడు, అతని భార్య పేరుతో కాకుండా దూరపు బంధువుల పేర్లతో కొన్నట్లు విచారణలో తెలిసింది. ప్రస్తుతం వాటి విలువ రూ.కోట్లలోనే ఉంటుందని సమాచారం. అతడిపై విజయవాడలో కేసులు పెట్టింది ఆరుగురే. ఆదాయపు పన్ను ఇబ్బందులు వస్తాయని మిగిలిన వారు కేసులు పెట్టడానికి వెనుకడుగు వేశారు. వారు ఇచ్చింది సుమారు రూ.50 కోట్లు ఉంటుందని చెబుతున్నారు.

★ ఈ కేసును సీఐడీకి అప్పగిస్తేనే న్యాయం జరుగుతుందని బాధితులు భావిస్తున్నారు. ఇప్పటికే తమకు జరిగిన మోసాన్ని సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, మంత్రి లోకేశ్ దృష్టికి తీసుకెళ్లారు. అతని బారిన పడ్డ వారిలో మాజీ పోలీసు అధికారులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులు ఉన్నారు.

జాతీయ లోక్‌అదాలత్ నేడు

మచిలీపట్నం కార్పొరేషన్, న్యూస్‌టుడే: రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ఈ నెల 5న జాతీయ లోక్‌అదాలత్ నిర్వహిస్తున్న జిల్లా జడ్జి గుత్తాల గోపి అన్నారు. ఉమ్మడి కృష్ణా పరిధిలోని మచిలీపట్నం, విజయవాడ, గుడివాడ, నూజివీడు, నందిగామ, అవనిగడ్డ, కైకలూరు, గన్నవరం, తిరువూరు, జగ్గయ్యపేట, బంటుమిల్లి, మైలవరం, ఉయ్యూరు, మొవ్వ ఇలా అన్ని కోర్టుల్లోనూ లోక్‌అదాలత్ జరుగుతుందన్నారు. దీని కోసం అన్ని కోర్టుల్లో కలిపి 44 బెంచ్‌లు ఏర్పాటు చేశామన్నారు. రాజీపడదగిన సివిల్, క్రిమినల్, చెక్‌బౌన్స్, మోటారువాహన ప్రమాద క్లైమ్‌లు సహా మొత్తం 14,100 కేసులు లోక్‌అదాలత్‌కు రిఫర్ చేసినట్లు పేర్కొన్నారు. కక్షిదారులు అందరూ వినియోగించుకోవాలని కోరారు.

స్టాంప్ పత్రాలు ఏమయ్యాయ్..?

అనుమానితుల ఇళ్లలో తనిఖీ

గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే: గన్నవరం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో చోరీకి గురైన విలువైన స్టాంప్ పత్రాలు ఏమయ్యాయనే కోణంలోనే పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. రూ.13.56 లక్షల విలువైన స్టాంప్ పత్రాల చోరీ ఇంటి దొంగల పనే అయి ఉంటుందని భావిస్తున్నారు. అందుకే అనుమానితులతోపాటు, కార్యాలయ సిబ్బందికి చెందిన ఇళ్లలో కూడా తనిఖీ చేపట్టారు. పరిసరాల్లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా నిందితులను ఆరా తీస్తున్నారు. కార్యాలయంలోకి మొత్తం ముగ్గురు దుండగులు చొరబడినట్లు ప్రాథమికంగా గుర్తించారు. దుండగులు రెయిన్‌కోట్, ఫేస్ మాస్క్, చేతికి గ్లౌజ్‌లు పెట్టుకోవడంతో గుర్తించడం కష్టంగా మారుతోంది. ఈ దుండగులు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారనే దానిపైనే విచారణ చేస్తున్నారు. గన్నవరం సబ్‌రిజిస్ట్రార్ ప్రసాద్‌తో పాటు కార్యాలయ సిబ్బందిని స్టేషన్‌కు పిలిపించి అనుమానితుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యాలయం వెలుపల ఉన్న సీసీ కెమెరాలు పనిచేయక పోవడంతో.. దీనిపైనా దృష్టిసారించారు. ముందుగానే పక్కా ప్రణాళికతో ఈ చోరీ చేసినట్లు అర్థమవుతోంది.

(c) eenadu

ఈనాడు
అమరావతి
ఎన్టీఆర్
శనివారం జులై 5, 2025

కాల్వలకు సాగునీటి విడుదల పెంపు

ఎన్టీఆర్ కలెక్టరేట్: వ్యవసాయ అవసరాల దృష్ట్యా సాగునీటి విడుదల మరింత పెంచారు. ప్రకాశం బ్యారేజీ నుంచి కృష్ణా తూర్పు ప్రధాన కాలువకు 6,542, పశ్చిమ కాలువకు 305 క్యూసెక్కులు విడుదల చేశారు. కేఈ ప్రధాన కాలువ నుంచి రైవస్ కాల్వకు 3,509, ఏలూరు 1,021, బందరు 1,155, కేఈబీ (దివిసీమ) కాల్వకు 857 క్యూసెక్కుల చొప్పున ఇస్తున్నారు.

లెక్కలేదు.. లెక్కల్లోనూ లేదు!

డిపాజిటర్ల సొమ్ముతో ఆదిత్య జల్సాలు.. అంతుచిక్కని రూ.82 కోట్లు

ఈనాడు, అమరావతి - న్యూస్‌టుడే, పటమట

డిపాజిటర్ల నుంచి వసూలు చేసిన రూ.కోట్ల సొమ్మును ఆదిత్య సొంత అవసరాలకు దారి మళ్లించినట్లు దర్యాప్తులో వెలుగు చూస్తోంది. ఈ మొత్తాన్ని ఎక్కడా అధికారికంగా చెల్లించినట్లు నమోదు చేయలేదు. దాదాపు రూ.82 కోట్లకు లెక్కలు సరిపోలడం లేదు. ఈ మొత్తం ఏమైందనే దానిపై పోలీసులు దృష్టి సారించారు. అద్విక ట్రేడింగ్ కంపెనీ మోసం కేసులో పలు అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. లెక్క తేలని మొత్తాన్ని ఆదిత్య విలాసాలకు వినియోగించాడా? లేక సొమ్మును దారి మళ్లించి ఆస్తులు కొన్నాడా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

గుట్టు విప్పిన టాస్క్‌ఫోర్స్..

టాస్క్‌ఫోర్స్ పోలీసులు వారం రోజులుగా లెక్కలు తేల్చే పనిలో నిమగ్నమవగా శుక్రవారానికి కొలిక్కి వచ్చింది. ఏజెంట్లు డిపాజిటర్ల నుంచి వసూలు చేసింది.. తిరిగి వారికి వడ్డీ రూపంలో ఇచ్చిన వివరాలను సేకరించి క్రోడీకరించారు. రూ.382 కోట్లు వసూలు చేసినట్లుగా తేల్చారు. ఇందులో రూ.300 కోట్లు వివిధ మార్గాల్లో చెల్లించినట్లు గుర్తించారు. మిగిలిన మొత్తం సంగతి తేలలేదు. మొత్తం 1,100 మంది డిపాజిటర్లు అద్విక ట్రేడింగ్ కంపెనీతో 1,700 ఎంవోయూలు కుదుర్చుకున్నారు. అధిక వడ్డీ ఆశచూపడంతో పలువురు రెండు, మూడు విడతలుగా సొమ్ము పెట్టుబడిగా పెట్టారు.

పబ్‌లో రూ.4 లక్షలు గాల్లోకి విసిరి

కొద్ది సమయంలోనే భారీగా పెట్టుబడులు రావడంతో.. ఆ సొమ్మును నిందితుడు విచ్చలవిడిగా విలాసాలకు ఖర్చు చేసినట్లు తెలిసింది. ఎక్కువగా పబ్బులు, దుబాయికి, కంపెనీ వార్షికోత్సవాలు, పుట్టినరోజు వేడుకలకు వెచ్చించాడని తేలింది. ఇటీవల బందరు రోడ్డులోని ఓ పబ్బుకు వెళ్లిన ఆదిత్య.. మద్యం మత్తులో సుమారు రూ.4 లక్షల నగదును గాలిలోకి చల్లుతుండగా పబ్బు సిబ్బంది వచ్చి అడ్డుకున్నారు. నా వద్ద డబ్బు ఉంది.. చల్లుతాను.. మీకేంటి ఇబ్బంది అని వారితో వాగ్వాదానికి దిగాడు. డైరెక్టర్లకు ఎమిరేట్స్ బిజినెస్ వీసాలు తీసుకుని.. తరచూ వారిని తీసుకుని అక్కడికి వెళ్లేవాడు. ఆపై ఇక్కడికి వచ్చిన తర్వాత అందరినీ పిలిచి భారీఎత్తున పార్టీలు ఏర్పాటు చేసేవాడు. కంకిపాడులోని ఓ ఫంక్షన్ హాలులో కంపెనీ వార్షికోత్సవానికి బుల్లితెర నటులను తీసుకొచ్చి హడావుడి చేశాడు. ఈ కార్యక్రమానికి రూ.4 కోట్లు పైగా ఖర్చు చేసినట్లు తెలిసింది.

లాకర్లూ సీజ్.. అప్పటికే బంగారం తరలింపు?

ఇప్పటికే బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేసిన పోలీసులు.. లాకర్లపైనా దృష్టి సారించారు. ఏజెంట్ల లాకర్లనూ ఫ్రీజ్ చేయమని సంబంధిత బ్యాంకులకు పోలీసులు లేఖలు రాశారు. తద్వారా వీటిలో ఉన్న డబ్బు, బంగారం, ఇతర వస్తువులు తీసుకునే వీల్లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. నిందితుడు ఆదిత్యకు బెంజి సర్కిల్ సమీపంలోని ఓ బ్యాంకులో లాకర్ ఉంది. దీనిని గుర్తించిన పోలీసులు.. దానిని ఫ్రీజ్ చేయమని బ్యాంకుకు లేఖ ఇచ్చారు. ఉన్నతాధికారుల నుంచి ఇంకా అనుమతి రాలేదని దానిని ఫ్రీజ్ చేయలేదు. అప్పటికే ఆదిత్య భార్య సుజాత.. ఈ లాకర్ నుంచి రూ.20 లక్షల విలువైన బంగారు ఆభరణాలు తీసుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

మెరుపు వేగం.. తక్షణ సాయం

రైలు ప్రమాదం జరిగినప్పుడు రైల్వే సిబ్బంది ఏ విధంగా స్పందించి సహాయ సహకారాలు చేపట్టాలి. సిబ్బంది ఎంత త్వరగా ఘటనా స్థలానికి చేరుకోవాలి. ప్రాణనష్టం జరగకుండా ఏ విధంగా వ్యవహరించాలో కళ్లకు కట్టేలా శుక్రవారం మెగా మాక్‌డ్రిల్ నిర్వహించారు. ఎన్‌డీఆర్ఎఫ్, రైల్వే బ్రేక్ డౌన్ సిబ్బంది, రాష్ట్ర ప్రభుత్వ అత్యవసర ప్రతిస్పందన బృందాల ఆధ్వర్యంలో సిబ్బందికి అవగాహన కల్పించారు.

– విజయవాడ(రైల్వేస్టేషన్), న్యూస్‌టుడే



వారాహి నవరాత్రి ఉత్సవాలు ముగింపు

ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే: దుర్గమ్మ గుడిలో జూన్ 26న ప్రారంభమైన వారాహి నవరాత్రోత్సవాలు పూర్ణాహుతి క్రతువుతో శుక్రవారం ముగిశాయి. రుత్వికులు తొమ్మిది రోజులపాటు వారాహి మాతను సప్త మాతృకలలో ఒకరుగా భావిస్తారు. పంచ వారాహి మంత్రాలతో లోక కల్యాణార్థం నవరాత్రులను నిర్వహించినట్లు వైదిక కమిటీ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో ఈవో, వైదిక కమిటీ సభ్యులు కోట ప్రసాద్ పాల్గొన్నారు. ★ సనాతన ధర్మ ప్రచారంలో భాగంగా శ్రీశైల దేవస్థానం ప్రత్యేక సలహాదారు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ రచించిన శ్రీమాలిక పుస్తకాలను ఆలయ దర్శనానికి వచ్చే దాతలు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, న్యాయమూర్తులకు అందజేస్తున్నట్లు ఈవో శీనానాయక్ తెలిపారు.



(c) eenadu

దసరా వేడుకల సమయంలోనే విజయవాడ ఉత్సవ్!

ఎన్టీఆర్ కలెక్టరేట్, న్యూస్‌టుడే: నగర పరిసరాలు ఇంద్ర వైభవాన్ని తలపించాలి... ఆధ్యాత్మికత ఉట్టిపడాలి. ఉత్సాహం పంచాలి.. విద్య, వైజ్ఞానిక, సాంస్కృతిక, కళా వారసత్వం ప్రతిబింబించాలి.. అలా 'విజయవాడ ఉత్సవ్' నిర్వహించాలని ఎంపీ కేశినేని శివనాథ్ ఆకాంక్షించారు. రానున్న దసరా ఉత్సవాలకు ఇంద్రకీలాద్రికి తరలివచ్చే భక్తులకు మధురానుభూతి కలిగించే కార్యక్రమాల నిర్వహణపై కసరత్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. నగరంలోని కలెక్టరేట్‌లో విజయవాడ ఉత్సవ్‌పై శుక్రవారం ప్రాథమిక సమావేశాన్ని నిర్వహించారు. నిర్వహణ సాధ్యాసాధ్యాలపై చర్చించారు. ఎంపీ మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక, సాంస్కృతిక పర్యాటకాన్ని ప్రోత్సహించాలని, దానికి విజ్ఞానం, వినోదం మేళవించాలని, అందుకు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తే బాగుంటుందనే విషయమై అభిప్రాయాలు స్వీకరించారు. దసరా ఉత్సవాలకు లక్షలాది మంది భక్తులు తరలి వస్తారని, ఆ సమయంలో ఉత్సవ్ నిర్వహించాలనే యోచనలో ఉన్నట్లు చెప్పారు. ☛ హరిత బెరం పార్కు, పున్నమి హోటల్, భవానీ ద్వీపం, తుమ్మలపల్లి కళా క్షేత్రం, పవిత్ర సంగమం తదితర ప్రాంతాల్లో వైవిధ్య కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వివరించారు. జానపద కళలను ప్రోత్సహిస్తామని తెలిపారు. ఫుడ్ ఫెస్టివల్, వాటర్ స్పోర్ట్స్, డ్రోన్, లేజర్ షోలు, థీమ్ బ్యూటిఫికేషన్ వంటి వాటిపై దృష్టి సారిస్తున్నట్లు పేర్కొన్నారు. అందరి సలహాలు, సూచనలు పరిగణనలోకి తీసుకుని ఉత్సవ్ నిర్వహణకు ముందుకెళ్లనున్నట్లు ఎంపీ వివరించారు. ఎగ్జిబిషన్ సొసైటీ పూర్తి బాధ్యత తీసుకునేలా నిర్వహించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో కలెక్టర్ జి.లక్ష్మీశ, పోలీసు కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు, వీఎంసీ కమిషనర్ హెచ్.ఎం.ధ్యానచంద్ర, జిల్లా పర్యాటక అధికారిణి ఎ.శిల్ప, ఎగ్జిబిషన్ సొసైటీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న ఎంపీ కేశినేని చిన్ని, పక్కనే కలెక్టర్ లక్ష్మీశ, సీపీ రాజశేఖర్‌బాబు, వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర తదితరులు

రాష్ట్ర రహదారులకు రాజసం

63.7 కి.మీ మేర పనులకు రూ.37.8 కోట్లు

ఈనాడు, అమరావతి

వైకాపా పాలనలో ఛిన్నాభిన్నమైన రహదారుల రూపురేఖలు కూటమి సర్కారు మారుస్తోంది. పల్లె పండగ ద్వారా ఉమ్మడి జిల్లాలో పెద్ద సంఖ్యలో సీసీ రహదారులు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అధ్వానంగా ఉన్న రాష్ట్ర హైవేలను సైతం గాడిన పెడుతున్నారు. గత ఐదేళ్లలో కనీస మరమ్మతులు లేక కునారిల్లుతున్న 12 రాష్ట్ర రహదారులను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం తాజాగా నిధులు మంజూరు చేసింది.

రహదారి	కి.మీ	రూ.కోట్లు
తిరువూరు-రాజవరం	4	7.8
నూజివీడు-మైలవరం	13.4	6
రామనగరం-నడకుదురు	10.8	5
సింగరాయపాలెం-బంటుమిల్లి	8.8	4
ముదినేపల్లి-గుడ్లవల్లేరు	3.7	2.5
గుడివాడ బైపాస్	3.7	2.5
చెవిటికల్లు-వత్సవాయి	5	2
నందిగామ-జొన్నలగడ్డ	5.7	2
మదిర-కంచికచర్ల	1.4	1
విజయవాడ-నూజివీడు	1.6	2
కందులపాడు-గంగినేని	1.7	1.5
మచిలీపట్నం-కమ్మవారిచెరువు	3.7	1.5
మొత్తం	63.7	37.8

ఆ 12 రోడ్లకు మంచి రోజులే...

ఉమ్మడి జిల్లాలో విజయవాడ, మచిలీపట్నం డివిజన్ల పరిధిలో 12 రాష్ట్ర హైవేల అభివృద్ధికి ప్రభుత్వం రూ.37.8 కోట్లు మంజూరు చేసింది. మొత్తం 63.7 కి.మీ మేర రహదారులను బాగు చేయనున్నారు. అత్యధికంగా నూజివీడు-మైలవరం రహదారి 13.4, రామనగరం-నడకుదురు 10.4 కి.మీ, సింగరాయపాలెం-బంటుమిల్లి 8.8 కి.మీ మేర అభివృద్ధి చేయనున్నారు. అత్యల్పంగా విజయవాడ-నూజివీడు 1.6, కందులపాడు- గంగినేని 1.7 కి.మీ మేర అభివృద్ధి చేయనున్నారు. ఇందులో చెవిటికల్లు-వత్సవాయి, నందిగామ-జొన్నలగడ్డ, మదిర-కంచికచర్ల, విజయవాడ-నూజివీడు, కందులపాడు-గంగినేని రహదారులకు పాలన, సాంకేతిక అనుమతులు రాగా ఇప్పటికే టెండర్లు కూడా పిలిచారు. జులై 10న టెండర్లు తెరిచి గుత్తేదారులను సైతం ఎంపిక చేస్తారు. మిగలిన 7 రహదారులకు పాలన అనుమతులు రాగా సాంకేతిక అనుమతుల కోసం ప్రతిపాదనలు పంపించారు.

గత పాలకుల పాపమే...

నిధులు మంజూరు చేసిన రహదారులు ప్రస్తుతం దారుణంగా ఉన్నాయి. గత ప్రభుత్వం కనీసం మట్టి కూడా వేయలేదు. దీంతో పూర్తిగా ఛిద్రమయ్యాయి. అప్పుడే మరమ్మతులు చేస్తే రూ.15-20 కోట్లతో పనులు పూర్తయ్యేవి. ఏళ్ల తరబడి పట్టించుకోకపోవడంతో ఇప్పుడు అంచనా వ్యయం తడిసిమోపెడైంది. ఐదేళ్ల పాటు ప్రజలు ఆయా రోడ్లపై నరకం అనుభవించారు. వర్షం పడితే గుంతలు కనిపించక పెద్ద సంఖ్యలో ప్రమాదాలు జరిగాయి. కొన్ని రోడ్లు మూడు, నాలుగు కి.మీల అభివృద్ధికే రూ.కోట్ల నిధులు అవసరమయ్యాయంటే ఏ స్థాయిలో ఛిద్రమయ్యాయో తెలుస్తోంది. రహదారి పనుల ప్రక్రియ సాధ్యమైనంత త్వరగా మొదలుపెడతామని ఆర్అండ్‌బీ ఎస్ఈ భాస్కరరావు తెలిపారు.

పెళ్లి సంబంధాలు కోసం చూస్తున్నారా
కమ్మ కుల అవివాహితులకు సువర్ణావకాశం
నేడు రేపు కమ్మ కుల వధూవరులకు
ఈనాడు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం

తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన ఈనాడు పెళ్లిపందిరి, కమ్మ కుల అవివాహిత వధూవరులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. విజయవాడ ఆటోనగర్‌లోని స్టాలిన్ కార్పొరేట్ బిల్డింగ్, బి బ్లాక్, 3వ అంతస్తులోని ఈనాడు కార్యాలయం వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వివాహం కోసం ఎదురుచూస్తున్న వారు, సంబంధిత కుటుంబీకులు **నేడు, రేపు (శని, ఆది 5, 6 జులై 2025)** ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 5.30 గం. వరకు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు. ★ ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ పోస్టర్ యాప్ ద్వారా కూడా చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేయదలచిన వధూవరుల బయోడేటా, ఫోటోలు పైన తెలిపిన ఫోన్ నెంబర్లకు వాట్సప్ ద్వారా పంపవచ్చు.

మరిన్ని వివరాలకు
95501 28306 & 80080 01686
ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు.

సీతారామరాజు.. ఓ మహోజ్వల శక్తి

ఎన్టీఆర్ కలెక్టరేట్, న్యూస్‌టుడే: ఆంగ్లేయులను గడగడలాడించిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు ఓ మహోజ్వల శక్తి అని కలెక్టర్ జి.లక్ష్మీశ పేర్కొన్నారు. గిరిజనులపై ఆంగ్లేయులు సాగించిన దుశ్చర్యలను ఎదురొడ్డి పోరాడిన యోధుడని, నేటి యువతకు స్ఫూర్తిప్రదాత అని పేర్కొన్నారు. నగరంలోని కలెక్టరేట్‌లో శుక్రవారం అల్లూరి జయంతి నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, డీఏవో విజయకుమారి, కలెక్టరేట్ ఏవో ఎస్.శ్రీనివాసరెడ్డి, భూ విభాగ సూపరింటెండెంట్ సి.హెచ్.దుర్గాప్రసాద్, డీపీఆర్వో ఎస్.వి.మోహనరావు, డివిజనల్ పీఆర్వో కె.రవి తదితరులు పాల్గొన్నారు.

అల్లూరి చిత్రపటానికి నివాళులర్పించిన కలెక్టర్ లక్ష్మీశ, డీఆర్వో లక్ష్మీనరసింహం, డీఏవో విజయకుమారి, ఏవో శ్రీనివాసరెడ్డి

దేవినేని చొరవ.. రైతుల హర్షం

కంచికచర్ల, న్యూస్‌టుడే: ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకోలేక కంది రైతులు పడుతున్న కష్టాలకు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చొరవతో పరిష్కారం దొరకడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వీరులపాడు మండలం చౌటపల్లి, వెల్లంకివరం గ్రామాల్లో రైతులు కంది పంట అధికంగా సాగు చేశారు. పంట చేతికొచ్చి నాలుగు నెలలు దాటినా ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ.7550 లకు కొనుగోలు చేయలేదు. కొనుగోళ్లను చేయాల్సిన మార్క్‌ఫెడ్ పట్టించుకోకపోవడంతో రైతులు తమ ఆర్థిక అవసరాలకు బహిరంగ మార్కెట్‌లో తక్కువ ధరకు విక్రయించుకునే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో రైతులు తమ సమస్యను గత నెలలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు దృష్టికి తీసుకెళ్లారు. ఆయన స్పందించి సమస్యను మార్క్‌ఫెడ్ అధికారులకు రైతుల సమస్యను తెలిపి కందులు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో గత నెల 25న మార్క్‌ఫెడ్ డీఎం నాగమల్లిక చౌటపల్లి గ్రామంలో పర్యటించి రైతుల వద్ద ఉన్న కందులను పరిశీలించి కొనుగోలుకు చర్యలు చేపట్టారు. దీంతో ఆనందపడిన రైతుల ఆశలు అంతలోనే ఆవిరి అయ్యాయి. వ్యవసాయాధికారులు చేపట్టిన ఈ-పంట నమోదులో ఉన్న లోపాలతో రైతుల వద్ద ఉన్న పంట పూర్తిగా అమ్ముకోలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో చౌటపల్లి గ్రామానికి చెందిన రైతులు గొల్లపూడిలోని కార్యాలయంలో శుక్రవారం దేవినేని ఉమామహేశ్వరరావును కలిసి తమ బాధను మొరపెట్టుకున్నారు. సమస్య తీవ్రత తెలుసుకున్న ఆయన వెంటనే అధికారులు, మిల్లర్లతో పలు దఫాలు ఫోన్‌లో చర్చలు జరిపారు. సుమారు 200 టన్నుల కందులు రైతుల వద్ద ఉన్నాయని, రైతుల ఇబ్బందులను గమనించి వెంటనే కందులను కొనాలని కోరారు. అందుకు మిల్లర్లు సానుకూలంగా స్పందించి, తామే సమావేశం నిర్వహించి కందులు కొనుగోలు చేస్తామని తెలిపారు.

అధికారులతో ఫోన్‌లో మాట్లాడుతున్న దేవినేని ఉమా, పక్కన రైతులు

బీఫార్మసీలో జేఎన్‌టీయూ టాపర్‌గా ఐతవరం విద్యార్థిని

నందిగామ గ్రామీణం, న్యూస్‌టుడే: మండలంలోని ఐతవరం గ్రామానికి చెందిన దర్శి నర్మద బీఫార్మసీలో కాకినాడ జేఎన్‌టీయూ విశ్వవిద్యాలయ టాపర్‌గా నిలిచింది. గ్రామానికి చెందిన తెదేపా నాయకుడు దర్శి నాగమల్లేశ్వరరావుకు కుమార్తె, కుమారుడు. శుక్రవారం జేఎన్‌టీయూలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆమెకు బంగారు పతకం, ప్రశంసాపత్రం బహూకరించారు. ప్రస్తుతం ఆమె దివీస్ ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. యూనివర్సిటీ టాపర్‌గా నిలిచిన ఆమెను మాజీ హోంమంత్రి వసంత నాగేశ్వరరావు, తెదేపా నాయకుడు యరమాస అంకురావు అభినందించారు.

గవర్నర్ చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందుకుంటున్న నర్మద

కార్మికుల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలి

విజయవాడ బస్‌స్టేషన్, విద్యాధరపురం: గత కొన్నేళ్లుగా ఏపీఎస్ ఆర్టీసీలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం సత్వరమే స్పందించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఏపీపీటీడీ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం విజయవాడ డిపో వద్ద ధర్నా నిర్వహించారు. ఈయూ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు పలిశెట్టి దామోదరరావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వివిధ కారణాలతో నిలిచిపోయిన 3వేల మంది ఉద్యోగుల పదోన్నతులకు సంబంధించిన అంశాన్ని పరిశీలించాలని, కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు 12వ పీఆర్సీ కమిషన్ నియమించి ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీలో చాలాకాలం నుంచి ఖాళీగా ఉన్న సుమారు 10 వేల ఖాళీలను భర్తీచేయాలన్నారు. ఈయూ జోనల్ కార్యదర్శి వై శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి టీవీ భవాని, మెయింటినెస్ కమిటీ కన్వీనర్ యన్‌సీహెచ్ చక్రవర్తి, ఈయూ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి యస్ కె మొహిద్దీన్, విజయవాడ డిపో కార్యదర్శి రాధాకృష్ణ, ఈయూ నాయకులు పాల్గొని ఇతర డిమాండ్లు నెరవేర్చాలన్నారు. ☛ గవర్నరుపేట-1, 2 డిపోలు, విద్యాధరపురం ఆర్టీసీ వర్క్‌షాపు ఎదుట కూడా కార్మికులు ధర్నా చేపట్టారు. యూనియన్ నాయకులు కోటేశ్వరరావు, పాపారావు, కరీముల్లా, సురేష్ పాల్గొన్నారు.

డిపో ఎదుట ధర్నా చేస్తున్న ఆర్టీసీ కార్మికులు

బ్రహ్మేశ్వరరావుకు ఉత్తమ ఎన్‌సీసీ అధికారి అవార్డు

విజయవాడ వన్‌టౌన్, న్యూస్‌టుడే: పాతబస్తీ ఎస్‌కేపీవీవీ హిందూ హైస్కూల్‌లోని ఎన్‌సీసీ అధికారిగా పని చేస్తున్న బి.బ్రహ్మేశ్వరరావును యూనిట్ ఉత్తమ అసోసియేట్ ఎన్‌సీసీ అధికారి అవార్డు వరించిందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె.శ్రీనివాసరావు తెలిపారు. పాఠశాలలో శుక్రవారం అభినందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ.. 2024-25 విద్యా సంవత్సరంలో హిందూ హైస్కూల్ ఎన్‌సీసీ విద్యార్థులు నిర్వహించిన పలు సేవా కార్యక్రమాలు, డ్రిల్, సాంస్కృతిక రంగాల్లో సాధించిన ప్రగతికి గానూ ఉత్తమ ఎన్‌సీసీ అధికారి అవార్డుకు ఎంపికైనట్లు వెల్లడించారు. 8-ఏ ఎయిర్ స్క్వాడ్రన్ ఎన్‌సీసీ కమాండింగ్ అధికారి అజిత్‌సింగ్‌రాఠి అవార్డు ప్రకటించినట్లు తెలిపారు. ఈనెల రెండవ తేదీన వీఆర్ సిద్ధార్థ కళాశాలలో జరిగిన అభినందన సభలో బ్రహ్మేశ్వరరావు అవార్డును అందుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌కేపీవీవీ హిందూ హైస్కూల్ కమిటీ అధ్యక్షుడు తొమ్మండ్రు శేషయ్య, ప్రధాన కార్యదర్శి గోపిశెట్టి మల్లయ్య, పాఠశాల కార్యదర్శి కేఎల్‌వీ మోహన్‌రావు, పాఠశాల సిబ్బంది ఎన్‌సీసీ అధికారిని అభినందించి సత్కరించారు.

బ్రహ్మేశ్వరరావును సత్కరిస్తున్న ఎస్‌కేపీవీవీ హిందూ హైస్కూల్ కమిటీ సభ్యులు

6న శునకాలకు ఉచిత టీకాలు

లబ్బీపేట(విజయవాడ సిటీ): ప్రపంచ జునోసిస్ దినోత్సవం సందర్భంగా ఈనెల 6న ఉదయం 9 గంటలకు ఎంజీరోడ్డులోని ఎన్టీఆర్ వెటర్నరీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో పెంపుడు, వీధిలోని శునకాలకు ఉచితంగా ర్యాబిస్ టీకాలు వేయనున్నట్లు సంయుక్త సంచాలకులు ప్రేమ్‌చంద్ తెలిపారు. యజమానులు తమ శునకాలను తీసుకురావాలని కోరారు. పెంపుడు జంతువుల నుంచి మనుషులకు వచ్చే జునోసిస్ వ్యాధులపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు.

పథకం రచించి.. ప్రాణాలు తీసేసి..

ఆస్తి కోసం నాయనమ్మను చంపిన మనవడు

వివరాలు వెల్లడిస్తున్న ఏసీపీ ప్రసాదరావు, సీఐ చంద్రశేఖర్

జి.కొండూరు, న్యూస్‌టుడే: మండలంలోని చెవుటూరు గ్రామంలో ఉమ్మడి హైమావతిని ఆమె మనవడు ఉమ్మడి వేణుగోపాల్ పథకం ప్రకారమే హత్య చేసినట్లు మైలవరం ఏసీపీ వై.ప్రసాదరావు తెలిపారు. శుక్రవారం జి.కొండూరు పోలీస్‌స్టేషన్ ఆవరణలో జరిగిన విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. చెవుటూరులో ఉమ్మడి హైమావతి, చలపతిరావు దంపతులు..వారికి 2.5 ఎకరాల మామిడి తోట, 1.35 ఎకరాల మాగాణి, 40 సెంట్ల ఇళ్ల స్థలం, ఒక డాబా ఉంది. వీరికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు సంతానం కాగా. .చిన్న కూతురు, చిన్న కుమారుడు వివాహ అనంతరం అనారోగ్యంతో మరణించారు. మరో కుమార్తె మూలపాడులో తన భర్తతో జీవిస్తోంది. పెద్ద కుమారుడు పరిటాలలో నివాసముంటున్నాడు. ఈ క్రమంలో తన నాయనమ్మ, తాతయ్యలు తమకు ఆస్తి చెందకుండా చేస్తారేమోనని, వారిని చంపుతానని వేణుగోపాల్ నిత్యం బెదిరించేవాడు. ఈ నేపథ్యంలో ముందస్తు పథకం ప్రకారం జూలై 1న చెవుటూరు గ్రామ శివారు పొలాల్లో ఒంటరిగా గేదెలు మేపుతున్న హైమావతి వద్దకు తన స్నేహితుడైన ఆకుల గోపితో కలిసి బజాజ్ ప్లాటినా ద్విచక్ర వాహనంపై వెదురు కర్ర, పెట్రోల్ తీసుకుని చేరుకున్నారు. ఈ క్రమంలో అదును చూసుకుని ఆమె తలపై కొట్టి, అనంతరం పెట్రోల్ పోసి తగలపెట్టి అక్కడ నుంచి పరారయ్యారు. నిందితులను పట్టుకునేందుకు రెండు బృందాలుగా గాలింపు చేపట్టగా..సురక్ష 360 కార్యక్రమంలో గ్రామాల్లో పెట్టిన సీసీ కెమెరాల సాయంతో నిందితుల కదలికలు గమనించి మైలవరం శివారు తిరువూరు రోడ్డు దర్గా సమీపంలో వారిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. మృతురాలి భర్త ఉమ్మడి చలపతిరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితులను కోర్టు ముందు హాజరు పరిచి రిమాండుకు తరలిస్తామని చెప్పారు. కేసును త్వరితగతిన పరిష్కరించినందుకు మైలవరం సీఐ చంద్రశేఖర్, జి.కొండూరు ఎస్సై కే సతీష్‌కుమార్‌ను ఉన్నతాధికారులు అభినందించారని ఏసీపీ తెలియజేశారు.

బ్రాయిలర్ ధరలు (కిలో / కి రూ.లలో)

వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర -97 రిటైల్ ధర 119 చికెన్ విత్ స్కిన్ - 173, చికెన్ స్కిన్‌లెస్ - 196.
అమరావతి పౌల్ట్రీ ఫార్మర్స్ & ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 105, 113, 124 చికెన్ విత్ స్కిన్ - 200 చికెన్ స్కిన్‌లెస్ - 210.

నెక్ సూచించిన కోడిగ్రుడ్లు ధర

ఈరోజు నెక్ విజయవాడ జోన్ సూచించే ప్లాస్టిక్ ట్రే ఫారం- గేటు గుడ్డు ధర 100 గుడ్లకు రూ. 570 (వాణిజ్యం & పరిశ్రమల సమాచారం కోసం) ★ నెక్ విజయవాడ. ఈరోజు ఫారం కోడి ధర కిలో రూ.88/-.

Dr. NTR VAIDYA SEVA TRUST
(Government of Andhra Pradesh)
#241, MGM Capital, Near NRI Y Junction, Chinakakani, Mangalagiri, Guntur Dist., A.P-522503, Email: ap_d236@dmtrvaidyaseva.ap.gov.in

TENDER NOTICE

Inviting Tenders from **qualified Audit Firms for conducting of Statutory Audit for 2024-25, Internal Audit for 2025-26** and Last date for submission Tender **11.07.2025, 05:00 PM.** visit the website for Tender Documents: **https://www.drntrvaidyaseva.ap.gov.in/**

Executive Officer (Admin), Dr. NTR VST.

రౌడీషీటర్ విడుదలకు ముఖ్యనేత సిఫార్సు

రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసిన వైనం

పటమట, న్యూస్‌టుడే: ఇంటిని ఖాళీ చేసే వ్యవహారంలో వైకాపా మద్దతుగా ఉండే రౌడీషీటర్ వీరంగం సృష్టించాడు. తీరా అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకుంటే విడుదల చేయమని కూటమి పార్టీల ముఖ్యనేత సిఫార్సు చేశారు. ఆచార్య ఎన్జీరంగా నగర్‌లో కృష్ణారావుకు చెందిన నివాసంలో కోట సామ్రాజ్యం నాలుగేళ్ల నుంచి అద్దెకు ఉంటున్నారు. ఆమె అద్దె సక్రమంగా చెల్లించకపోవడంతో ఇంటిని ఖాళీ చేయమని యజమానులు చెప్పారు. అయినా ఇంటిని ఖాళీ చేయలేదు. దీంతో ఈ పనిని కానూరుకు చెందిన పేరుమోసిన రౌడీషీటర్ కొక్కిలగడ్డ జాన్‌బాబుకు అప్పగించారు. అతను వైకాపా ఎన్నికల క్యాంపెయిన్‌లో పాల్గొనేవాడు. గురువారం రాత్రి 10 గంటల సమయంలో జాన్‌బాబు, అతనికి చెందిన 10 మంది అనుచరులు సామ్రాజ్యం అద్దెకు ఉంటున్న ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించి ఇంట్లోని వస్తువులన్నీ ధ్వంసం చేశారు. దీంతో సామ్రాజ్యం పోలీసు కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేయడంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చారు. రౌడీషీటర్ కొక్కిలిగడ్డతోపాటు అనుచరులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని మాచవరం పోలీసులకు అప్పగించారు. ఈ క్రమంలో ఓ ముఖ్యనేత ఫోన్ చేయడంతో పోలీసులు రౌడీషీటర్, అతని అనుచరులను వెంటనే విడిచి పెట్టారు. వైకాపాకు చెందిన రౌడీషీటర్‌ను విడుదల చేయాలని కూటమి పార్టీలకు చెందిన ముఖ్యనేత ఫోన్ చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఇప్పటివరకు వారిపై కేసు కూడా నమోదు చేయలేదు.

నదిలో మునిగి యువకుడి దుర్మరణం

కృష్ణలంక, న్యూస్‌టుడే: ఉన్నత విద్యతో ఉజ్వల భవిష్యత్తును అందుకోవాల్సిన యువకుడి జీవితం అర్ధంతరంగా ముగిసింది. కృష్ణానది రూపంలో మృత్యువు కబళించింది. కృష్ణలంక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం మండలం ఓబులనాయనిపల్లికి చెందిన గడ్డం అభిరామ్(19) విజయవాడ రూరల్ మండలం గూడవల్లిలోని ఒక ప్రయివేటు కళాశాలలో ఇంటర్ పూర్తి చేశాడు. అతడితోపాటు ధర్మవరం పరిసర ప్రాంతాలకు చెందిన పలువురు అదే కళాశాలలో ఇంటర్ చదివారు. ఉన్నత విద్యలో చేరే నిమిత్తం టీసీ అవసరమవడంతో అందు కోసం 12 మంది గురువారం సాయంత్రం ధర్మవరంలో రైలెక్కి శుక్రవారం ఉదయం విజయవాడ రైల్వే స్టేషన్‌లో దిగారు. తొలుత కృష్ణానదిలో స్నానం చేసి కనకదుర్గమ్మను దర్శించుకుని అనంతరం కళాశాలకు వెళ్లి టీసీలు తీసుకుందామని నిర్ణయానికి వచ్చారు. దీంతో వారు రైల్వేస్టేషన్ నుంచి సీతమ్మ వారి పాదాల సెంటర్‌లోని శనీశ్వరాలయం పరిసరాల్లో నది వద్దకు చేరుకున్నారు. అందరూ ఒడ్డునే స్నానం చేస్తుండగా అభిరామ్, హరికిరణ్‌లు తమకు ఈతొచ్చంటూ నది లోపలకు వెళ్లారు. కొద్ది సేపటికి ఆయాస పడుతూ ఇద్దరూ వెనుదిరిగిన క్రమంలో ఒకరు ఒడ్డుకు చేరుకోగా..అభిరామ్ మధ్యలోనే మునిగిపోయాడు. దీంతో స్నేహితులు పోలీస్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న కృష్ణలంక పోలీసులు తీరంలో గాలించగా..ఆచూకీ లభించలేదు. దీంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాల సాయంతో గాలింపు చేపట్టి అభిరామ్ మృతదేహాన్ని వెలికి తీశారు. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు.

అభిరామ్ (పాతచిత్రం)

☛ కృష్ణానదిలో మునిగి మృతి చెందిన అభిరామ్ కుటుంబానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌యాదవ్ అండగా నిలిచారు. సమాచారం తెలుసుకున్న వెంటనే మంత్రి ఘటనాస్థలానికి వెళ్లి సహాయాన్ని అందించాల్సిందిగా వ్యక్తిగత సిబ్బందిని ఆదేశించారు. మృతుడి తల్లిదండ్రులను పరామర్శించి అండగా నిలవనున్నట్లు చెప్పారు. మృతదేహాన్ని ధర్మవరం వరకు తరలించేందుకు ప్రైవేటు అంబులెన్స్ ఏర్పాటు చేశారు.

అనుమానాస్పద స్థితిలో ఎన్టీటీపీఎస్ ఉద్యోగి మృతి

ఇబ్రహీంపట్నం: ఎన్టీటీపీఎస్ ఉద్యోగి కృష్ణారావు(54) అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి ఎస్సై పాపారావు తెలిపిన వివరాల ప్రకారం. .ఎన్టీటీపీఎస్ ఫైర్ స్టేషన్ విభాగంలో వ్యాన్ డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్న కృష్ణారావు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. రెండు రోజుల కిందట కడుపులోని పెద్ద పేగుకు శస్త్ర చికిత్స నిర్వహించారు. ఈ క్రమంలో విజయవాడ ఆసుపత్రి నుంచి ఇబ్రహీంపట్నంలో తాను నివాసముంటున్న ఇంటికి బంధువులు గురువారం తీసుకొచ్చారు. అయితే శుక్రవారం ఉదయం ఇంటి బయట కాలిన గాయాలతో మృతిచెంది ఉన్నారు. ఆయనకు భార్య, కుమారుడు ఉన్నారు. బంధువుల ఫిర్యాదు మేరకు ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

91.9 FM Vijayawada
ఈఎఫ్ఎమ్ కార్యక్రమాలు
శనివారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ. 5 - ఉ. 7
ఈ-మార్నింగ్స్	ఉ. 7 - ఉ. 11
నువ్వా నేనా	ఉ. 11 - మ. 2
సత్యభామ	మ. 2 - సా. 5
కాలేజి స్టైల్	సా. 5 - రా. 9
ఈ స్టార్ మీ స్టార్	రా. 9 - రా. 10
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా. 10 - తె. 5

/Eenadufm
For Advertising on Eenadu FM Contact
8008003297

EENADU eClassifieds

BUSINESS SERVICES

బంగారం కొనబడును. బ్యాంకులలో, ఇతర ప్రైవేట్ సంస్థలలో తాకట్టులో ఉన్న మీ బంగారం మా డబ్బుతో విడిపించి అధిక ధరకు కొనబడును. (స్పాట్ క్యాష్). సంప్ర: 87907 41166.

SOLAR PRODUCTS

PM సూర్య ఘర్ ద్వారా 3.3 KW సోలార్ సిస్టం 2,10,000/-కి 78,000/- రూ. సబ్సిడీతో - ఉచిత రిజిస్ట్రేషన్లు + 90% బ్యాంక్ లోన్‌తో బైఫెషియల్ ప్యానల్స్, 30 Years వారంటీతో. ✆ 98667 28063.

PEOPLE CARE

OLD AGE HOME

రామకృష్ణ గ్రూప్ (AP No:1) VJA. వృద్ధులకు, పేషంట్ల సేవలకు, ఇంటి/వంటపని. బేబీకేర్ కొరకు M/F వర్కర్లను మీ ఇంటికి పంపగలము. ✆ 95052 76677, 82474 49036.

REAL ESTATE

A.P. రాజధాని అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌లో గజం 5000/-, కాజాలో గజం 10,000/-, అమరావతిలో గజం 7000/-, మంగళగిరిలో గజం 12000/- 96035 30555.

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

FLAT FOR SALE

GANNAVARAM

విజయవాడ ఎయిర్‌పోర్ట్, HCL, మేధా IT పార్క్, NHకి దగ్గర్లో Elite Vistas గేటెడ్ కమ్యూనిటీ నందు 444 చ||గ||ల్లో 5 BHK Triplex Villa మరియు 267 చ||గ||ల్లో 3 BHK ఇండిపెండెంట్ హౌస్ ఫ్రీ క్లబ్ మెంబర్‌షిప్‌తో, బ్యాంకు లోన్ సౌకర్యంతో కలవు. ✆ 91000 82222.

పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కాలేజ్ & హాస్పిటల్‌కి అతి దగ్గర్లో ELITE బృందావన్, గేటెడ్ కమ్యూనిటీ నందు 165చ||గ||ల్లో 2BHK ఇండిపెండెంట్ హౌస్‌లు పూర్తి డెవలప్‌మెంట్స్‌తో బ్యాంకు లోన్ సౌకర్యంతో కలవు. ✆ 91000 71111.

GENERAL

2BHK 1275 S.Ft (పడమర ఫేస్) ఫుల్లీ ఫర్నిష్డ్ 5 వ ఫ్లోర్ బందరు రోడ్డుకు అతి దగ్గరలో పోరంకి నందు అమ్మకమునకు కలదు. (నో బ్రోకర్స్) ✆ 81214 78167.

HOUSE FOR SALE

Independent house on 451 sq.yards plot for sale at Tadepallivari Street, Suryaraopet, Vijayawada 520002. Only direct purchasers may contact: 98490 41067 or whatsapp message on: 9892938101

విజయవాడ గన్నవరం దగ్గర NH-16 హైవేని ఆనుకుని 60 అ|| రోడ్డు తూర్పు ఫేసింగ్ ఒక్కొక్క ఫ్లోరు 2000 Sq.Ft.తో 466 చ||గ||ాలో G+3 Triplex బిల్డింగ్ అమ్మకమునకు కలదు. ✆ 88774 58888.

LAND FOR SALE

మెగా ★ఆవకడో ★ఫామ్‌ల్యాండ్‌లో 11 సెంట్లు ★ 5 లక్షలకే ★ 5వ సంవత్సరం నుండి సంవత్సరంకి 2 లక్షల ఆదాయం పొందండి. ఫోన్: 9133574455

PLOT FOR SALE

ఎనికేపాడు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కాంపౌండుకు ఆనుకొని వెంటనే ఇల్లు కట్టుకొనుటకు CC రోడ్స్, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, కాంపౌండ్ వాల్, 200 గజాలు ప్లాట్లు గజం 33,000/-. 50% బ్యాంకు లోన్. Hyma Prasad. ✆ 99596 45468.

VJA, పెనమలూరు CRDA గృహ నిర్మాణానికి అనువైన గేటెడ్ కమ్యూనిటీ ప్లాట్లు, హౌసెస్, విల్లాలు ★ బ్యాంక్ లోన్ సౌకర్యం. ✆ 94404 83810, 95531 29369.

విజయవాడకు చేరువలో పామర్రు దగ్గర 4.5 లక్షలకు, 100 చ||గ|| ★ నందిగామ హైవే ఆనుకొని గ|| 8999 రూ||. కొండపల్లి హైవే ఆనుకొని గ|| 9999 రూ||. Plots అమ్మకమునకు కలవు. ✆ 93982 13364.

విజయవాడ 9 కి.మీ.లో మెగా గేటెడ్ కమ్యూనిటీ హౌసింగ్ ప్రాజెక్ట్‌లో ఇల్లు, గ్రూప్ హౌస్‌కు అనువైన 345 గజాలు సేల్. క్లి|| ట్రై||, స్పా|| రి||. నో బ్రోకర్స్. 9966266070

TO LET

Three Bhk 1650 Sft House Second Floor Car Parking Near ZPH school Ramavarappadu Vijayawada. Ph: 9440988881.

COMMERCIAL

ప్రసాదంపాడు (విజయవాడ) మెయిన్ రోడ్డు NH బస్ స్టాప్‌కి 15 మీటర్స్ అతి దగ్గరలో 2 అంతస్తుల బిల్డింగ్ Each ఫ్లోర్ 1000 S.Ft. ఆఫీసులకు, బ్యాంకులకు, షాప్/ బిజినెస్‌లకు అద్దెకు ఇవ్వబడును. ✆ 81425 66555.

JOBS

క్రాంతిరోడ్ ట్రాన్స్‌పోర్ట్ VJA ఆటోనగర్ ఆఫీస్ నందు గుమస్తాలుగా పనిచేయుటకు స్త్రీ, పురుష అభ్యర్థులు కావలెను. స్త్రీ అభ్యర్థుల వయస్సు 25 సం||లోపు ఉండి ఇంటర్ పాస్ అయి ఉండాలి. పురుష అభ్యర్థులు 10 ఆపై చదివి వయస్సు 30 సం||లోపు గల వారు ఈ క్రింది ఫోన్ నెం. నందు సంప్రదించగలరు. ✆ 81798 68999.

నిరుద్యోగ యువతకి సువర్ణ అవకాశం. డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ వారిచే కమ్యూనికేషన్ ఇంటర్వ్యూ స్కిల్స్, కంప్యూటర్ కోర్స్‌లో 58 రోజుల ఉచిత శిక్షణ ఇచ్చి ఉద్యోగం కల్పించబడును. వయస్సు 18-28 సం|| ✆ 90007 14836.

Earn Extra Income online through Work from Home in Wellness Industry. 101, SF Res. Rd # 4, B.Hills, Hyd. ✆ 8919664679, 8309909749

Wanted Lady Teachers LKG to 5th All Subjects & 6th to 10th : N.S, P.S, Hindi. ★ Ideal (EM) High School, Ratnamamba St., Mogalrajpuram. ✆ 95023 59059.

రామకృష్ణ బిల్డర్స్ & డెవలపర్స్ VJA కొరకు 10th ఆపైన చదివిన టెలికాలర్స్, కస్టమర్‌కేర్ మరియు అన్ని రకాల M/F స్టాఫ్ కావలెను. బో+ వ+ మంచి జీతం+ ఇన్సెంటివ్స్ కలవు. 99590 21122/ 99590 31122.

శివకార్తికేయ హోంకేర్ నందు వృద్ధులను/ పేషంట్స్/ పిల్లలను చూసుకొనుటకు ఇంటి/ వంట పనిచేయుటకు వర్కర్స్/ నర్సులు కావలెను. ఉచిత వసతి, భోజనం, జీతం: 20K. ✆ 99120 11499, 99120 11899.

లబ్బీపేటలోని ప్రముఖ కాలేజీలో పనిచెయ్యడానికి అనుభవజ్ఞులైన కౌన్సెలర్లు, క్లాస్ ఇంచార్జ్, డేటా ఎంట్రీ ఆపరేటర్లు మరియూ హాస్టల్ వార్డెన్లు కావలెను. వయసు: 25-40. జీతం: 12K-15K. 91542 10069.

Study Power (Education Loans) నందు పనిచేయుటకు Staff మరియు కమిషన్ based Agents కావలెను. ✆ 9963878710.

క్లాస్ ఇన్‌చార్జెస్ (M), జీ: 12K, హాస్టల్ వార్డెన్స్ (M), జీ:10K, వ: 25-45, అనుభవం గల వారు కావలెను. గౌతమ్ డిగ్రీ కాలేజ్, మోడ్రన్ సూ. మార్కెట్ ఎదురు, బెంజ్ సర్కిల్. ✆ 88971 72345.

ONLY FOR RETIRES ప్రముఖ MNC కం.లో వర్క్ ఫ్రంహోం కొరకు ఆల్ రిటైర్డ్ ఎంప్లాయిస్ స్టేట్ / సెంట్రల్, బ్యాంకర్స్, టీచర్స్ VRS, Ex. సర్వీస్ మెన్ కావలెను. ఏజ్ 50-75. Sal, PF, ESI కలవు. ✆ 63045 72665.

లేడీ టెలీకాలర్స్ - 10 No.s & మేల్ ఆఫీస్ అసిస్టెంట్-1. ప్రముఖ కంపెనీలో పనిచేయుటకు కావలెను. Q: 10th / ఇంటర్. Sal - 11K to 20K. + ఇన్సెంటివ్స్ UP to 50K (PM). ✆ 99669 88544.

BOOK YOUR COLOUR CLASSIFIED
₹1200/- (5 Lines)
PH: 98496 97616
ప్రకటనలపై జి.ఎస్.టి. 5% అదనం

తిరువూరు

• తిరువూరు • మైలవరం

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

ఇబ్రహీంపట్నం గ్రామీణం 9773300487 గొల్లపూడి 8008574638

★ స్థానిక పంచాయతీలోని డ్రైయినేజీలో పూడిక, పిచ్చి కాడ పెరిగి మురుగు నీటి ప్రవాహానికి అడ్డుగా మారిందని స్థానికులు మేము న్నాం..మీకు తోడుగాకు తెలిపిన సమస్యను పంచాయతీ కార్యదర్శి రామారావుకు వివరించగా స్పందించి 1, 2వార్డులకు వెళ్లే రహదారి వైపు కొంతమేర తొలగించారు. -న్యూస్‌టుడే, రెడ్డిగూడెం

★ గ్రామ వీధుల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించాలని స్థానికులు తెలిపిన సమస్యపై తుమ్మలపాలెం కార్యదర్శి ప్రసాద్ స్పందించారు. పారిశుద్ధ్య కార్మికులతో శుక్రవారం ఆ ప్రాంతంలో ప్రత్యేక పారిశుద్ధ్య పనులను నిర్వహింపజేసి చెత్తను తొలగించారు.
-న్యూస్‌టుడే, తుమ్మలపాలెం(ఇబ్రహీంపట్నం గ్రామీణం)

వైభవంగా దీపాలంకరణ సేవ

నెమలి(గంపలగూడెం), న్యూస్‌టుడే: మండలంలోని నెమలి వేణుగోపాలస్వామి ఆలయంలో శుక్రవారం రాత్రి అర్చకులు గోపాలాచార్యుల ఆధ్వర్యంలో అష్టోత్తర శత దీపాలంకరణ సేవ వైభవంగా నిర్వహించారు. రుక్మిణి, సత్యభామా సమేత వేణుగోపాలస్వామి ఉత్సవ మూర్తులకు పూజలు నిర్వహించగా భక్తులు పాల్గొన్నారు. మూలవిరాట్‌ను విశేషంగా అలంకరించారు.

శాకంబరిగా ముత్యాలమ్మ

పెనుగొలను(గంపలగూడెం), న్యూస్‌టుడే: ఆషాఢ మాసం సందర్భంగా మండలంలోని పెనుగొలనులో గ్రామదేవత ముత్యాలమ్మ అమ్మవారి మూలవిరాట్‌ను శుక్రవారం అర్చకులు డి.రామలింగేశ్వరశర్మ ఆధ్వర్యంలో వివిధ రకాల కూరగాయలతో అలంకరించారు. అమ్మవారికి ప్రీతిపాత్రమైన దద్ధోజనం ప్రసాదం నివేదించి భక్తులకు పంపిణీ చేశారు. శాకంబరి అలంకరణలో ముత్యాలమ్మను గ్రామస్థులు దర్శించుకున్నారు.

ఇబ్రహీంపట్నం గ్రామీణం: ఎన్టీటీపీఎస్ ఏ కాలనీలోని వెంకటేశ్వర ఆలయ ప్రాంగణంలో ఉన్న అమ్మవారు శుక్రవారం శాకంబరిగా దర్శనమిచ్చారు. వివిధ కూరగాయలతో అమ్మవారిని అలంకరించారు.

భక్తిశ్రద్ధలతో లలితా సహస్ర పారాయణం

మైలవరం: ద్వారకా తిరుమల దత్తత దేవాలయమైన స్థానిక కోటమహాలక్ష్మమ్మ ఆలయంలో వారాహి నవరాత్రుల సందర్భంగా లలితా సహస్రపారాయణ పఠనం చేశారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న మహిళలు పారాయణం అనంతరం ప్రత్యేక హారతులిచ్చారు.

ప్రకృతిని కాపాడుకోవాలి

మొక్కలు నాటుతున్న సీఐ చంద్రశేఖర్

మైలవరం, న్యూస్‌టుడే: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని సీఐ దాడి చంద్రశేఖర్ పేర్కొన్నారు. లయన్స్‌క్లబ్ ఆఫ్ మైలవరం ఆధ్వర్యంలో శుక్రవారం పలు ప్రభుత్వ కార్యాలయాలు, రహదారుల పక్కన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతిని కాపాడుకోవడం ద్వారా మెరుగైన ఆరోగ్యం లభిస్తుందన్నారు. కార్యక్రమంలో క్లబ్ నాయకులు కె.ముత్యప్ప, సాద్, జాస్తి వెంకటేశ్వరరావు, బాలగోపాలరెడ్డి, నాగభూషణం, రామిరెడ్డి, హరికృష్ణకుమార్‌గుప్తా, లక్ష్మణరావు, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ఆలయాలకు సీసీ కెమెరాలు తప్పనిసరి

ఆలయాల నిర్వాహకులకు సురక్ష డివైన్‌పై వివరిస్తున్న సీఐ గిరిబాబు

తిరువూరు, న్యూస్‌టుడే: మండల పరిధిలోని అన్ని మతాల ఆలయాలకు నిర్వాహకులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని తిరువూరు సీఐ కె.గిరిబాబు, ఎస్సై కేవీజీవీ.సత్యనారాయణ స్పష్టం చేశారు. విజయవాడ సీపీ రాజశేఖర్‌బాబు ఆదేశం మేరకు శుక్రవారం రాత్రి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో హిందూ, ముస్లిం, క్రైస్తవ ఆలయాల నిర్వాహకులకు 'సురక్ష డివైన్' కార్యక్రమంపై అవగాహన సమావేశం నిర్వహించారు. ప్రార్థనా మందిరాలకు సీసీ కెమెరాలు ఉంటే కలిగే ప్రయోజనాలు వివరించారు. వివిధ గ్రామాల నుంచి హిందూ దేవాలయాలు, మసీదులు, చర్చిల నిర్వాహకులు పాల్గొని పోలీస్ అధికారుల సూచనలు పాటిస్తామన్నారు.

ముందుగానే సాగుతున్నారిలా

సాగునీటి వనరులకు జలకళ

తిరువూరు, విస్సన్నపేట, ఎ.కొండూరు, గంపలగూడెం, న్యూస్‌టుడే

నియోజకవర్గ రైతులు ఈ ఏడాది ఖరీఫ్ వరి సాగును జులై మొదటి వారంలోనే ఆరంభించారు. చెరువులు, వాగులు, ఎత్తిపోతల పథకాలు, బోర్లలో సాగు నీరు అందుబాటులో ఉంది. దీంతో ముందుస్తుగానే మాగాణి భూముల్లో వరి నాట్లు ప్రారంభించారు. జూన్‌లో వర్షాలు తగ్గడంతో ఖరీఫ్ వరి సాగుపై సాగుదారుల్లో కాస్త సందిగ్ధత నెలకొనగా..పంట ఆలస్యంగా సాగవుతుందని భావించారు. అయితే జులై మొదటి వారంలో వర్షాలు కురుస్తుండడంతో రైతులు, కూలీలు మాగాణి సాగులో నిమగ్నమయ్యారు. జూన్ రెండో పక్షం నుంచే నారుమడులు సిద్ధం చేసుకున్నారు. కొందరు రైతులు నేరుగా గింజలు చల్లే పద్ధతిలో సాగు చేస్తున్నారు. ఆ గింజలు కూడా వర్షాలకు తేమ శాతం లభ్యమై మొలకెత్తాయి. ఈ నెల రెండో పక్షం నాటికి నాలుగు మండలాల్లో వరి నాట్లు ముమ్మరంగా ప్రారంభమవుతాయి. ఆగస్టు చివరి వారంలో నాట్లు వేయడం ముగిస్తారు.

44 వేల ఎకరాల్లో వరి సాగు లక్ష్యం

తిరువూరు నియోజకవర్గంలో ప్రధాన ఆహార పంట వరి. సాగునీరు లభ్యత మేరకు ఖరీఫ్, రబీలో కూడా ధాన్యం పండిస్తారు. ఈ ఏడాది నియోజకవర్గంలో ఖరీఫ్ వరి సాగు లక్ష్యం 44 వేల ఎకరాలు. ప్రస్తుతం వరినాట్లు ప్రారంభమవడంతో గ్రామాల్లో అందరికీ చేతినిండా పని ఉంటోంది. ప్రస్తుతం తిరువూరు మండలం మునుకుళ్ల, వామకుంట్లలో వరినాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. నాలుగు మండలాల్లో బోర్ల కింద నాట్లు వేసేందుకు హాలికులు సిద్ధమయ్యారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలో 2 వేల ఎకరాల్లో మాగాణి పంట సాగైంది. ఆగస్టు మొదటి పక్షం నాటికి నూరుశాతం సాధారణ విస్తీర్ణంలో వరి నాట్లు పూర్వవుతాయని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం చెరువులకు నీరు చేరడంతో వరి సాగుకు ఇబ్బంది లేదని భరోసాగా ఉన్నారు.

మునుకుళ్లలో వరినాట్లు వేస్తున్న కూలీలు

నియోజకవర్గంలో సాగు సాధారణ విస్తీర్ణం

మండలం	హెక్టార్లు
తిరువూరు	7479
విస్సన్నపేట	3931
గంపలగూడెం	3491
ఎ.కొండూరు	2493

బాటలు తీస్తే మేలు: ప్రస్తుతం వర్షాలు కురవడంతో వరినాట్లకు సమృద్ధిగా నీరు లభించింది. మాగాణి వరి నాట్లు వేశాక ప్రతి రెండు మీటర్లకు మధ్య 20 సెం.మీ బాటలు తీస్తే ఎరువులు, పురుగు మందులు వేయడానికి, పైరు పరిస్థితిని గమనించేందుకు, గాలి వెలుతురు అందేందుకు ఉపయుక్తంగా ఉంటుంది. భూమిని రెండు మూడు దఫాలు కలియ దున్నాక అడ్డతో చదును చేసి మొక్క నాటాలి. 4 లేదా 6 ఆకులు ఉన్న మొక్కలు పైపైన నాటాలి. ముదురు ఆకు నాటితే దిగుబడి తగ్గుతుంది. - ఎస్‌కే.టిప్పుసుల్తాన్, సాంకేతిక ఏవో తిరువూరు సబ్‌డివిజన్

నట్టల నివారణ మందు పంపిణీ

కోకిలంపాడు, చిక్కుళ్లగూడెం(తిరువూరు): మండలంలోని కోకిలంపాడు, చిక్కుళ్లగూడెంలో శుక్రవారం నిర్వహించిన శిబిరాల్లో పశువైద్యాధికారులు డి.అబిలాష్, టి.శ్వేత పాల్గొని గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందు తాగించారు. జీవాల పెంపకందారులకు వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. వీఏఎస్‌లు ఎం.గోపాలకృష్ణ, వీఎల్వో నాగేంద్రబాబు, ఏహెచ్ఏ రామారావు, నాగరాజు పాల్గొన్నారు.

విద్యార్థులకు ఆర్థిక ప్రోత్సాహం

గొల్లపూడి, న్యూస్‌టుడే: గొల్లపూడిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ ఏడాది పదో తరగతిలో 500 మార్కులు పైగా వచ్చిన విద్యార్థులకు గ్రామ తెదేపా నాయకులు ఆర్థిక ప్రోత్సాహం అందించారు. విద్యార్థులు అఫ్రదీ సుల్తానా, సాహు శ్రావణీ, కౌశినా, నవదీపిక, పరిమళ, నాగభవానీ శంకర్‌లకు రూ.5వేలు చొప్పున రూ.30వేలు ఇచ్చారు. తెదేపా నాయకులు బొమ్మసాని సుబ్బారావు, నర్రా వాసు, ప్రధానోపాధ్యాయుడు శేషగిరిరావు, తదితరులు పాల్గొన్నారు.

మండల పరిషత్ సమావేశం నేడు

ఎ.కొండూరు, న్యూస్‌టుడే: మండల పరిషత్ కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం 2గంటలకు ఎంపీపీ కె.నాగలక్ష్మి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో బి.శ్రీనివాసరావు తెలిపారు. ప్రజాప్రతినిధులు, మండల స్థాయి అధికారులు పాల్గొనాలని ఆయన కోరారు.

అనేక సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదు

రెడ్డిగూడెం, న్యూస్‌టుడే: మండలంలో అనేక సమస్యలు పరిష్కారానికి నోచుకోకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు పి.వి.ఆంజనేయులు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం స్థానిక పార్టీ కార్యాలయంలో మండల కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెడ్డిగూడెం ఎస్సీవాడ ఏరియాలో సామాజిక భవనం నిర్మాణం కలగానే మిగిలిందన్నారు. గ్రామాల్లో డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని, మురుగు పారుదల సక్రమంగా జరగక అవస్థలు పడుతున్నారన్నారు. కార్యక్రమంలో టి.వీరాస్వామి, విజయ్, ఎం.మాధవరెడ్డి, వి.కృష్ణారెడ్డి, జి.అప్పిరెడ్డి, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఉపాధి హామీ పథకం పనులపై ప్రజావేదిక

సామాజిక తనిఖీల నివేదికలు పరిశీలిస్తున్న అధికారులు

తిరువూరు, న్యూస్‌టుడే: మండలంలో 2024 ఏప్రిల్ నుంచి 2025 మార్చి వరకు నిర్వహించిన ఉపాధి హామీ పథకం పనులపై శుక్రవారం మండల పరిషత్ కార్యాలయం వద్ద ప్రజావేదిక నిర్వహించారు. గత నెలలో గ్రామాల్లో నిర్వహించిన ఉపాధి పనులపై జరిగిన సామాజిక తనిఖీల వివరాలను ప్రజావేదికలో సంబంధిత సిబ్బంది నివేదించారు. ఏడాదిలో 20 గ్రామ పంచాయతీల్లో రూ.22,69,82,899 విలువైన 1,630 పనులు నిర్వహించారు. గ్రామాల వారీగా నివేదికలను జిల్లా అధికారులు పరిశీలించి జరిమానాలు, రికవరీలను నమోదు చేస్తున్నారు. శనివారం కూడా ప్రజావేదిక జరుగుతుంది. డ్వామా పీడీ ఎ.రాము, ఎంపీడీ జి.భారతి, ఏపీడీ పార్థసారధి, ఎంపీడీవో రవిబాబు, ఏపీవో శీలం మాధవరెడ్డి పాల్గొన్నారు.

మాజీ సీఎం రోశయ్యకు నివాళి

తిరువూరు, న్యూస్‌టుడే: పట్టణంలోని రాజీవ్‌భవన్‌లో శుక్రవారం మాజీ సీఎం కొణిజేటి రోశయ్య జయంతి నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ బ్లాక్, మండల, పట్టణ శాఖల అధ్యక్షులు బి.ప్రకాశరావు, పి.శ్రీనివాసరావు, జీవన్‌బాబు, నాయకులు పాల్గొని ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు.

గొల్లపూడి పంపింగ్ స్కీం పరిశీలన

గొల్లపూడి, న్యూస్‌టుడే: గొల్లపూడి పంపింగ్ స్కీం వద్ద నుంచి వెళ్తున్న పంట కాలువలోని తూటికాడ, వ్యర్థాలను మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు శుక్రవారం తొలగించారు. గొల్లపూడి పంపింగ్ స్కీంను పరిశీలించిన ఆయన కాలువ అపరిశుభ్రంగా ఉండని గ్రహించి శుభ్రం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాలువలో తూటికాడ, వ్యర్థాలు పేరుకుపోవడం వల్ల నీటి ప్రవాహానికి అడ్డంకులు ఎదురవుతున్నాయన్నారు. కాలువను శుభ్రం చేస్తే అన్ని ప్రాంతాలకు నీరు వెళ్తుందని తెలిపారు. తెదేపా ఎల్లప్పుడూ రైతుల పక్షాన నిలుస్తుందని వెల్లడించారు.

త్వరలోనే బాధితులకు పరిహారం

ఆర్డీవో కావూరి చైతన్యకు సమస్య వివరిస్తున్న సీపీఎం నాయకులు

మైలవరం, న్యూస్‌టుడే: రహదారి విస్తరణలో ఇళ్లు, స్థలాలు కోల్పోయిన మండలంలోని చంద్రాలలో బాధితులకు త్వరలోనే పరిహారం అందేలా చర్యలు తీసుకుంటున్నామని విజయవాడ ఆర్డీవో కావూరి చైతన్య పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని పొందుగలలో రెవెన్యూ, అటవీశాఖల మధ్య సమస్యగా ఉన్న ప్రాంతాన్ని పరిశీలించి తహసీల్దార్ అబ్దుల్‌దరియాను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయానికి రాగా సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు పీవీ ఆంజనేయులు, మండల కార్యదర్శి సీహెచ్ సుధాకర్‌లు వెల్లడం, చంద్రాల బాధితులను తీసుకుని ఆయన్ను కలిశారు. ఆయా గ్రామాల్లో పరిహారం అందని వైనం, రహదారి దుస్థితిని వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ.3 కోట్లకు పైగా పరిహారానికి సంబంధించిన దస్త్రం పే అండ్ అకౌంట్స్ విభాగానికి వెళ్లిందని, అక్కడి నుంచి ఆర్థికశాఖ ద్వారా త్వరలోనే ఆమోదం వస్తుందని వివరించారు. సీపీఎం నాయకులు వెంకటరెడ్డి, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

ఇలా వదిలేస్తారు.. రోగాలు తెప్పిస్తారు..!

సెప్టిక్ ట్యాంకు వ్యర్థాలను సేకరించే కొన్ని సంస్థలు ట్యాంకులోని వ్యర్థాలను నివాస ప్రాంతాలు, రహదారుల వెంబడి కొందరు వదిలేసి వెళ్లిపోతున్నారు. దీంతో తీవ్ర దుర్గంధం వెలువడి స్థానికులు ఉండలేకపోతున్నారు. మరోవైపు ప్రమాదకరమైన వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని..వాటి నుంచి దోమలు వృద్ధి చెంది కుడుతున్నాయిని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గొల్లపూడి గ్రామ పంచాయతీ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది. సంబంధిత అధికారులు స్పందించి ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. -న్యూస్‌టుడే, గొల్లపూడి

అటు ఇటు పల్లం.. ఇదెక్కడి విడ్డూరం

మైలవరం పంచాయతీ నాయకుల తీరు ఎవరికీ అర్థం కావడంలేదు. గత ప్రభుత్వ హయాంలో ప్రస్తుత పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో ప్రజల ఇబ్బందులను పట్టించుకోకుండా స్థానిక తారకరామానగర్‌లో అంతర్గత రహదారులకు అనుబంధంగా ఎత్తయిన చప్టాలు నిర్మించారు. వాటితో రాకపోకలకు ఇబ్బందిగా ఉండడంతో..ప్రస్తుత నాయకులు ఎత్తుగా ఉన్న రెండు చప్టాలను కలుపుతూ రహదారికి అడ్డంగా అనుసంధానించారు. దాంతో ప్రధాన రహదారి మధ్య మెరక, ఇరువైపులా పల్లంగా మారడంతో వర్షపునీరు రహదారిపైనే నిలిచి రాకపోకలకు ఇబ్బందిగా మారుతోంది. కనీసం మురుగుకాలువలకు మరలేలా చేయాలన్న ఆలోచన చేయడంలేదు. -న్యూస్‌టుడే, మైలవరం

కూటమి పాలనపై ప్రజల్లో సంతృప్తి



తిరువూరు: కరపత్రాలు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే శ్రీనివాసరావు, పక్కన తెదేపా నాయకులు

మైలవరంలో

తిరువూరు, న్యూస్‌టుడే: రాష్ట్రంలో కూటమి ఏడాది పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలపై ప్రజలు సంతృప్తితో ఉన్నారని శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు పేర్కొన్నారు. పట్టణంలోని 16, 17 వార్డుల్లో శుక్రవారం ఆయన సుపరిపాలన తొలిఅడుగు కార్యక్రమంలో పాల్గొని కరపత్రాలు పంపిణీ చేశారు.

మైలవరం: మైలవరంలో తెదేపా నాయకులు లితీష్, బాలకృష్ణ ఆధ్వర్యంలో సుపరిపాలనలో తొలి అడుగు కరపత్రాలు పంపిణీ చేశారు.

రెడ్డిగూడెం: మండల పరిధిలోని శ్రీరాంపురం గ్రామంలో తెదేపా నాయకుడు ఎన్.చెన్నకేశవరావు ఆధ్వర్యంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు.

రెడ్డిగూడెంలో

కొండపల్లి: కొండపల్లి గాయత్రీనగర్‌లో వైస్ ఛైర్మన్ శ్రీను, తెదేపా నాయకులు ఇంటింటికి వెళ్లి కూటమి ప్రచారం చేశారు. కార్యక్రమంలో యండ్లూరి హరిత తదితరులు పాల్గొన్నారు.

తాత్కాలిక మరమ్మతులు

చదును చేస్తున్న యంత్రం

తరామచంద్రాపురం(ఎ.కొండూరు), న్యూస్‌టుడే: మండలంలోని రామచంద్రాపురం వద్ద జాతీయ ప్రధాన రహదారిపై గుంతలకు సంబంధిత అధికారులు శుక్రవారం తాత్కాలిక మరమ్మతులు చేశారు. తిరువూరు - విజయవాడ ప్రధాన రహదారిపై రాకపోకలు సాగించే వేలాది మంది వాహనదారులు రామచంద్రాపురం వద్ద లోతైన గుంతలను దాటేందుకు నరకం చూస్తున్నారు. శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు చొరవ చూపి రహదారిపై గుంతలు పూడ్చించాలని ఎన్‌హెచ్ఏ అధికారులతో మాట్లాడారు. దీంతో సంబంధిత అధికారులు కి.మీ పొడవునా ఏర్పడిన గుంతలను కంకరతో పూడ్చించి యంత్రాలతో చదును చేశారు. కానీ శాశ్వతంగా సమస్య పరిష్కరించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

లయన్స్‌క్లబ్ చొరవతో గుంతల పూడ్చివేత

విస్సన్నపేట, న్యూస్‌టుడే: మండల కేంద్రానికి సమీప ఎన్నెస్పీ కాల్వ వద్ద అధ్వానంగా ఉన్న రహదారికి లయన్స్‌క్లబ్ సభ్యులు స్వచ్ఛందంగా మరమ్మతులు చేసి వాహనదారుల కష్టాలను తాత్కాలికంగా తొలగించారు. విస్సన్నపేట-ఎ.కొండూరు రోడ్డులో కళాశాల, గుడి సమీప సాగర్ కాల్వ వద్ద గుంతలు ఏర్పడి నీరు నిలిచి రాకపోకలు సాగించే ప్రజలు, వాహనదారులు తరుచూ ప్రమాదాలకు గురవుతున్నారు. ఆర్‌అండ్‌బీ శాఖ అధికారులు రహదారి మరమ్మతులను నిర్లక్ష్యం చేశారు. దీంతో విస్సన్నపేటకు చెందిన లయన్స్‌క్లబ్ క్యాబినెట్ సభ్యుడు ఎన్టీ వెంకటేశ్వరరావు రూ.30వేలు విరాళం అందించడంతో లయన్స్‌క్లబ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్.అరుణకుమారి, జగన్‌మోహన్‌రెడ్డి, సభ్యుల పర్యవేక్షణలో శుక్రవారం రహదారిపై గుంతలను కంకరతో పూడ్చించారు.

త్రుటిలో తప్పిన ప్రమాదం

జి.కొండూరు, న్యూస్‌టుడే: జి.కొండూరు, న్యూస్‌టుడే: ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు మండలంలోని చెవుటూరు బైపాస్ జాతీయరహదారి-30 పై శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లకు కాళ్లు విరగ్గా..బస్సులో ఉన్న మరో డ్రైవర్‌కు..లారీ క్యాబిన్‌లో ఉన్న ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. సేకరించి సమాచారం మేరకు..చెవుటూరు గ్రామ బైపాస్ శివసాయి హోటల్ సమీపంలో మైలవరం నుంచి విజయవాడ వస్తున్న బస్సు..చిలకలూరిపేట నుంచి భద్రాద్రి కొత్తగూడేనికి డబ్ల్యూపీసీ పైపుల లోడుతో వెళ్తున్న లారీ ఎదురెదురుగా ఢీకొట్టుకున్నాయి. ప్రమాదంలో బస్సు పక్కనున్న చేలల్లోకి దూసుకెళ్లింది. సమాచారం తెలుసుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని 108 సాయంతో క్షతగాత్రులను విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బస్సులోని ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

నుజ్జయిన వాహనాలు

చెట్టును ఢీకొట్టిన లారీ

గొల్లపూడి, న్యూస్‌టుడే: జాతీయ రహదారిపై గొల్లపూడి నల్లకుంట సెంటర్ వద్ద పెద్ద ప్రమాదం తప్పింది. గొల్లపూడి నుంచి ఇబ్రహీంపట్నం వైపు వెళ్తున్న టిప్పర్ శుక్రవారం ఉదయం అదుపు తప్పి పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టింది. వేగంగా వెళ్తున్న టిప్పర్‌ను డ్రైవర్ అదుపు చేయలేక చెట్టును ఢీకొట్టడంతో అతడికి స్వల్ప గాయాలయ్యాయి. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

పోరాటయోధుడు అల్లూరి

గొల్లపూడి, బ్రిటీషు వారిపై అల్లూరి సీతారామరాజు చేసిన పోరాటం మరువలేనిదని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. అల్లూరి జయంతిని గొల్లపూడిల శుక్రవారం నిర్వహించి ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు.

మైలవరం: స్థానిక లకిరెడ్డి బాలిరెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో అల్లూరి సీతారామరాజు జయంతిని పురస్కరించుకుని కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించారు. ప్రిన్సిపల్ కె.అప్పారావు పాల్గొరన్నారు.

జి.కొండూరు: గంగినేని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు వి.నారాయణరావు ఆధ్వర్యంలో అల్లూరి చిత్రపటానికి నివాళులర్పించారు.

గొల్లపూడిలో నివాళులు అర్పిస్తున్న మాజీ మంత్రి దేవినేని ఉమా

జి.కొండూరు: గంగినేని జిల్లా పరిషత్ పాఠశాలలో..

విస్సన్నపేట: రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో..

గొల్లపూడి: విజయవాడ గ్రామీణ మండలం తహసీల్దారు కార్యాలయంలో అల్లూరి చిత్రపటాలకు తహసీల్దారు సుగుణ, వీఆర్‌ఓలు నివాళులర్పించారు.

విస్సన్నపేట: మండల రెవెన్యూ కార్యాలయం వద్ద తహసీల్దారు కె.లక్ష్మీకల్యాణి, ఆర్ఐ సుజాత, రెవెన్యూ సిబ్బంది పాల్గొని అల్లూరి చిత్రపటానికి నివాళులర్పించారు.

రంగా సేవలు ఎనలేనివి

మైలవరం: కేకు కోస్తున్న నాయకులు

తిరువూరు, న్యూస్‌టుడే: బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి తుదిశ్వాస వరకు పోరాడిన దివంగత వంగవీటి మోహన్ రంగా ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు అన్నారు. పట్టణంలో శుక్రవారం రాధారంగా మిత్రమండలి ఆధ్వర్యంలో జరిగిన వీఎం.రంగా జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని రంగా విగ్రహానికి నివాళులర్పించారు.

గంపలగూడెం: మండల కేంద్రంలో రాధా రంగా మిత్ర మండలి నాయకులు ఆర్.పిచ్చియ్య, సీహెచ్.రామారావు, ఎన్.కృష్ణ, సీహెచ్.కృష్ణ, ఆర్.రామ్మోహన్‌రావు తదితరుల ఆధ్వర్యంలో శుక్రవారం వీఎం.రంగా చిత్రపటానికి నివాళులర్పించి, మిఠాయిలు పంచారు.

మైలవరం: మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహన రంగా జయంతిని పురస్కరించుకుని కాపు సంఘం నాయకులు శుక్రవారం మైలవరంలో రంగా, మదర్ థెరెసా విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నాయకులు ఉమామహేశ్వరరావు, ఆజాద్, శ్రీనివాసరావు, సీతయ్యప్రసాద్, రత్తయ్య, డి.శ్రీనివాసరావు, వెంకటనారాయణ, తిరుపతిరావు, పానకాలరావు తదితరులు పాల్గొన్నారు.

గంపలగూడెం: రాధారంగా మిత్ర మండలి ఆధ్వర్యంలో

మహిళ మెడలో బంగారు గొలుసు చోరీ

రెడ్డిగూడెం, న్యూస్‌టుడే: మహిళ మెడలో బంగారు గొలుసును ఇద్దరు దుండగులు లాక్కెళ్లిన ఘటన శుక్రవారం కుదప గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై బి.మోహనరావు తెలిపిన వివరాలు ప్రకారం.. జమలమ్మ తన గేదెలు మేపడానికి ఊరు చివర ఉన్న పొలాలకు తీసుకెళ్లింది. ఈ క్రమంలో 11 గంటల సమయంలో ఇద్దరు యువకులు బైక్‌పై ఆమె వద్దకు వచ్చి తుమ్మలపల్లి రాఘవయ్య పొలం ఎక్కడని అడగ్గా ఆమె వెనుకకు తిరిగి చూపిస్తున్న సమయంలో ఒక్కసారిగా తనను కింద పడేసి మెడలోని సుమారు రూ.లక్ష విలువగల మూడున్నర కాసుల బంగారు నానుతాడు..మంగళ సూత్రాలు లాక్కుని పరారయ్యారు. భయంతో జమలమ్మ కేకలు వేయడంతో చుట్టుపక్కలవారు వచ్చేసరికే దుండగులు వెళ్లిపోయారు. అనంతరం బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. గ్రామంలో సీసీ కెమెరాల్లో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులను గమనించి వారే నిందితులై ఉంటారనే కోణంలో విచారణ చేస్తున్నారు.

బురదలో కూరుకుపోయి ఒకరి మృతి

వావిలాల(తిరువూరు): మండలంలోని వావిలాలలో శుక్రవారం పొలం గట్టుపై నడుస్తూ ప్రమాదవశాత్తు దమ్ము చేసిన బురదలో బోర్లాపడి తాటి మోహన్‌రావు(38) మృతి చెందినట్లు ఎస్సై-2 జి.వెంకటేశ్వరరావు తెలిపారు. బురదలో పడినప్పుడు పైకిలేవలేక ఊపిరాడక మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు. సంఘటనపై భార్య సుజాత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని తిరువూరు ప్రభుత్వ ఆస్పత్రిలో మార్చురీకి తరలించారు. శనివారం పోస్టుమార్టం చేస్తారని తెలిపారు.

తెలంగాణకు చెందిన వ్యక్తుల మధ్య ఘర్షణ

చీమలపాడు(ఎ.కొండూరు), న్యూస్‌టుడే: మండలంలోని చీమలపాడు వద్ద శుక్రవారం రాత్రి తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఇరువర్గాలు ఘర్షణ పడినట్లు తెలిసింది. సంఘటనలో ఒకరి గాయాలవగా విజయవాడ సమీప కార్పొరేట్ ఆస్పత్రికి చికిత్స కోసం తరలించినట్లు తెలిసింది. ఒక వర్గానికి చెందిన వారిని ఎ.కొండూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

CHANGE OF NAME

I, Basivireddy Kudumula, S/o. Rami Reddy, Door No.4-133, Near Water Tank, Velvadam Village, Mylavaram Mandal, NTR District, A.P. I am having Indian Passport bearing No.U1734002 issued from Vijayawada passport office. In that my name spelling was wrongly entered as "Basivireddy Kudamula actually my name correct spelling is "Basivireddy Kudumula" the same is entered in my aadhar card etc. Hence, I request the authorities concerned to correct my name spelling as "Basivireddy Kudumula" in my passport.

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 98496 97616

విజయవాడ తూర్పు

ప్రజా సంక్షేమమే లక్ష్యం

మహిళకు కరపత్రం అందజేస్తున్న ఎంపీ శివనాథ్, ఎమ్మెల్యే రామ్మోహన్ తదితరులు

కృష్ణలంక, న్యూస్‌టుడే: సంక్షేమం, అభివృద్ధిని ఏక కాలంలో అమలు చేయగలిగే ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. 17వ డివిజన్ రాణిగారితోటలో శుక్రవారం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీ శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి సంక్షేమ పథకాలపై ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకుని.. ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలను వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ ఐదేళ్ల వైకాపా విధ్వంస పాలన నుంచి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రం వికాసం వైపు పయనిస్తోందన్నారు. రాష్ట్రం లోటు బడ్జెట్‌లో ఉన్నప్పటికీ ప్రజలకు సంక్షేమం అందించాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి పింఛన్‌ను రూ.వెయ్యి పెంచి అందిస్తున్నారన్నారు. పేదలకు రూ.5లకే అన్నం పెట్టే క్యాంటీన్లను వైకాపా ప్రభుత్వం మూసివేస్తే.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే 204 క్యాంటీన్లను పునరుద్ధరించిందన్నారు. మహిళలకు ఏడాదికి 3 వంట గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం పథకం కింద రూ.15 వేలు ఇస్తున్నామన్నారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేయబోతున్నామని, అందువల్ల ఆటో డ్రైవర్లకు ఇబ్బందులు తలెత్తకుండా రూ.14 వేలు వారికి అందించనున్నట్లు చెప్పారు. నిరుద్యోగ భృతి, రైతులకు అన్నదాత సుఖీభవ అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు వివరించారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ప్రతి నెల మొదటి తేదీన రూ.4 వేల పింఛన్‌ను పేద ప్రజలకు ప్రభుత్వం అందిస్తోందన్నారు. పింఛన్లతోపాటు అనేక సంక్షేమ పథకాలకు చంద్రబాబు రూపకల్పన చేశారన్నారు. ప్రజలకు కూటమి ప్రభుత్వంపై నమ్మకం రెట్టింపు అయ్యిందన్నారు. కార్పొరేటర్లు ముమ్మనేని ప్రసాద్, చెన్నుపాటి ఉషారాణి, తెదేపా నాయకులు రాయి రంగమ్మ, వేముల దుర్గారావు, పేరేపి ఈశ్వర్, ఎస్ఎమ్ ఫైజాన్, సొంగా సంజయ్‌వర్మ, కరీముల్లా, పరుచూరి ప్రసాద్ పాల్గొన్నారు.

స్మార్ట్ మీటర్లు వద్దు: సీపీఎం

సీపీడీసీఎల్ కార్యాలయం వద్ద నిరసన

కరెన్సీనగర్: అదానీ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు బిగించవద్దని, పెట్టిన వాటిని తొలగించాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో రమేష్ హాస్పిటల్ కూడలిలోని సీపీడీసీఎల్ కార్యాలయం వద్ద శుక్రవారం ఆందోళన నిర్వహించారు. స్మార్ట్ మీటర్లు వద్దంటూ మెడకు ప్లకార్డులు ధరించి వినూత్నంగా నిరసన తెలిపారు. స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయవద్దని కోరుతూ 50 వేల మంది వినియోగదారులు నుంచి సేకరించిన దరఖాస్తులను అధికారులకు అందజేశారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సీహెచ్ బాబూరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు డి.కాశీనాథ్, నగర కమిటీ కార్యదర్శులు బోయి సత్యబాబు, బి.రమణరావు, పి.కృష్ణ పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

80085 74652

స్పందనకు వందనం

☛ గుణదల ఈఎస్ఐ ఆస్పత్రి సమీపంలోని గరుడ అపార్టుమెంటు వద్ద రెండు భూగర్భ డ్రెయినేజీ మ్యాన్‌హోల్స్ తరచూ పొంగుతున్నాయని స్థానికులు వి.వి.ఎల్.నరసింహారావు మేమున్నాం..మీకు తోడుగా ద్వారా ఏఈ దీక్షితులు దృష్టికి తీసుకెళ్లారు. ఆయన పరిశీలించి కొత్త పైపులు ఏర్పాటుకు ప్రతిపాదనలు చేశారు. పూడిక తీయించారు.

☛ లబ్బీపేటలో 19-85/41 విద్యుత్తు స్తంభానికున్న దీపం గత కొంత కాలంగా వెలగడం లేదని స్థానికులు మాణిక్యాలరావు మేమున్నాం...మీకు తోడుగా ద్వారా ఏఈ ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన కొత్త దీపాన్ని ఏర్పాటు చేశారు.

☛ భారతీనగర్ ప్రధాన వీధి, 10వ రోడ్డు వెంట చెట్ల కొమ్మలు పడేసి వదిలేశారని స్థానికులు మేమున్నాం..మీకు తోడుగా ద్వారా శానిటరీ అధికారి రామకృష్ణ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన సిబ్బందితో కొమ్మలు తొలగింపజేశారు. **-న్యూస్‌టుడే, కరెన్సీనగర్**

నేడు కానూరులో జగన్నాథ రథయాత్ర

కృష్ణలంక: జగన్నాథ రథయాత్రను ఈనెల 5న నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు స్క్యూబ్రిడ్జి సమీపంలోని ఇస్కాన్ విజయవాడ మందిరం అధ్యక్షుడు చక్రధారిదాస్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం సాయంత్రం 4.30 గంటలకు కానూరులోని శ్రీసాయి గీతామందిరం వద్ద రథయాత్ర మొదలవుతుందన్నారు. యాత్ర పంట కాల్వ రోడ్డు నుంచి ఆటోనగర్ బస్‌స్టేషన్ సమీపంలోని శ్రీసాయిబాబా కల్యాణమండపం వరకు జరుగుతుందన్నారు.

లోపల వాయిదా.. వెలుపల ఇదేందయ్యా..!

పాలకులది కొత్త సంప్రదాయం

విజయవాడ నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే

నగరాభివృద్ధి, అత్యవసరం, ప్రజాహితమైన ప్రతిపాదనలపై వైకాపా పాలకుల నిర్ణయాలు అస్తవ్యస్తంగా, చట్టవిరుద్ధంగా ఉంటున్నాయి. సభలో ఏకపక్షంగా వాయిదా తీర్మానాలు ఆమోదిస్తూ, ఆపై గుట్టుచప్పుడు కాకుండా కౌన్సిల్ వెలుపల తీర్మానాలు మార్చేస్తున్నారు. ప్రతిపాదనలపై సభలో మాత్రమే నిర్ణయాలు తీసుకోవాల్సి ఉన్నా.. అందుకు భిన్నంగా వ్యవహరించి విమర్శల పాలవుతున్నారు.

నగరపాలక సంస్థ కౌన్సిల్ సర్వసభ్య సమావేశం గతనెల 24న జరిగింది. 88(కె) కింద కమిషనర్ ప్రతిపాదించిన పలు అంశాలను అధికారులు ఆమోదానికి సభ ముందు పెట్టారు. అవి ప్రజాహిత ప్రతిపాదనలైనప్పటికీ వైకాపా పాలకులు మాత్రం కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకతతో వాటిని వాయిదా వేశారు. వాటిపై సభలో అధికారులు వివరణ ఇచ్చే యత్నం చేసినా.. అవకాశం ఇవ్వలేదు. ఏపీఎంసీ యాక్టు 1955 ప్రకారం వాయిదా వేసిన ప్రతిపాదనలు 3 నెలల్లోపు తిరిగి కౌన్సిల్లో ప్రవేశపెట్టేందుకు, ఆమోదించడానికి వీల్లేదు. విషయం తెలిసినా.. సభలో వాయిదా వేసిన అంశాలను సభ వెలుపల ఆమోదిస్తున్నట్లుగా తిరగరాశారు.

జూన్ 24న జరిగిన కౌన్సిల్ సమావేశం

ఇవన్నీ వాయిదా వేసి..

● అధిక వర్షం పడినప్పుడు నగరంలోని పలు ప్రాంతాలు ముంపునకు గురవుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో అసంపూర్తిగా ఉన్న వర్షపు నీటి డ్రెయిన్లు పూర్తిచేయడం, అవసరమైన అదనపు డ్రెయిన్ల నిర్మాణానికి అనువుగా ప్రభుత్వ ఆదేశాలతో టెండర్లు పిలిచి వాటిని అధికారులు ఆమోదానికి కౌన్సిల్ ముందుంచారు. వైకాపా పాలకులు ఏమాత్రం ఆలోచించకుండా వాయిదా వేశారు.

● నగరవాసులకు తాగునీరు అందించడానికి ప్రభుత్వ సూచనలతో పైపుల అమరిక, కుళాయి కనెక్షన్ల పెంపు, అవసరమైన కేటాయింపుల అంశాలతో డీపీఆర్ తయారు చేసి టెండర్లు పిలిచారు. ఆ అంశాన్ని ఆమోదించాలంటూ కౌన్సిల్ ముందు కమిషనర్ ప్రతిపాదన తెచ్చారు. ఈ ప్రజాహిత అంశాన్ని ఆమోదించాల్సి ఉన్నా..కౌన్సిల్లో వాయిదా వేశారు.

● నగరంలోని 19 రహదార్ల నిర్వహణను పీపీపీ విధానంలో అభివృద్ధి చేయడంతోపాటు వాటి నిర్వహణను ప్రయివేటు వ్యక్తులకు పదేళ్లపాటు అప్పగించే అంశాన్ని అధికారులు కౌన్సిల్ ముందుంచారు. ఇది ప్రభుత్వ ఆలోచనని భావించిన పాలకులు వాయిదా వేశారు. వీటితో పాటు మరికొన్ని ప్రతిపాదనలను కూడా వాయిదా వేస్తున్నట్లు తీర్మానించారు.

బతిమిలాడారంటూ ప్రచారం..

అధికారులు ప్రవేశపెట్టింది మౌలిక వసతులు, ప్రజాప్రయోజనాలకు సంబంధించిన ప్రతిపాదనలే. అయినా సభలో ఏమాత్రం చర్చించకుండా పాలకపక్షం ఏకపక్షంగా వాయిదా వేసింది. అవే అంశాలను సభ వెలుపల ఆమోదించినట్లు తీర్మానాలు తిరగరాశారు. అయితే తాము వాయిదా వేసిన ప్రతిపాదనలను ఆమోదించాలంటూ కమిషనరు తమ పార్టీ నాయకులు, ముఖ్య ప్రజాప్రతినిధులు, మాజీ శాసనసభ్యులకు ఫోన్ చేసి బతిమిలాడుకున్నారని.. అందుకే ఆమోదిస్తున్నట్లు మార్చామంటూ వైకాపా పాలకులు ప్రచారం చేస్తుండడం గమనార్హం.

స్థాయీ సంఘ సమావేశం వాయిదా

విజయవాడ నగరపాలక సంస్థ: నగరపాలక సంస్థ స్థాయీ సంఘం సమావేశం ఈనెల 5న జరగాల్సి ఉండగా, ఆకస్మికంగా వాయిదా పడింది. సమావేశం తేదీని ఇప్పటికే ప్రకటించడంతో అధికారులు పలు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అయితే కొన్ని కీలకమైన ప్రతిపాదనలను సమావేశం ముందుంచి ఆమోదించుకునేందుకు పాలకులు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి. ఆయా అంశాలను ఆమోదించవద్దని కమిషనర్ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. ఇటువంటి పలు కారణాలతో సమావేశాన్ని ఆకస్మికంగా వాయిదా వేసినట్లు తెలుస్తోంది.

అల్లూరికి మేయర్, కమిషనర్ నివాళి

విజయవాడ నగరపాలక సంస్థ: అల్లూరి సీతారామరాజు ధైర్యసాహసాలతో దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడారని మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ ధ్యానచంద్ర పేర్కొన్నారు. అల్లూరి జయంతి సందర్భంగా శుక్రవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

వేలాడుతున్న తీగలు తొలగించకపోతే చర్యలు

విజయవాడ నగరపాలక సంస్థ: నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఇబ్బందిగా, ప్రమాదకరంగా వేలాడుతున్న ఇంటర్నెట్, కేబుల్ వైర్లను వెంటనే తొలగించాలని నగరపాలక సంస్థ ముఖ్య ప్రణాళికాధికారి సంజయ్ రత్నకుమార్ ఒక ప్రకటనలో ఆపరేటర్లను కోరారు. ఇప్పటికే పలుమార్లు ఇంటర్నెట్, కేబుల్ ఆపరేటర్లతో సమావేశాలు నిర్వహించి వేలాడుతున్న కేబుళ్లను తొలగించాలని సూచించినా వారు స్పందించ లేదన్నారు. ఈ కారణంగా ప్రకటన విడుదల చేసిన మూడు రోజుల్లోగా నగరంలో వేలాడుతున్న కేబుళ్లను తొలగించాలని, లేనిపక్షంలో ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే తమ సిబ్బంది సాయంతో వాటిని తొలగిస్తామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

విదేశీ వైద్య విద్యార్థులకు జూడాల మద్దతు

విజయవాడ వైద్యం: రాష్ట్రానికి చెందిన సుమారు 500 మంది విదేశీ వైద్య విద్యార్థులకు(ఎఫ్ఎమ్‌జీఎస్) శాశ్వత నమోదు మంజూరు చేయడంలో జరుగుతున్న జాప్యంపై జూడా ఆందోళన చెందుతోందని ఏపీ జూడా అధ్యక్షురాలు సీహెచ్ జాగృతి, ఉపాధ్యక్షుడు షేక్.కాజా షరీఫ్‌లు శుక్రవారం రాత్రి విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. గత 13 నెలలుగా శాశ్వత నమోదు ప్రక్రియ కోసం ఎదురు చూస్తున్న వారితో ఏపీఎమ్‌సీ ఛైర్మన్ చర్చలు జరపాలని సూచించారు.

ఏషియన్ ఏరోబిక్స్‌లో సత్తా

విజయవాడ క్రీడలు: దుబాయ్‌లో ఈనెల 4వ తేదీ వరకు జరిగిన 3వ ఏషియన్ ఏరోబిక్స్ పోటీల్లో నగరంలోని వీపీఎస్ సిద్ధార్థ పబ్లిక్ స్కూల్‌కు చెందిన క్రీడాకారులు సత్తా చాటారు. కె.శ్రీసరయు, ఎం.హిమేష్‌లు ఒక పసిడి, రెండు రజత పతకాలు కైవసం చేసుకున్నారని కోచ్ వై.రామ్మోహన్ తెలిపారు. పతకాలు సాధించిన క్రీడాకారులను పలువురు అభినందించారు.

ఘనంగా 'మాగ్నలైట్-2025' పోటీలు

పోటీలు ప్రారంభిస్తున్న ఫాదర్లు మిల్కీయోర్, జాన్ తదితరులు

కరెన్సీనగర్, న్యూస్‌టుడే: ఆంధ్రా లయోల కళాశాల ఎంబీఏ విభాగం ఆధ్వర్యంలో మేనేజ్‌మెంట్ మీట్ 'మాగ్నలైట్-2025' పోటీలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. కళాశాల రెక్టార్ ఫాదర్ పీఆర్ జాన్, ప్రిన్సిపల్ ఫాదర్ మిల్కీయోర్‌లు ప్రారంభించి మాట్లాడుతూ ఎంబీఏ విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి వారిని కార్పొరేట్ ప్రపంచానికి సిద్ధం చేయడమే లక్ష్యమన్నారు. వైస్ ప్రిన్సిపల్స్ ఫాదర్ ప్రభుదాస్, బాలస్వామిలతో పాటు ఎంబీఏ అధ్యాపకులు ఎ.మాధురి, సీహెచ్ వరలక్ష్మి, బి.ఆర్.కుమార్, భాస్కర్ మాట్లాడారు. రెండు రోజుల పాటు ఆలోచనలు, ఆవిష్కరణలు, యువత స్ఫూర్తి అంశాలపై పోటీలు జరుగుతాయి.

వీధి వ్యాపారులకు గుర్తింపు కార్డులు అందజేస్తాం

విజయవాడ నగరపాలక సంస్థ: నగరంలోని వీధి వ్యాపారులకు గుర్తింపు కార్డులు మంజూరు చేయనున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. న్యాయస్థానం ఆదేశాలపై ప్రస్తుతం నగరంలో స్ట్రీట్ వెండర్ల గుర్తింపు సర్వే చేపడుతున్నందున వీధి వ్యాపారులు తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. గతంలో నగరంలో 17 వేల మంది వీధి వ్యాపారులు ఉన్నట్లు గుర్తించామన్నారు. కొత్తగా వీధి వ్యాపారాలు చేసుకునేవారు సైతం తమ పేర్లను సర్వే ద్వారా నమోదు చేసుకోవాలని సూచించారు. అటువంటి వారి నుంచి రూ.200 ఫీజుగా స్వీకరించి గుర్తింపు కార్డులు, సర్టిఫికెట్ కూడా అందిస్తామని వెల్లడించారు. నగరంలో ఏ ప్రాంతంలో వ్యాపారం చేసుకోవాలో తాము తెలియజేస్తామని, ఫలితంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వ్యాపారం చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం వార్డు వెల్ఫేర్ కార్యదర్శులు, రిసోర్సుపర్సన్ల ద్వారా చేస్తున్న సర్వేకు వీధి వ్యాపారులు సహకరించాలని కమిషనర్ కోరారు.

6న జిల్లా బేస్‌బాల్ జట్ల ఎంపిక

విజయవాడ క్రీడలు: నాగాయలంకలోని జడ్పీహెచ్ స్కూల్ ప్రాంగణంలో ఈనెల 6న ఉమ్మడి కృష్ణా జిల్లా సీనియర్(స్త్రీ, పురుషుల)బేస్‌బాల్ జట్ల ఎంపిక పోటీలు నిర్వహిస్తామని జిల్లా బేస్‌బాల్ సంఘం కార్యదర్శి సరళ శ్రీనివాసరావు తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు ఈనెల 12 నుంచి 14వ తేదీ వరకు కదిరిలో జరిగే 7వ రాష్ట్ర స్థాయి సీనియర్ అంతర్ జిల్లాల బేస్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో తలపడతారన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు తమ ఆధార్‌కార్డుతో 6వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు స్కూల్ ప్రాంగణంలో హాజరవ్వాలని ఆయన సూచించారు.

ROH ROOPA ORTHOPAEDIC & MULTI SPECIALTY HOSPITAL
రూప ఆర్థోపెడిక్ & మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్
Opp: హైస్కూల్ రోడ్ బస్ స్టాప్, పటమట, విజయవాడ. ✆ 0866-2473108
➢ ఆర్థోపెడిక్స్ ➢ జాయింట్ రీప్లేస్‌మెంట్ ➢ స్పైన్ సర్జరీ
➢ ఆర్థ్రోస్కోపీ ➢ లాపరోస్కోపీ ➢ జనరల్ సర్జరీ ➢ హ్యాండ్ సర్జరీలకు
ఉన్నత స్థాయి నిబంధనలతో కూడిన చికిత్స సరసమైన ఛార్జీలతో అందిస్తున్నాము.
అపాయింట్‌మెంట్ కొరకు: 9812 104 108
AP State Govt. Employees & Their Family Members Medical Reimbursement Facility Available in Our Hospital.

గడువు ముగుస్తున్నా.. ఉప ఎన్నిక ఊసేది!

విజయవాడ నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: స్థానిక సంస్థల్లో వివిధ కారణాలతో ఖాళీ అయిన ప్రజాప్రతినిధుల స్థానాల భర్తీకి చట్టప్రకారం సకాలంలో చర్యలు తీసుకోవాలి. ఖాళీ స్థానానికి 6 నెలల్లోగా ఎన్నిక జరిగేలా చూడాలి. అందుకు భిన్నంగా నగరపాలక సంస్థ పాలకులు, అధికారుల తీరు ఉంది. నగర పరిధిలోని 11వ డివిజన్ తెదేపా కార్పొరేటర్ కేశినేని శ్వేత తన పదవికి సరిగ్గా ఏడాదిన్నర కిందట రాజీనామా చేశారు. అలా ఖాళీ అయిన స్థానానికి ఎన్నిక నిర్వహించేందుకు ఎటువంటి ప్రయత్నాలు చేయలేదు. అధికారులు అసలు ఆ ఎన్నిక ఊసే మర్చిపోయారు. కార్పొరేటర్ శ్వేత రాజీనామా చేసిన డివిజన్ తూర్పు నియోజకవర్గం పరిధిలో ఉంది. అక్కడ తెదేపా సంస్థాగతంగా బలంగా ఉంది. గతంలో ఆ ప్రాంతం నుంచి తెదేపా కార్పొరేటర్లే వరుసగా ఎన్నికవుతూ వచ్చారు. ఒకవేళ ఆ డివిజన్‌కు ఎన్నిక నిర్వహించిన పక్షంలో తెదేపా అభ్యర్థి తిరిగి ఎన్నికయ్యేందుకు ఎక్కువ అవకాశం ఉంది. దీంతో వైకాపా నాయకులు, పాలకులు ఎన్నిక ప్రక్రియకు వెళ్లకుండా వదిలేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. వాస్తవానికి అప్పట్లో కార్పొరేటర్ శ్వేత తన రాజీనామా పత్రాన్ని నేరుగా మేయర్ రాయన భాగ్యలక్ష్మికి అందించారు. దాన్ని మేయర్ ఆమోదించకుండా తాత్సారం చేసుకుంటూ వచ్చారు. విషయం గ్రహించిన తెదేపా సభ్యులు కౌన్సిల్లో పాలకుల తీరును ప్రశ్నించారు. రాజీనామాను ఎందుకు ఆమోదించలేదని నిలదీశారు. సభ్యురాలి రాజీనామా ఆమోదించినట్టో..లేనట్టో చెప్పాలని డిమాండ్ చేశారు. స్పందించిన మేయర్ కార్పొరేటర్ రాజీనామాను ఆమోదించి కార్యదర్శి విభాగానికి పంపినట్లు సభలో ప్రకటించారు. ఇప్పటివరకు ఉపఎన్నిక ఊసే లేకపోవడంపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

గతంలో సకాలంలోనే.. గతంలో పాతబస్తీ ప్రాంతంలోని ఓ డివిజన్‌కు ప్రాతినిధ్యం వహించిన సీపీఐ కార్పొరేటర్ శివకోటి నరసింహాచారి ఆకస్మికంగా మరణించగా, కొద్దినెలల కాలపరిమితే ఉన్నప్పటికీ ఎన్నిక నిర్వహించారు. తూర్పు పరిధిలో తెదేపా కార్పొరేటర్ వీరంకి డాంగేకుమార్ మరణించగా, మిగిలిన కొద్ది కాలానికి ఉప ఎన్నిక నిర్వహించారు. ఇలా అనేక సందర్భాల్లో జరిగింది. అందుకు భిన్నంగా ఏడాదిన్నర కావొస్తున్నా 11వ డివిజన్ ఎన్నిక ఊసే లేకుండా చేశారు.

డబుల్ సెంచరీతో అభినవ్, వంశీకృష్ణ విజృంభణ

వంశీకృష్ణ (243)

అభినవ్ (201)

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే: మూలపాడులోని ఏసీఏ క్రికెట్ కాంప్లెక్స్‌లో జరుగుతున్న ఏసీఏ సెంట్రల్ జోన్ సీనియర్ మల్టీ డే అంతర్ జిల్లాల క్రికెట్ టోర్నీలో శుక్రవారం అభినవ్, వంశీకృష్ణలు డబుల్ సెంచరీలతో విజృంభించారు. సీపీ మైదానంలో 388 పరుగుల ఓవర్ నైట్ స్కోర్‌తో తొలి ఇన్నింగ్స్ బ్యాటింగ్‌ను కొనసాగించిన ప్రకాశం జట్టు 131 ఓవర్లలో 584 పరుగులకు ఆలౌటైంది. జట్టులో ఎం.అభినవ్(201) రాణించగా.. ప్రత్యర్థి బౌలర్లు వై.సందీప్(5/171), వై.ప్రమోద్(4/104) మెరిశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ బ్యాటింగ్‌కు దిగిన కృష్ణా జట్టు ఆట నిలిపే సమయానికి 38 ఓవర్లలో నాలుగు వికెట్లను కోల్పోయి 150 పరుగులతో కొనసాగుతోంది. జట్టులో టి.వరుణ్ సాత్విక్ (61 నాటౌట్) క్రీజ్‌లో కొనసాగుతున్నాడు. డీవీఆర్ మైదానంలో జరుగుతున్న మరో మ్యాచ్‌లో 121 పరుగుల ఓవర్ నైట్ స్కోర్‌తో తొలి ఇన్నింగ్స్ బ్యాటింగ్‌ను కొనసాగించిన గుంటూరు జట్టు 118 ఓవర్లలో ఆరు వికెట్లను కోల్పోయి 593 పరుగులతో కొనసాగుతోంది. జట్టులో ఎం.వంశీకృష్ణ (243), కె.మహీప్‌కుమార్ (79)రాణించగా.. ప్రత్యర్థి బౌలర్ ఎం.హర్షవర్ధన్ (3/104)మెరిశాడు. పశ్చిమ గోదావరి జట్టు తొలి ఇన్నింగ్‌లో 243 పరుగులు చేసిన సంగతి పాఠకులకు విదితమే.

ఐటీఐ విద్యార్థులకు నైపుణ్య శిక్షణ అందించండి

మాట్లాడుతున్న ఎంపీ శివనాథ్

పటమట, న్యూస్‌టుడే: రాష్ట్ర వ్యాప్తంగా అవసరమైన జిల్లాల్లో ఐటీఐ కళాశాలలు ఏర్పాటు చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయని, ఐటీఐ ఉద్యోగులు, సిబ్బంది సమర్థ సేవలందించడం ద్వారా విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పించాలని ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) సూచించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఐటీఐ, డీఎల్‌టీసీ ఉద్యోగుల సంఘ రాష్ట్ర కార్యవర్గ సమావేశం శుక్రవారం గురునానక్ కాలనీలోని శుభలగ్న ఫంక్షన్ హాల్‌లో సంఘం అధ్యక్షుడు పుట్టగుంట రమేష్ అధ్యక్షతన జరిగింది. సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎంపీ శివనాథ్ మాట్లాడుతూ ఐటీఐ కళాశాలల్లోని ప్రతి విద్యార్థి ఉద్యోగం పొందేలా నైపుణ్య శిక్షణ అందించాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం దశలవారీగా పరిష్కరిస్తుందన్నారు. ఏపీ ఎన్‌జీవో రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ మాట్లాడుతూ ప్రభుత్వాన్ని ఉద్యోగులు కోరేది డిమాండ్లు పరిష్కరించమని కాదని, కేవలం ప్రభుత్వం వద్ద దాచుకున్న ఉద్యోగుల సొమ్మును చెల్లించమని మాత్రమేనన్నారు. నాలుగు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని, కనీసం రెండయినా ప్రకటించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇటీవల జేఏసీ ఛైర్మన్‌గా ఎన్నికైన విద్యాసాగర్, డిప్యూటీ సెక్రటరీ జనరల్ రమణలను ఎంపీ శివనాథ్ సత్కరించారు. కార్యక్రమంలో ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్ జాయింట్ డైరెక్టర్ జి.బాలసుబ్రహ్మణ్యం, ఏపీ గవర్నమెంట్ ఐటీఐ, డీఎల్‌టీసీ స్టాఫ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పి.వెంకటరమేష్‌బాబు, ప్రధాన కార్యదర్శి కె.రత్నరాజు, కోశాధికారి కేవీఎస్ శ్రీనివాసరావు, ఎన్‌జీవో అసోసియేషన్ ప్రతినిధులు డీవీఎస్ఎన్ రెడ్డి, వీవీ ప్రసాద్, పి.రమేష్, సీవీఆర్ ప్రసాద్, రాష్ట్రంలోని ఐటీఐ కళాశాలలకు చెందిన ఉద్యోగులు పాల్గొన్నారు.

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 98496 97616

ఆకట్టుకుంటున్న ఆభరణాల ప్రదర్శన

స్టాల్స్ వద్ద వినియోగదారులు

లబ్బీపేట(విజయవాడ సిటీ), న్యూస్‌టుడే : విజయవాడ ఎంజీరోడ్డు బృందావన కాలనీలోని ఏ కన్వెన్షన్‌లో మూడు రోజుల పాటు అదితి ఈవెంట్స్ ఆధ్వర్యంలో నిర్వహించే ఇండియా జ్యువెలరీ ఫెయిర్-2025 శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఈవో శివ రామారావు మాట్లాడుతూ వివాహాలు, పండగల సీజన్ సందర్భంగా బంగారు, వజ్రాభరణాలు కొనుగోలు చేయడానికి జైపూర్, ముంబయి, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదని, దేశంలోని ప్రఖ్యాతి గాంచిన బంగారు, వజ్రం, ప్లాటినమ్, సిల్వర్ జ్యువెలరీ ఆభరణాల నిర్వాహకులు ఈ ప్రదర్శనలో తమ స్టాల్స్ ఏర్పాటు చేశారని వెల్లడించారు. అనేక రకాల డిజైన్లతో ఆభరణాలు ఉన్నాయని, ఈనెల 6వ తేదీ వరకు మాత్రమే ప్రదర్శన ఉంటుందని వెల్లడించారు.

జాతీయ పవర్ లిఫ్టర్ చంద్రికకు అభినందనలు

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే: కర్ణాటకలో ఇటీవల జరిగిన జాతీయ సీనియర్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో పతకాలు సాధించిన బొల్లినేని చంద్రికను బొమ్మలూరు దీపక్ నెక్స్‌జెన్ పరిశ్రమ ఎండీ అడుసుమిల్లి సుబ్రహ్మణ్యం శుక్రవారం నగరంలోని ఆయన కార్యాలయంలో అభినందించారు. ఈ ఛాంపియన్‌షిప్‌లో చంద్రిక 84+ కేటగిరీలో తలపడి ఒక పసిడి, రెండు రజత, ఒక కాంస్య పతకాలు కైవసం చేసుకోవడం హర్షించదగ్గ విషయమన్నారు. ఈ ఛాంపియన్‌షిప్‌లో తలపడేందుకు తమ సంస్థ తరఫున ప్రోత్సహించినందుకు చాలా ఆనందంగా ఉందన్నారు.

భారీ విక్రయం
UPTO 80% OFF
ప్రీమియం బ్రాండ్ల దుస్తులు
హయత్ ప్లేస్, విజయవాడ, ఏలూరు రోడ్, గుణదల వద్ద మాత్రమే
శని-ఆది (05)-(06) జులై-25
BIBA | LACOSTE | ALLSAINTS | HACKETT LONDON | RARE RABBIT | FRENCH CONNECTION | POLO RALPH LAUREN
ప్రత్యేకమైన ప్రీమియం బ్రాండ్ల దుస్తులు మరియు ఉపకరణాలు ఎంఆర్‌పి 3500-8000
రూ.500/- - 1500/-లకు మాత్రమే విక్రయించబడుతాయి.
బ్రాండెడ్ షర్టులు, జీన్స్, ట్రౌజర్లు, టి-షర్టులు ఎంఆర్‌పి 2000-3000
రూ.300/-లకు మాత్రమే కొనండి
పురుషుల మరియు మహిళల బ్రాండెడ్ దుస్తులు ఎంఆర్‌పి 2500-4000
రూ.500/-లకు మాత్రమే కొనండి
మిక్స్ వెరైటి కౌంటర్: ఫార్మల్స్, కాజువల్స్ మరియు నైట్ వేర్
మహిళలు, పురుషులు, పిల్లలు: దుస్తులు, షూస్-సాండల్స్ మరియు ఉపకరణాలు
ఎంఆర్‌పి రూ.999-1999 విలువ. రూ.100/- మరియు 200/-లకు మాత్రమే కొనండి.
NOTE: (1) MRP has been mentioned on average basis of the stock; (2) Public mixes the Stock from one counter to another tables so please cross verify the rates at cash counter (3) Exchange facility is available, refunds are avoided (4) Please take care of your valuable stuff (5) More Brand available at the venue which are not shown in display of the ad
SAT-SUN 05TH - 06TH JULY-25
FREE ENTRY TIME: 10AM-10PM FREE PARKING
HYATT PLACE
హయత్ ప్లేస్
48-12-13, ఇఎస్ఐ బస్ స్టాప్, ఏలూరు రోడ్, గుణదల
విజయవాడ-520004.

(c) eenadu

నందిగామ

• నందిగామ • జగ్గయ్యపేట

మహాలక్ష్మి ఆలయంలో హోమం

క్రతువు నిర్వహిస్తున్న రుత్విక్కులు

కంచికచర్ల, న్యూస్‌టుడే: కంచికచర్ల మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో శుక్రవారం వారాహి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక యాగశాలలో అమ్మవారికి కంద దీపాలతో హోమం నిర్వహించారు. హోమంలో భక్తులు భారీగా పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM
జగ్గయ్యపేట: 8008 574714, నందిగామ: 8008 574713
స్పందనకు వందనం

✤ జుజ్జూరు మెయిన్ రోడ్డులో వీధి దీపాలు వెలగడం లేదని స్థానికుడు జగన్మోహనరావు సమస్యను కార్యదర్శి మీర్జావలి దృష్టికి తీసుకురావడంతో ఆయన స్పందించి సిబ్బందితో పంపి మరమ్మతులు చేయించారు. ✤ జయంతి బీసీ కాలనీలో కాలువలో మురుగు పారక దుర్వాసన వస్తుందని స్థానికులు కార్యదర్శి రామారావుకు ఫిర్యాదు చేయడంతో, స్పందించిన ఆయన పారిశుద్ధ్య కార్మికులను పంపి కాలువలోని వ్యర్థాలు తీయించారు. ✤ జుజ్జూరు దళిత ఎస్సీ కాలనీలో మంచినీటి సక్రమంగా రావడం లేదని స్థానికులు కార్యదర్శి మీర్జావలికి ఫిర్యాదు చేశారు. ఆయన స్పందించి కుళాయిల మంచినీరు సరఫరా అయ్యే పైపులైనును మార్పించడంతో సమస్య పరిష్కరించారు. సమస్యలు పరిష్కరించినందుకు స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. - న్యూస్‌టుడే, వీరులపాడు

ముమ్మరంగా పూడికతీత పనులు

నందిగామ గ్రామీణం: మండలంలోని రామిరెడ్డిపల్లి గ్రామంలో డ్రైనేజీ పూడికతీత పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. గ్రామ సచివాలయ కార్యదర్శి హనుమంతరావు శుక్రవారం డోజర్‌తో సిమెంటు రోడ్డు దారిపై ఉన్న మట్టిని తీయించారు.

పీర్ల ఊరేగింపు

నందిగామ గ్రామీణం: మండలంలోని మాగల్లు గ్రామంలో శుక్రవారం పీర్లను ఊరేగించారు. పెద్ద పీర్లచావడి, చిన్న పీర్లచావడి కమిటీల ఆధ్వర్యంలో మొహర్రం సందర్భంగా పూర్వీకుల కాలం నుంచి తొమ్మిది రోజులుగా పీర్లను అలంకరించి ఊరేగిస్తున్నారు.

అమ్మవారిని దర్శించుకున్న నెట్టెం రఘురాం

జగ్గయ్యపేట గ్రామీణం: ముక్త్యాల కోటిలింగాల హరిహర మహాక్షేత్రంలోని వారాహి అమ్మవారిని కేడీసీసీ బ్యాంక్ ఛైర్మన్ నెట్టెం రఘురాం శుక్రవారం దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఛైర్మన్‌కు ఆలయ ఈవో హరి దుర్గనాగేశ్వరరావు స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు తేజ నేతృత్వంలో అమ్మవారికి అభిషేకాలు, హారతులు నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు వర్మ, కోటిరెడ్డి, రమేష్ పాల్గొన్నారు.

విద్యార్థులకు తప్పిన ప్రమాదం

జగ్గయ్యపేట గ్రామీణం, న్యూస్‌టుడే: జగ్గయ్యపేటలో ఒక ప్రైవేట్ పాఠశాల విద్యార్థులకు శుక్రవారం పెను ప్రమాదం తప్పింది. ఉదయం కేసీపీ కార్మాగారం నుంచి సదరు పాఠశాలలో దింపేందుకు డ్రైవర్, క్లీనర్ విద్యార్థులను తీసుకొచ్చారు. పట్టణంలోని బజాజ్ షోరూం సమీపంలో బస్సును రోడ్డు పక్కన ఆపి విద్యార్థులను పాఠశాలకు పంపేందుకు వారిద్దరూ రోడ్డు దాటుతున్నారు. అదే సమయంలో కోదాడ రోడ్డులో అటుగా వస్తున్న మరో ప్రైవేట్ పాఠశాల బస్సు డ్రైవర్ బ్రేక్ ఫెయిల్ అయిందని అరవడంతో డ్రైవర్, క్లీనర్ సమయస్ఫూర్తితో పిల్లల బస్సును పక్కకు తిప్పడంతో ప్రమాదం తప్పింది. ఆ సమయంలో బస్సు నెమ్మదిగా వస్తున్నందున బస్సును కర్ర అడ్డుగా నిలిపి సమయస్ఫూర్తి ప్రదర్శించారు. బస్సుగా గమనించకపోతే ప్రమాదం జరిగేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సమయంలో 15 నుంచి 20 మంది విద్యార్థులు రోడ్డు దాటుతున్నారు. పోలీసులకు సమాచారం అందడంతో డ్రైవర్ ను ఎస్సై రాజు అదుపులోకి తీసుకున్నారు.

స్వచ్ఛమైన తాగునీరు అందేలా చర్యలు

చెవిటికల్లు(కంచికచర్ల), న్యూస్‌టుడే: పర్యావరణ కాలనీలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ముందని, పంచాయతీ అధికారులు పారిశుద్ధ్య నిర్వహణ, స్వచ్ఛమైన తాగునీరు అందించేదుకు తగు చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో బి.ఎం.లక్ష్మీ కుమారి సూచించారు. చెవిటికల్లు పైప్‌లైన్ ప్రాజెక్టును శుక్రవారం ఆమె పరిశీలించారు. పరిసరాలు శుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు. తాగునీటి నాణ్యత పరీక్షలను పరిశీలించి, సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నాని బాబు, సిబ్బంది పాల్గొన్నారు.

పక్కాగా పాఠశాల సముదాయాల సమావేశాలు

నందిగామ గ్రామీణం, న్యూస్‌టుడే

జిల్లాలో పాఠశాల సముదాయాలను (స్కూల్ కాంప్లెక్స్‌లు) కుదించారు. విద్యార్థుల సంఖ్య, పంచాయతీల జనాభా ప్రకారం వీటిని క్రమబద్ధీకరణ చేశారు. గతంలో విద్యార్థుల సంఖ్య ప్రకారం విడుదల చేసిన కాంప్లెక్స్ నిర్వహణ గ్రాంట్లను పెంచారు. ఉపాధ్యాయుల్లో బోధనా నైపుణ్యాలను పెంపొందించడానికి కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహిస్తుంటారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ సమావేశాలు సజావుగా సాగేలా చర్యలు తీసుకుంది. విద్యా వ్యవస్థలో మార్పులకనుగుణంగా విద్యార్థులకు బోధించడానికి ఇవి ఉపయోగపడతాయి.

● జిల్లాలో గతంలో 104 స్కూల్ కాంప్లెక్స్‌లు ఉండేవి. ఒక్కో కాంప్లెక్స్ పరిధిలో పది పాఠశాలలు ఉండేవి. వీటిని సమగ్ర శిక్షా అభియాన్ పంచాయతీల్లోని విద్యార్థుల సంఖ్య, జనాభా ప్రకారం కుదించారు. ప్రస్తుతం జిల్లాలో ఇవి 69 ఉన్నాయి. ● గతంలో కాంప్లెక్స్‌ల నిర్వహణకు రూ.25 వేలు గ్రాంటు ఇచ్చేవారు. ప్రస్తుతం ఒక్కో కాంప్లెక్స్ నిర్వహణకు

నిర్వహణ గ్రాంటు పెంపు

ఏడాదికి రూ.లక్ష గ్రాంటు ఇస్తున్నారు. 2024-25 విద్యా సంవత్సరానికి ఈ గ్రాంట్లు ఇచ్చారు. 2023-24లో గ్రాంట్లు విడుదల చేయలేదు. ● ఒక్కో కాంప్లెక్స్ పరిధిలో ఆయా సబ్జెక్టుల నిపుణులు, రిసోర్సు పర్సన్లు (ఆర్‌పీ) బోధన గురించి అవగాహన కల్పిస్తారు. టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ (టీఎల్‌ఎం) తయారీ గురించి శిక్షణ ఇస్తారు. గ్రాంటుతో కాంప్లెక్స్‌ల నిర్వహణకు అవసరమైన కంప్యూటర్లు, మైకులు, కుర్చీలు వంటి సామగ్రిని కొనుగోలు చేస్తారు.

సమావేశానికి హాజరైన ఉపాధ్యాయులు (పాతచిత్రం)

పాఠశాలలను సందర్శించి..

స్కూల్ కాంప్లెక్స్ ఛైర్మన్లు విధిగా వారి పరిధిలోని పాఠశాలలను సందర్శించాలి. ఆయా పాఠశాలల్లో ఉన్న పరిస్థితులను పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి. కొత్తగా ప్రతి కాంప్లెక్స్‌కు ఇద్దరు మినిమం టైం స్కేల్ టీచర్లను (ఎంటీఎస్) కేటాయించారు. టీచర్లు లేని పాఠశాలలకు వీరిని పంపి బోధించేలా చర్యలు తీసుకుంటారు. సీఆర్‌పీలను ప్రస్తుతం క్లస్టర్ రిజర్వు మొబైల్ టీచర్లుగా (సీఎంఆర్‌టీ) మార్చారు. వీరు సైతం పాఠశాలల్లో సక్రమంగా బోధన జరిగేలా చూడాలి. వీరు కాంప్లెక్స్ ఛైర్మన్, ఎంఈవోల పర్యవేక్షణలో తమ విధులు నిర్వహిస్తారు.

సక్రమంగా నిర్వహిస్తాం

జిల్లాలో ప్రస్తుతం 69 స్కూల్ కాంప్లెక్స్‌లు ఉన్నాయి. జులై నుంచి కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహిస్తారు. సమావేశాలు సక్రమంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నాం. సీఎంఆర్‌టీలు, ఎంటీఎస్ టీచర్లు కూడా విద్యార్థులకు పాఠాలు బోధిస్తారు.
- అశోక్, సమగ్ర శిక్షా ఏఎంవో

ఆయకట్టుకు సాగునీటి ఇబ్బందులు ఉండవు

గేట్లు ఎత్తి మున్నేరు జలాలకు పూజలు చేస్తున్న ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య

వత్సవాయి, పెనుగంచిప్రోలు, న్యూస్‌టుడే: మున్నేరు ఆయకట్టులో పంటల సాగుకు ఇబ్బందులు లేకుండా సాగునీటి సరఫరా చేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య పేర్కొన్నారు. శుక్రవారం పోలంపల్లి డ్యాం వద్ద గేట్లు ఎత్తి ప్రధాన కాలువకు సాగునీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాలువల ద్వారా అందిస్తున్న నీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆనకట్ట పటిష్టతకు నిధులు మంజూరుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు కమిటీ ఛైర్మన్ పొన్నం బాలాజీ, డీఈఈ వెంకటేశ్వరరావు, జేఈ రామనరసింహారావు, పలు నీటి సంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు.

కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై ప్రజల హర్షం

నందిగామ గ్రామీణం, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వ ఏడాది పరిపాలనపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెదేపా మండల అధ్యక్షుడు వీరంకి వీరాస్వామి తెలిపారు. శుక్రవారం రామిరెడ్డిపల్లి గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి సూపర్-6 పథకాల కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు చెన్నుపాటి సాంబశివరావు, తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి సజ్జా అజయ్, పి.ఏసు, అబ్బూరి కోటి రామయ్య, డి.నాగేశ్వరరావు, పి.సాయి, కొండా నాయక్ పాల్గొన్నారు.

కరపత్రాలు పంపిణీ చేస్తున్న తెదేపా నాయకులు

సుపరిపాలనలో తొలి అడుగు

జగ్గయ్యపేట గ్రామీణం, న్యూస్‌టుడే: పట్టణంలోని 22వ వార్డు మిట్టగూడెంలో కేడీసీసీ బ్యాంక్ ఛైర్మన్ నెట్టెం రఘురాం, ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. వార్డులో ఇంటింటికి తిరిగి తెదేపా కరపత్రాలు పంపిణీ చేస్తూ సంక్షేమ పథకాల గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా ప్రజలు వార్డులోని పలు సమస్యలను నెట్టెం రఘురాం, ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య దృష్టికి తీసుకు వచ్చారు. ఆ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గింజుపల్లి రమేష్, నూకల కుమార్‌రాజా, మేక వెంకటేశ్వర్లు, జి.నాగరాజు పాల్గొన్నారు.

తెలుగు ప్రజల ఝరి.. మన అల్లూరి..

నందిగామ: సీతారామరాజు చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న ఆర్డీవో బాలకృష్ణ, ఉద్యోగులు

కంచికచర్లలో ఎంపీడీవో, సిబ్బంది తదితరులు

పెనుగంచిప్రోలు మండల పరిషత్ కార్యాలయంలో..

నందిగామ, కంచికచర్ల, పెనుగంచిప్రోలు, న్యూస్‌టుడే: బ్రిటీష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పోరాటం చేశారని స్థానిక ఆర్డీవో కె.బాలకృష్ణ కొనియాడారు. ఆర్డీవో కార్యాలయంలో శుక్రవారం సీతారామరాజు జయంతి సందర్భంగా మన్యం వీరుడికి నివాళులర్పించారు. చిత్రపటానికి ఆర్డీవో పూలమాల వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో అల్లూరి ఉద్యమం ఆనాడు అందరికి స్ఫూర్తినిచ్చిందని తెలిపారు. ✤ నందిగామ పురపాలక సంఘ కార్యాలయంలో కమిషనర్ లోవ రాజు అల్లూరి చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ✤ కంచికచర్లలో ఎంపీడీవో బి.ఎం. లక్ష్మీ కుమారి అల్లూరి చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.

రోశయ్య సేవలు చిరస్మరణీయం

చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ రామకృష్ణ తదితరులు

జగ్గయ్యపేట గ్రామీణం: రోశయ్య విగ్రహం వద్ద ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య, నాయకులు తదితరులు

నందిగామ, జుజ్జూరు(వీరులపాడు), జగ్గయ్యపేట గ్రామీణం, న్యూస్‌టుడే: తెలుగు రాష్ట్రాల మాజీ గవర్నర్, మాజీ సీఎం, దివంగత కొణిజేటి రోశయ్య అందించిన సేవలు చిరస్మరణీయమని రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ యేచూరి రామకృష్ణ తెలిపారు. స్థానిక రథం సెంటర్‌లో, వాసవీ మార్కెట్ వద్ద మండల ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో రోశయ్య జయంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా, సీఎంగా పేదల సంక్షేమానికి, రాష్ట్రాభివృద్ధికి కృషి చేశారన్నారు. ✤ వీరులపాడు మండల పరిధిలోని జుజ్జూరులో పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం జయంతి నిర్వహించారు.

వారాహి మాతకు లక్ష పసుపు కొమ్ములతో అర్చన

నందిగామ గ్రామీణం, న్యూస్‌టుడే: నందిగామ శివారు అనాసాగరం కాదంబరి శ్యామక ఆశ్రమంలో వారాహి నవరాత్రి ఉత్సవాల్లో శుక్రవారం అమ్మవారికి లక్ష పసుపు కొమ్ములతో అర్చన చేశారు. వారాహి మాత దీక్ష తీసుకున్న భక్తులు అమ్మవారికి 108 బూడిద గుమ్మడి కాయలతో కూష్మాండ బలి, చెరకు గడలతో మధుర బలి సమర్పించారు. అనంతరం కంద దీపాలు వెలిగించారు. ఆశ్రమ మాతాజీ శ్రీదేవి అమ్మవారికి 27 రకాల హారతులిచ్చారు. లక్ష పసుపు కొమ్ములతో అమ్మవారిని అలంకరించారు. వీటిని హోమానికి ఉపయోగిస్తామని ఆశ్రమ నిర్వాహకులు చవట సురేష్ తెలిపారు.

కంచికచర్లలో కేకు కోస్తున్న రాధా-రంగా మిత్ర మండలి సభ్యులు

నందిగామలో..

జుజ్జూరులో..

పేదలకు అండగా మోహనరంగా

నందిగామ, కంచికచర్ల, వీరులపాడు, జగ్గయ్యపేట గ్రామీణం, న్యూస్‌టుడే: పేద, బడుగు, బలహీనవర్గాలకు అండగా మాజీ ఎమ్మెల్యే దివంగత వంగవీటి మోహనరంగా సేవలు అందించారని పలువురు వక్తలు కొనియాడారు. రంగా జయంతి సందర్భంగా శుక్రవారం నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ✤ పేదల సంక్షేమానికి మోహనరంగా కృషి చేశారని మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు కొనియాడారు. ✤ ప్రజల సమస్యలపై ఎలుగెత్తి పోరాడిన వంగవీటి రంగా మరణించినా, ప్రజల గుండెల్లో అమరుడని రాధా-రంగ మిత్ర మండలి అధ్యక్షుడు ఉప్పు స్వామి అన్నారు. ✤ జగ్గయ్యపేటలో జనసేన జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాధా-రంగా మిత్ర మండలి సభ్యులు, తదితర వివిధ పార్టీల రాజకీయ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

జగ్గయ్యపేట గ్రామీణం: నివాళులర్పిస్తున్న జిల్లా జనసేన అధ్యక్షుడు ఉదయభాను

ఇస్రో పరిశోధన విద్యార్థికి సత్కారం

జగ్గయ్యపేట గ్రామీణం, న్యూస్‌టుడే: పట్టణం బలుసుపాడు రోడ్డులో ఉన్న డా.బి.ఆర్ అంబేడ్కర్ పాఠశాలకు అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) మిషన్‌లో పరిశోధన విద్యార్థిగా ఎంపికైన విద్యార్థి దంగేటి జాహ్నవి శుక్రవారం సందర్శించారు. ఆమె పాఠశాలలోని విద్యార్థులకు స్ఫూర్తి నింపి సలహాలు సూచనలు చేసింది. జాహ్నవి ఈ స్థాయికి రావడానికి కష్టపడిన విధానాన్ని విద్యార్థులకు వివరించారు. ఆమెను ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇస్రోకు పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకి చెందిన విద్యార్థి ఎంపిక కావడం పాలకొల్లుకు మాత్రమే కాకుండా రాష్ట్రం మొత్తానికి గర్వకారణమన్నారు. దేశ ఖ్యాతిని ప్రపంచ స్థాయిలో నిలిపేలా పరిశోధనలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ కె.లక్ష్మీసుజాత, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న జాహ్నవి

చందర్లపాడు, న్యూస్‌టుడే: ముప్పాళ్ల బాలికల గురుకుల పాఠశాలను ఆర్బిటల్ స్పేస్ ఫ్లైట్ టైటాన్ స్పేస్ మిషన్‌కు వ్యోమగామి అభ్యర్థిగా ఎంపికైన జాహ్నవి శుక్రవారం సందర్శించారు. విద్యార్థులతో అంతరిక్ష సంబంధిత విషయాలను పంచుకున్నారు.

ముమ్మరంగా ఎత్తిపోతల మరమ్మతు పనులు

నందిగామ గ్రామీణం, న్యూస్‌టుడే: వేదాద్రి-కంచల ఎత్తిపోతలలో మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. శుక్రవారం ఎత్తిపోతల ఆయకట్టు పరిధిలోని మునగచర్ల, లింగాలపాడు, చందాపురం, చెర్వుకొమ్ముపాలెం గ్రామాల రైతులు ఎత్తిపోతలకు వచ్చి రహదారి పక్కన కంప చెట్లను స్వచ్ఛందంగా తొలగించారు. ఎత్తిపోతలలో విద్యుత్తు బకాయిలు రూ.21 కోట్లు చెల్లించాల్సి రావడం భారంగా మారింది. దీంతో ఎన్నెస్పీ డీసీ ఛైర్మన్ రాటకొండ చంద్రశేఖర్, నీటి సంఘాల అధ్యక్షులు విద్యుత్తు బకాయి నుంచి ఈ ఎత్తిపోతలకు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ ఎన్నెస్పీ ఎస్ఈకి వినతిపత్రాలు పంపారు. ఓ కంపెనీ ఇంజినీర్లు స్వచ్ఛందంగా మరమ్మతులు చేస్తున్నారు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఎన్నెస్పీ, ఐడీసీ అధికారులు, రైతుసంఘాల నాయకులతో ముందుగానే మరమ్మతులు చేయించి ఈ ఖరీఫ్‌కు సాగునీరు ఇవ్వాలని చొరవ తీసుకున్నారు. పంటలకు నీరివ్వాలని ఆయకట్టు రైతులు చేతులెత్తి మొక్కారు. ఈ కార్యక్రమంలో నీటి సంఘాల అధ్యక్షులు మన్నెం శ్రీనివాసరావు, వడ్లమూడి వెంకటేశ్వరరావు, మునగచర్ల సర్పంచి పెమ్మసాని నరసింహయ్య, తెదేపా నాయకులు ఇంటూరి సీతారామయ్య, నెలకుదిటి నాగేశ్వరరావు, విక్రం, సీహెచ్.సుబ్బారావు, కె.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

నీరివ్వాలని చేతులెత్తి మొక్కుతున్న ఆయకట్టు రైతులు

నలుగురు విద్యార్థులు.. ఒక టీచరు

నందిగామ గ్రామీణం, న్యూస్‌టుడే: అంబారుపేట బేసిక్ ప్రైమరీ స్కూల్‌లో కేవలం ఆరుగురు విద్యార్థులు ఉన్నారు. శుక్రవారం వీరిలో ఒకటో తరగతి చదువుతున్న ఇద్దరు, రెండో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు హాజరయ్యారు. వీరికి ప్రధానోపాధ్యాయిని వాణి మధ్యాహ్న భోజనం పెట్టించారు. గతంలో ఎంపీయూపీ పాఠశాలగా కొనసాగింది. పాఠశాలల పునర్‌వ్యవస్థీకరణలో బేసిక్ ప్రైమరీ పాఠశాలగా మార్చి ఒకటి, రెండు తరగతులను కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం అన్నీ సౌకర్యాలు కల్పిస్తున్నా విద్యార్థుల ప్రవేశాలు లేకపోవడం శోచనీయం.

కూటమి పాలనలోనే ప్రగతి

పెనుగంచిప్రోలు, న్యూస్‌టుడే: పెనుగంచిప్రోలు బోస్‌పేటలో శుక్రవారం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని తెదేపా నాయకులు నిర్వహించారు. తెదేపా మండల అధ్యక్షుడు చింతల సీతారామయ్య ఆధ్వర్యంలో పలువురు నాయకులు పాల్గొని ఏడాది పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా స్థానికులతో కలిసి పోస్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కర్ల వెంకటనారాయణ, చుంచు రమేష్‌బాబు, గజ్జి కృష్ణమూర్తి, కొలిపాక బ్రహ్మం, జిల్లేపల్లి సుధీర్ బాబు, ముండ్లపాటి ప్రసాద్, నల్లపనేని కొండ, తదితరులు పాల్గొన్నారు.

చందర్లపాడు: కొడవటికల్లులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని శుక్రవారం తెదేపా నాయకులు నిర్వహించారు. ఎన్ఎస్పీ ఎడమ కాల్వ ప్రాజెక్ట్ కమిటి ఛైర్మన్ కోట వీరబాబు ఇంటింటికి వెళ్లి కరత్రాలను అందజేసి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను వివరించారు.

కరపత్రాల పంపిణీ

నందిగామ గ్రామీణం, న్యూస్‌టుడే: మండలంలోని చందాపురంలో ఈ నెల 7న ఒంగోలులో నిర్వహించే మాదిగ మహా మేళా కరపత్రాలను శుక్రవారం ఎమ్మార్పీఎస్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి కనకపూడి వెంకటరత్నం మాదిగ ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణపై చిత్తశుద్ధిని చాటుకున్న ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలుపుతూ ఈ మహా మేళాను నిర్వహిస్తున్నారని.. మాదిగలు హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు పాము మల్లయ్య, వెంకటరత్నం, కె.హనుమంతరావు, స్వామి, శేషయ్య, శ్రీను, తిరుపతమ్మ పాల్గొన్నారు.

కార్మికుల సమ్మెకు మద్దతు

తహసీల్దారుకు సమ్మె నోటీసు ఇస్తున్న వీఆర్‌ఏల సంఘ నాయకులు

నందిగామ, న్యూస్‌టుడే: దేశవ్యాప్తంగా కార్మికుల సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న సమ్మెకు మద్దతుగా నందిగామ మండలంలో వీఆర్‌ఏలు తహసీల్దారు సురేష్ బాబుకు సమ్మె నోటీసులు అందజేశారు. స్థానిక తహసీల్దారు కార్యాలయంలో శుక్రవారం సీఐటీయూ జిల్లా కార్యదర్శి కటారపు గోపాల్, వీఆర్‌ఏల సంఘ నాయకులు కలిసి నోటీసులు ఇచ్చారు. కార్మికుల సమస్యలపై కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని గోపాల్ తెలిపారు. వీఆర్‌ఏలకు అటెండర్, వీఆర్వో, రికార్డు అసిస్టెంట్ తదితర ఉద్యోగాల భర్తీలో అవకాశం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వీఆర్‌ఏల సంఘ జిల్లా నాయకులు కె.శ్రీను, ఫాతిమా పాల్గొన్నారు.

అధిక ధర విక్రయంపై రైతుల ఆందోళన

పెనుగంచిప్రోలు, న్యూస్‌టుడే: మండలంలోని గుమ్మడిదుర్రు సహకారం సంఘం ద్వారా విక్రయించే యూరియా అధిక ధరలకు విక్రయిస్తున్నారని శుక్రవారం పలువురు రైతులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. బస్తా రూ.267 విక్రయించాల్సి ఉండగా రూ. 280 వసూలు చేస్తున్నారని తెలిపారు. అధిక ధరపై మాజీ సర్పంచి పొన్నం రంగారావు ఆధ్వర్యంలో పలువురు రైతులు సహకార సంఘం వద్ద ఆందోళనకు దిగారు. ఈ విషయమై మండల వ్యవసాయాధికారి రామసుబ్బారెడ్డిని న్యూస్‌టుడే వివరణ కోరగా గుమ్మడిదుర్రుకు 24 టన్నుల యూరియా, 10 టన్నుల డీఏపీ దిగుమతి చేశామన్నారు. యూరియా అధిక ధరలకు విక్రయిస్తున్నారని రైతులు తనకు ఫోన్‌లో ఫిర్యాదు చేయగా ఎమ్మార్పీ ధరకే రైతులకు అందజేయాలని చెప్పినట్లు తెలిపారు.

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 98496 97616

ఆశా వర్కర్ల సమ్మె నోటీస్

వత్సవాయి, న్యూస్‌టుడే: ఈనెల 9న నిర్వహించే దేశవ్యాప్త సమ్మెలో పాల్గొంటున్నట్లు వత్సవాయి మండల ఆశా వర్కర్లు తెలిపారు. ఈ మేరకు మండల సీఐటీయూ నాయకులతో కలిసి శుక్రవారం మండల వైద్యాధికారులు డాక్టర్ హర్షిద, డాక్టర్ సీతారాంకు వారు సమ్మె నోటీస్ ఇచ్చారు. కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మండల సీఐటీయూ కార్యదర్శి బి.రాము, మేరమ్మ, శైలజ, జ్యోతి పాల్గొన్నారు.

15న హమాలీల సంఘ మహాసభ

నందిగామ, న్యూస్‌టుడే: తిరువూరులో ఈనెల 15న హమాలీ, ముఠా కార్మికుల సంఘ జిల్లా నాలుగో మహాసభ జరుగుతుందని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కటారపు గోపాల్ తెలిపారు. రైతుబజారు వద్ద శుక్రవారం ముఠా కార్మికుల సంఘ కార్మికులతో కలిసి మహాసభ గోడపత్రిక ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. ముఠా కార్మికుల సంక్షేమానికి సీఐటీయూ నిరంతరం పోరాటం చేస్తుందని చెప్పారు. సంఘ నాయకులు షేక్ రఫీ, మరియన్న, దేవరాజు, శివకృష్ణ పాల్గొన్నారు.

సంక్షిప్త సమాచారం

స్మార్ట్ మీటర్ల రద్దుకు డిమాండ్

పెనుగంచిప్రోలు, న్యూస్‌టుడే: విద్యుత్తు ఛార్జీలు పెంపే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకు వస్తున్న స్మార్ట్ మీటర్ల ఏర్పాటును రద్దు చేయాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు సీహెచ్ శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు పెనుగంచిప్రోలులో మండల సీపీఎం నాయకులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. మండల కార్యదర్శి గురవయ్య, సీఐటీయూ కార్యదర్శి డి.నాగేశ్వరరావు, నాయకులు రామారావు, ధనమ్మ పాల్గొన్నారు.

పెండింగ్ డీఏలు విడుదల చేయాలి

నందిగామ గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పెండింగ్ డీఏలను విడుదల చేయాలని ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షురాలు రాధిక డిమాండు చేశారు. శుక్రవారం స్థానిక ప్రాంతీయ కార్యాలయంలో నందిగామ, చందర్లపాడు మండలాల ఏపీటీఎఫ్ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఏపీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు మద్దినేని నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి డి.రాజ్‌కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఖాసీం తదితరులు పాల్గొన్నారు.

సమస్యలు పరిష్కరించండి

జగ్గయ్యపేట గ్రామీణం, న్యూస్‌టుడే: ఏపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారం కోరుతూ పట్టణంలోని ఆర్టీసీ డిపోలో ఎరుపు రంగు బ్యాడ్జీలు ధరించి శుక్రవారం ఏపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ సభ్యులు ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రచార కార్యదర్శి పసుపులేటి శ్రీనివాసరావు, విశాంత్ర ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నంబూరి చలపతిరావు, డిపో కార్యదర్శి ఏ.ఆనంద్ పాల్గొన్నారు.

వేదాద్రి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించండి

జగ్గయ్యపేట గ్రామీణం: పట్టణంలోని బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ కార్యాలయంలో సీపీఐ జగ్గయ్యపేట నియోజకవర్గ ద్వితీయ మహాసభ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి శంకర్ మాట్లాడుతూ.. వేదాద్రి ఎత్తిపోతల పథకాన్ని వెంటనే ప్రారంభించాలన్నారు.

లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా ఎన్నిక

ప్రసాదరావు దంపతులను అభినందిస్తున్న లయన్స్ క్లబ్ గవర్నర్ ఆంజనేయులు

నందిగామ, న్యూస్‌టుడే: ప్రజా సేవలో లయన్స్ క్లబ్ ఎప్పుడు ముందుండాలని క్లబ్ జిల్లా గవర్నర్ వి.వి.పి.ఎస్. ఆంజనేయులు సూచించారు. స్థానిక రామకృష్ణ ప్లాజాలో నందిగామ లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా మాలెంపాటి ప్రసాదరావు, కార్యదర్శిగా చెరుకుమల్లి శ్రీనివాసరావు, కోశాధికారిగా కె.లక్ష్మీకాంత్‌లతో జిల్లా గవర్నర్ పదవి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈసందర్భంగా నూతన అధ్యక్షుడు ప్రసాదరావును పలువురు సన్మానించారు. అనంతరం ఆంజనేయులు మాట్లాడుతూ.. జిల్లాలో నందిగామ లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమాల్లో మొదటి స్థానంలో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రథమ, ద్వితీయ వైస్ గవర్నర్లు ఎన్.వి.వి.ఎస్. ప్రసాద్, సీహెచ్ శ్రీనివాసరెడ్డి, నివృతరావు, స్థానిక క్లబ్ ప్రతినిధులు యర్రంరెడ్డి గాంధీ, సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు.

WANTED
నందిగామ - జగ్గయ్యపేట పరిసర ప్రాంతాలలో ARKA SOLAR POWER రూఫ్ టాప్ నందు పనిచేయుటకు అనుభవం కలిగిన మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. ఆకర్షణీయమైన జీతం + ఇన్సెంటివ్స్ ఇవ్వబడును. అర్హత: మినిమం డిగ్రీ
Cont: 63035 21185

WEEKEND HOME TUTIONS
LKG to PG all subjects
NEET, IIT, JEE, EAMCET
Best Tutors and well experienced Both ONLINE & OFFLINE
నందిగామలో ప్రతిరోజూ సాయంత్రం 5 గంటల నుండి 9 గంటల వరకు LKG to 10th Class, ఇంటర్మీడియట్ విద్యార్థులకు ట్యూషన్స్ చెప్పబడును.
మీకు హోమ్ ట్యూషన్ కావాలన్నా, మీరు చెప్పాలన్నా..
63043 88766, 94900 64055

(c) eenadu

విజయవాడ పశ్చిమ

శునకాలకు యాంటీ రేబిస్ వ్యాక్సిన్

భవానీపురం, న్యూస్‌టుడే: ప్రపంచ జూనోసెస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని జీవకారుణ్య ఆశ్రమం ఆధ్వర్యంలో ఆదివారం కుక్కలకు యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వేస్తున్నట్లు నిర్వాహకులు వెంకటేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. భవానీపురం ఐరన్‌యార్డులోని జీవకారుణ్య ఆశ్రమంలో ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు వ్యాక్సిన్ వేస్తామన్నారు. కుక్కలను పెంచుకునే వారు వాటిని తీసుకువచ్చి వ్యాక్సిన్ వేయించాలని కోరారు.

కొలుకుంటున్న శిశువు

విజయవాడ వన్‌టౌన్, న్యూస్‌టుడే: విజయవాడలో బుధవారం అర్ధరాత్రి నడి రోడ్డుపై తల్లి వదిలేసిన శిశువు కోలుకుంటోంది. పాత ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్నపిల్లల వైద్యులు ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు. సీడీ చినకొండలరావు ప్రత్యేక చొరవతో ఎప్పటికప్పుడు వైద్యుల నుంచి శిశువు ఆరోగ్య సమాచారాన్ని సేకరించి ఉన్నతాధికారులకు సమాచారాన్ని అందిస్తున్నారు. రెండు రోజుల్లో పూర్తిస్థాయిలో శిశువు కోలుకున్న తరువాత నవజీవన్ బాలభవన్‌కు అధికారులు తరలించనున్నారు.

మహామండపం వద్ద మహిళలు

సారె సమర్పణకు పోటెత్తిన మహిళలు

ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే: ఆషాఢమాసాన్ని పురస్కరించుకొని ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మకు సారె సమర్పణకు శుక్రవారం మహిళలు పోటెత్తారు. పసుపు, పూలు, పండ్లు, కుంకుమ, పట్టు వస్త్రాలు, పొంగళ్లు, మిఠాయిలను సంప్రదాయ పద్ధతిలో తీసుకువచ్చి మల్లికార్జున మహామండపంలో దుర్గమ్మ ఉత్సవమూర్తికి సమర్పించారు. సారె సమర్పించిన మహిళలకు దేవస్థానం సిబ్బంది అలయమర్యాదలతో అమ్మవారి దర్శనం చేయించారు. 45 బృందాలు అమ్మవారికి సారెను సమర్పించినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. ✦ ఇంద్రకీలాద్రిపై ధర్మప్రచారం కార్యక్రమంలో భాగంగా విజయనగరానికి చెందిన నాట్యతరంగిణి విద్యార్థినులు ప్రదర్శించిన కూచిపూడి నృత్యం అలరించింది.

కళావేదిక వద్ద నృత్యం చేస్తున్న కళాకారిణులు

భాజపా నాయకుడికి తానా పురస్కారం

నాగభూషణంకు పురస్కారాన్ని అందిస్తున్న తానా సభ్యులు

భవానీపురం, న్యూస్‌టుడే: భాజపా రాష్ట్ర మీడియా బాధ్యుడు పాతూరి నాగభూషణంకు ఉత్తమ ఆదర్శ రైతుగా విశిష్ట పురస్కారాన్ని తానా సభ్యులు అందజేశారు. అమెరికాలో జరుగుతున్న తానా 24వ మహాసభల్లో పురస్కారాన్ని ఇచ్చారు. వ్యవసాయ అభివృద్ధికి, రైతుల శ్రేయస్సుకు చేసిన కృషిని అభినందించారు. తానా చైర్మన్ నాదెళ్ల గంగాధర్, కోఆర్డినేటర్ ఉదయ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.

ఎడతెగని బంగారం లెక్కలు

విద్యాధరపురం, న్యూస్‌టుడే: పాతబస్తీలో బంగారంతో ఉడాయించిన వ్యాపారి ఏనుగుల లీలాకుమార్ నుంచి రెండు రోజులు విచారించినా లెక్కలు కొలిక్కిరాలేదు. రెండు రోజుల క్రితం లాయర్ సహకారంతో వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌లో లొంగిపోయిన నిందుతుడిని జోషిత్ దుకాణం నుంచి ఎంత బంగారం తీసుకెళ్లావు. ఏ నగలు ఏమి చేశావు. 22 క్యారెట్ల నగలు ఎన్ని, 18 క్యారెట్లు ఉన్న నగలు ఎన్ని తదితర విషయాలపై అధికారులు కూపీ లాగుతున్నారు. ఈ పరిణామాల మధ్యలో నగల వ్యాపారితో సర్దుబాటు చేసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసింది. అయితే మరికొంత మంది వద్దకూడా నగలు తీసుకున్నారని, అయితే వారెవరూ ఫిర్యాదు చేసేందుకు ముందుకు రాకుండా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

లోపల వాయిదా.. వెలుపల ఇదేందయ్యా..!

పాలకులది కొత్త సంప్రదాయం

విజయవాడ నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే

నగరాభివృద్ధి, అత్యవసరం, ప్రజాహితమైన ప్రతిపాదనలపై వైకాపా పాలకుల నిర్ణయాలు అస్తవ్యస్తంగా, వక్రమార్గంలో ఉన్నాయి. సభలో ఏకపక్షంగా వాయిదా తీర్మానాలు ఆమోదిస్తూ, అప్పటికప్పుడు కావాలని కౌన్సిల్ వెలుపల తీర్మానాలు మార్చేస్తున్నారు. ప్రతిపాదనలపై సభలో మాత్రం నిర్ణయాలు తీసుకోవాల్సి ఉన్నా.. అందుకు భిన్నంగా వ్యవహరించి విమర్శల పాలవుతున్నారు.

నగరపాలక సంస్థ కౌన్సిల్ సర్వసభ్య సమావేశం గతనెల 24న జరిగింది. 88(క) కింద కమిషనర్ ప్రతిపాదించిన పలు అంశాలను అధికారులు ఆమోదానికి సభ ముందు పెట్టారు. అవి ప్రజాహిత ప్రతిపాదనలైనప్పటికీ వైకాపా పాలకులు మాత్రం కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకతో వాటిని వాయిదా వేశారు. వాటిపై సభలో అధికారులు వివరణ ఇచ్చే యత్నం చేసినా.. అవకాశం ఇవ్వలేదు. ఏపీఎంసీ యాక్టు 1955 ప్రకారం వాయిదా వేసిన ప్రతిపాదనలు 3 నెలల్లోపు తిరిగి కౌన్సిల్లో ప్రవేశపెట్టించుకుని ఆమోదించడానికి వీల్లేదు. విషయం తెలిసినా.. సభలో వాయిదా వేసిన అంశాలను సభ వెలుపల ఆమోదిస్తున్నట్లు తిరగరాశారు.

జూన్ 24 కౌన్సిల్ సమావేశం

ఇవన్నీ వాయిదా వేసి..

● అధిక వర్షం పడినప్పుడు నగరంలోని పలు ప్రాంతాలు ముంపునకు గురవుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో అనంపూర్ణగా ఉన్న వర్షపు నీటి డ్రెయిన్లు పూర్తిచేయడం, అవసరమైన అదనపు డ్రెయిన్ల నిర్మాణానికి అనువుగా ప్రభుత్వ ఆదేశాలతో టెండర్లు పిలిచి వాటిని అధికారులు ఆమోదానికి కౌన్సిల్ ముందుంచారు. వైకాపా పాలకులు ఏమాత్రం ఆలోచించకుండా వాయిదా వేశారు.

● నగరవాసులకు తాగునీరు అందించడానికి ప్రభుత్వ సూచనలతో పైపుల అమరిక, కుళాయి కనెక్షన్ల పెంపు, అవసరమైన కేటాయింపుల అంశాలతో డీపీఆర్ తయారు చేసి టెండర్లు పిలిచారు. ఆ అంశాన్ని ఆమోదించాలంటూ కౌన్సిల్ ముందు కమిషనర్ ప్రతిపాదన తెచ్చారు. ఈ ప్రజాహిత అంశాన్ని ఆమోదించాల్సి ఉన్నా.. కౌన్సిల్లో వాయిదా వేశారు.

● నగరంలోని 19 రహదార్ల నిర్వహణను పీపీపీ విధానంలో అభివృద్ధి చేయడంతోపాటు వాటి నిర్వహణను ప్రయివేటు వ్యక్తులకు పదేళ్ల పాటు అప్పగించే అంశాన్ని అధికారులు కౌన్సిల్ ముందుంచారు. ఇది ప్రభుత్వ ఆలోచనని భావించిన పాలకులు వాయిదా వేశారు. వీటితో పాటు మరికొన్ని ప్రతిపాదనలను కూడా వాయిదా వేస్తున్నట్లు తీర్మానించారు.

బతిమాలడారని ప్రచారం..

అధికారులు ప్రవేశపెట్టిన మౌలిక వసతులు, ప్రజాప్రయోజనాలకు సంబంధించిన ప్రతిపాదనలు. అయినా సభలో ఏమాత్రం చర్చించకుండా పాలకపక్షం ఏకపక్షంగా వాయిదా వేసింది. అవే అంశాలను సభ వెలుపల ఆమోదించినట్లు తీర్మానాలు తిరగరాశారు. అయితే తాము వాయిదా వేసిన ప్రతిపాదనలను ఆమోదించాలంటూ కమిషనర్ తమ పార్టీ నాయకులు, ముఖ్య ప్రజాప్రతినిధులు, మాజీ శాసనసభ్యులకు ఫోన్ చేసి బతిమాలాడుకున్నారని.. అందుకే ఆమోదిస్తున్నట్లు మార్పులు చేశామంటూ వైకాపా పాలకులు ప్రచారం చేస్తుండడం గమనార్హం.

వీధి వ్యాపారులకు గుర్తింపు కార్డులు అందజేస్తాం

విజయవాడ నగరపాలక సంస్థ: నగరంలోని వీధి వ్యాపారులకు గుర్తింపు కార్డులు మంజూరు చేయనున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. న్యాయస్థానం ఆదేశాలపై ప్రస్తుతం నగరంలో స్ట్రీట్ వెండర్ల గుర్తింపు సర్వే చేపడుతున్నందున వీధి వ్యాపారులు తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. గతంలో నగరంలో 17 వేల మంది వీధి వ్యాపారులు ఉన్నట్లు గుర్తించామన్నారు. కొత్తగా వీధి వ్యాపారాలు చేసుకునేవారు సైతం తమ పేర్లను సర్వే ద్వారా నమోదు చేసుకోవాలని సూచించారు. ఆటువంటి వారి నుంచి రూ.200 ఫీజుగా సేకరించి గుర్తింపు కార్డు, సర్టిఫికెట్ కూడా అందజేస్తామని తెలిపారు. నగరంలో ఏ ప్రాంతంలో వ్యాపారం చేసుకోవాలో తాము తెలియజేస్తామని, ఫలితంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వ్యాపారం చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం వార్డు వెల్ఫేర్ కార్యదర్శులు, రిసోర్సుపర్సన్ల ద్వారా చేస్తున్న సర్వేకు వీధి వ్యాపారులు సహకరించాలని కమిషనర్ కోరారు.

వేలాడుతున్న కేబుళ్లు తొలగించకపోతే చర్యలు

విజయవాడ నగరపాలక సంస్థ: నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఇబ్బందిగా, ప్రమాదకరంగా వేలాడుతున్న ఇంటర్నెట్, కేబుల్ వైర్లను వెంటనే తొలగించాలని నగరపాలక సంస్థ ముఖ్య ప్రణాళికాధికారి సంజయ్ రత్నకుమార్ ఒక ప్రకటనలో ఆపరేటర్లను కోరారు. ఇప్పటికే పలుమార్లు ఇంటర్నెట్, కేబుల్ ఆపరేటర్లతో సమావేశాలు నిర్వహించి వేలాడుతున్న కేబుళ్లను తొలగించాలని సూచించినా వారు స్పందించ లేదన్నారు. ఈ కారణంగా ప్రకటన విడుదల చేసిన మూడు రోజుల్లోగా నగరంలో వేలాడుతున్న కేబుళ్లను తొలగించాలని, లేనిపక్షంలో ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే తమ సిబ్బంది సాయంతో వాటిని తొలగిస్తామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

సమస్యలు తప్పకుండా రిజిస్టర్‌లో రాయాలి

విజయవాడ బస్టేషన్, న్యూస్‌టుడే: పండిట్‌నెహ్రూ బస్టేషన్‌కు నూతనంగా వచ్చిన డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ పవన్‌కుమార్ బస్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న అన్‌డ్యూటీ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్లు, కంట్రోలర్‌తో శుక్రవారం ఏటీఎం కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. బస్టేషన్‌లోని ప్లాట్‌ఫాం వద్ద ప్రతి బస్సు సమయానికి బయలుదేరాలని, వెనుక మరొక బస్సు లేకపోతే 10నిమిషాల వరకు మాత్రమే వేచి చూడాలన్నారు. విధులు నిర్వహిస్తున్న కంట్రోలర్లు వారికి కేటాయించిన ప్లాట్‌ఫాంలో మాత్రమే ఉండాలన్నారు. బస్టేషన్‌లో ఏ సమస్యవున్నా అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ కార్యాలయంలో రిజిస్టర్ ఏర్పాటుచేశామని, ప్రతి సమస్యను తప్పనిసరిగా అందులో రాయాలన్నారు.

కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శి మనీష్ ఠాకూర్‌కు అమ్మవారి చిత్రపటం అందజేస్తున్న ఈవో శీనానాయక్

ఏపీసీపీడీసీఎల్ ఛైర్మన్ పుల్లారెడ్డికి అమ్మవారి చిత్రపటం అందజేత

జగన్మాత సేవలో కేంద్ర అధికారుల బృందం

ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే: ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మను కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శి మనీష్ ఠాకూర్ నేతృత్వంలోని బృందం శుక్రవారం దర్శించుకుంది. వారికి రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.ఎం నాయక్, దుర్గగుడి ఈవో శీనానాయక్ స్వాగతం పలికారు. బృందం సభ్యులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయించారు. వేద పండితులు ఆశీర్వచనం చేశారు. దేవస్థానం తరఫున ఈవో వారికి అమ్మవారి చిత్రపటం, శేషవస్త్రాలు, ప్రసాదాలు అందజేశారు.

ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే: ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మను ఏపీసీపీడీసీఎల్ ఛైర్మన్ పుల్లారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం దర్శించుకున్నారు. అధికారులు వారికి ఆలయమర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయించారు. వేద పండితులు ఆశీర్వచనం చేశారు. ఇటీవల పాతపాడులో దుర్గగుడి సోలార్ ప్లాంట్‌లో ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను దేవాలయ అవసరాలకు వినియోగించగా మిగిలినదానిని మీటరింగ్ చేయడం ద్వారా దేవస్థానానికి ప్రయోజనం కలుగుతుందన్న విషయాన్ని ఈవో ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది.

స్థాయీ సంఘ సమావేశం వాయిదా

విజయవాడ నగరపాలక సంస్థ: నగరపాలక సంస్థ స్థాయీ సంఘం సమావేశం ఈనెల 5న జరగాల్సి ఉండగా, ఆకస్మికంగా వాయిదా పడింది. సమావేశం తేదీని ఇప్పటికే ప్రకటించడంతో అధికారులు పలు ప్రతిపాదనలను సిద్ధం చేశారు. వాటిలో అత్యంత ప్రాధాన్య ప్రతిపాదనలను సమావేశం ముందుంచి ఆమోదించుకునేందుకు పాలకులు ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. ఆయా అంశాలను ఆమోదించుకోవడంపై కమిషనర్ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. ఇటువంటి పలు కారణాలతో సమావేశాన్ని ఆకస్మికంగా వాయిదా వేసినట్లు తెలుస్తోంది.

కూటమి ప్రభుత్వాన్ని ఆదరించండి

విజయవాడ వన్‌టౌన్, న్యూస్‌టుడే: అభివృద్ధి-సంక్షేమం రెండింటిని రెండు కళ్లలా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారని 52వ డివిజన్ కార్పొరేటర్ ఉమ్మిడి వెంకటేశ్వరరావు అన్నారు. మల్లికార్జునపేట, బ్రాహ్మణవీధి, కొత్తపేట కొండప్రాంతాలలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు.

స్మార్ట్ మీటర్లు వద్దు: సీపీఎం

కరెన్సీనగర్, న్యూస్‌టుడే: అదానీ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు బిగించవద్దని, పెట్టిన వాటిని తొలగించాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో రమేష్ హాస్పిటల్ కూడలిలోని సీపీడీసీఎల్ కార్యాలయం వద్ద శుక్రవారం ఆందోళన నిర్వహించారు. స్మార్ట్ మీటర్లు వద్దంటూ మెడకు ఫ్లకార్డులు ధరించి వినూత్నంగా నిరసన తెలిపారు. స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయవద్దని కోరుతూ 50 వేల మంది వినియోగదారులు సంతకాలు సేకరించిన దరఖాస్తులను అధికారులకు అందజేశారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సీహెచ్ బాబూరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు డి.కాశీనాథ్, నగర కమిటీ కార్యదర్శులు బోయి సత్యబాబు, బి.రమణరావు, పి.కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

గొప్ప రాజనీతిజ్ఞుడు రోశయ్య

విద్యార్థులకు నోట్ పుస్తకాలు అందజేస్తున్న దూండి రాకేష్, వాసవీ ఫౌండేషన్ సభ్యులు

విద్యాధరపురం, న్యూస్‌టుడే: మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య గొప్ప రాజనీతిజ్ఞుడని ఆర్యవైశ్య అంతర్జాతీయ వాసవీ మాజీ అధ్యక్షులు హజరత్తయ్య గుప్తా అన్నారు. రోశయ్య జయంతిని పురస్కరించుకొని సీతమ్మ వారి పాదాల సెంటరు సమీపంలోని రోశయ్య విగ్రహానికి ఆర్యవైశ్య సంఘ నాయకులు శుక్రవారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈకార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు పుల్లారావు, త్రిమూర్తులు పాల్గొన్నారు. ✦ వాసవీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పాతబస్తీలో ఆర్యవైశ్య సంఘ నాయకులు నివాళులర్పించారు. ఈసందర్భంగా పాదర్తి సుందరమ్మ మున్సిపల్ హైస్కూల్ విద్యార్థినులకు నోట్ పుస్తకాలను వాసవీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు వి.వి.ఎ.నరసింహారావు, రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్మన్ దూండి రాకేష్ పంపిణీ చేశారు.

ఏషియన్ ఏరోబిక్స్‌లో సత్తా

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే: దుబాయ్‌లో ఈనెల 4వ తేదీ వరకు జరిగిన 9వ ఏషియన్ ఏరోబిక్స్ పోటీల్లో నగరంలోని వీపీ ఎస్ సిద్ధార్థ పబ్లిక్ స్కూల్‌కు చెందిన క్రీడాకారులు సత్తా చాటారు. కె.శ్రీవాసు, ఎం.హిమశ్రీలు ఒక పసిడి, రెండు రజత పతకాలు కైవసం చేసుకున్నారని కోచ్ వై.రామ్మోహన్ తెలిపారు. పతకాలు సాధించిన క్రీడాకారులను పలువురు అభినందించారు.

భార్య, కుమార్తె అదృశ్యంపై కేసు

చిట్టినగర్, న్యూస్‌టుడే: భార్య, కుమార్తె అదృశ్యమయ్యారని భర్త కొత్తపేట పోలీసు స్టేషన్‌లో శుక్రవారం ఫిర్యాదు చేశారు. వైఎస్ఆర్ కాలనీకి చెందిన బాడిగెల సంతోష్‌కుమార్ పైపుల కంపెనీలో సేల్స్ అండ్ డెలివరీ ఏజెంట్‌గా చేస్తున్నాడు. 2025 జూన్ 28న ఆతని భార్య దివ్యభారతి, ఏడేళ్ల కుమార్తెను తీసుకుని రాజీవ్‌గాంధీ పార్కు వద్ద పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఉందని వెళ్లి తిరిగి సాయంత్రం ఇంటికి వచ్చింది. కాసేపటికి ఇంటికి తాళం వేసి పక్కనే ఉన్న బెల్ సినీ షాపులో ఇచ్చి వెళ్లింది. తిరిగి ఇంటికి రాలేదని భర్త సంతోష్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.

టిప్పర్ డ్రైవర్‌కు గాయాలు

భవానీపురం, న్యూస్‌టుడే: రోడ్డు ప్రమాదంలో టిప్పర్ డ్రైవర్ గాయపడ్డాడు. గన్నవరం మండలం కేసరపల్లికి చెందిన రమేష్ టిప్పర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. శుక్రవారం ఉదయం దొనబండ వెళ్లేందుకు వెళ్తున్నాడు. టిప్పర్‌ను నడుపుకుంటూ వెళ్తుండగా గొల్లపూడి నల్ల కుంట వద్ద ఎదురుగా వచ్చిన ఆటోను తప్పించబోయి చెట్టును ఢీకొట్టాడు. దీంతో రమేష్ ముఖం, తలకు గాయాలయ్యాయి. భవానీపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల
(అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 98496 97616

ఐటీఐ విద్యార్థులకు నైపుణ్య శిక్షణ అందించండి

పటమట, న్యూస్‌టుడే: రాష్ట్ర వ్యాప్తంగా అవసరమైన జిల్లాల్లో ఐటీఐ కళాశాలలు ఏర్పాటు చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయని, ఐటీఐ ఉద్యోగులు, సిబ్బంది సమస్యలు పరిష్కరించి వారికి భరోసా కల్పించిందని ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) సూచించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఐటీఐ, డీఎల్‌టీసీ ఉద్యోగుల సంఘ రాష్ట్ర కార్యవర్గ సమావేశం శుక్రవారం గురునానక్ కాలనీలోని శుభంగ్న ఫంక్షన్ హాల్‌లో సంఘం అధ్యక్షుడు పుట్టగుంట రమేష్ అధ్యక్షతన జరిగింది. సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎంపీ శివనాథ్ మాట్లాడుతూ ఐటీఐ కళాశాలల్లోని ప్రతి విద్యార్థి ఉద్యోగం పొందేలా నైపుణ్య శిక్షణ అందించాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం దశలవారీగా పరిష్కరిస్తుందన్నారు. ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ మాట్లాడుతూ ప్రభుత్వాన్ని ఉద్యోగులు కోరిన డిమాండ్లు పరిష్కరించాలని కాదని, కేవలం ప్రభుత్వం వద్ద దాచుకున్న ఉద్యోగుల సొమ్మును చెల్లించమని మాత్రమేనన్నారు. నాలుగు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని, కనీసం రెండయినా ప్రకటించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఐటీఐల సిబ్బంది సమస్యలు జీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా కృషి చేస్తానని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. రైల్వే మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం కేఎస్ఎన్ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విజయవాడ నగరం మొత్తం రైల్వే లైన్‌తో నిండి ఉందని రైల్వే సిబ్బందితో సహాయ శాటిలైట్ స్టేషన్లు, విజయవాడ రైల్వేస్టేషన్ అభివృద్ధి తదితర విషయాలను పార్లమెంట్‌లో ప్రస్తావించినట్లు తెలిపారు.

ప్రసంగిస్తున్న ఎంపీ చిన్ని

జేఏసీ ఛైర్మన్‌గా ఎన్నికైన విద్యాసాగర్, డిప్యూటీ సెక్రటరీ జనరల్ రమణలను ఎంపీ శివనాథ్ సత్కరించారు. కార్యక్రమంలో ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్ జాయింట్ డైరెక్టర్ జి.బాలసుబ్రహ్మణ్యం, ఏపీ గవర్నమెంట్ ఐటీఐ, డీఎల్‌టీసీ స్టాఫ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పి.వెంకటరమేష్‌బాబు, ప్రధాన కార్యదర్శి కె.రత్నరాజు, కోశాధికారి కేఎస్ శ్రీనివాసరావు, ఎన్జీవో అసోసియేషన్ ప్రతినిధులు డీవీఎస్ రెడ్డి, వీవీ ప్రసాద్, పి.రమేష్, సీహెచ్ ప్రసాద్, రాష్ట్రంలోని ఐటీఐ కళాశాలలకు చెందిన ఉద్యోగులు పాల్గొన్నారు.

రైల్వే ఉద్యోగుల సమస్యలు జీఎం దృష్టికి

విజయవాడ(రైల్వేస్టేషన్), న్యూస్‌టుడే: రైల్వే ఉద్యోగుల పలు సమస్యలను పార్లమెంటులో ప్రస్తావించానని చెప్పారు. 50ఏళ్ల క్రితంది కావడంతో మరమ్మతులకు కూడా సాధ్యపడని విధంగా ఉన్నాయని యూనియన్ నాయకులు ఎంపీ దృష్టికి తీసుకురాగా.. అనంతరం రైల్వే దివ్యాంగులు, పింఛనర్లు, లైసెన్స్ కూలీలు, వివిధ విభాగాల సిబ్బంది ఎంపీకి వినతి పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు తూమాటి ప్రేమ్‌నాథ్, హిందు మజ్దూర్ సభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ శ్రీనివాసరావు, యూనియన్ డివిజనల్ అధ్యక్షుడు రామ గుప్తా, కార్యదర్శి లీల, టీ.మహేష్‌నాయుడు, కేవన్ ఆర్కే ప్రసాద్, ఆర్.ఎం.లక్ష్మి పాల్గొన్నారు.

గడువు ముగుస్తున్నా.. ఉప ఎన్నిక ఊసేది!

విజయవాడ నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: స్థానిక సంస్థల్లో వివిధ కారణాలతో ఖాళీ అయిన ప్రజాప్రతినిధుల స్థానాల భర్తీకి చట్టప్రకారం సకాలంలో చర్యలు తీసుకోవాలి. ఖాళీ స్థానానికి 6 నెలల్లోగా ఎన్నిక జరగాలి. అందుకు భిన్నంగా నగరపాలక సంస్థ పాలకులు, అధికారుల తీరు ఉంది. నగర పరిధిలోని 11వ డివిజన్ తెదేపా కార్పొరేటర్ కేశినేని శ్వేత తన పదవికి సరిగ్గా ఏడాదిన్నర కిందట రాజీనామా చేశారు. అలా ఖాళీ అయిన స్థానానికి ఎన్నిక నిర్వహించేందుకు ఎటువంటి ప్రయత్నాలు చేయలేదు. అధికారులు అసలు ఆ ఎన్నిక ఊసే మర్చిపోయారు. కార్పొరేటర్ శ్వేత కుటుంబం ఉన్న డివిజన్ నుంచి నియోజకవర్గ పరిధిలో నిలిచింది. అక్కడ తెదేపా సంస్థాగతంగా బలంగా ఉంది. గతంలో ఆ ప్రాంతం నుంచి తెదేపా కార్పొరేటర్లే వరుసగా ఎన్నికవుతూ వస్తున్నారు. ఒక వేళ ఆ డివిజన్‌కు ఎన్నిక నిర్వహించిన పక్షంలో తెదేపా అభ్యర్థి తిరిగి ఎన్నికయ్యేందుకు ఎక్కువ అవకాశం ఉంది. దీంతో వైకాపా నాయకులు, పాలకులు ఎన్నిక ప్రక్రియను వెళ్లకుండా వదిలేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వాస్తవానికి అప్పట్లో కార్పొరేటర్ శ్వేత తన రాజీనామా పత్రాన్ని నేరుగా మేయర్ రాయన భాగ్యలక్ష్మికి అందించారు. దాన్ని మేయర్ ఆమోదించకుండా తాత్సారం చేసుకుంటూ వచ్చారు. రాజీనామాను ఆమోదించేందుకు తిరస్కరించారు. ఆ విషయం గ్రహించిన తెదేపా సభ్యులు కౌన్సిల్లో పాలకుల తీరును ప్రశ్నించారు. రాజీనామాను ఆమోదించలేదని నిలదీశారు. సభ్యులతో రాజీనామా ఆమోదించాలన్నారు. లేనట్లు చెప్పాలని డిమాండ్ చేశారు. స్పందించిన మేయర్ కార్పొరేటర్ రాజీనామాను ఆమోదించిన కార్పొరేటర్ విభాగానికి పంపినట్లు సభలో ప్రకటించారు. ఇప్పటివరకు ఉపఎన్నిక ఊసే లేకపోవడంపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

గతంలో సకాలంలోనే..: గతంలో పాతబస్తీ ప్రాంతంలోని ఓ డివిజన్‌కు ప్రాతినిధ్యం వహించిన సీపీఐ కార్పొరేటర్ శివకోటి నరసింహాచారి ఆకస్మికంగా మరణించారు. దీంతో కొద్దిరోజుల్లోనే ఆ డివిజన్‌కు ప్రత్యేక ఎన్నిక నిర్వహించారు. తూర్పు పరిధిలో తెదేపా కార్పొరేటర్ వీరంకి డాంగేకుమార్ మరణించగా, అక్కడ కూడా ఉప ఎన్నిక నిర్వహించారు. ఇలా అనేక సందర్భాల్లో జరిగింది. అందుకు భిన్నంగా ఏడాదిన్నరగా కావాలనేనన్నట్లు 11వ డివిజన్ ఎన్నిక ఊసే లేకుండా చేశారు.

ముఠాకార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి

భవానీపురం, న్యూస్‌టుడే: ముఠాకార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు బోర్డును ఏర్పాటు చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఏపీ నాగేశ్వరరావు పేర్కొన్నారు. ముఠావర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో స్థానిక మహాత్మాగాంధీ టోకు వ్యాపార కేంద్రంలో ముఠాకార్మికులతో కలిసి శుక్రవారం నిరసన తెలిపారు. సీఐటీయూ నాయకులు పాల్గొన్నారు.

ఇండోర్ స్టేడియంలో దరఖాస్తుల స్వీకరణ

చిట్టినగర్, న్యూస్‌టుడే: ఎర్రకట్టకు కేఎల్‌రావు పార్కులోని ఇండోర్ స్టేడియంలో ఆడుకునేందుకు క్రీడాకారులు, సంస్థల నుంచి దరఖాస్తులను స్వీకరణ శుక్రవారం చేపట్టారు. అబ్దుల్ కలాం వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శివకుమార్ పట్నాయక్, పశ్చిమ నియోజకవర్గం జగదీష్ శ్రీనివాసరావు, కోశాధికారి వీరం శ్రీనివాసరావు, భాజపా జిల్లా కోశాధికారి బుల్లెయ్యల ఆధ్వర్యంలో మేరకు పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి చొరవతో నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు క్రీడా విభాగం అధికారులు దర ఖాస్తులను స్వీకరించారు. శనివారం నుంచి స్టేడియం వినియోగంలో ఉంటుందని శిక్షకుడు గౌతమ్ తెలిపారు.

ప్రజల గుండె చప్పుడు.. వంగవీటి

విద్యాధరపురం, న్యూస్‌టుడే: ప్రజల గుండె చప్పుడు వంగవీటి మోహనరంగా అని జనసేన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను అన్నారు. శుక్రవారం వంగవీటి జయంతిని పురస్కరించుకుని సితార సెంటర్‌లో రంగా కాంస్యవిగ్రహ కమిటీ సభ్యులు మైలవరపు దుర్గారావు ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం చేశారు. మాజీ ఎమ్మెల్యే బుద్ధా వెంకన్న, కూటమి నాయకులు ఎంఎస్ బేగ్, మైలవరపు కృష్ణ, బాడిత శంకర్ పాల్గొన్నారు.

సితార సెంటర్‌లో నివాళులర్పిస్తున్న జనసేన జిల్లా అధ్యక్షుడు ఉదయభాను, మాజీ ఎమ్మెల్యే వెంకన్న, దుర్గారావు

✦ పాతబస్తీ శంకర్‌రెడ్డి సెంటర్‌లో రాధా-రంగా మిత్రమండలి ఆధ్వర్యంలో కేక్ కోశారు. ఫ్యూషన్ మాధవ్, ఆకుల శ్రీనివాసరావు, వైశ్య కార్పొరేషన్ ఛైర్మన్ దూండి రాకేష్, నాగుల నాగేశ్వరరావు, కొణిజేటి రమేష్, దొడ్డ రాజా, విజయభాస్కర్ శర్మ, పోతిన బేసుకంటేశ్వరుడు, నూకల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ✦ విద్యాధరపురం కబేళా సెంటర్‌లో మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ భాగ్యలక్ష్మి, కార్పొరేటర్లు బండి పుణ్యశీల, అంజనేయరెడ్డి, కోటిరెడ్డి, కర్నాటి రాంబాబు ఇతర వైకాపా నాయకులు రంగా విగ్రహానికి పూలమాలలు వేశారు.

విజయవాడ వన్‌టౌన్, భవానీపురం, చిట్టినగర్, న్యూస్‌టుడే: వంగవీటి మోహనరంగా అంటే వ్యక్తిగా కాదు ఒక శక్తిగా బెజవాడ ప్రజలు, రాష్ట్ర ప్రజలకు సుపరిచితులని ఏఐసీసీ సభ్యులు, విజయవాడ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు అన్నారు. ✦ పేద ప్రజల గుండెల్లో వంగవీటి రంగా చిరస్థాయిగా నిలిచిపోయారని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను అన్నారు. భవానీపురం శివాలయం సెంటర్‌లో నివాళి అర్పించారు. ✦ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు, మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యల జయంతిని పురస్కరించుకొని నివాళులు అర్పించారు. ✦ బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహనరంగారావు అని పారిశ్రామికవేత్త చింతలపూడి సత్యనారాయణ అన్నారు. 47వ డివిజన్ కుండ మార్కెట్ సమీపంలో ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. ✦ వంగవీటి మోహనరంగా కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు రంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.

ఇంజినీరింగ్‌లో మెరిసిన విద్యార్థులు

సాంబమూర్తినగర్, గాంధీనగర్ న్యూస్‌టుడే: కాకినాడలో శుక్రవారం నిర్వహించిన జేఎన్‌టీయూకే స్నాతకోత్సవం సందర్భంగా గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ చేతులమీదుగా విద్యార్థులు బంగారుపతకాలు అందుకున్నారు. విజయవాడలోని పొట్టి శ్రీరాములు చలువాదిమల్లిఖార్జునరావు కళాశాలలో చదువుతున్న అనంత సాయితేజ బంగారు పతకం అందుకున్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రధానాచార్యుడు ప్రభాకర్ ఇంజినీరుగా ఎదగాలని, భవిష్యత్తులో సొంతంగా కంపెనీ ఏర్పాటుచేయాలని సూచించారు.

ప్రజల్లో ధైర్యం నింపిన అల్లూరి

భవానీపురం: గిరిజనులకు అండగా నిలిచి బ్రిటీషు వారిపై అల్లూరి సీతారామరాజు పోరాటం చేశారని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధుకర్ అన్నారు. విజయవాడలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు జయంతిని శుక్రవారం నిర్వహించారు. ✦ జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య, స్వామి వివేకానంద లవర్తవిగ్రహం వద్ద పూల మాల వేసి నివాళులు అర్పించారు. భాజపా నాయకులు పాల్గొన్నారు.

నివాళులర్పిస్తున్న సీహెచ్ ద్వారకా తిరుమలరావు

విజయవాడ పాతాసుపత్రి, న్యూస్‌టుడే: బ్రిటీషువారికి ఎదురు నిలిచి పోరాటం చేసిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు అని ఎన్‌టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డా. ఇందుమతి అన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పాల్గొన్నారు.

మేయర్, కమిషనర్ నివాళి

విజయవాడ నగరపాలక సంస్థ: అల్లూరి సీతారామరాజు దైర్యసాహసాలతో దేశ స్వాతంత్య్రం కోసం పోరాడారని మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ ధ్యానచంద్ర పేర్కొన్నారు. అల్లూరి జయంతి సందర్భంగా శుక్రవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

తరతరాలకు మార్గదర్శి

చిట్టినగర్, న్యూస్‌టుడే: తెల్లదొరలను గడగడలాడించిన అల్లూరి, యువతకు మార్గదర్శకులు వివేకానంద, జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ అన్నారు. చిట్టినగర్‌లోని విశ్వబ్రాహ్మణ కల్యాణమండపంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు, స్వామి వివేకానంద, జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కూటమి నాయకులు పాల్గొన్నారు.

విజయవాడ బస్టేషన్: పండిట్‌నెహ్రూ బస్టేషన్‌లోని ఆర్టీసీ ప్రధాన కార్యాలయం ఆర్టీసీహౌస్‌లో అల్లూరికి సంస్థ ఎండీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు, ఉద్యోగులు నివాళులర్పించారు.

(c) eenadu

విజయవాడ మధ్య

పారిశుద్ధ్య.. తాగునీటి సమస్యలు లేకుండా చర్యలు

న్యూరాజరాజేశ్వరిపేట రైల్వే ట్రాక్ వద్ద వర్షం నీటి డ్రెయిన్ పరిశీలిస్తున్న కమిషనర్ ధ్యానచంద్ర

అజిత్‌సింగ్‌నగర్, న్యూస్‌టుడే: పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా పరంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్.ఎం.ధ్యానచంద్ర అన్నారు. శుక్రవారం ఉదయం ఆయన న్యూరాజరాజేశ్వరి పేట, డాబాకొట్ల సెంటర్, అజిత్‌సింగ్‌నగర్, అయోధ్య నగర్ ప్రాంతాల్లో పర్యటించారు. జేఎన్ఎన్‌యూఆర్ఎం ఇళ్లలో నివసించే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని, మురుగునీటి పారుదలకు చర్యలు తీసుకోవాలని సూచించారు. న్యూరాజరాజేశ్వరి పేట రైల్వే ట్రాక్ వద్ద నిర్మాణ దశలో ఉన్న వర్షం నీటి డ్రెయిన్‌ని పరిశీలించారు. పనులు త్వరితగతిన ప్రారంభించాలని ఆదేశించారు. అయోధ్యనగర్‌లోని అన్న క్యాంటీన్ పరిశీలించారు. క్యాంటీన్‌కి వచ్చే ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూసుకోవాలన్నారు. ఆహారం నాణ్యతగా ఉండాలని, టోకెన్ల జారీని పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. అధికారులు కె.అర్జున్‌రావు, శ్రీనివాస రెడ్డి, బాబూశ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

వీధి వ్యాపారులకు గుర్తింపు కార్డులు అందజేస్తాం

విజయవాడ నగరపాలక సంస్థ: నగరంలోని వీధి వ్యాపారులకు గుర్తింపు కార్డులు మంజూరు చేయనున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. న్యాయస్థానం ఆదేశాలపై ప్రస్తుతం నగరంలో స్ట్రీట్ వెండర్ల గుర్తింపు సర్వే చేపడుతున్నందున వీధి వ్యాపారులు తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. గతంలో నగరంలో 17 వేల మంది వీధి వ్యాపారులు ఉన్నట్లు గుర్తించామన్నారు. కొత్తగా వీధి వ్యాపారాలు చేసుకునేవారు సైతం తమ పేర్లను సర్వే ద్వారా నమోదు చేసుకోవాలని సూచించారు. అటువంటి వారి నుంచి రూ.200 ఫీజుగాస్వీకరించి గుర్తింపు కార్డులు, సర్టిఫికెట్ కూడా అందిస్తామని వెల్లడించారు. నగరంలో ఏ ప్రాంతంలో వ్యాపారం చేసుకోవాలో తాము తెలియజేస్తామని, ఫలితంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వ్యాపారం చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం వార్డు వెల్ఫేర్ కార్యదర్శులు, రిసోర్సు పర్సన్ల ద్వారా చేస్తున్న సర్వేకు వీధి వ్యాపారులు సహకరించాలని కమిషనర్ కోరారు.

దుకాణదారులదే హవా.. అడిగితే గొడవ

ఇదీ అజిత్‌సింగ్‌నగర్ రైతుబజారులో పరిస్థితి

అజిత్‌సింగ్‌నగర్, న్యూస్‌టుడే

★★ వాంబే కాలనీకి చెందిన మణికంఠ అజిత్‌సింగ్‌నగర్ రైతు బజారుకు వచ్చి కిలో టమాట కావాలని దుకాణదారుడిని కోరారు. కిలో టమాట తీసుకొని రూ.40 దుకాణదారుడికి ఇచ్చారు. బయటికి వచ్చి ధరల పట్టిక చూస్తే.. అక్కడ కిలో టమాట రూ.34 అని ఉంది. చిల్లర గొడవ చూసిన ఆయన చేసేది లేక ఇంటికి వెళ్లిపోయారు.

★★ న్యూరాజరాజేశ్వరిపేటకు చెందిన శ్రీనివాసరావు అజిత్‌సింగ్‌నగర్ రైతు బజారులోని ఓ దుకాణం వద్ద కిలో వంకాయలు అడిగారు. దుకాణదారుడు వంకాయలు కాటా వేసి సంచిలో వేయబోయారు. 'పుచ్చులు ఉంటాయి.. చూడరా..' అని కొనుగోలుదారు అడిగారు. దాంతో దుకాణ నిర్వాహకుడు మండిపడ్డాడు. 'ఇలానే ఇస్తాం.. కావాలంటే తీసుకో.. లేదంటే వదిలే' అని సమాధానం ఇచ్చారు. పైగా కూరగాయల నగదు దుకాణ యజమానికి ఇచ్చినా.. ఇవ్వలేదని వాగ్వాదానికి దిగారు. పక్క దుకాణదారులు వత్తాసు పలికారు. దాంతో శ్రీనివాసరావు కూరగాయలు వదిలేసి వెళ్లిపోయారు.

రౌండ్ ఫిగర్ పేరుతో..

అజిత్‌సింగ్ నగర్ రైతు బజారులో దుకాణదారుల తీరుతో వినియోగదారుల ఇబ్బంది పడుతున్నారు. తూకం సరిగ్గా ఉండడం లేదు. చిల్లర దగ్గర గొడవలు జరుగుతున్నాయి. కొంతమంది దుకాణదారులు పట్టిక లేకుండా ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. రౌండ్ ఫిగర్ పేరుతో వినియోగదారుల జేబుకు చిల్లు పెడుతున్నారు. తీసుకున్న నగదుకు సరిపడా కూరగాయలు ఇవ్వడం లేదు. ఒక వేళ వినియోగదారుడు ప్రశ్నిస్తే. . దుకాణదారులంతా ఏకమై గొడవకు దిగుతున్నారు. డిజిటల్ పేమెంట్లను నిరాకరిస్తున్నారు. తమ వద్ద స్కానర్ లేదని చెబుతున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేదని వినియోగదారులు వాపోతున్నారు. దుకాణదారులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నా.. రైతుబజారు అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని, చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

☛ అధికారులు స్పందించి ప్రతి దుకాణం వద్ద ధరల పట్టిక ఏర్పాటు చేయించాలి. చిల్లర సమస్య లేకుండా అందరూ డిజిటల్ పేమెంట్లు స్వీకరించేలా చర్యలు తీసుకోవాలి. కాటాలను తూనికలు, కొలతల శాఖ తరచూ తనిఖీ చేయాలి. దుకాణాల నిర్వాహకులు నిబంధనలు పాటించేలా ఉన్నతాధికారులు పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది. దీనిపై ఈవో వి.కోటేశ్వరరావు 'న్యూస్‌టుడే'తో మాట్లాడుతూ.. 'దుకాణదారులతో మాట్లాడతాం. ధరల పట్టిక ఏర్పాటు చేస్తాం. డిజిటల్ పేమెంట్లు అనుమతించేలా చూస్తాం. తరచూ దుకాణాలను పర్యవేక్షిస్తాం' అని వివరించారు.

న్యాయవాదులకు నమూనా పరీక్ష

సూర్యారావుపేట, న్యూస్‌టుడే: జూనియర్ సివిల్ జడ్జి నియామకానికి ఆలిండియా లాయర్స్ యూనియన్ (ఐలు) ఆధ్వర్యంలో న్యాయవాదులకు నమూనా పరీక్ష నిర్వహిస్తున్నట్లు కృష్ణా జిల్లా కార్యదర్శి సంపర దుర్గాశ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 13న జూనియర్ సివిల్ జడ్జి నియామకానికి పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. దానికి సన్నాహకంగా ఆలిండియా లాయర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ నెల 6న ఆదివారం ఉదయం 11 గంటలకు మొగల్రాజపురం జమ్మిచెట్టు కూడలిలోని మోడరన్ అకాడమీలో నమూనా పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పరీక్షకు ఆసక్తి ఉన్న న్యాయవాదులు హాజరు కావచ్చని వివరించారు.

స్థాయీ సంఘ సమావేశం వాయిదా

విజయవాడ నగరపాలక సంస్థ: నగరపాలక సంస్థ స్థాయీ సంఘం సమావేశం ఈనెల 5న జరగాల్సి ఉండగా, ఆకస్మికంగా వాయిదా పడింది. సమావేశం తేదీని ఇప్పటికే ప్రకటించడంతో అధికారులు పలు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అయితే కొన్ని కీలకమైన ప్రతిపాదనలను సమావేశం ముందుంచి ఆమోదించుకునేందుకు పాలకులు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి. ఆయా అంశాలను ఆమోదించవద్దని కమిషనర్ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. ఇటువంటి పలు కారణాలతో సమావేశాన్ని ఆకస్మికంగా వాయిదా వేసినట్లు తెలుస్తోంది.

గంపలగూడెం, ఎ.కొండూరుల్లో వర్షం

ఎన్టీఆర్ కలెక్టరేట్, న్యూస్‌టుడే: జిల్లాలో శుక్రవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. గంపలగూడెంలో 16.2, ఎ.కొండూరులో 10.4 మిల్లీ మీటర్ల వర్షం పడింది. మిగతా మండలాలు/ప్రాంతాల్లో వర్ష ఛాయలు లేవు.

రాఘవయ్యపార్కు కూడలిలోని రంగా విగ్రహానికి నివాళులర్పిస్తున్న రాధాకృష్ణ

మధురానగర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో జనసేన నాయకులు బొలిశెట్టి వంశీకృష్ణ, కెంబూరి కృష్ణ, భవానీ, సోమనాథం తదితరులు

వాంబే కాలనీలో వంగవీటి విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాల వేస్తున్న ఎంపీ శివనాథ్, ఎమ్మెల్యే ఉమా తదితరులు

పేదల పక్షపాతి వంగవీటి రంగా

న్యూస్‌టుడే బృందం, న్యూస్‌టుడే: ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన గొప్ప నాయకుడు వంగవీటి మోహనరంగా వక్తలు పేర్కొన్నారు. శుక్రవారం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే రంగా జయంతి వివిధ పార్టీలు, రంగా అభిమానులు నిర్వహించారు. పేదల పక్షపాతి వంగవీటి అని కొనియాడారు. ఆయన చిత్రపటాలు, విగ్రహాలకు పూలదండలు వేసి నివాళులర్పించారు. కేక్‌లు కోశారు. పేదలకు ఫలాలు, దుప్పట్లు పంపిణీ చేశారు.

మన్యం వీరుడి చిత్రపటం వద్ద నివాళులర్పించిన మోతుకూరి వెంకటేశ్వరరావు, గోగినేని ధనశేఖర్ తదితరులు

బీబీఏ హాల్లో రంగా, అల్లూరి చిత్రపటాలకు పూలమాలలు వేస్తున్న ఎ.కె.బాషా, కె.వి.రంగారావు తదితరులు

మహాశక్తిశాలి సీతారామరాజు

అల్లూరి చిత్రపటానికి పూలమాల వేస్తున్న సీపీ రాజశేఖరబాబు

న్యూస్‌టుడే బృందం: ప్రజల్లో చైతన్య స్ఫూర్తిని తీసుకువచ్చి స్వాతంత్ర్యం కోసం అల్లూరి సీతారామరాజు తన ప్రాణాలను అర్పించారని వక్తలు పేర్కొన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో శుక్రవారం అల్లూరి జయంతిని నిర్వహించారు. సీతారామరాజు చిత్రపటాలకు, విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. 27 ఏళ్ల వయసులోనే బ్రిటిష్ సామ్రాజ్యమనే మహాశక్తిని ఢీకొన్నారని గుర్తు చేశారు.

'యువ వైద్యులపై కక్ష సాధింపు సరికాదు'

విజయవాడ(గాంధీనగర్), న్యూస్‌టుడే: యువ వైద్యులపై ప్రభుత్వం కక్ష సాధింపు సరికాదని వారిపై పెట్టిన కేసులు వెంటనే ఎత్తివేయాలని వైకాపా వైద్యుల విభాగం నాయకులు డాక్టర్ సీదిరి అప్పలరాజు, డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం ధర్నా చౌక్‌లో నిర్వహించిన వైద్యులు నిర్వహించిన ధర్నాలో వారు మాట్లాడారు. యువ వైద్యులకు పర్మినెంట్ సర్టిఫికెట్లు ఇవ్వాలని కోరారు. కేసులు తక్షణమే ఉపసంహరించుకోకపోతే ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని హెచ్చరించారు. నాయకులు శివ భరత్‌రెడ్డి, భార్గవరెడ్డి, నాగార్జున యాదవ్, చైతన్య, ఎ.రవిచంద్ర, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

CHANGE OF NAME

I, CHITTI NEERAJA W/o. Chitti Gopala Reddy, Resident of D.No. 43-106/1-28B,Paipula Road,Ajithsing Nager, Vijayawada, NTR District, A.P. 520015. I Have Changed My Name from PULUSU VENKATRAVAMMA D/o. Gurava Reddy (OLD NAME) to CHITTI NEERAJA,W/o. Chitti Gopala Reddy, (NEW NAME) Hence forth I am being called as CHITTI NEERAJA (NEW NAME) for all purposes.

వ్యాస్ ఆశయ సాధనకు కృషి

కేఎస్ వ్యాస్ విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న 1983 బ్యాచ్ పోలీస్ సిబ్బంది

విజయవాడ నేరవార్తలు, న్యూస్‌టుడే: విజయవాడ ఎస్పీగా పనిచేసిన కేఎస్ వ్యాస్ అసాంఘిక శక్తుల పాలిట సింహస్వప్నంలా ఉండేవారని 1983 బ్యాచ్ పోలీసు సిబ్బంది పేర్కొన్నారు. వ్యాస్ చేతుల మీదుగా నియామకం పొందిన సిబ్బంది శుక్రవారం మహాత్మాగాంధీ రోడ్డులోని కేఎస్ వ్యాస్ కాంప్లెక్సు వద్ద ఆయన విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. రౌడీలను అణచివేయడంలో ఆయన చూపిన తెగువను నగర ప్రజలు ఎప్పటికీ మరిచిపోలేరని అన్నారు. ఆయన ధైర్యసాహసాలు ఎంతో మంది పోలీసు అధికారులకు స్ఫూర్తినిచ్చాయని కొనియాడారు. గ్రేహౌండ్స్ స్థాపనలో ఆయనది ముఖ్య భూమిక అని అన్నారు. ఆయన అకాల మరణంతో రాష్ట్రం ఒక మంచి పోలీసు అధికారిని కోల్పోయిందన్నారు. ఆయన గుర్తుగా విజయవాడలో వ్యాస్ పేరుతో పోలీసు భవనం నిర్మించామని, ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తామని తెలిపారు.

మీడియా మిత్రులకు న్యాయం చేయండి

ఎన్టీఆర్ కలెక్టరేట్, న్యూస్‌టుడే: నగరంలోని ప్రెస్‌క్లబ్ అందరి పాత్రికేయులకు వర్తించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టరేట్‌లో కలెక్టర్ జి.లక్ష్మీశకు 'విజయవాడ ప్రెస్ క్లబ్-విజయవాడ జర్నలిస్టులు అందరిది' సాధన సమితి సభ్యులు శుక్రవారం వినతి పత్రం సమర్పించారు. సుమారు రెండు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న ఈ అంశాన్ని పరిష్కరించి మీడియా మిత్రులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. సాధన సమితి నాయకులు వీర్ల శ్రీరామ్ యాదవ్, ఎ.వి.వి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

శాతవాహన కళాశాల ప్రిన్సిపల్, కరస్పాండెంట్‌పై ఫిర్యాదు

సూర్యారావుపేట, న్యూస్‌టుడే: శాతవాహన కళాశాలను సరెండర్ చేస్తున్నామంటూ రాష్ట్ర విద్యా శాఖ సంచాలకులకు నకిలీ వ్యక్తులతో తప్పుడు దరఖాస్తులు పెట్టించారని ప్రిన్సిపల్, కరస్పాండెంట్‌పై కళాశాల బోధన, బోధనేతర సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. భౌతిక శాస్త్ర అధ్యాపకుడు జె.వి.సత్యనారాయణ, సంగీతరావు, బ్రహ్మయ్య తదితరులు సౌత్ ఏసీపీ పావన్‌కుమార్‌ను కలిసి ఆ ఇద్దరిపై ఫిర్యాదు చేశారు. తమ సంతకాలను ఫోర్జరీ చేసి నకిలీ మనుషులను తీసుకువెళ్లి తప్పుడు దరఖాస్తులు ఇచ్చారని, దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

వ్యాపారిపై మూడు మోసం కేసులు

కొత్తచెరువు, న్యూస్‌టుడే: శ్రీసత్యసాయి జిల్లా కొత్తచెరువుకు చెందిన వ్యాపారి దాల్‌మిల్ సూరిపై పలువురి ఫిర్యాదు మేరకు మూడు మోసం కేసులు నమోదు చేసినట్లు సీఐ మారుతి శంకర్ తెలిపారు. విజయవాడకు చెందిన కల్యాణ్‌రామ్ ఐరన్ వ్యాపారం చేస్తుంటారు. ఐరన్ కొనుగోలుకు ఆయన రూ.1.91 కోట్లు దాల్‌మిల్ సూరికి పంపారు. అయితే రూ.67 లక్షల విలువైన ఐరన్ లేదా డబ్బు తిరిగి ఇవ్వలేదని ఫిర్యాదు చేశారు. అనంతపురం జిల్లా పుట్లూరు మండలం కొండంపల్లికి చెందిన ఓబులనాయుడు దాల్‌మిల్ సూరికి రూ.50 లక్షల విలువైన మొక్కజొన్నలు విక్రయించారు. నేటికీ రూ.16.46 లక్షలు ఇవ్వకుండా జాప్యం చేస్తున్నాడని ఫిర్యాదు చేశారు. తాడిపత్రి మండలం బ్రాహ్మణపల్లికి చెందిన సుధాకరరెడ్డి కందులు, శనగల వ్యాపారంతో జీవనం సాగిస్తున్నారు. స్థానిక రైతులతో రూ.2.95 కోట్ల విలువైన సరకు కొనుగోలు చేసి సూరికి పంపించారు. అందులో కొంత మొత్తం ఇచ్చిన సూరి రూ.1.13 కోట్లు ఇవ్వకుండా తిప్పుకొంటున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు మోసం కేసులు నమోదు చేసినట్లు సీఐ వివరించారు.

ఫ్రైడే-డ్రైడే తప్పక పాటించాలి

పాయకాపురం: ప్రతి ఒక్కరూ ఫ్రైడే-డ్రైడే తప్పక పాటించాలని జిల్లా మలేరియా అధికారి డా.మోతీబాబు సూచించారు. పాయకాపురం శాంతినగర్ 61వ డివిజన్ 256వ వార్డు సచివాలయం పరిధిలో ఫ్రైడే-డ్రైడే కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. అధికారులు శరత్‌బాబు, వి.కామేశ్వరరావు పాల్గొన్నారు.

చుట్టుగుంట, న్యూస్‌టుడే: చుట్టుగుంట మలేరియా సబ్ యూనిట్-1 పరిధిలోని సచివాలయ ప్రాంతాల్లో శుక్రవారం డ్రైడే ఫ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించారు. అధికారులు నిరీక్షణరావు, హెచ్ఎస్ శ్రీనివాసరావు, గజేంద్ర, వాణి పాల్గొన్నారు.

లోపల వాయిదా.. వెలుపల ఇదేందయ్యా..!

పాలకులది కొత్త సంప్రదాయం

విజయవాడ నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: నగరాభివృద్ధి, అత్యవసరం, ప్రజాహితమైన ప్రతిపాదనలపై వైకాపా పాలకుల నిర్ణయాలు అస్తవ్యస్తంగా, చట్టవిరుద్ధంగా ఉంటున్నాయి. సభలో ఏకపక్షంగా వాయిదా తీర్మానాలు ఆమోదిస్తూ, ఆపై గుట్టుచప్పుడు కాకుండా కౌన్సిల్ వెలుపల తీర్మానాలు మార్చేస్తున్నారు. ప్రతిపాదనలపై సభలో మాత్రమే నిర్ణయాలు తీసుకోవాల్సి ఉన్నా..అందుకు భిన్నంగా వ్యవహరించి విమర్శల పాలవుతున్నారు.

నగరపాలక సంస్థ కౌన్సిల్ సర్వసభ్య సమావేశం గతనెల 24న జరిగింది. 88(క) కింద కమిషనర్ ప్రతిపాదించిన పలు అంశాలను అధికారులు ఆమోదానికి సభ ముందు పెట్టారు. అవి ప్రజాహిత ప్రతిపాదనలైనప్పటికీ వైకాపా పాలకులు మాత్రం కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకతతో వాటిని వాయిదా వేశారు. వాటిపై సభలో అధికారులు వివరణ ఇచ్చే యత్నం చేసినా..అవకాశం ఇవ్వలేదు. ఏపీఎంసీ యాక్టు 1955 ప్రకారం వాయిదా వేసిన ప్రతిపాదనలు 3 నెలల్లోపు తిరిగి కౌన్సిల్లో ప్రవేశపెట్టేందుకు, ఆమోదించడానికి వీల్లేదు. విషయం తెలిసినా.. సభలో వాయిదా వేసిన అంశాలను సభ వెలుపల ఆమోదిస్తున్నట్లుగా తిరగరాశారు.

ఇవన్నీ వాయిదా వేసి..

★ అధిక వర్షం పడినప్పుడు నగరంలోని పలు ప్రాంతాలు ముంపునకు గురవుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో అసంపూర్తిగా ఉన్న వర్షపు నీటి డ్రెయిన్లు పూర్తిచేయడం, అవసరమైన అదనపు డ్రెయిన్ల నిర్మాణానికి అనువుగా ప్రభుత్వ ఆదేశాలతో టెండర్లు పిలిచి వాటిని అధికారులు ఆమోదానికి కౌన్సిల్ ముందుంచారు. వైకాపా పాలకులు ఏమాత్రం ఆలోచించకుండా వాయిదా వేశారు.

★ నగరవాసులకు తాగునీరు అందించడానికి ప్రభుత్వ సూచనలతో పైపుల అమరిక, కుళాయి కనెక్షన్ల పెంపు, అవసరమైన కేటాయింపుల అంశాలతో డీపీఆర్ తయారు చేసి టెండర్లు పిలిచారు. ఆ అంశాన్ని ఆమోదించాలంటూ కౌన్సిల్ ముందు కమిషనర్ ప్రతిపాదన తెచ్చారు. ఈ ప్రజాహిత అంశాన్ని ఆమోదించాల్సి ఉన్నా..కౌన్సిల్లో వాయిదా వేశారు.

★ నగరంలోని 19 రహదార్ల నిర్వహణను పీపీపీ విధానంలో అభివృద్ధి చేయడంతోపాటు వాటి నిర్వహణను ప్రయివేటు వ్యక్తులకు పదేళ్లపాటు అప్పగించే అంశాన్ని అధికారులు కౌన్సిల్ ముందుంచారు. ఇది ప్రభుత్వ ఆలోచనని భావించిన పాలకులు వాయిదా వేశారు. వీటితోపాటు మరికొన్ని ప్రతిపాదనలను కూడా వాయిదా వేస్తున్నట్లు తీర్మానించారు.

బతిమలాడారంటూ ప్రచారం..అధికారులు ప్రవేశపెట్టింది మౌలిక వసతులు, ప్రజాప్రయోజనాలకు సంబంధించిన ప్రతిపాదనలే. అయినా సభలో ఏమాత్రం చర్చించకుండా పాలకపక్షం ఏకపక్షంగా వాయిదా వేసింది. అవే అంశాలను సభ వెలుపల ఆమోదించినట్లు తీర్మానాలు తిరగరాశారు. అయితే తాము వాయిదా వేసిన ప్రతిపాదనలను ఆమోదించాలంటూ కమిషనరు తమ పార్టీ నాయకులు, ముఖ్య ప్రజాప్రతినిధులు, మాజీ శాసనసభ్యులకు ఫోన్ చేసి బతిమలాడుకున్నారని..అందుకే ఆమోదిస్తున్నట్లు మార్చామంటూ వైకాపా పాలకులు ప్రచారం చేస్తుండడం గమనార్హం.

ఎన్నికల వ్యవస్థలో సంస్కరణలు అవసరం

పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావు, రమాదేవి తదితరులు

రాఘవయ్యపార్క్ కూడలి (కృష్ణలంక), న్యూస్‌టుడే: ఎన్నికల వ్యవస్థలో సంస్కరణలు అవసరమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. విజయవాడ బాలోత్సవ భవన్‌లో శనివారం ఆయన మాట్లాడుతూ... ఎన్నికల సంఘాన్ని కేంద్రం తొత్తుగా మార్చుకుని... వారు చెప్పినట్లు నడుచుకునేలా చేస్తోందని ఆరోపించారు. బిహార్ ఎన్నికల సందర్భంగా ఓటర్ల జాబితా సవరించే పేరుతో ఎన్నికల సంఘం తీసుకొచ్చిన నిబంధనలు ఓటు హక్కును తిరస్కరించేలా ఉన్నాయని చెప్పారు. నిబంధనల పేరుతో బలహీనవర్గాలు, మైనార్టీలు, వలసదారుల ఓట్లను నిరాకరించడం సరికాదని అభిప్రాయపడ్డారు. అది భవిష్యత్తులో అన్ని రాష్ట్రాలకు వర్తించే అవకాశం ఉన్నందున, అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకించాలని కోరారు. ప్రస్తుతం ఎక్కువ ఓట్లు వచ్చిన వారికి తక్కువ సీట్లు, తక్కువ ఓట్లు వచ్చిన వారికి ఎక్కువ సీట్లు వస్తున్నాయని, డీ లిమిటేషన్‌లో ప్రస్తుత సీట్లకు అదనంగా పెంచే సీట్లను దామాషా ఓటు పద్ధతిలో రాజకీయ పార్టీలకు కేటాయించాలని కోరారు. ఈవీఎంలపై చర్చ జరుగుతున్నందున భద్రతరీత్యా వాటిని ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వకూడదని అన్నారు. కమిషన్ ఎన్నిక కమిటీలో ప్రధాని, ప్రతిపక్ష నేతతో పాటు కచ్చితంగా చీఫ్ జస్టిస్ ఉండాలని అభిప్రాయపడ్డారు. ఎన్నికల సంఘం సంస్కరణలపై దేశవ్యాప్తంగా విస్తృత చర్చ చేయాలని సీపీఎం నిర్ణయించిందని తెలిపారు. 'కేంద్ర ఎన్నికల సంఘానికి సీపీఎం విజ్ఞాపన' పుస్తకాన్ని ఆవిష్కరించారు. నాయకులు డి.రమాదేవి, వై.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

5 కిలోల గంజాయి స్వాధీనం

గవర్నర్‌పేట, న్యూస్‌టుడే: గుట్టుచప్పుడు కాకుండా గంజాయి తీసుకువచ్చి అధిక ధరలకు విక్రయిస్తున్న నలుగురు యువకులను గవర్నర్‌పేట పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. జాడ రోహిత్ కుమార్ (24), రావి మహేష్ (38), వల్లభని నరేష్ (42), వంకాయల శేషగిరిరావు (30) ఆటోలు నడుపుతూ జీవనం సాగిస్తుంటారు. వీరింతా ఏజెన్సీ ప్రాంతం నుంచి గంజాయి తీసుకువచ్చి ఇక్కడ అధిక ధరలకు విక్రయిస్తుంటారు. గతంలో పలు మార్లు గంజాయి కేసుల్లో దొరికి జైలుకి వెళ్లొచ్చినా వారిలో మార్పు రాలేదు. మరలా గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం రావడంతో గవర్నర్‌పేట పోలీసులు గోరా పార్కు వద్ద నిఘా ఉంచి గంజాయితో ఉన్న నలుగురిని అరెస్టు చేశారు. వారి నుంచి 5 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

గంజాయి, మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం

కలెక్టర్ లక్ష్మీశకు పూల మొక్క ఇచ్చి ఆహ్వానం పలుకుతున్న జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారి శ్రీనివాసరావు తదితరులు

ఎన్టీఆర్ కలెక్టరేట్, న్యూస్‌టుడే: నాటు సారా నిర్మూలనకు ప్రభుత్వం ప్రారంభించిన మొదటి దశ నవోదయం కార్యక్రమం సత్ఫలితాలను ఇచ్చిన క్రమంలో.. అదే స్ఫూర్తితో నవోదయం 2.0 చేపట్టినట్లు కలెక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. ఈగల్ క్లబ్‌ల భాగస్వామ్యంతో గంజాయి, మాదకద్రవ్యాలపైనా ఉక్కు పాదం మోపాలని సూచించారు. స్వర్ణాంధ్ర-2047 దార్శనిక ప్రణాళికకు అనుగుణంగా దశలవారీ లక్ష్యాలను చేరుకునేలా నగరంలోని కలెక్టరేట్ ఆవరణలో నెలకొల్పిన ఇగ్నైట్ ప్రత్యేక సెల్‌లో శుక్రవారం జిల్లా ఎక్సైజ్ శాఖ స్టాల్ ఏర్పాటు చేయగా, కలెక్టర్ సందర్శించి దిశానిర్దేశం చేశారు. జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారి ఎస్.శ్రీనివాసరావు, సహాయ అధికారి ఆర్.వి.రామశివ, ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్లు ఆర్.బి.పెద్దిరాజు (విజయవాడ తూర్పు), జె.రమేష్ (విజయవాడ పశ్చిమ) తదితరులు పాల్గొన్నారు.

సినీ ఆణిముత్యాలు దాసరి.. ఎస్వీఆర్

దాసరి విగ్రహానికి నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే బొండా ఉమా, సాంబశివరావు, సురేష్ తదితరులు

గాంధీనగర్, న్యూస్‌టుడే: తెలుగు సినిమా రంగానికి ఆణిముత్యాలు స్వర్గీయ దర్శకుడు దాసరి నారాయణరావు, ఎస్.వి.రంగారావు అని ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు కొనియాడారు. శుక్రవారం 27వ డివిజన్‌లో వారి విగ్రహాలను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లాంటి మహానటుల సరసన నటించిన మంచి గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి ఎస్.వి.రంగారావు అన్నారు. నేటి తరం దర్శకులు దాసరి నారాయణరావును ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. అనంతరం ఇంటింటికీ వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. డివిజన్ ఇన్‌ఛార్జి నవనీతం సాంబశివరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విజయకృష్ణా సూపర్‌బజార్ ఛైర్మన్ వెలగా సురేష్, డివిజన్ అధ్యక్షుడు దాసరి జయరాజు, మల్లంపల్లి సురేష్, రుక్మిణి తదితరులు పాల్గొన్నారు.

కంప్యూటర్ల వితరణ


కంప్యూటర్ సైన్స్ ల్యాబ్‌ను ప్రారంభిస్తున్న ప్రిన్సిపల్ వి.నీరజ

మాచవరం, న్యూస్‌టుడే: స్థానిక సాంఘిక సంక్షేమ గురుకుల ప్రభుత్వ డిగ్రీ (మహిళల)కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది కళాశాల విద్యార్థినుల ప్రయోజనార్థం కంప్యూటర్ సైన్స్ ల్యాబ్‌కి రెండు డెస్క్‌టాప్ కంప్యూటర్లను బహూకరించారు. ల్యాబ్‌లో నూతన కంప్యూటర్లను ప్రారంభించిన కళాశాల ప్రిన్సిపల్ వల్లూరు నీరజ మాట్లాడుతూ విద్యార్థినులు ఈ కంప్యూటర్లను సద్వినియోగం చేసుకోవాలన్నారు. వైస్ ప్రిన్సిపల్ కె.బాలకృష్ణ, ల్యాబ్ ఇన్‌ఛార్జి లావణ్య, పలువురు అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు.

ప్రకటన

నా క్లయింటున్నూ, గుంటూరు జిల్లా, గుంటూరు, బ్రాడీపేట, 6/11, క్రిసల్స్ ఎఫ్లూయెన్స్ ప్లాటు నెం. 101రు నందు నివాసముంటున్న యెనిశెట్టి లక్ష్మణరావు గారి కుమారుడైన యెనిశెట్టి బాల శ్రీనివాస గుప్త అను వారి నుండి సంజాయిషీ పొంది యావన్మందికీ ఈ క్రింది విధముగా తెలియచేయడమైనది.

నా క్లయింటు ఈ దిగువ షెడ్యూలు దాఖలా స్థిరాస్తిని ఎన్.టి.ఆర్. జిల్లా, విజయవాడ, దేవినగర్, 1వ లైన్, 5వ క్రాసు, థర్డు లెఫ్టు, డోరు నెం. 42-2/1-42/5ఎ రు. డి.ఆర్.డబ్ల్యు.ఎ-83/సిరు నందు నివాసముంటున్న (1) శీలం వీరయ్య గారి కుమార్తెయున్నూ, దాకమూరి నాగరాజు గారి భార్యయున్నూ అయిన శీలం గంగాభవాని, (2) దాకమూరి సత్యనారాయణ గారి కుమారుడైన దాకమూరి నాగరాజు అను వారల నుండి కొనుగోలు చేయుటకు నిర్ణయించుకొని వారితో ది.30-06-2025వ తేదీన ఒక విక్రయ ఖరారు అగ్రిమెంటు వ్రాయించుకొనియున్నారు. షెడ్యూలు దాఖలా స్థిరాస్తిని సదరు శీలం గంగాభవాని గారు మరియు దాకమూరు నాగరాజు గారు వారల పేరున జాయింటుగా శ్రీ విజయవాడ జిల్లా రిజిస్ట్రారు వారి ఆఫీసులో ద.నెం.6241/2019రు గా రిజిష్టర్డు చేయించుకున్న స్థిరాస్తి విక్రయ దస్తావేజు ద్వారా పొందియున్నారు. కావున దిగువ షెడ్యూలు దాఖలా స్థిరాస్తిపై ఎవరికైననూ ఏవిధమైన అభ్యంతరములు, తనఖాలు, కోర్టు జప్తులు, హామీలు, బ్యాంకు ష్యూరిటీలు, భాగలబ్ద తగాయిదాలు, హక్కులు వగైరా ఉన్నయెడల ఈ ప్రకటన తేదీ నుండి 10 (పది) రోజుల లోపు తగు ఆధారములతో వ్రాతపూర్వకముగా ఈ దిగువ అడ్రస్సుకు రిజిష్టరు పోస్టు తిరుగు రశీదు ద్వారా తెలియపరచగలరు. సదరు గడువు లోపు ఎవరి నుండైనా ఏవిధమైన అభ్యంతరములు వగైరా రాని యెడల నా క్లయింటు షెడ్యూలు దాఖలా స్థిరాస్తిని నిర్వివాద ఆస్తిగా భావించి పైన తెలిపిన వారి నుండి రిజిష్టరు విక్రయ దస్తావేజు ద్వారా పొందగలరు. గడువు అనంతరము వచ్చే అభ్యంతరములు వగైరా పరిగణలోనికి తీసుకొనబడవు మరియు నా క్లయింటును బైండు చేయజాలవు.

షెడ్యూలు: ఎన్.టి.ఆర్. జిల్లా, (లోగడ కృష్ణా జిల్లా) విజయవాడ రిజిస్ట్రేషన్ జిల్లా, విజయవాడ జిల్లా రిజిస్ట్రారు వారి యిలాకా, విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్ ఏరియాలో చేరిన విజయవాడ, దేవినగర్, 1వ రోడ్డులో గల ఆస్తికి ముత్యాలంపాడు గ్రామ రీ. సర్వే నెం.36/2, అసిస్మెంటు నెం. 1073066582రు, డోరు నెం.42-2/1-37రు దాఖలా చ.గ. 144.0 స్థలము సదరు స్థలములోని ఆర్.సి.సి డాబా కట్టడములకు **హద్దులు: తూర్పు:** అ.33.0లు వెడల్పుగల మున్సిపల్ రోడ్డు అ.27.0లు, **దక్షిణం:** అ.18.0లు వెడల్పుగల మున్సిపల్ రోడ్డు అ.48.0లు, **పడమర:** బొర్రా సామ్రాజ్యం గారి ఆస్తి అ.27.0లు, **ఉత్తరం:** ఉప్పలపాటి శిరీష గారి ఆస్తి అ.48.0లు.

యీ నాలుగు హద్దుల మధ్య గల చ.గ.144.0 లేక చ.మీ. 120.40ర్లు స్థలము, సదరు స్థలములోని ఆర్.సి.సి డాబా కట్టడములున్నూ మరియు యావత్ యీజ్‌మెంటు హక్కులతో సహా..

ఇట్లు
గుడిపాటి కృష్ణ, అడ్వకేట్ & నోటరి
హెచ్.ఐ.జి - 479, న్యూ హెచ్.బి.కాలనీ, భవానీపురం,
విజయవాడ - 520 012. సెల్ నెం. 98662 15405.

SBI భారతీయ స్టేట్ బ్యాంక్
నూజివీడు మెయిన్ బ్రాంచి, యస్ వాణి టవర్స్, హనుమాన్ జంక్షన్ రోడ్, నూజివీడు, ఏలూరు జిల్లా-521 201.

డిమాండ్ నోటీసు

సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్సెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్ట్ 2002లోని 13(2) క్రింద దిగువ వారికి

తేది :04-07-2025
ప్రదేశం:నూజివీడు
అధీకృత అధికారి
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

ఈనాడు ప్రతిభ

https://pratibha.eenadu.net ♦ https://eenadupratibha.net

విద్య, ఉద్యోగ పరీక్షల ప్రత్యేకం!

కరెంట్ అఫైర్స్

■ కమ్లా పెర్సాద్ బిస్సెస్సార్ ఇటీవల ఏ దేశ ప్రధాన మంత్రిగా తిరిగి పదవి చేపట్టారు? (ఈమె ఈ దేశానికి తొలి మహిళా ప్రధానిగా 2010 నుంచి 2015 వరకు కొనసాగారు.)
జ: ట్రినిడాడ్ అండ్ టోబాగో

■ ఇటీవల ఏ రాష్ట్రంలో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ (ఏఎస్ఎఫ్) వ్యాధి బారిన పడి మూడు వేలకు పైగా పందులు చనిపోయాయి? (ఈ మహమ్మారి ఈ రాష్ట్రంలోని సియాహా, లాంగ్ట్లై, లుంగ్లై, మామిట్ అనే నాలుగు జిల్లాలను ప్రభావితం చేసింది.) జ: మిజోరాం

■ పండిట్ చతుర్‌లాల్ శత జయంతిని పురస్కరించుకుని తపాలా శాఖ ఇటీవల స్మారక స్టాంపును విడుదల చేసింది. ఈయన ఏ వాయిద్యంలో ప్రసిద్ధులు? జ: తబలా

■ పని ప్రదేశంలో భద్రత, ఆరోగ్యం కోసం ప్రపంచ దినోత్సవాన్ని (వరల్డ్ డే ఫర్ సేఫ్టీ అండ్ హెల్త్ ఎట్ వర్క్) ఏటా ఏ రోజున నిర్వహిస్తారు? (రివల్యూషనైజింగ్ హెల్త్ అండ్ సేఫ్టీ: 'ది రోల్ ఆఫ్ ఏఐ అండ్ డిజిటలైజేషన్ ఎట్ వర్క్' అనే థీమ్‌తో ఈ ఏడాది దినోత్సవాన్ని నిర్వహించారు.)
జ: ఏప్రిల్ 28

మరింత సమాచారం

మాక్ కౌన్సెలింగ్ 2025

ఈఏపీసెట్

నీట్

గడియారాలు

వివిధ రకాల పోటీ పరీక్షల్లో 'గడియారాలు' అనే అధ్యాయం నుంచి తరచూ ప్రశ్నలు వస్తుంటాయి. అవి సాధారణంగా గంటల ముల్లు, నిమిషాల ముల్లును ఆధారంగా చేసుకుని ఉంటాయి. రెండు ముళ్లు ఏ సందర్భంలో ఏకీభవిస్తాయి, ఎప్పుడు వ్యతిరేక దిశలో ఉంటాయి, ఏ సమయంలో లంబ కోణాన్ని ఏర్పరుస్తాయి.. తదితర అంశాలతోపాటు రెండు ముళ్ల మధ్య ఏర్పడే కోణాన్ని కనుక్కోవడంపై కూడా సాధారణంగా ప్రశ్నలు అడుగుతుంటారు.

★ ముళ్ల మధ్య ఉన్న సందర్భాన్నీ కనుక్కోవడానికి కింది సూత్రాన్ని ఉపయోగిస్తారు.

$M = \frac{2}{11}[H \times 30 \pm \theta]$

M = నిమిషాలు

H = ప్రారంభ గంట

θ = రెండు ముళ్ల మధ్య కోణం

గమనిక: ప్రారంభ గంట 12 గా ఉన్నప్పుడు H = 0గా తీసుకోవాలి.



అందరి జీవితాల్లో గడియారం అనేది అనివార్యమైన భాగం. నిద్ర లేవడం మొదలు రాత్రి పడుకునే వరకు అంతా సమయాన్ని అనుసరించే సాగుతుంది. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం ఆటలు, రాత్రి చదువు అన్నీ టైమ్ ప్రకారం జరుగుతుంటాయి. గడియారం లేకపోతే అంతా గందరగోళంగా ఉంటుంది. అన్ని వేళల్లో అతి ముఖ్యమైన ఆ గడియారంపై పోటీ పరీక్షల రీజనింగ్‌లో ప్రశ్నలు అడుగుతుంటారు. వాటి ఆధారంగా అభ్యర్థుల విశ్లేషణా సామర్థ్యాన్ని అంచనా వేస్తారు. ఈ అధ్యాయంపై పట్టు సాధించాలంటే కొన్ని ప్రాథమిక విషయాలపై దృష్టిపెట్టాలి. ముఖ్యంగా గంటల ముల్లు, నిమిషాల ముల్లు వేగాలను, అవి ప్రయాణించే దూరాలను, వాటి మధ్య కోణాలను అర్థం చేసుకోవాలి. ఎప్పుడు ముళ్లు ఏకీభవిస్తున్నాయి, ఏ సందర్భంలో ఎదురెదురుగా ఉంటున్నాయో లెక్కించడం నేర్చుకోవాలి.

ముళ్ల కదలికలను గుర్తిస్తే మార్కులు!

జనరల్ స్టడీస్ రీజనింగ్

మాదిరి ప్రశ్నలు

మోడల్ - 1

1. గడియారంలో 2, 3 గంటల మధ్య రెండు ముళ్లు ఏ సందర్భంలో ఏకీభవిస్తాయి?

1) 3 గంటల $10\frac{10}{11}$ నిమిషాలు
2) 2 గంటల $10\frac{10}{11}$ నిమిషాలు
3) 3 గంటల $11\frac{10}{11}$ నిమిషాలు
4) 2 గంటల $11\frac{10}{11}$ నిమిషాలు

వివరణ: $M = \frac{2}{11}(H \times 30 \pm \theta)$

ప్రారంభ గంట (H) = 2

$M = \frac{2}{11}(2 \times 30^\circ \pm 0^\circ)$

రెండు ముళ్లు ఏకీభవించే సందర్భంలో $\theta = 0^\circ$ గా తీసుకోవాలి.

$M = \frac{2}{11} \times 60 \Rightarrow M = \frac{120}{11}$

$M = 10\frac{10}{11}$ నిమిషాలు

∴ 2 గంటల $10\frac{10}{11}$ నిమిషాల సమయం వద్ద రెండు ముళ్లు ఏకీభవిస్తాయి. జ: 2

మోడల్ - 2

రెండు ముళ్లు వ్యతిరేకదిశలో ఉన్న సందర్భంలో కోణం (θ)ని కింది విధంగా తీసుకోవాలి.



★ మొదటి అర్ధభాగ సమయం (12 గంటల నుంచి 6 గంటల సమయం) కు θను + 180° గా, రెండో అర్ధభాగ సమయం (6 గంటల నుంచి 12 గంటల సమయం)కు θ ను −180° గా తీసుకోవాలి.

2. గడియారంలో 11, 12 గంటల సమయం వద్ద రెండు ముళ్లు ఏ సందర్భంలో వ్యతిరేక దిశలో ఉంటాయి?

1) 11 గంటల $27\frac{3}{11}$ నిమిషాలు
2) 12 గంటల $17\frac{12}{13}$ నిమిషాలు
3) 11 గంటల $16\frac{2}{3}$ నిమిషాలు
4) 11 గంటల $18\frac{2}{3}$ నిమిషాలు

వివరణ: రెండో అర్ధభాగ సమయం కాబట్టి $\theta = -180^\circ$ గా తీసుకోవాలి.

$M = \frac{2}{11}[H \times 30 \pm \theta]$

$M = \frac{2}{11}[11 \times 30 - 180^\circ]$

$M = \frac{2}{11}[330 - 180] \Rightarrow M = \frac{2}{11}(150)$

$M = \frac{300}{11} \Rightarrow M = 27\frac{3}{11}$ నిమిషాలు.

11 గంటల $27\frac{3}{11}$ నిమిషాల సమయం వద్ద రెండు ముళ్లు వ్యతిరేక దిశలో ఉంటాయి. జ: 1

మోడల్ - 3

గడియారంలో ఏ సమయం వద్ద రెండు ముళ్లు లంబంగా ఉంటాయి అన్నప్పుడు ప్రతి ఒక గంట సమయానికి రెండు సార్లు లంబంగా ఉంటాయి. కాబట్టి కోణాన్ని ఈ విధంగా తీసుకోవాలి.



3. గడియారంలో 1, 2 గంటల సమయం వద్ద రెండు ముళ్లు ఏ సందర్భంలో లంబంగా ఉంటాయి?

1) 1 గంట $21\frac{9}{11}$ నిమిషాలు, 2 గంటల $21\frac{9}{11}$ నిమిషాలు.
2) 1 గంట $38\frac{2}{11}$ నిమిషాలు, 1 గంట $16\frac{2}{3}$ నిమిషాలు.
3) 2 గంటల $21\frac{9}{11}$ నిమిషాలు, 2 గంటల $18\frac{3}{11}$ నిమిషాలు.
4) 1 గంట $21\frac{9}{11}$ నిమిషాలు, 1 గంట $38\frac{2}{11}$ నిమిషాలు.

వివరణ: కేస్ − 1: (θ = +90)

$M = \frac{2}{11}[1 \times 30 + 90] \Rightarrow M = \frac{2}{11}[120]$

$M = \frac{240}{11} \Rightarrow M = 21\frac{9}{11}$ నిమిషాలు.

∴ 1 గంట $21\frac{9}{11}$ నిమిషాలు

కేస్ − 2: (θ = +180°)

$M = \frac{2}{11}[1 \times 30 + 180] = \frac{2}{11}[210]$

$= \frac{420}{11} = 38\frac{2}{11}$ నిమిషాలు.

∴ 1 గంట $38\frac{2}{11}$ నిమిషాలు. జ: 4

మోడల్ - 4

4. గడియారంలో సమయం 3:40 వద్ద రెండు ముళ్ల మధ్య ఏర్పడే కోణం ఎంత?

1) 130° 2) 135°
3) 180° 4) 175°

వివరణ: H = 3, M = 40

$M = \frac{2}{11}[H \times 30 \pm \theta]$

$40 = \frac{2}{11}[3 \times 30 \pm \theta]$

$40 \times \frac{11}{2} = 90 \pm \theta \Rightarrow 220 = 90 \pm \theta$

$\theta = 220 - 90 \Rightarrow \theta = 130^\circ$

∴ రెండు ముళ్ల మధ్య ఏర్పడే కోణం $\theta = 130^\circ$ జ: 1

5. గడియారంలో సమయం 8:15 నిమిషాల వద్ద రెండు ముళ్ల మధ్య ఏర్పడే పరావర్తన కోణం ఎంత?

1) $208\frac{1}{2}^\circ$ 2) $202\frac{3}{4}^\circ$
3) $202\frac{1}{2}^\circ$ 4) $201\frac{1}{2}^\circ$

వివరణ: H = 8, M = 15

$M = \frac{2}{11}[H \times 30 \pm \theta]$

$15 = \frac{2}{11}[8 \times 30 \pm \theta]$

$15 \times \frac{11}{2} = 240 \pm \theta$

$\frac{165}{2} = 240 \pm \theta \Rightarrow 82\frac{1}{2} = 240 \pm \theta$

$\theta = 240 - 82\frac{1}{2}^\circ \Rightarrow \theta = 157\frac{1}{2}^\circ$

పరావర్తన కోణం $(\theta) = 360 - 157\frac{1}{2}^\circ$

$= 202\frac{1}{2}^\circ$ జ: 3

మోడల్ - 5

6. గడియారంలో గంటల ముల్లు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు తిరిగినా, అది చేసే కోణం ఎంత?

1) 180° 2) 220° 3) 210° 4) 240°

వివరణ: ఉదయం 8:00 AM నుంచి 3:00 PM మధ్యాహ్నం వరకు మొత్తం 7 గంటలు.

గంటల ముల్లు ఒక గంట సమయానికి చేసే కోణం 30°.

$\therefore 7 \times 30^\circ = 210^\circ$ జ: 3

మోడల్ − 6

7. ఒక గడియారం సోమవారం ఉదయం 7 గంటలకు సరైన సమయం చూపించింది. ఆ గడియారం ప్రతి 24 గంటలకు 15 నిమిషాలు కోల్పోతుంది. తర్వాత శుక్రవారం ఉదయం ఆ గడియారం 6 గంటలుగా సమయం చూపిస్తే అప్పుడు సరైన సమయం ఎంత?

1) 6:15 am శుక్రవారం
2) 6:30 am శుక్రవారం
3) 7:00 am శుక్రవారం
4) 7:15 am శుక్రవారం

వివరణ: 24 గంటలకు 15 నిమిషాలు కోల్పోయింది అంటే సమయం 23 గంటల 45 నిమిషాలు

$= 23$ గంటలు $+ \frac{45}{60}$ నిమిషాలు

$= 23\frac{3}{4}$ గంటలు

సోమవారం 7 am నుంచి శుక్రవారం 6 am వరకు 95 గంటలు

$23\frac{3}{4} \rightarrow 24, 95 \rightarrow ?$

$= \frac{95}{\left(\frac{95}{4}\right)} \times 24 = 96$ గంటలు = 4 రోజులు

సోమవారం ఉదయం 7 am + 96 గంటలు = శుక్రవారం 7:00 am జ: 3

రచయిత: గోలి ప్రశాంత్ రెడ్డి

పేరు ఘనం.. నిర్వహణ శూన్యం

గ్యాలరీలో మందుబాబులు, ఆకతాయిలు

శునకాల సంచారం

నగరానికే తలమానికంగా నిలిచే ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం మందుబాబులకు అడ్డాగా మారుతోంది. రాత్రి వేళ మందుబాబులు గ్యాలరీల్లో చేరి మద్యం తాగి ఖాళీ సీసాలను పగలగొట్టి వెళ్లిపోతున్నారు. స్టేడియంలోకి ప్రవేశించే వారిపై పర్యవేక్షణ లేక.. ఆకతాయిలు, మందుబాబులు గోడలు, గేట్లు దూకేసి.. లోపలకు చేరి తిష్ఠ వేస్తున్నారు. ఉదయం, సాయంత్రం నడకకు వచ్చే మహిళలు, క్రీడాకారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. - ఈనాడు అమరావతి

అబ్బురపరిచిన మాక్‌డ్రిల్

రైల్వే సిబ్బందికి అవగాహన

విజయవాడ(రైల్వేస్టేషన్), న్యూస్‌టుడే: రైలు ప్రమాదం జరిగినప్పుడు రైల్వే సిబ్బంది ఏ విధంగా స్పందించాలి,సకాలంలో ఘటనా స్థలానికి చేరుకునే విధానం, ప్రాణనష్టం జరగకుండా ఏ విధంగా వ్యవహరించాలో శుక్రవారం మెగా మాక్‌డ్రిల్‌లో కళ్లకు కట్టినట్లు చూపించారు. ఎన్‌డీఆర్ఎఫ్, రైల్వే బ్రేక్ డౌన్ సిబ్బంది, రాష్ట్ర ప్రభుత్వ అత్యవసర ప్రతిస్పందన బృందాలు పాల్గొని నిజంగా ప్రమాదం జరిగినట్లు సృష్టించారు. ఆసమయంలో బ్రేక్ డౌన్ సిబ్బంది ప్రమాదస్థలానికి చేరుకొని ఏఆర్‌టీ, ఎంఆర్‌టీ, సేఫ్టీ, ఎస్ అండ్‌టీ, ఆపరేటింగ్, కమర్షియల్ విభాగాల సిబ్బంది పాల్గొని ట్రాక్‌ను క్లియర్ చేయడం, ప్రమాదం జరిగిన ప్రదేశంలో భారీ క్రేన్ల సహాయంతో బోగీలను పక్కకు పెట్టడం, మెడికల్ సిబ్బంది ప్రయాణికులకు ప్రాథమిక చికిత్స అందించడం, కమర్షియల్ సిబ్బంది ప్రయాణికుల వివరాలు సేకరించడం, పౌరసంబంధాల అధికారులు మీడియాకు సమాచారం ఇవ్వడం, అగ్నిమాపక దళం అగ్ని నియంత్రణ, పోలీసు, ఆర్పీఎఫ్ రద్దీని నివారించడం వంటివి ఇందులో చూపించారు. ఈసందర్భంగా దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ సేఫ్టీ ఆఫీసర్ కె.వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ సిబ్బంది అప్రమత్తత కోసం మాక్‌డ్రిల్ నిర్వహించామన్నారు. డీఆర్ఎం నరేంద్ర ఆనందరావు పాటిల్, ఏడీఆర్ఎంలు కొండా శ్రీనివాసరావు, పి.ఇ.ఎడ్విన్‌తో కలిసి పరిశీలించారు. డీఆర్ఎం నరేంద్ర ఆనందరావు పాటిల్, వివిధ విభాగాల అధికారులు ధర్మేంద్రకుమార్, స్వరాజ్‌కుమార్, డాక్టర్ శ్రీనివాస సత్యనారాయణ, బి.ప్రశాంత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ప్రమాదానికి గురైన బోగీలను తొలగిస్తూ..

ఈ పాపం.. జగన్ సర్కారుదే

చంద్రిక అయోధ్య అపార్ట్‌మెంట్ బాధితుల గగ్గోలు

అదనంగా చెల్లించాలని కొనుగోలుదారులపై దౌర్జన్యం

ఈనాడు, అమరావతి, గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే

గన్నవరం పట్టణ శివారులోని 'చంద్రిక అయోధ్య' గృహ సముదాయం వివాదం ముదురుతోంది. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్నామంటూ ప్రకటించిన రాకీ అవెన్యూస్ సంస్థ తమను అడ్డంగా ముంచేసి మాయమైందని.. ఆ స్థానంలో వైకాపా నేత వల్లభనేని వంశీ అనుచరుడు గుర్రం నాని పాగా వేసి తమను తీవ్రంగా వేధిస్తున్నట్లు వాపోతున్నారు. తాము మొత్తం డబ్బులు చెల్లించేసినా ఫ్లాట్లు అప్పగించకుండా రకరకాలుగా ఆర్థిక భారం మోపి ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ తెలిపారు. దీనిపై బాధితులు పోలీసులను ఆశ్రయించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే చాలామంది రెరాలోనూ ఫిర్యాదు చేశారు. మంత్రి నారా లోకేశ్‌కు ఒక్కొక్కరిగా వెళ్లి కలిసి తమ బాధలు చెప్పుకుని న్యాయం చేయమంటూ వేడుకుంటున్నారు.

గన్నవరం శివారులోని చంద్రిక అయోధ్య గృహసముదాయం

వల్లభనేని వంశీ అనుచరుడి పాగా..

2017లో దాదాపు 14 మంది రైతులకు చెందిన 10.5 ఎకరాల భూమిని రాకీ అవెన్యూస్ సంస్థ తీసుకుంది. 65:35 శాతం భాగస్వామ్యంతో ఒప్పందం చేసుకుంది. 670 ఫ్లాట్లతో కూడిన గృహసముదాయ నిర్మాణం ఆరంభించింది. 2019 వరకు పనులు వేగంగానే జరిగాయి. కానీ వైకాపా ప్రభుత్వం గద్దెనెక్కాక పరిస్థితి దారుణంగా మారిపోయింది. ప్రభుత్వ విధానాలతో ఇసుక ఇతర సామగ్రి దొరకక నిర్మాణాలు కుంటుపడ్డాయి. రాకీ సంస్థ ఆర్థికంగా దివాలా తీసింది. అప్పటి నుంచి 2021 వరకు నిర్మాణ పనులు పూర్తిగా నిలిపేసింది. 2021 డిసెంబరు 6న రాకీ సంస్థను పూర్తిగా తప్పించేశారు. వైకాపా సర్కారు అధికారంలో ఉండడం, స్థానికంగా వల్లభనేని వంశీ చక్రం తిప్పడంతో గుర్రం నాని.. చంద్రిక అయోధ్య అపార్ట్‌మెంట్లను హస్తగతం చేసుకున్నారు. భూములిచ్చిన వారిలో నాని కూడా ఉండడంతో ఇదే సాకుగా చూపించి మొత్తంగా పాగా వేశారు.

కొన్నవాళ్లకు కష్టాలు..

ఈ ఫ్లాట్లకు సంబంధించిన కొనుగోలుదారులు పూర్తిగా డబ్బులు చెల్లించి మరీ రాకీ అవెన్యూస్ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. వారి ఒప్పందాలతో గుర్రం నానికి ఎలాంటి సంబంధం లేదు. అందుకే గట్టిగా అడిగితే నాకేం సంబంధం, వెళ్లి ఎవరితో ఒప్పందం చేసుకున్నారో వాళ్లనే అడగమంటూ దౌర్జన్యం చేస్తున్నారని, బూతులు తిడుతూ వెళ్లగొడుతున్నారంటూ కొనుగోలుదారులు వాపోతున్నారు. తాము వెళ్లినా బయట సిబ్బందిని పెట్టి, గేటు దాటి లోపలికి రానివ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు.

☛ చంద్రిక అపార్ట్‌మెంట్లలో కొనుగోలు చేసిన వారిలో చాలా మంది విజయవాడ, హైదరాబాద్‌తో పాటు విదేశాల్లోనూ ఉన్నారు. వారంతా పూర్తిగా డబ్బులు చెల్లించినప్పటికీ ఇంతవరకూ ఫ్లాట్లు కేటాయించలేదు. అదనంగా ఇంకా చెల్లించాలంటూ డిమాండ్ చేస్తున్నారని వాపోతున్నారు.

☛ ప్రస్తుతం అపార్ట్‌మెంట్ల నిర్మాణానికి భూములు ఇచ్చిన మిగతా రైతులు కూడా తమకు అన్యాయం జరిగిందని, ఒప్పందం చేసుకున్న రాకీ అవెన్యూస్ సంస్థ యజమాని కనిపించకుండాపోయి, తమను మోసం చేశారంటూ గగ్గోలు పెడుతున్నారు.

☛ చంద్రిక అయోధ్య అపార్ట్‌మెంట్లకు ఆనుకునే మరో ఐదెకరాల భూమిని రాకీ అవెన్యూస్ సంస్థ అభివృద్ధికి తీసుకుంది. ఇక్కడ ఫేజ్ 02 కింద అపార్ట్‌మెంట్లను ఆరంభించింది. దాదాపు వంద మంది వరకూ ఈ ఫ్లాట్ల కోసం ఒప్పందాలు చేసుకుని డబ్బులు చెల్లించారు. వైకాపా గద్దెనెక్కే సమయానికి ఇవి పిల్లర్ల దశలో ఉన్నాయి. ఇప్పటికీ అక్కడే ఆగిపోయాయి. కొనుగోలుదారులు లబోదిబోమంటున్నారు.

రంగా ఆశయ సాధనకు కృషి చేద్దాం

కృష్ణలంక, న్యూస్‌టుడే: రంగా ఆశయాల సాధనకు కృషి చేద్దామని ఎంపీ కేశినేని శివనాథ్ పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహన రంగా జయంతి పురస్కరించుకుని రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో రాణిగారితోటలో ఏర్పాటు చేసిన ఆయన విగ్రహాన్ని శుక్రవారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎంపీ శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివనాథ్ మాట్లాడుతూ నిస్వార్థంగా ప్రజలకు సేవ చేసిన నాయకులు ప్రజల గుండెల్లో నిలిచి ఉంటారనడానికి రంగా జీవితమే ఉదాహరణ అన్నారు. రంగా ఒక శక్తి అని, అందరికీ చెందిన ప్రజా నాయకుడని పేర్కొన్నారు. కూటమి గెలుపులో మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ కీలకపాత్ర పోషించారని, భవిష్యత్తులో ఆయనకు సముచిత స్థానం లభిస్తుందన్నారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే నాయకుడు మోహనరంగా అన్నారు. వంగవీటి రాధాకృష్ణ మాట్లాడుతూ రంగా తుది శ్వాస వరకు పేదలకు అండగా నిలిచారన్నారు. జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు సామినేని ఉదయభాను, తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బొప్పన భవకుమార్, రాధ రంగ మిత్ర మండలి నాయకులు పాల్గొన్నారు.

విగ్రహాన్ని ఆవిష్కరించి మాట్లాడుతున్న ఎంపీ శివనాథ్, చిత్రంలో ఎమ్మెల్యే రామ్మోహన్, రాధాకృష్ణ, ఉదయభాను

నమ్మించాడు.. నిలువునా ముంచాడు

వెలుగులోకి కిరణ్ అక్రమాలు

విజయవాడ(గాంధీనగర్), న్యూస్‌టుడే

విజయవాడ కేంద్రంగా యాపిక్స్ సినిమా యానిమేషన్ పేరుతో జనాన్ని నిలువునా ముంచిన నిందితుడు నిడుమోలు కిరణ్ అక్రమాలు ఇంకా బయట పడుతున్నాయి. సంస్థలో పెట్టుబడి పెడితే రెట్టింపు లాభాలు వస్తాయని రాష్ట్ర వ్యాప్తంగా రూ.500 కోట్లకుపైగా కొల్లగొట్టిన విషయం తెలిసిందే. సినిమాలకు యానిమేషన్ సాఫ్ట్‌వేర్ అందిస్తుంటానని, రూ.లక్ష చెల్లిస్తే.. ఏడాదిలో రూ.లక్ష లాభం అంటూ వ్యాపారులు, ఉద్యోగులను నమ్మించి రూ.కోట్లలో వసూలు చేశాడు. అతని మాటలు నమ్మి విజయవాడతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వందల సంఖ్యలో బాధితులు మోసపోయారు. నాలుగు నెలల కిందట సత్యనారాయణపురంలో సంస్థ ప్రధాన కార్యాలయాన్ని ఎత్తివేసి తప్పించుకొని తిరుగుతున్న కిరణ్‌ను రెండు నెలల కిందట ప్రకాశం జిల్లా పోలీసులు వేరే రాష్ట్రంలో అరెస్టు చేశారు. 300కు పైగా బాధితులు ఉన్నట్లు పోలీసుల విచారణలో బయటపడింది. పైగా విజయవాడతో పాటు హైదరాబాద్‌లో భారీగా ఆస్తులు కొన్నట్టు గుర్తించారు.

☛ నెలన్నర కిందట హైదరాబాద్ నుంచి ఓ న్యాయవాది బాధితులకు ఫోన్లు చేశారు. కిరణ్ వసూలు చేసిన డబ్బు అంతా ఇస్తాడని, తొందర పడి కేసులు పెట్టవద్దని నమ్మించారు. డబ్బులు వస్తాయని ఆశగా ఎదురుచూసిన బాధితులకు షాక్ ఇచ్చాడు. కొద్దిరోజులకే అందరికీ కోర్టు నుంచి ఐపీ నోటీసులు పంపాడు. విజయవాడలో నమోదైన కేసుల్లో సుమారు రూ.20 కోట్లకు పైగా వసూలు చేసినట్లు సత్యనారాయణపురంలోని ఓ ప్రైవేటు బ్యాంకు లావాదేవీల ద్వారా తేలింది. ఒక్క నరసరావుపేటలోనే సుమారు రూ.300 కోట్లు వసూలు చేసినట్లు ప్రకాశం జిల్లా పోలీసుల విచారణలో బయటపడింది. అక్కడ ఒక రైస్‌మిల్లు యజమానే రూ.70 కోట్లు చెల్లించారు.

భారీగా ఆస్తులు కొనుగోలు చేసి..

బాధితుల నుంచి వసూలు చేసిన డబ్బుతో భారీగా ఆస్తులు కొనుగోలు చేశారు. వాటిని విక్రయిస్తే బాధితులకు న్యాయం జరుగుతుందా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఆస్తులను నిందితుడు, అతని భార్య పేరుతో కాకుండా దూరపు బంధువుల పేర్లతో కొన్నట్లు విచారణలో తెలిసింది. ప్రస్తుతం వాటి విలువ రూ.కోట్లలోనే ఉంటుందని సమాచారం. అతడిపై విజయవాడలో కేసులు పెట్టింది ఆరుగురే. ఆదాయపు పన్ను ఇబ్బందులు వస్తాయని మిగిలిన వారు కేసులు పెట్టడానికి వెనుకడుగు వేశారు. వారు ఇచ్చింది సుమారు రూ.50 కోట్లు ఉంటుందని చెబుతున్నారు.

★ ఈ కేసును సీఐడీకి అప్పగిస్తేనే న్యాయం జరుగుతుందని బాధితులు భావిస్తున్నారు. ఇప్పటికే తమకు జరిగిన మోసాన్ని సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, మంత్రి లోకేశ్ దృష్టికి తీసుకెళ్లారు. అతని బారిన పడ్డ వారిలో మాజీ పోలీసు అధికారులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులు ఉన్నారు.

జాతీయ లోక్‌అదాలత్ నేడు

మచిలీపట్నం కార్పొరేషన్, న్యూస్‌టుడే: రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ఈ నెల 5న జాతీయ లోక్‌అదాలత్ నిర్వహిస్తున్న జిల్లా జడ్జి గుత్తాల గోపి అన్నారు. ఉమ్మడి కృష్ణా పరిధిలోని మచిలీపట్నం, విజయవాడ, గుడివాడ, నూజివీడు, నందిగామ, అవనిగడ్డ, కైకలూరు, గన్నవరం, తిరువూరు, జగ్గయ్యపేట, బంటుమిల్లి, మైలవరం, ఉయ్యూరు, మొవ్వ ఇలా అన్ని కోర్టుల్లోనూ లోక్‌అదాలత్ జరుగుతుందన్నారు. దీని కోసం అన్ని కోర్టుల్లో కలిపి 44 బెంచ్‌లు ఏర్పాటు చేశామన్నారు. రాజీపడదగిన సివిల్, క్రిమినల్, చెక్‌బౌన్స్, మోటారువాహన ప్రమాద క్లైమ్‌లు సహా మొత్తం 14,100 కేసులు లోక్‌అదాలత్‌కు రిఫర్ చేసినట్లు పేర్కొన్నారు. కక్షిదారులు అందరూ వినియోగించుకోవాలని కోరారు.

స్టాంప్ పత్రాలు ఏమయ్యాయ్..?

అనుమానితుల ఇళ్లలో తనిఖీ

గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే: గన్నవరం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో చోరీకి గురైన విలువైన స్టాంప్ పత్రాలు ఏమయ్యాయనే కోణంలోనే పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. రూ.13.56 లక్షల విలువైన స్టాంప్ పత్రాల చోరీ ఇంటి దొంగల పనే అయి ఉంటుందని భావిస్తున్నారు. అందుకే అనుమానితులతోపాటు, కార్యాలయ సిబ్బందికి చెందిన ఇళ్లలో కూడా తనిఖీ చేపట్టారు. పరిసరాల్లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా నిందితులను ఆరా తీస్తున్నారు. కార్యాలయంలోకి మొత్తం ముగ్గురు దుండగులు చొరబడినట్లు ప్రాథమికంగా గుర్తించారు. దుండగులు రెయిన్‌కోట్, ఫేస్ మాస్క్, చేతికి గ్లౌజ్‌లు పెట్టుకోవడంతో గుర్తించడం కష్టంగా మారుతోంది. ఈ దుండగులు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారనే దానిపైనే విచారణ చేస్తున్నారు. గన్నవరం సబ్‌రిజిస్ట్రార్ ప్రసాద్‌తో పాటు కార్యాలయ సిబ్బందిని స్టేషన్‌కు పిలిపించి అనుమానితుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యాలయం వెలుపల ఉన్న సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో.. దీనిపైనా దృష్టిసారించారు. ముందుగానే పక్కా ప్రణాళికతో ఈ చోరీ చేసినట్లు అర్థమవుతోంది.

(c) eenadu

పెళ్లి సంబంధాల కోసం వెతుకుతున్నారా..!

నేడు, రేపు కమ్మ కులస్థుల అవివాహితులకు 'ఈనాడు పెళ్లిపందిరి' ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం

తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదికైన 'ఈనాడు పెళ్లిపందిరి' కమ్మ కులస్థుల అవివాహితుల కోసం ఉచిత ప్రొఫైల్, రిజిస్ట్రేషన్ నిర్వహిస్తోంది. విశాఖ నగరం అక్కయ్యపాలెంలోని 'ఈనాడు' కార్యాలయం వేదికగా ఈ కార్యక్రమం జరుగుతుంది.

✦ వివాహం కోసం ఎదురు చూస్తున్న అవివాహితులతో పాటు సంబంధిత కుటుంబీకులు నేడు (శనివారం, జులై 5న), రేపు (ఆదివారం జులై 6న) ఉదయం 9 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పాల్గొని ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

✦ మరిన్ని వివరాలకు 91549 18858, 80080 01686 ఫోన్ నెంబర్లలో సంప్రదించవచ్చు. ఫోన్ లేదా యాప్ ద్వారా కూడా ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. బయోడేటా, ఫొటోలను పైన తెలియజేసిన వాట్సాప్ నెంబర్లకు పంపవచ్చు.

– న్యూస్‌టుడే, విశాఖపట్నం

6న వ్యవసాయ విద్యుత్తు సరఫరా వేళల మార్పు

అనకాపల్లి, న్యూస్‌టుడే: జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈనెల 6వ తేదీన వ్యవసాయ రంగానికి సరఫరా చేసే విద్యుత్తు సరఫరా వేళలు మార్చామని ఈపీడీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజినీర్ జి.ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్.రాయవరం, ఎలమంచిలి, కశింకోట, మునగపాక, రోలుగుంట, గొలుగొండ, నాతవరం, కోటవురట్ల, రావికమతం మండలాల పరిధిలోని వ్యవసాయ సర్వీసులకు ఉదయం 4 నుంచి 10 గంటలు, మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు రెండు దఫాలుగా 9 గంటలు విద్యుత్తు సరఫరా చేస్తామన్నారు. సింహాద్రి, గాజువాక లైన్‌కు సంబంధించి తీగలు మారుస్తున్నందువల్ల ఈ వేళలు మారుస్తున్నట్లు పేర్కొన్నారు.

గీత దాటితే జరిమానా మోతే!

✦ కొత్త వాహన చట్టం ప్రకారం విధింపు
✦ పక్కాగా అమలుకు ఆదేశాలు

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే

రోడ్డెక్కాక నిబంధనలకు అనుగుణంగా వాహనాలు నడపాలి. పోలీసులు అక్కడ లేరనో.. ఎవరూ పట్టించుకోరనే ఉపేక్షతోనూ సాధారణంగా చాలాసార్లు నిబంధనలను లెక్క చేయకుండా దూసుకెళ్తుంటారు. ఈ నిర్లక్ష్యమే అధికశాతం ప్రమాదాలకు ప్రధాన కారణంగా అధికారులు గుర్తించారు. ఇంతవరకు నిబంధనలు ఎవరైనా అతిక్రమిస్తే తక్కువ మొత్తంలోనే జరిమానాలు విధించేవారు. దీంతో వాహనదారుల్లో మార్పు వచ్చే పరిస్థితి కనిపించక పోవడంతో కొత్త వాహన చట్టం ప్రకారం జరిమానాలు అమలు చేస్తున్నారు. ఇకపై నిబంధనలు ఉల్లంఘిస్తే భారీగా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

వాస్తవానికి ఈ ఏడాది మార్చి నుంచే దేశవ్యాప్తంగా పెంచిన చలానాలతో జరిమానా విధించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ చలానా యాప్‌లో సాంకేతిక ఇబ్బందులు రావడంతో కొంతకాలం ఆపారు. ఈలోగా రహదారి భద్రతపై వాహనదారులకు కౌన్సెలింగ్ ఇస్తూ వారిలో మార్పు తెచ్చే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం సాంకేతిక ఇబ్బందులు అన్నీ తొలగిపోవడంతో పోలీసులు పట్టుకునే ప్రతి ఒక్కరికీ కొత్త చట్టం ప్రకారం జరిమానాలు విధించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జులై నుంచి దీన్ని కచ్చితంగా అమలుచేయాలని ఆదేశాలు వెలువడ్డాయి.

జిల్లా కేంద్రంలో కొత్తచట్టం కింద నమోదైన కేసులివీ..

శిరస్త్రాణం లేకుండా	88
మద్యం మత్తులో	345
ప్రమాదకర డ్రైవింగ్	80
లైసెన్సు లేకుండా	50
మైనర్ల డ్రైవింగ్	102

అనకాపల్లిలో వాహనాలు తనిఖీ చేస్తున్న ట్రాఫిక్ పోలీసులు

ప్రజలు సహకరించాలి: రహదారి నిబంధనలు పాటించి ప్రమాదాలు నివారించడానికి ప్రజలు సహకరించాలి. మైనర్లకు వాహనాలు ఇస్తున్నారు. దీనివల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ద్విచక్ర వాహనదారులు శిరస్త్రాణం కచ్చితంగా ధరించాలి. వెనక కూర్చున్నవారికీ ఇది అవసరం. ప్రమాదాల్లో తలకు గాయమై మృతి చెందుతున్న సంఘటనలు ఎక్కువగా ఉంటున్నాయి. నిబంధనలు అతిక్రమిస్తే కొత్త మోటారు వాహనచట్టం ప్రకారం భారీ జరిమానాలు పడతాయి. దీనిపై వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నాం.

– వెంకట నారాయణ, ట్రాఫిక్ సీఐ, అనకాపల్లి

జరిమానాలు ఇలా..

- శిరస్త్రాణం లేకుండా ద్విచక్ర వాహనం నడిపితే రూ.1000, వెనక కూర్చున్న వ్యక్తికి లేకపోయినా అంతేమొత్తం.
- బీమా లేకుండా వాహనం నడిపితే రూ. రెండు వేలు, రెండోసారి ఇలా పట్టుబడితే రూ. 4 వేలు.
- లైసెన్సు లేకుండా నడిపితే రూ. 5 వేలు, భారీ వాహనాలకైతే రూ. 10 వేలు
- ఫోన్ మాట్లాడుతూ వాహనం నడిపితే రూ. 1500, రెండోసారి దొరికితే రూ. 10 వేలు
- సీటు బెల్ట్ లేకుండా నడిపినా.. అతివేగం, ట్రిపుల్ రైడింగ్‌కు రూ. 1000
- కాలుష్య ధ్రువీకరణ లేకపోతే రూ. 1500, సామర్థ్య ధ్రువీకరణ లేకుంటే మొదటిసారి రూ. 2 వేలు, రెండోసారి పట్టుబడితే రూ. 5 వేలు

మరువరాని మహనీయుడు అల్లూరి

కృష్ణదేవిపేట, న్యూస్‌టుడే: అల్లూరి సీతారామరాజు లాంటి యోధుల పోరాట ఫలితంగానే నేడు మనమంతా ప్రశాంత జీవనం సాగిస్తున్నాం. ప్రజల కోసం ప్రాణాలొదిలిన మన్యంవీరుడి స్ఫూర్తిని మన గుండెల్లో దాచుకోవాలని శాసన సభాపతి అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. సీతారామరాజు, ఆయన అనుచరుడు గంటందొర సమాధులున్న కృష్ణదేవిపేట నందనవనంలో అల్లూరి 128వ జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. అయ్యన్నపాత్రుడుతోపాటు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, మంత్రులు అనిత, కొల్లు రవీంద్ర... అనకాపల్లి, విజయనగరం ఎంపీలు సి.ఎం.రమేశ్, కలిశెట్టి అప్పలనాయుడు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అయ్యన్న మాట్లాడుతూ రాజకీయాల్లో ఉన్నా.. లేకున్నా నందనవనం అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. తన ప్రయత్నానికి సహచర మంత్రులు, ఎంపీలు సహకరిస్తున్నారని తెలిపారు. అడిగిన వెంటనే విజయనగరం ఎంపీ అప్పలనాయుడు, రాజ్యసభ సభ్యుడు మస్తాన్‌రావు రూ. 10 లక్షల చొప్పున మంజూరు చేశారని.. ఈ నిధులతో ప్రస్తుత వేడుకలకు అవసరమైన మరమ్మతులు చేయడంతోపాటు రంగులు వేసినట్లు చెప్పారు. మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ.. జిల్లాలో ప్రకృతి వనరులు పుష్కలంగా ఉన్న ప్రాంతాలను పర్యాటకంగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. అల్లూరి నడయాడిన ప్రాంతాలు పర్యాటకంగా అభివృద్ధి చెందాల్సిన అవసరముందన్నారు. అల్లూరి జీవిత చరిత్రకు సంబంధించి విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలకు కలెక్టర్ విజయకృష్ణన్ బహుమతులు అందజేశారు. హౌసింగ్ బోర్డు ఛైర్మన్ బత్తుల తాతయ్యబాబు, ఎస్పీ తుహిన్‌సిన్హా, జనసేన నాయకులు సూర్యచంద్ర పాల్గొన్నారు.

నందనవనంలోని సభావేదిక వద్ద జ్యోతి వెలిగిస్తున్న మంత్రి అనిత, చిత్రంలో సభాపతి అయ్యన్న, మంత్రులు రవీంద్ర, దుర్గేష్, ఎంపీలు అప్పలనాయుడు, రమేశ్,

జ్వరపీడితులతో ఆసుపత్రులు కిటకిట

నక్కపల్లి, న్యూస్‌టుడే: మారిన వాతావరణంతో ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారు. ఈ ఏడాది వేసవిలోనే పలు మార్లు వరుస తుపాన్లతో చల్లగా గడిచిపోయింది. తొలకరి మొదలుకాగానే వర్షాలు తక్కువగానే పడినా ఎండలు గట్టిగా కాయడంతో ఇబ్బందులు మొదలయ్యాయి. తాజాగా అల్పపీడన ప్రభావంతో వరుస నాలుగు రోజుల పాటు కురిసిన వర్షాలు ప్రజలపై ప్రతికూల ప్రభావం చూపాయి. దీంతో జలుబు, జ్వరం, తలనొప్పితో పల్లెల్లో జనం ఇబ్బందులు పడుతున్నారు. కొన్నిచోట్ల పారిశుద్ధ్య లోపం, తాగునీరు క్లోరినేషన్ చేయకపోవడం తదితర కారణాలతో అనారోగ్యం బారినపడ్డారు. దీంతో అతిసారం కేసులు పెరుగుతున్నాయి. ఫలితంగా ఆసుపత్రుల్లో రద్దీ పెరిగింది. ముఖ్యంగా నక్కపల్లి ప్రభుత్వాసుపత్రి రోగులతో కిటకిటలాడుతోంది. నక్కపల్లి, ఎస్.రాయవరం మండలాలనుంచి పలువురు జ్వరపీడితులు, డయేరియా బాధితులు ఇక్కడ చికిత్స పొందుతున్నారు. దీంతో ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య పెరిగింది. రెండు వారాల వ్యవధిలో జ్వరానికి సంబంధించి 200, డయేరియాకు సంబంధించి 50 కేసుల వరకు నమోదయ్యాయి.

నక్కపల్లి ఆసుపత్రిలో రోగులు

బయటి ఆహారానికి దూరంగా ఉండాలి.. వర్షాలు పడుతుండటంతో జ్వరాలు వస్తున్నాయి. ఆసుపత్రిలో రోగుల సంఖ్య పెరుగుతోంది. అవసరానికి తగినట్లు వైద్యం చేస్తున్నాం. ప్రజలు అప్రమత్తంగా ఉంటే ఇలాంటి వాటి నుంచి బయటపడొచ్చు. ప్రధానంగా కాచి చల్లార్చిన నీటినే తాగుతుండాలి. మాస్కులు ధరించడం ద్వారా అంటువ్యాధులు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా బయట విక్రయించే ఆహార పదార్థాలు తినొద్దు. దీని ద్వారా అతిసారం ప్రబలుతోంది. ఇంటితో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. – శిరీష, నక్కపల్లి ఆసుపత్రి ప్రధాన వైద్యాధికారి

నూకాలమ్మ ఆలయ అభివృద్ధికి కేంద్ర నిధులు: మాధవ్

అనకాపల్లి, న్యూస్‌టుడే: అనకాపల్లి నూకాలమ్మ ఆలయ అభివృద్ధికి కేంద్రం నుంచి ప్రసాద్, స్వదేశీ దర్శన్ పథకాల ద్వారా నిధులు తీసుకురావడానికి కృషి చేస్తానని భాజపా రాష్ట్ర అధ్యక్షులు పి.వి.ఎన్.మాధవ్ తెలిపారు. పార్టీ పదవీ బాధ్యతలు స్వీకరించాక తొలిసారిగా ఉత్తరాంధ్ర భక్తుల ఇలవేల్పు అనకాపల్లి నూకాలమ్మను శుక్రవారం దర్శించుకున్నారు. మాధవ్ దంపతులు అమ్మవారికి పట్టువస్త్రాలు అందజేశారు. ఆలయ అధికారులు వీరికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం మాధవ్ విలేకరులతో మాట్లాడారు. అమ్మవారి నూతన ఆలయ నిర్మాణం త్వరలోనే పూర్తవుతుందన్నారు. ఆలయానికి వచ్చే అతిథులకు టీ, కాఫీలకు బదులు చెరకు రసం అందివ్వాలని దేవస్థానం పాలకవర్గానికి సూచించారు. అనకాపల్లి అంటేనే బెల్లం, చెరకు గుర్తుకు వస్తుందన్నారు. గోవాడలో ఇథనాల్ యూనిట్ ఏర్పాటు చేస్తే ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొన్నారు. శారదా నదిపై నిర్మించిన గ్రోయిన్లు దెబ్బతిన్నాయన్నారు. వీటిని బాగు చేయిస్తే వేలాది ఎకరాలకు సాగు నీరు అందించవచ్చని తెలిపారు. పార్టీని గ్రామ స్థాయి నుంచి అభివృద్ధి చేస్తామని మాధవ్ పేర్కొన్నారు. నూకాలమ్మ దేవస్థానం ఛైర్మన్ పీలా నాగశ్రీను బెల్లం దిమ్మను ఆయనకు బహూకరించారు. దేవాలయ కార్యనిర్వహణాధికారి కె.ఎల్.సుధారాణి, గవర కార్పొరేషన్ ఛైర్మన్ సురేంద్ర, తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రత్నాకర్, భాజపా జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు పాల్గొన్నారు.

మాధవ్‌కు నూకాలమ్మ చిత్రపటం అందిస్తున్న నాగశ్రీను



(c) eenadu

ఆసుపత్రుల్లో ప్రసవాలు పెరిగేలా ప్రచారం

కశింకోట, న్యూస్‌టుడే: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాలు పెరిగేలా విస్తృత ప్రచారం చేయాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ హైమావతి సూచించారు. కశింకోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, బయ్యవరం ఉపకేంద్రాలను డీఎంహెచ్‌ఓ సందర్శించారు. రికార్డులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆరోగ్య కేంద్రాల పరిసరాలు పచ్చదనంతో పరిశుభ్రంగా ఉండాలన్నారు. అనంతరం ప్రాథమిక పాఠశాలలను సందర్శించి విద్యార్థుల ఆరోగ్య కార్డులను పరిశీలించి పోషకాహారం అందించాలని చెప్పారు. వారిలో ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే స్క్రీనింగ్ కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించాలని ప్రధానోపాధ్యాయిని హేమలతకి సూచించారు. ఆరోగ్య విస్తరణాధికారి సత్యనారాయణ తదితరులు ఆమె వెంట ఉన్నారు.

బయ్యవరం పాఠశాలలో విద్యార్థుల హెల్త్ కార్డులు పరిశీలిస్తున్న డీఎంహెచ్‌వో హైమావతి

పేదరికం లేని రాష్ట్రమే విజన్-2047 లక్ష్యం
మంత్రి కొల్లు రవీంద్ర

కలెక్టరేట్, న్యూస్‌టుడే: ప్రణాళికతో అన్ని రంగాల్లో జిల్లాను అభివృద్ధి పథంలో తీసుకువెళ్దామని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో శుక్రవారం జిల్లా విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్‌పై (డీవీఏపీయూ) జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ముందుగా ముఖ్య ప్రణాళికాధికారి రామారావు పీ-4పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరాలను తెలియజేశారు. మంత్రి మాట్లాడుతూ పేదరికం లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దడమే విజన్-2047 లక్ష్యమని తెలిపారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రజా ప్రతినిధులు, అధికారులను సమన్వయం చేసుకుని ఇందుకోసం కార్యాచరణ ప్రణాళిక తయారు చేస్తున్నామన్నారు. జిల్లా, నియోజకవర్గం, మండల స్థాయిల్లో ప్రణాళిక తయారు చేసుకోవాలని చెప్పారు. వ్యవసాయం, సేవలు, పరిశ్రమలు.. ఇలా రంగాల వారీగా ప్రణాళికాయుతంగా ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారన్నారు. విశాఖ జిల్లా తలసరి ఆదాయం రూ. 4 లక్షలుంటే అనకాపల్లి జిల్లా ఆదాయం కేవలం రూ. 2 లక్షలు మాత్రమే ఉందన్నారు. తలసరి ఆదాయం పెంచడానికి ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ, ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని చెప్పారు. పీ-4 కింద ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో పేదలను ఆదుకోవాలని సూచించారు. జిల్లాలో 64,518 మంది బంగారు కుటుంబాలు ఉన్నాయని.. వీరిలో 17,736 కుటుంబాలకు చేయూతనివ్వడానికి 2,104 మంది మార్గదర్శకులు ముందుకు వచ్చారని చెప్పారు. పేదరికంపై పోరాటానికి ఎన్ఆర్ఐలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేలు నియోజకవర్గాల అభివృద్ధిపై ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని కోరారు. అనంతరం కలెక్టర్ విజయకృష్ణన్‌తో కలిసి పలు అంశాలపై చర్చించారు. మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మాట్లాడుతూ చోడవరం, మాడుగులలో పరిశ్రమలు లేక ఆదాయం బాగా పడిపోయిందన్నారు. ఈ ప్రాంతాలను పెద్ద కంపెనీలు దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సి.ఎం. రమేశ్, ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్, వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లు పీలా గోవింద సత్యనారాయణ, మళ్ల సురేంద్ర, ప్రగడ నాగేశ్వరరావు, పి.వి.జి.కుమార్, బత్తుల తాతయ్యబాబు, జిల్లా రెవెన్యూ అధికారి సత్యనారాయణ పాల్గొన్నారు.

మాట్లాడుతున్న మంత్రి రవీంద్ర, ఎంపీ రమేశ్, ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, హౌసింగ్ బోర్డు ఛైర్మన్ తాతయ్యబాబు

పసుపు గోదాంలో అగ్నిప్రమాదం
రూ. 60 లక్షలకు పైగా ఆస్తినష్టం

నర్సీపట్నం అర్బన్, న్యూస్‌టుడే: పెదబొడ్డేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులోని పసుపు గోదాంలో శుక్రవారం వేకువజామున అగ్నిప్రమాదం జరిగింది. ఈ గోదాంను వ్యాపారి పెదిరెడ్ల గోవింద్ అద్దెకు తీసుకుని నిర్వహిస్తున్నారు. అల్లూరి మన్యంలో కొనుగోలు చేసిన పసుపును ఇక్కడ నిల్వ చేసి ప్రాసెసింగ్ అనంతరం ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తుంటారు. ప్రధాన గేటు తెరిచేందుకు తెల్లవారుజాము 4.30 గంటల సమయంలో వచ్చిన కాపలాదారు తాతబాబు గోదాంలో పొగలు రావడం గమనించి సిబ్బందిని అప్రమత్తం చేశారు. సమాచారం అందిన వెంటనే నర్సీపట్నం, రావికమతం అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మధ్యాహ్నానికి మంటలను అదుపు చేశారు. వ్యాపారి గోవింద్ మాట్లాడుతూ.. 50 మెట్రిక్ టన్నులకుపైగా పసుపు నిల్వలు, యంత్రాలు కాలిపోయాయని, సుమారు రూ. 60 లక్షలకు పైగా నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. మార్కెట్ కమిటీ ఛైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ ఘటనా స్థలాన్ని పరిశీలించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలకులు అశోక్, విపత్తుల స్పందన, అగ్నిమాపక సేవల జిల్లా అధికారి వెంకటరమణ, ఆర్డీఓ వి.వి.రమణ, మున్సిపల్ కమిషనర్ సురేంద్ర తదితరులు గోదాంను పరిశీలించిన వారిలో ఉన్నారు. ప్రమాదంపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు యార్డు కార్యదర్శి భువనేశ్వరి చెప్పారు. ప్రమాదానికి కారణాలు విచారణలో తెలుస్తుందని పేర్కొన్నారు.

దగ్ధమవుతున్న పసుపు

రెండు రోజులైనా లభించని ఆచూకీ!

అచ్యుతాపురం, న్యూస్‌టుడే: పూడిమడక తీరంలో గల్లంతైన మత్స్యకార యువకుడి ఆచూకీ రెండు రోజులైనా లభించక పోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు బోరున విలపిస్తున్నారు. గేలం తాడుతో యువకుడు చోడపల్లి యర్రయ్యను కొమ్ముకోనాం చేప సముద్రంలోకి లాక్కెళ్లిన విషయం తెలిసిందే. పడవలో ఉన్న తమ్ముడు కొర్లయ్య, మరో ఇద్దరు మత్స్యకారులు సముద్రంలోకి దూకి కాపాడేందుకు యత్నించినా లాభం లేకుండా పోయింది. ప్రభుత్వం యంత్రాంగం గాలింపు చర్యలు చేపట్టకపోవడాన్ని నిరసిస్తూ గ్రామస్థులు తీరం వద్ద శుక్రవారం ఆందోళన చేశారు.

భగ్గుమంటే 'బుగ్గే'
గోదాముల్లో కానరాని అగ్నిమాపక పరికరాలు

నర్సీపట్నం అర్బన్, న్యూస్‌టుడే

ప్రమాదాలు జరిగేందుకు ఆస్కారమున్న పరిస్థితులను ముందుగానే గుర్తించడం, అనుకోకుండా ప్రమాదాలు ఎదురైతే మంటలార్పేందుకు అవసరమైన పరికరాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలి. వీటన్నింటిపై సంబంధిత అధికారులు దృష్టి సారించకపోవడం వల్ల పెదబొడ్డేపల్లి మార్కెట్ యార్డులోని పసుపు గోదాంలో జరిగిన అగ్నిప్రమాదంలో రూ.లక్షల్లో ఆస్తి నష్టం వాటిల్లింది.

★ అగ్నిమాపక శాఖ ఉన్నతాధికారులు ఈ ఏడాది ఏప్రిల్‌లో పంపిన మార్గదర్శకాలను పాటించినా ఈ ముప్పు తప్పి ఉండేది. గోదాంలో అర్ధరాత్రి దాటాక 2.30 గంటల సమయంలో గోదాం నుంచి పొగలు రావడం పక్కనున్న పౌరసరఫరాల గోదాము సీసీ కెమెరాల్లో గుర్తించారు. ప్రమాదాన్ని వేకువజామున 4.30 గంటల సమయంలో కాపలాదారు గుర్తించిన తర్వాతే అగ్నిమాపకశాఖ అధికారులకు సమాచారం వెళ్లింది.

★ అగ్నిమాపక సిబ్బంది వాహనంతో అక్కడకు వచ్చినా ట్యాంకులో మళ్లీ, మళ్లీ నీరు నింపుకోవాల్సి వచ్చింది. మధ్యాహ్నం వరకు ఎనిమిది సార్లు బయటపట్టణంలోని అగ్నిమాపక కేంద్రానికి తిరగాల్సి వచ్చింది. ఐదు గోదాములు, దాదాపు గోదాముల్లో వాడుతున్న 21 దుకాణాలు యార్డులో ఉన్నప్పటికీ అగ్ని ప్రమాద సమయాల్లో వినియోగించేందుకు వీలుగా నీటి పైపు లైన్ లేదు. పైపులైన్ ఉంటే అగ్నిమాపక వాహనం ఎనిమిదిసార్లు బయటకు వెళ్లి నీటిని నింపుకొనే పరిస్థితి తలెత్తేది కాదు.

పౌరసరఫరాల గోదాములో నిల్వలు

★ యార్డులోని పౌరసరఫరాల గోదాముల్లో గానీ, ప్రైవేట్ వ్యాపారులు అద్దెకు తీసుకున్న గోదాముల వద్దగానీ సీఓ-2 సిలిండర్లు లేవు. పౌర సరఫరాల గోదాముల్లో ప్రతి నెలా 835 మెట్రిక్ టన్నుల బియ్యం, 30 మెట్రిక్ టన్నుల పంచదార, పాఠశాలలు, వసతిగృహాలకు సంబంధించి 80 మెట్రిక్ టన్నుల వరకు సన్నబియ్యం నిల్వ చేస్తుంటారు. ఆయా ప్రదేశాల్లో సీసీ కెమెరాలు తప్ప, అగ్నిమాపక పరికరాలు అమర్చలేదు.

★ అగ్నిమాపక పరికరాలు అమర్చుకోవాలని ఈ ఏడాది ఏప్రిల్ 11న అగ్నిమాపక సేవల డైరెక్టర్ జనరల్ ప్రతాప్ పంపిన మార్గదర్శకాలను మార్కెటింగ్ శాఖ జిల్లా అధికారులకు పంపినట్లు విపత్తుల స్పందన, అగ్నిమాపక సేవల జిల్లా అధికారి వెంకటరమణ పేర్కొన్నారు. వీటిని ఏర్పాటు చేశారా, లేదా అన్నది స్థానిక అగ్నిమాపక సిబ్బంది పరిశీలించి హెచ్చరికలు చేసి ఉండాల్సింది.

★ ప్రమాదానికి విద్యుత్తు షార్ట్‌సర్క్యూట్ కారణం కావచ్చని అనుమానిస్తున్నట్లు అగ్నిమాపక అధికారులు చెబుతున్నారు. ఇప్పటికైనా యార్డులో విద్యుత్తు పరికరాలు, తీగలు ఎలా ఉన్నాయన్నది అటు విద్యుత్తు, ఇటు అగ్నిమాపక సిబ్బంది పరిశీలించాలి. లోపాలు గమనిస్తే సరిచేసుకునేలా మార్కెటింగ్ శాఖ అధికారులకు సూచనలు ఇవ్వాలి. గోదాముల్లో, దుకాణాల్లో ఎక్కువగా గోనె సంచులు నిల్వ చేస్తుంటారు. ఇవి త్వరగా మండే స్వభావం కలిగి ఉంటాయి. ప్రమాదాలకు ఆస్కారం లేకుండా నిల్వలు ఉంచుకునేలా చూడాల్సిన అవసరముంది.

ఐఎన్‌టీఎస్‌ఓ ఒలింపియాడ్‌లో పేట విద్యార్థుల ప్రతిభ

పాయకరావుపేట, న్యూస్‌టుడే: స్థానిక శ్రీచైతన్య విద్యాసంస్థల విద్యార్థులు ఐఎన్‌టీఎస్‌ఓ ఒలింపియాడ్‌లో సత్తాచాటినట్లు ప్రిన్సిపల్ మాణిక్యాలరావు తెలిపారు. ఆ మేరకు విజేతలకు పాఠశాలలో శుక్రవారం సీవీ జీ.అప్పన్న చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ ఈ పోటీల ఎంపికల్లో పాయకరావుపేట నుంచి 212 మంది ఎంపికయ్యారన్నారు. ఇందులో పూజిత, వేదిక, సౌమ్య ప్రథమస్థానం పొందగా, వీరికి ట్యాబ్‌లు బహుమతిగా ఇచ్చారన్నారు. మొత్తంమీద 100 మంది వివిధ స్థాయిల్లో బహుమతులు సాధించారన్నారు. ఏజీఎం ఎం.వి.సురేష్, ఆర్‌ఐ గోపినాథ్, అకడమిక్ కో ఆర్డినేటర్ పట్నాయక్, వైస్ ప్రిన్సిపల్ రమణ తదితరులు పాల్గొన్నారు.

విజేతలకు బహుమతులు అందజేస్తున్న సీవీ అప్పన్న

త్రుటిలో తప్పిన పెను ప్రమాదం

చోడవరం, న్యూస్‌టుడే: చోడవరం నుంచి పి.ఎస్.పేట రహదారిలో శుక్రవారం ఉదయం పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన బస్సు బురదలో కూరుకుపోయింది. పేట వైపు నుంచి పిల్లలను స్కూల్‌కు తీసుకు వెళుతున్న క్రమంలో మట్టిలో చక్రాలు కూరుకుపోయాయి. రహదారి పక్కన వేసిన మట్టి బురదగా మారడంతో ఈ ప్రమాదం జరిగిందని, పిల్లలకు ఎలాంటి ప్రమాదం జరగలేదని పాఠశాల యాజమాన్యం తెలిపింది.

ఒరిగిన బస్సు

మార్గదర్శి చిట్‌ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్

ఈ క్రింది చిట్ గ్రూపులు మా అనకాపల్లి బ్రాంచి వద్ద లభించును.

చిట్ గ్రూపు	వ్యవధి నెలల్లో	నెలవారీ వాయిదా	చిట్ విలువ
LT D	50	50,000	25,00,000
LT X	50	20,000	10,00,000
LT T	50	10,000	5,00,000
LT S	50	6,000	3,00,000
FT V	40	1,00,000	40,00,000

తదుపరి వివరాల కొరకు బ్రాంచి మేనేజర్ శ్రీ ఎం. సుధీర్ గారిని సంప్రదించగలరు. మొబైల్ నెం. 80082-46969, ల్యాండ్‌లైన్: 08924-224988.

అల్లూరి పోరాటం యువతకు మార్గదర్శకం

కలెక్టరేట్, అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే : అల్లూరి సీతారామరాజు త్యాగం, పోరాట పటిమ నేటి యువతకు మార్గదర్శకమని జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్‌ఓ) సత్యనారాయణ పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో శుక్రవారం అల్లూరి సీతారామరాజు జయంతి నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. డీఆర్‌ఓ మాట్లాడుతూ స్వాతంత్ర్య పోరాటంలో నిస్వార్థంగా పోరాడి బ్రిటీష్ పాలకుల్లో వణుకు పుట్టించారన్నారు. ఆయన త్యాగం, వీరత్వం అందరికీ ఆదర్శమన్నారు. యువత అల్లూరి బాటలో పయనించి అనుకున్న లక్ష్యాలను సాధించాలన్నారు. ప్రత్యేక ఉపకలెక్టర్ సుబ్బులక్ష్మి, డీఎస్‌ఓ మూర్తి, జిల్లా పరిషత్ కార్యనిర్వాహక ఇంజినీర్ వీరం నాయుడు, వివిధ విభాగాల పర్యవేక్షణ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. గూడ్స్‌షెడ్ వద్ద సీతారామరాజు విగ్రహానికి భాజపా రాష్ట్ర అధ్యక్షులు పి.వి.ఎన్.మాధవ్ పూలమాల వేసి నివాళులర్పించారు. దేశానికి స్వాతంత్ర్యం కోసం విప్లవవీరుడు చేసిన త్యాగాన్ని కొనియాడారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ద్వారపు రెడ్డి పరమేశ్వరరావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన వేడుకలో అల్లూరి చిత్రపటానికి అదనపు ఎస్పీలు దేవప్రసాద్, మోహనరావులు పూలమాల వేసి నివాళి అర్పించారు.

అనకాపల్లిలో అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్

గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం: అనిత

ఎస్.రాయవరం, న్యూస్‌టుడే: గ్రామాలభివృద్ధి ప్రభుత్వ ధ్యేయమని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా మండలంలోని గుడివాడ శివారు లక్ష్మీపతిరాజుపేట, కొత్తపోలవరం గ్రామాల్లో శుక్రవారం సాయంత్రం ఆమె పర్యటించారు. ప్రాథమిక పాఠశాలలో రూ.11 లక్షలతో నిర్మించిన పాఠశాల భవనం శిలాఫలకం ఆవిష్కరించి తరగతిని, రూ. 7.5 లక్షలతో నిర్మించిన మూడు సీసీ రోడ్లను ఆమె ప్రారంభించారు. విద్యార్థులకు పుస్తకాలు, దుస్తులు పంపిణీ చేశారు. బ్యాగులు, బూట్లు ఇంకా ఎందుకు ఇవ్వలేదని డిప్యూటీ డీఈఓ అప్పారావును అడిగారు. ఇంకా రావాల్సి ఉందని ఆయన సమాధానమిచ్చారు. ఇంటింటికీ వెళ్లి ఏడాది పాలనను వివరించారు. కొందరు పింఛన్లు, ఇళ్ల స్థలాలు, గృహాలు మంజూరు చేయాలని కోరారు. పలుచోట్ల మొక్కలు నాటారు. కొత్తపోలవరంలో మాజీ సర్పంచి నల్లపరాజు వెంకటరాజు ఇంటి వద్ద ఏర్పాటు చేసిన అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించి, పూలమాల వేసి నివాళులు అర్పించారు. పోలవరపు కిట్టు ఇంటికి వెళ్లి టీ తాగి, కుటుంబ సభ్యుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో సర్పంచి ధూళి శ్రీనుబాబు, ఎంపీడీఓ సత్యనారాయణ, మాజీ ఎంపీపీ వినోద్‌రాజు, తెదేపా నియోజకవర్గ కన్వీనర్ కొప్పిశెట్టి వెంకటేష్, తెదేపా మండల అధ్యక్షుడు అమలకంటి అబద్ధం, ఐటీడీపీ జిల్లా అధ్యక్షుడు భీమరశెట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

లక్ష్మీపతిరాజుపేటలో యువతులకు కరపత్రం ఇచ్చి మాట్లాడుతున్న హోంమంత్రి అనిత

ఇంటర్ బోర్డు జిల్లా అధికారిగా వినోద్‌బాబు

అనకాపల్లి పట్టణం,. న్యూస్‌టుడే: అనకాపల్లి జిల్లా ఇంటర్మీడియట్ బోర్డు అధికారిగా మద్దిలి వినోద్‌బాబు శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. పరవాడ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్న ఈయనకు ఇంటర్ బోర్డు జిల్లా అధికారిగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీకావడంతో విధుల్లో చేరారు. ఒప్పంద అధ్యాపకుల సంఘ సభ్యులతో పాటు అధ్యాపకులు, సిబ్బంది అభినందనలు తెలిపారు.

చికెన్ ధరలు (కిలోకి - రూ.లలో)

	వెన్‌కాబ్	బ్యాగ్
ఫారం గేటు	83	75
లైవ్	105	95
డ్రెస్డ్	152	160
స్కిన్‌లెస్	173	170

EENADU Classifieds

AUTO

VEHICLES FOR SALE

Creta 2022 Run 72000 Diesel * TATA Punch 2022 Run 7000 Petrol Owner Dirven for Sale. ✆ 9849113313, 8333859555.

BUSINESS SERVICES

లోకేష్ గోల్డ్ లోన్స్ బ్యాంక్/ ప్రైవేట్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి అదేరోజు మార్కెట్ రేటుకు కొనబడును. ✆ 9848488068, 7799223300.

GK గోల్డ్‌లోన్ బ్యాంకు / ప్రైవేటు తనఖాలో ఉన్నబంగారాన్ని విడిపించి ఆదే రోజు మార్కెట్ ధరకు కొనబడును. లేదా అధిక ఋణం ఇప్పించబడును. సం॥ 8897731257.

శ్రీవల్లి గోల్డ్ లోన్స్ బ్యాంకు/ ప్రైవేట్ తనఖాలో ఉన్న బంగారాన్ని విడిపించి అదేరోజు మార్కెట్ ధరకు కొనబడును, అధిక ఋణం ఇప్పించబడును. ✆ 9908545224.

BUSINESS OFFER

టైలరింగ్ వర్క్స్ ఇంటి వద్దనే పనిచేసే స్త్రీలు కావలెను. వారికి క్లాత్ ఇచ్చుటకు స్టాక్ పాయింట్స్ పెట్ పార్టనర్స్ కావలెను. ✆ 7093632399.

BUILDING CONSTRUCTION

ఇళ్ళు, ప్లాట్లు మీకు నచ్చిన విధంగా కట్టించి ఇవ్వబడును. 100 - 500 గ॥లోపు స్థలాలు డెవలప్‌మెంట్ / అవుట్ రేట్‌కు కావలెను. * మావద్ద లోన్ సదుపాయం కలదు. MSR బిల్డర్స్ వైజాగ్. Ph: 9121314141.

HEALTH & CARE

మందు మానేయడం ఎలా? ఐరువు పెరుగుటకు, జాయింట్ పెయిన్స్, షుగర్‌కు విశాఖపట్నం : హోటల్ దాక్షాయణి, రైల్వేస్టేషన్ రోడ్, చావుల మదుం జంక్షన్ వద్ద. ప్రతీనెల 5, 19 తేదీల్లో మందులు.

PERSONAL INTEREST COURSES

MUSIC & DANCE CLASSES

DANCE CLASS SUNDAY DANCE TEACHING OF INDIAN FOLK AND CLASSICAL DANCE FROM 3 PM TO 6 PM AT SEETHAMMADHARA, VIZAG. ARRANGE SHOWS IN ALL OVER INDIA, ABROAD. ✆ 8522990123

PEOPLE CARE

OLD AGE HOME

గోల్డెన్ హోమ్ & హాస్పిటల్ Ex. ఆర్మీ డాక్టర్లచే 1979 నుండి సేవ్యా. ఏ.సి, గార్డెన్, ఫిజియో, Wifi రుషికొండ, మారికవలస. ఫోన్: 9248514644

ఆధునిక వసతులతో AC మరియు నాన్ AC రూమ్స్ మరియు డాక్టర్ పర్యవేక్షణలో రిటైర్మెంట్ హోమ్, అక్కయ్యపాలెం, హైవే బస్టాప్ దగ్గర. 7794948777.

REAL ESTATE

FLAT FOR SALE

JAGADAMBA

FLATS FOR SALE New 2 BHK N/F, S/F, 870 sft. 100% Vasthu, Car Parking, Lift, 24 hrs. Water, Near ZILLAPARISHAD, Bharati Hospital, Vizag. Contact: ✆ 98494 27319 98480 27042

MADHURAWADA

Rera approved 2 BHK 1080 Sft South Facing VUDA Flats near P.M. Palem Last Bus Stop. ✆ 9949174550.

NAD

1150 Sft Flat West Facing 20 Feet Road Near Karasa Indian Oil Pump Near Nad. ✆ 9949174550.

SUJATHANAGAR

2BHK, 3BHK Flats for Sale with Car Parking Nr. Mahathi School Jn., Purushothapuram. Work in Progress with Bank Loan Avail. ✆ 9052222246.

GENERAL

70 Lakhs 3 BHK Flat 1325 Sft, 5th Floor, West Facing, Car Parking, Lift, Pedda Waltair. Ph: 9849289146.

Deluxe 3BHK 1539 Sft. E/W Flats Opp. Road to 3 Town PS. Under Construction at Chinawaltair. Pl. Cont: 9573493811.

FLATS FOR SALE 2 BHK DELUX FLATS FOR SALE Fully Furnished, @ 69,76,89 Lakhs Including GST, TDS and Registration at South Jail Road, Dabagardens, Vizag. ✆ 9885026216 9951545625

HOUSE FOR SALE

ATCHYUTAPURAM

North- East Corner Building for Sale. Ready to Move. 121 Sq.Yds. (Cellar+ G+1) 60 Ft., Double Rd., Facing. Prime Location at Atchutapuram ✆ 9885824528.

MVP COLONY

We have beautiful House Villa at Pedawaltair, Near Visakha Eye Hospital build 19/ S.Y. Land Construction 2,900 Sq. Feet. North Facing with Interiors and Cupboards. Ph.: 8500337456.

PENDURTHI

పెందుర్తి- పోలీస్‌స్టేషన్ డౌన్ E/F 133 చ॥గ॥ క్రొత్త ఇల్లులు సెల్లార్+ 2BHK & సాయిపురం (JCH) లేఅవుట్‌లో E/F 200, N/F 150 గ॥ స్థలంలు అమ్మకం. 9885357879, 9985449346.

SIMHACHALAM

సింహాచలం శ్రీనివాసనగర్ బంగారు తల్లి వృద్ధాశ్రమం OPP గణేష్ కోలనీ రోడ్డుకి Second Line లెవెల్‌లో W/F 200 గజాలు (33x55) 2BHK ఇండివిడ్యువల్ ఇల్లు అమ్మకం. Ph: 8464070403.

GENERAL

విజయవాడ గన్నవరం దగ్గర NH-16 హైవేని ఆనుకుని 60 అ॥ రోడ్డు తూర్పు ఫేసింగ్ ఒక్కొక్క ఫ్లోరు 2000 Sq.Ft.తో 466 చ॥గ॥లలో G+3 Triplex బిల్డింగ్ అమ్మకమునకు కలదు. ✆ 88774 58888.

PLOT FOR SALE

ANANDAPURAM

Commercial Site for Sale. Boyapalem to Anandapuram Highway, E/F, (120x300) 3965 Sq.Yd. Direct Parties only. Con.: 8073033857.

ఆనందపురం పూలమార్కెట్ సమీపంలో గొట్టిపల్లి ఊరుని ఆనుకొని పంచాయతీ లేఅవుట్ B.T. రోడ్డు, కరెంటు, కాంపౌండ్ వాల్ మొ॥ సౌకర్యాలతో 100 గజాలు 11 లక్షలు మాత్రమే. 9652635807.

BEACH ROAD

భీమిలి బీచ్ రోడ్‌కి Sea Facing 2000 Square Yards Site East Facing అమ్మకానికి కలదు. Ph: 6305861329.

BHOGAPURAM

Highway facing @ polipalli & Savaravalli Jn. All corner plots North/East facing 200,400,533 sq.yds with 90% bank loan. ✆ 8309646918.

KOTHAVALASA

కొత్తవలస- అరుకు రోడ్డుకు ప్రక్కన దాసులపాలెం ఊరుకు ఆనుకొని పతంజలి ఫుడ్ కోర్ట్ వెనుక ఉడా అప్రూవ్డ్‌తో గజం॥ 5,500/- - 6,500/- వరకు అమ్మబడును. డైరెక్ట్ సేల్స్ ✆ 8883375999.

KAPULUPPADA

Chepaluppada Nr. 6 Lines Beach Rd, VUDA 534 Syds E/F 40 Ft Rd. Ready for construction, Beside Blue Marino Villas. ✆ 8822909999.

PENDURTHI

పెందుర్తి జుత్తాడ మరియు రాజయ్యపేటలలో వుడా LRS కలిగిన స్థలములు మరియు నూతన గృహములు అమ్మకానికి కలవు. ✆ 9032038026, 8309303120.

SIMHACHALAM

సింహాచలంకి 6KM దూరంలో 100 చ॥గ॥ వుడా లేఅవుట్‌లో ఇంటి స్థలము అమ్మకమునకు కలదు. చ॥గ॥ 14,500 మాత్రమే. సెల్: 8759199999.

SHEELANAGAR

Urgent Sale VUDA Approved Plot @ STBL Township LN Gardens 143 Sq.Yds. East Facing. Nr. Vignan Institutes. ✆ 9182299459.

GENERAL

575 Sq.Yds. E/F for Development, 289 Sq.Yd. N/F for Sale, 1000 SFt. Suitable for Godown for Lease/Rent. ✆ 7207294138, 9177063077.

Prime Site 72 & 54 Cents at Dabbanda Near Simhachalam 18km from RTC Complex, Vizag. Contact: 8333859555, 9440320255.

విశాఖలో/ అనకాపల్లిలో NRI ఫామ్ ల్యాండ్స్ వేయుటకు ఇన్వెస్ట్ పార్టనర్స్ కావలెను. సంప్రదించండి. ✆ 7386414017/ 7093632399.

LEASE/ RENT

GENERAL

Rent/Lease @ MVP Colony, Sec-11, VSP. 6300 Sft & 16,500 Sft Suitable for Colleges, MNC Etc. Ph: 9849120130, 9848065402

Parawada Main Road 1700 Sft. each Floor under Construction for Long Lease. Suitable for Banks/ Showrooms etc. 9849261662.

TO LET

BEACH ROAD

Flat for Rent in Kirlampudi Layout 3 BHK 1650 Sft 5th Floor with Beach View @ Sneha Towers. ✆ 9866413333.

MARRIPALEM

2 BHK furnished spacious Duplex for Rent in Marripalem. Rs.25,000/ month. Ph: 9052721466. Owner room locked.

GENERAL

FOR RENT 2 BHK, 3 BHK, 4 BHK FLATS Fully Furnished with TV, Fridge, Washing Machine, AC and Modular Kitchen with all amenities for RENT for Guest House, Office, Companies etc., One km from Railway Station, Vizag. 9885026216 6302043534

Newly Painted Flat Eswar Gudipaty Resi, Ready to Occupy, Vizag Beach Road, Nr. Girijan Corporation Arabica Coffee Shop, Approx 1850 Sft, Sea View 2 Car Parks. ✆ 7702423699.

2BHK Fourth Floor with Car Park Eswar Gudipaty Residency Ready to Occupy Vizag Beach Rd, Nr. Girijan Corporation Arabica Coffee. ✆ 7702423699

COMMERCIAL

MADHURAWADA

Commercial Space - Rent G/F: 2800 Sft, 2/F 3000 Sft for any commercial usage, Nr. Carshed, Opp. Jaatara, NH-16, Madhurawada Jn. Ct: 9908483664, 9393923672.

1740 Sft commercial space for rent at 3rd floor, MJR Residency, HIG-34, HB Colony, PM Palem Main Road, Vsp. Ph:9177401993.

JOBS

Wanted receptionist at the Advanced Dental Care Center, Lawsonsbay Colony, Beach Road, Near Waltair Depot. Contact : 9642544334, 08912564334.

Wanted Office Assistant Female with knowledge of Cash, minimum Accounts and Computer knowledge. 8.30 AM to 6 PM. Contact: 9393003003.

Wanted Telecallers & Marketing Managers for Corporate Ltd. Company. Eligibility 26 Years & above. Priority will given to the people who worked on any respected Govt./ Private/ Central/ Retd. Insurance & I.T. Sector. Con: K.Uma Maheswari. Phone: 7680083117.

Job Requirement Managers: 4 Nos with Min 3 Years Exp. Executive: 5 Nos. 2 Wheeler Must. 9972130188/ 8904469899.

Job Recruitment: An Esteemed Org. Seeking following Posts for New Branch in Vizag. (1) CAO (M/F). Qlf: Retd. Emp. in Any Dept /Sec. Package: 19.20L. (2) Team Leaders (M/F). Qlf: Min 5Yrs. Exp in Any Org. Package: 14.40L. (3) CRM (F). Qlf: Min 2Yrs Exp in Any Business Sec. Package: 9.60L. Eligible Candidates Appointed Immediately. In Interview On 5 & 6 July. Cont: 9110762087 /8096991326.

Earn Extra Income online through Work from Home in Wellness Industry. 101, SF Res. Rd # 4, B.Hills, Hyd. ✆ 8919664679, 8309909749

Wanted Field Executives, Managers & Supervisors to Work in a Reputed Pickles Company. No Age limit (M/F), Ushodaya Jn., MVP. ✆ 9032781155.

WALK-IN-INTERVIEW A 2 Decades Completing No:1 Position in 2 State (AP & TG) the below positions are require in Visakha Division & Branches. DIVISIONAL MANAGERS: 5 Posts. Qlf: Retd, Grade-1 Officers in Govt. Sectors in any Dept. Yearly Package: 18 Lakhs. CHIEF ADVISORS: 10 Posts. Qlf: Working / Retd. in any Public/ Pvt Companies. Yearly Package: 14 Lakhs. PART TIMERS/ WORK FROM HOME Can also apply. Monthly Package: 70,000/- (Nego) at the time of interview. Interview on: 5-7-2025 Cont: GORLE RAMARAO, G.M. SEETHAMMADHARA, VSP ✆ 9553529529 6305831547

ప్రముఖ కార్పొరేట్ సంస్థ యందు పనిచేయుటకు మేనేజర్స్ కావలెను. M/F హౌస్‌వైఫ్స్, Rtd., VRS, టీచర్స్ కావలెను. F/P టైం శాలరీ & ఇన్సెంటివ్స్ కలవు. సంప్ర॥ ✆ 9704480659.

వైజాగ్ సీతమ్మధార బ్రాంచ్‌నందు పనిచేయుటకు * డెవలప్‌మెంట్ మేనేజర్స్: M/F కావలెను. వయస్సు: 35 సం॥ పైబడి.. మంత్లీ ప్యాకేజీ: 95000/-. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయినవారికి ఇవ్వబడును. రిటైర్డ్ / VRS, స్టేట్ /సెంట్రల్ గవర్నమెంట్ వారికి ప్రాధాన్యత. సంవత్సరపు ప్యాకేజీ: 15 లక్షలు. Ph: 7330811149.

శివకార్తికేయ హోంకేర్ నందు వృద్ధులను/ పేషంట్స్/ పిల్లలను చూసుకొనుటకు ఇంటి/ వంట పనిచేయుటకు వర్కర్స్/ నర్సులు కావలెను. ఉచిత వసతి, భోజనం, జీతం: 20K. ✆ 99120 11499, 99120 11899.

ఫైనాన్స్ రంగంలో అనుభవం గల వైజాగ్ బ్రాంచ్‌లో పనిచేయుటకు మేనేజర్ కావలెను (Age: 40 yrs.) & వైజాగ్ సిటీ, అనకాపల్లి, గాజువాక, చోడవరం ఏరియాలలో పనిచేయుటకు ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను & ఆఫీస్ స్టాఫ్ (Male) Age: 35, (కంప్యూటర్ నాలెడ్జి) పనిచేయుటకు కావలెను. ఆకర్షణీయమైన జీతం+ ఇన్సెంటివ్స్+ TA ఇవ్వబడును. రామవ ఆటో ఫైనాన్షియర్స్, దొండపర్తి, వైజాగ్. ✆ 7680880513, 9100902198.

Study Power (Education Loans) నందు పనిచేయుటకు Staff మరియు కమిషన్ based Agents కావలెను. ✆ 8977731868.

TVS షోరూమ్ అనకాపల్లి నందు పనిచేయుటకు ఆటోమొబైల్ రంగంలో అనుభవంగల మేనేజర్స్, అకౌంటెంట్ కావలెను 20000/- + Inct. ఇవ్వబడును. ✆ 8341546429.

FACULTY/ TEACHERS

Wanted Teacher for English and 1st to 5th Teachers, Sri Raghavendra School, Srinagar, Gajuwaka. Ph: 7095646444.

Wanted Lecturers Physics Chemistry Computer Science, Civics, Economics, Commerce, English. ✆ 9849216362, 7386487509.

TOURS AND TRAVELS

K.S.N. శర్మ టూర్స్. రామేశ్వరం యాత్ర స్పెషల్. శ్రీశైలం, తిరుపతి, అరుణాచలం (గిరి) మొదలగు 23 ప్రదేశములు. ఈ నెల 13 వ తేది రాత్రి బయలుదేరును. Con.: K. సత్యనారాయణ: 9440367464. P. సత్యనారాయణ: 9948715355.

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

అనకాపల్లి

• అనకాపల్లి • ఎలమంచిలి • పాయకరావుపేట

తెరపై ఈనాడు

అనకాపల్లి: రాజా: **సోలోబోయ్**, రామచంద్ర: **మారన్**, శ్రీసత్య: **3డబ్ల్యూబీకే** సత్యనారాయణ స్క్రీన్-1: **కన్నప్ప**, స్క్రీన్-2: **జురాసిక్ వరల్డ్**, వెంకటేశ్వర: **చంద్రేశ్వర**, పర్తిసాయి: **కుబేర**, షిర్డిసాయి: **తమ్ముడు**, **అచ్యుతాపురం:** స్క్రీన్-1: **కుబేర** స్క్రీన్-2: **కన్నప్ప**

గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగుకు ప్రాధాన్యం

కశింకోట: రోగాలు ప్రబలకుండా గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగుపర్చాలని, రక్షిత తాగునీరు సరఫరా చేయాలని డిప్యూటీ ఎంపీడీవో వెంకట తోటారావు కార్యదర్శులకు సూచించారు. తాళ్లపాలెం, సుందరయ్యపేట, తీడ, ఈ చౌడువాడ గ్రామాల్లో శుక్రవారం ఆయన పర్యటించారు. తాళ్లపాలెం రక్షిత మంచినీటి పథకం స్వయంగా ఎక్కి క్లోరినేషన్ చర్యలు చేపట్టారు. ఈ చౌడువాడలో చెరువును బాగుచేసి దానిలో కట్టిన శివాలయం, గ్రామస్థులు కోసం నిర్మించిన వాకింగ్ ట్రాక్‌ను పరిశీలించారు.

ఆర్టీసీ ఉద్యోగుల ఆందోళన

కొత్తూరు (అనకాపల్లి), న్యూస్‌టుడే: ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేయాలని ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు డి.ఎల్.రాజు డిమాండ్ చేశారు. అనకాపల్లి ఆర్టీసీ గ్యారేజీ ప్రధాన ద్వారం వద్ద శుక్రవారం ఎర్రబ్యాడ్జీలతో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేతన సవరణ కమిటీని నియమించి, ఐఆర్ ప్రకటించాలని కోరారు. జిల్లా సంయుక్త కార్యదర్శి వై.వి.ఎస్.కుమార్, ఏపీ ఎన్‌జీఓ అమరావతి జిల్లా మహిళా కార్యదర్శి కె.శ్రీలక్ష్మి పాల్గొన్నారు.

ఎంప్లాయిస్ యూనియన్ ప్రతినిధుల ధర్నా

సంక్షేమ పథకాల్లో పెద్దపీట

పాయకరావుపేట, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం అర్హులందరికీ సంక్షేమ పథకాల్లో పెద్దపీట వేస్తోందని తెదేపా తుని నియోజకవర్గ పరిశీలకులు పెదిరెడ్డి చిట్టిబాబు తెలిపారు. పాయకరావుపేట, తుని పండ్ల వ్యాపారం నూతన కార్యవర్గ సభ్యులు పేటలో ఆయన్ని కలిసి సమస్యలు వివరించారు. సంఘ సభ్యులు పాల్గొన్నారు.

నేడు విద్యుత్తు సరఫరా నిలిపివేత

ఎలమంచిలి గ్రామీణం: పులపర్తి, పీఎన్ఆర్ పేట, బయ్యవరం గ్రామాలకు శనివారం ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం అయిదు గంటల వరకు విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్నట్లు ఈఈ రాజశేఖర్ శుక్రవారం తెలిపారు.

పాయకరావుపేటలో రేపు

పాయకరావుపేట, న్యూస్‌టుడే: మండలంలోని కుమారపురం, రాజగోపాలపురం, కిందపూడి గ్రామాల్లో ఆదివారం ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం అయిదు గంటల వరకు సరఫరా ఉండదని ఈఈ రాజశేఖర్ తెలిపారు.

ఇంద్రద్యుమ్నం అభివృద్ధికి వినతి

కొత్తూరు (అనకాపల్లి): పట్టణంలోని జగన్నాథస్వామి ఇంద్రద్యుమ్న దేవాలయం(హాల్)ను అభివృద్ధి చేయాలని బీఎస్పీ నాయకుడు సూదికొండ మాణిక్యాలరావు కోరారు. ఈ మేరకు జిల్లా దేవాదాయ శాఖ అధికారి గౌరికి శుక్రవారం వినతిపత్రాన్ని అందజేశారు.

వయోవృద్ధుల సమావేశం నేడు

నెహ్రూచౌక్ (అనకాపల్లి), న్యూస్‌టుడే: జిల్లా వయోవృద్ధుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గవరపాలెం వి.వి.రమణ రైతుభారతి హాలులో శనివారం ఉదయం వయోవృద్ధుల మహాసభ జరుగుతుందని ఆ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు కాండ్రేగుల అప్పారావు తెలిపారు. ఈ సమావేశంలో వృద్ధులకు ఉచితంగా గుర్తింపు కార్డులు అందిస్తామని పేర్కొన్నారు.

విద్యార్థులకు వ్యాసరచన పోటీలు

నక్కపల్లి, న్యూస్‌టుడే: మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలను నిర్వహించారు. ఈనెల 10న జరగనున్న మెగా పేరెంట్స్ సమావేశంలో భాగంగా తల్లికి వందనం పథకంపై పెదబోదుగల్లం, నక్కపల్లి ఉన్నత పాఠశాలల్లో పోటీలను నిర్వహించారు. హెచ్.ఎం.లు జయశ్రీ, విజయ ఆధ్వర్యంలో వీటిని ఏర్పాటు చేశారు. విజేతలకు బహుమతి ప్రదానం ఉంటుందన్నారు.

సమ్మెను జయప్రదం చేయండి

అచ్యుతాపురం, మునగపాక, న్యూస్‌టుడే: దేశవ్యాప్త సమ్మెలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని ప్రజాసంఘాల నాయకులు కాండ్రేగుల రామచంద్రరావు కోరారు. హరిపాలెంలో శుక్రవారం సమ్మెపై ప్రచారం చేశారు. రంగారావు, రామ్‌కుమార్, కన్నూనాయుడు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. తొమ్మిదిన చేపట్టే సమ్మెను విజయవంతం చేయాలని సీఐటీయూ మునగపాక మండల కార్యదర్శి వి.బ్రహ్మాజీ పిలుపునిచ్చారు. మునగపాక సీఐటీయూ కార్యాలయంలో శుక్రవారం గోడపత్రులు ఆవిష్కరించారు.

7న ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ వేడుకలు

పాయకరావుపేట, న్యూస్‌టుడే: ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ వేడుకలను ఈనెల ఏడున నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో నిర్వహించాలని జిల్లా ఇన్‌ఛార్జి పోసుపల్లి వెంకటరావు పిలుపునిచ్చారు. పాయకరావుపేటలో సంఘ నాయకులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. 'పేట'లో కూడలినుంచి చిత్రమందిర్ వరకు భారీ ర్యాలీ ఉంటుందన్నారు. నాయకులు ఎస్.గోవిందరావు, జి.సుబ్బారావు, ఎ.యేసు, కొండబాబు, జి.వీరబాబు, రమణ పాల్గొన్నారు.

కొత్తూరు విద్యార్థికి జేఎన్‌టీయూ ఎక్సలెన్స్ అవార్డు

కొత్తూరు (అనకాపల్లి): కొత్తూరు పంచాయతీ ఎన్‌జీఓ కాలనీకి చెందిన రక్షణాల అధికారి పరదేశి కొడుకు, గృహిణి విజయలక్ష్మి దంపతుల కుమారుడైన కర్రి తేజ సూర్య కాకినాడ జేఎన్‌టీయూ నుంచి బీటెక్ డిగ్రీ పట్టాతోపాటు విశ్వవిద్యాలయ పరిధిలో ఉత్తమ విద్యార్థిగా ఎంపికై ఎక్సలెన్స్ అవార్డును అందుకున్నాడు. విశ్వవిద్యాలయంలో శుక్రవారం జరిగిన స్నాతకోత్సవంలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ బంగారు పతకాన్ని తేజ సూర్యకు బహూకరించారు. ఇతడు ప్రస్తుతం విశాఖ కోరమాండల్‌లో ఉద్యోగం చేస్తున్నాడు.

రారండోయ్.. ఇంటర్ ప్రభుత్వ కళాశాలకు!

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే

అత్యుత్తమ విద్యాబోధనను అందిపుచ్చుకోవాలంటూ అనకాపల్లిలో ప్రభుత్వ జూనియర్ కళాశాల సిబ్బంది ప్రచారం చేస్తున్నారు. ఈ ఏడాది ఇంటర్ మొదటి ఏడాది ప్రవేశాల కోసం అధ్యాపకులు చూపిన చొరవతో ఇప్పటివరకు 88 మంది విద్యార్థులు ఇంటర్ ప్రథమ సంవత్సరంలో చేరారు. ద్వితీయ సంవత్సరం 84 మంది విద్యార్థులు ఉన్నారు. గత ఏడాది కంటే ఈ ఏడాది విద్యార్థుల ప్రవేశాలు పెరిగే అవకాశం ఉందని అధ్యాపకులు చెబుతున్నారు. అనకాపల్లిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యాబోధన గాడిన పడేలా ప్రభుత్వం తీసుకున్న చర్యలు పేద విద్యార్థులకు లబ్ధి చేకూర్చేలా చేశాయి. ఇప్పటివరకు కళాశాలలో ప్రిన్సిపల్ తప్ప ఒక్క రెగ్యులర్ అధ్యాపకులు ఉండేవారు కాదు. ఈ ఏడాది ముగ్గురు రెగ్యులర్ అధ్యాపకులతో పాటుగా ఒప్పంద అధ్యాపకులను నియమించారు. ఈ కళాశాలలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ గ్రూపులు ఉన్నాయి. రెగ్యులర్ అధ్యాపకులు లేక పడుతున్న ఇబ్బందులను గుర్తించి కూటమి ప్రభుత్వం అధ్యాపకుల నియామకంతోపాటు కళాశాలలలో వసతులు మెరుగుపరిచేలా చర్యలు చేపట్టింది. దీంతో కళాశాలలో చేరడానికి విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి విద్యార్థులు అనకాపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలకు వస్తున్నారు. ఈ విద్యార్థుల సంఖ్యను పెంచేలా అధ్యాపకులు ప్రచారం చేస్తున్నారు.

అనకాపల్లి జూనియర్ కళాశాలలో చేరిన ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులు

సదుపాయాలు వినియోగించుకోవాలి..: ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రవేశాలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు 88 మంది ప్రథమ సంవత్సరంతో చేరారు. ఈ సంఖ్యను పెంచేలా కళాశాలలో అందుతున్న వసతులపై ప్రచారం చేస్తున్నాం. ఆధునిక విద్యాబోధనతో పాటు ఈ ఏడాది నుంచి పోటీ పరీక్షలకు విద్యార్థులకు సన్నద్ధం చేసేలా చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న పుస్తకాలను విద్యార్థులకు అందించాం.
– కుసుమావతి, ఇంటర్ కళాశాల ప్రిన్సిపల్, అనకాపల్లి.

తీరం.. అసౌకర్యాలమయం

పాయకరావుపేట, న్యూస్‌టుడే: తీరప్రాంతం అంటే వ్యాపార కూడలి. నిత్యం రూ. లక్షలు విలువచేసే మత్స్యసంపద క్రయ విక్రయాలు ఇక్కడ జరుగుతాయి. దీంతోపాటు వేలాది మందికి ఉపాధి కేంద్రం. సముద్రాన్ని జయించిన మత్స్యకారులకు తీరప్రాంతానికి చేరే రహదారులు నిత్యం కష్టాలను మిగుల్చుతున్నాయి.

పాయకరావుపేట, నక్కపల్లి, ఎస్.రాయవరం మండలాల్లో మత్స్యకార గ్రామాల నుంచి నిత్యం సముద్రంలోకి వేటకు వెళ్తుంటారు. అర్ధరాత్రి గంగపుత్రులు వలలు భుజాన వేసుకుని తీరానికి చేరుతుంటారు. గ్రామం నుంచి తీరం చేరాలంటే మట్టిరోడ్లే దర్శనమిస్తున్నాయి. కొన్నిచోట్ల రాళ్లుతేలి రాకపోకలు సాగించలేని దుస్థితి. వర్షాలు పడ్డాయంటే నడిచేందుకు వీలు లేని పరిస్థితి. బురదలోనే నడుస్తూ సాగరంలో వేటకు సన్నద్ధం అవుతారు. పాల్మన్‌పేట, రత్నాయంపేట, కొర్లాయంపేట, గజపతినగరం, రాజవరం తదితర గ్రామాల్లో రహదారులు అధ్వానంగా మారాయి. చేపలు, రొయ్యల కొనుగోళ్లకు నిత్యం ఇతర ప్రాంతాల నుంచి ఆటోలు, ఇతర వాహనాలపై వ్యాపారులు వస్తుంటారు. రోడ్లు బాగోలేకపోవడంతో ఈ వాహనాలు తరచూ మరమ్మతులకు గురవుతున్నాయని వాపోతున్నారు. దీంతో ఒక్కోసారి రహదారి సౌకర్యం సక్రమంగా ఉన్న ప్రాంతాలకే కొనుగోలుకు తరలిపోతున్నారు. దీనివల్ల స్థానికంగా ఉన్న వారికి తక్కువ ధరకే అమ్ముకుంటున్నారు. సుమారు రెండు నెలలు మినహా నిరంతరం చేపలు పట్టుకోవడానికి వెళ్లాల్సిందే. అత్యంత కీలకమైన దారులకు కొత్తరూపు తీసుకురావాల్సి ఉంది. ఉపాధి హామీ పథకంలో భాగంగా మట్టిరోడ్ల స్థానంలో సిమెంట్ రోడ్లు నిర్మించాల్సి ఉంది. దీనివల్ల మత్స్యకారుల సమస్య తీరినట్లే.

రాళ్లు తేలిన గజపతినగరం తీర ప్రాంతానికి వెళ్లే రోడ్డు

మొలక శాతంతో దిగుబడి అంచనా

నక్కపల్లి, న్యూస్‌టుడే: వరి సాగుచేసే రైతులంతా విత్తన మొలకశాతం తెలుసుకోవాలని ఏపీ సీడ్స్ జిల్లా మేనేజరు కె.సాయి సూచించారు. దీని ద్వారా దిగుబడులను అంచనా వేయొచ్చునన్నారు. నక్కపల్లి, వేంపాడులో రైతు సేవా కేంద్రాలను శుక్రవారం ఆయన తనిఖీ చేసి విత్తన నిల్వలను పరిశీలించారు. రైతులకు ఏదైనా ఇబ్బంది ఉంటే తక్షణం రైతు సేవా కేంద్రాల్లో ఫిర్యాదు చేయాలన్నారు. వ్యవసాయాధికారి ఉమా ప్రసాద్ పలువురు రైతులతో మాట్లాడి తెగుళ్ల నివారణకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలను వివరించారు. కార్యక్రమంలో సిబ్బంది సాయికుమారి, రాకేశ్, నాయుడు తదితరులు పాల్గొన్నారు.

ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇవ్వాలి

ఎలమంచిలి: ద్విచక్ర వాహనాల మోటారు మెకానిక్‌లకు ప్రభుత్వం ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని దుర్గా నూకాంబికా మోటారు మెకానిక్‌ల సంఘం నాయకులు కోసూరు రాము కోరారు. ప్రపంచ ద్విచక్ర వాహన మోటారు మెకానిక్ దినోత్సవం పురస్కరించుకుని శుక్రవారం ఎలమంచిలిలో వీరంతా ర్యాలీ నిర్వహించారు. మెకానిక్‌ల షెడ్లకు ఉచిత విద్యుత్తు ఇవ్వాలన్నారు. యూనియన్ నాయకులు ఎల్.పణి, మూర్తి, తాతాజు, మదీనా పాల్గొన్నారు.

అధ్వాన రహదారులతో అవస్థలు

కోటవురట్ల, న్యూస్‌టుడే: మండలంలో పలు గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారులు గుంతలతో అధ్వానంగా మారాయి. వైకాపా పాలనలో రహదారుల అభివృద్ధిపై శ్రద్ధ వహించక పోవడంతో, అప్పటి గుంతలు ఇప్పుడు మరింత పెద్దగా అయ్యి చెరువులను తలపిస్తున్నాయి. కైలాసపట్నం నుంచి రాజుపేటకు వెళ్లే మార్గంలో, రామచంద్రపురం సమీపంలో ఉన్న శమ్మవాకలో రహదారికి భారీ గుంతలు పడ్డాయి. వర్షానికి ఆ గుంతల్లోకి నీరు చేరింది. దీంతో వాహనదారులు ప్రయాణం చేటప్పుడు గుంతల్లో ఇరుక్కుపోతుండటమే కాకుండా, ప్రమాదాలకు గురవుతున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని వీరంతా ఆందోళన చెందుతున్నారు. అధికారులు పట్టించుకుని, రహదారులపై గుంతలు పూడ్చి, అభివృద్ధి పనులు చేపట్టాలని కోరుతున్నారు.

బురద.. నడిచేదెలా..

పాయకరావుపేట, న్యూస్‌టుడే: పుంతరోడ్లపై ప్రయాణం గగనంలా మారుతోంది. చినుకు పడితే రాకపోకలు సాగించలేని దుస్థితి. మండలంలోని గోపాలపట్నం ఆవ పక్కన ఉన్న పుంతరోడు బురదతో చిత్తడిగా మారింది. అడుగు తీసి అడుగు వేయలేని విధంగా మారింది. వ్యవసాయ పనులకు పొలాలకు వెళ్లే రైతులు నానాపాట్లు పడుతున్నారు. బురదలో జారిపడిపోతున్నారు. శ్రీరాంపురం, కొత్తూరు, రాజగోపాలపురం, అరట్లకోట తదితర గ్రామాల్లోని పుంతరోడ్లు అధ్వానంగా మారాయి. ఖరీఫ్ సీజన్ కావడంతో పొలాలు దుక్కులు చేసేందుకు వెళ్లలేకపోతున్నామని రైతులు వాపోతున్నారు. అధికారులు స్పందించి గ్రావెల్ వేసి మట్టిరోడ్లకు కొత్తరూపు తీసుకురావాలని అన్నదాతలు కోరుతున్నారు.

కృష్ణావతారంలో జగన్నాథస్వామి

అనకాపల్లి పట్టణం, మునగపాక, కశింకోట న్యూస్‌టుడే: అనకాపల్లిలో జగన్నాథస్వామి రథోత్సవాల్లో భాగంగా స్వామి వారు కృష్ణావతారంలో శుక్రవారం భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారిని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ దర్శించుకున్నారు. కొంకిపాలెంలో కొలువైన జగన్నాథస్వామి కృష్ణావతారంలో పూజలందుకున్నారు. అర్చకులు మారుతీ వెంకటరావులు, గోప అప్పలనాథ్ ఆధ్వర్యంలో స్వామికి ఉదయం విశేష పూజలు, అభిషేకాలు చేశారు. మునగపాక, నాగులాపల్లిలో ప్రతిష్ఠించిన జగన్నాథస్వామిని పరశురామావతారంలో అలంకరించారు. నాగులాపల్లిలో అన్నసమారాధన జరిగింది.

నక్కపల్లి, మునగపాక: వారాహి మాత నవరాత్రి వేడుకల్లో భాగంగా ఉపమాక శివాలయంలో వివరీరాజు శుక్రవారం రాత్రి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అర్చకులు మహేష్ ఆధ్వర్యంలో నవరాత్రులు జరిపారు. మునగపాక వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి శుక్రవారం అనకాపల్లి సూరిబాబు రూ.20 వేల విరాళం అందజేశారు. కాండ్రేగుల హేమంత్ రూ.ఐదువేలు అందజేశారు.

నాగులాపల్లిలో జగన్నాథ స్వామిని దర్శించుకుంటున్న భక్తులు

అల్లూరి ఆశయ సాధనకు కృషిచేయాలి

అనకాపల్లి, లక్ష్మీదేవిపేట, కొత్తూరు, (అనకాపల్లి), న్యూస్‌టుడే: అల్లూరి సీతారామరాజు ఆశయ సాధనకు అంతా కృషి చేయాలని జనసేన పార్లమెంట్ నియోజకవర్గ అధికార ప్రతినిధి దూలం గోపి పేర్కొన్నారు. పట్టణంలో శుక్రవారం జనసేన ఆధ్వర్యంలో అల్లూరి జయంతి నిర్వహించారు. అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి నాయకులు నివాళులు అర్పించారు. అనకాపల్లి సీపీఐ కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి రాజాన దొరబాబు ఆధ్వర్యంలో జరిగిన అల్లూరి జయంతి వేడుకల్లో పార్టీ, అనుబంధ విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఏఎంఏఎల్ కళాశాలలో ప్రిన్సిపల్ డాక్టర్ గెల్లా జయలక్ష్మి అల్లూరి చిత్రపటానికి నివాళులర్పించారు. రైల్వే స్టేషన్ రహదారిలోని అల్లూరి విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే బుద్ధ నాగజగదీశ్వరరావు నివాళి అర్పించారు.

పాయకరావుపేట, రాంబిల్లి: పాయకరావుపేట గాంధీనగర్ బుడి అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజాబాబు, జగన్నాథరావు, కె.నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. రాంబిల్లిలో అల్లూరి విగ్రహానికి భాజపా అనకాపల్లి పార్లమెంటు కార్యదర్శి బీటీఎస్ వర్మ, మాజీ సర్పంచి పిన్నమరాజు కిశోర్‌రాజు పూలమాలలు వేశారు.

నక్కపల్లి, ఎస్.రాయవరం: వేంపాడులో క్షత్రియ పరిషత్ ఆధ్వర్యంలో అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అయినంపూడి చినవెర్రాజు, మణిరాజు, అయినంపూడి అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. ఎస్.రాయవరం మండలం గుర్రాజుపేట, గుడివాడ గ్రామంలో సర్పంచి దూళి శ్రీనుబాబు, మాజీ సర్పంచి శ్రీపతిరాజు నివాళులు అర్పించారు.

మునగపాక, అచ్యుతాపురం: మునగపాకలో వైకాపా నేత ఒడ్డిపేట ప్రసాద్ కార్యాలయంలో సీతారామరాజు చిత్రపటానికి అరకు ఎంపీ తనూజారాణి పూలమాల వేశారు. తిమ్మరాజుపేటలో జిల్లా తెలుగు మహిళ అధ్యక్షురాలు మంజు ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి ప్రగడ నాగేశ్వరరావు పాల్గొన్నారు. మళ్లవరంలో క్షత్రియ సేవా సంఘం ఆధ్వర్యంలో అల్లూరి విగ్రహానికి ఎమ్మెల్యే విజయకుమార్, సర్పంచి పిన్నరాజు వాసు పూలమాల వేసి నివాళులర్పించారు. మొసయ్యపేటలో డీసీసీబీ జిల్లా అధ్యక్షుడు కొండ్రు సోమునాయుడు అంజలి ఘటించారు.

కశింకోట: సంతబయలు వద్ద ఉన్న అల్లూరి విగ్రహానికి భాజపా జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు పూల మాల వేసి నివాళులర్పించారు.

వేంపాడులో క్షత్రియ పరిషత్ ప్రతినిధుల నివాళి

అనకాపల్లిలో..

మునగపాకలో నివాళి అర్పిస్తున్న అరకు ఎంపీ తనూజారాణి

అభివృద్ధితోపాటు సంక్షేమానికి పెద్దపీట

అనకాపల్లి/గ్రామీణం, కొత్తూరు (అనకాపల్లి), న్యూస్‌టుడే: రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులున్నా అభివృద్ధి, సంక్షేమం దిశగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరంతరం కృషి చేస్తున్నారని తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి పీలా గోవింద సత్యనారాయణ పేర్కొన్నారు. మార్టూరు, మాకవరం గ్రామాల్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి అభివృద్ధి, సంక్షేమ పథకాల కరపత్రాలు అందజేశారు. డీసీఎంఎస్ ఛైర్మన్ కోట్ని బాలాజీ, మండల తెదేపా అధ్యక్షుడు కర్రి వెంకట సన్యాసినాయుడు, సర్పంచి మొయ్యా భవాని పాల్గొన్నారు. 84వ వార్డు కార్పొరేటర్ మాదంశెట్టి చినతల్లి ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు పంపిణీ చేపట్టారు. బోరు నిర్మాణ పనులు ప్రారంభించారు. తెదేపా నేత మాదం శెట్టి నీలబాబు పాల్గొన్నారు. తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బుద్ధ నాగజగదీశ్వరరావు పట్టణంలోని చేపలబజారులో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను వివరించారు. గవరపాలెం యల్లపువారి వీధిలో గవర కార్పొరేషన్ ఛైర్మన్ మళ్ల సురేంద్ర ప్రచారం చేశారు. పార్టీ పరిశీలకులు డొక్కా నాగభూషణం, భోగలింగేశ్వర, సత్యనారాయణస్వామి దేవస్థానాల ఛైర్మన్‌లు కాండ్రేగుల సత్యనారాయణ, బొడ్డేడ మురళి పాల్గొన్నారు. అర్హులైన వారందరికి త్వరలోనే టిడ్కో ఇళ్లు అందజేస్తామని మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ తెలిపారు. పార్టీ కార్యాలయంలో కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించారు.

నక్కపల్లి: డీఎల్‌పురానికి చెందిన గింజాల రాము అనారోగ్యంతో బాధపడుతుండగా, ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంత్రి వంగలపూడి అనిత మంజూరు చేయించిన రూ.4.20 లక్షల చెక్కును రాము కుటుంబ సభ్యులకు తెదేపా మండలశాఖ అధ్యక్షుడు గింజాల లక్ష్మణరావు నాయకులతో కలిసి అందజేశారు.

మునగపాక, అచ్యుతాపురం: తోటాడ శివారు గవర్ల అనకాపల్లిలో మండల తెదేపా అధ్యక్షుడు పెంటకోట విజయ్ ఆధ్వర్యంలో తెదేపా నాయకులు ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వం అభివృద్ధిని వివరించారు. పూడిమడకలో శుక్రవారం మేరుగు బాపునాయుడు ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం చేశారు.

అనకాపల్లిలో కరపత్రాలను అందజేస్తున్న పీలా గోవింద

పూడిమడకలో ఇంటింటి ప్రచారం

డీఎల్‌పురంలో బాధితుడి కుటుంబ సభ్యులకు చెక్కు అందజేస్తున్న లక్ష్మణరావు తదితరులు

కౌలు రైతులకు గుర్తింపు కార్డు తప్పనిసరి

లక్ష్మీదేవిపేట (అనకాపల్లి), న్యూస్‌టుడే: కౌలు రైతులకు గుర్తింపు కార్డు తప్పనిసరిగా ఉండాలని ఏడీఏ సీహెచ్.సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. పట్టణంలోని మండల పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం కౌలు రైతుల గుర్తింపు కార్డులపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఏడీఏ మాట్లాడుతూ వ్యవసాయ శాఖ ద్వారా అందిస్తున్న రుణాలు, రాయితీలు పొందాలన్నా, ధాన్యం అమ్మాలన్నా కౌలు గుర్తింపు కార్డు ఉండాలన్నారు. మండల వ్యవసాయ అధికారి రంగాచారి మాట్లాడుతూ గ్రామ వ్యవసాయ సహాయకులు, వీఆర్వోలు గ్రామాల్లో కౌలు రైతులను గుర్తించి కార్డులు అందించాలన్నారు. మండలానికి 245 మందికి కార్డులు ఇవ్వాల్సి ఉందన్నారు.. ఉప తహసీల్దార్ కుమార స్వామి, ఆత్మ ఏటీఎం పి.రామకృష్ణ, గ్రామ వ్యవసాయ సహాయకులు, వీఆర్వోలు, సిబ్బంది పాల్గొన్నారు.

మాట్లాడుతున్న ఏడీఏ సుబ్రహ్మణ్యం

గ్రామీణస్థాయికి రోటరీ సేవల విస్తరణ

నెహ్రూచౌక్ (అనకాపల్లి), న్యూస్‌టుడే: రోటరీక్లబ్ సేవలను భవిష్యత్తులో గ్రామీణస్థాయిలో విస్తరిస్తామని జిల్లా గవర్నర్ డాక్టర్ కల్యాణ చక్రవర్తి తెలిపారు. పట్టణంలోని న్యూకాలనీ రోటరీ హాల్‌లో క్లబ్ నూతన కార్యవర్గ సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. కల్యాణ చక్రవర్తి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 2025-26 సంవత్సరానికి నూతన అధ్యక్షుడిగా ఎంపికైన బుద్ధ శ్రీనివాసరావు, కార్యదర్శి కె.వి.పి.ఎస్.ప్రకాశరావు, కోశాధికారి బి.సర్వారావు, ఇతర సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. క్లబ్ ప్రతినిధులు జె.నాగేంద్రరాజు, ఎస్.రాజేష్‌కుమార్, బుద్ధ రమణాజీ, అనిల్, కోలపర్తి కన్నబాబు, కె.వి.గౌరీపతి, సత్యనారాయణ పాల్గొన్నారు.

బాధ్యతలు చేపట్టిన రోటరీక్లబ్ నూతన కార్యవర్గం

మేమున్నాం.. మీకు తోడుగా

అనకాపల్లి- 80085 74722 | పాయకరావుపేట- 80085 74750
ఎలమంచిలి- 80085 74726

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే ?: పట్టణంలోని చదువుల వారి వీధిలో రహదారి మరమ్మతులకు గురైంది. సమస్యను పరిష్కరించగలరు. – **సతీష్**, ✓: రహదారి నిర్మాణం చేపట్టి సమస్యను పరిష్కరిస్తాం. – **గోపాలకృష్ణ, జీవీఎంసీ డీఈ.**

పాయకరావుపేట, న్యూస్‌టుడే: పాయకరావుపేటలోని ప్రధాన రహదారిపై రాత్రిపూట రోడ్లపైనే పశువులు తిష్ఠ వేస్తున్నాయి. రాకపోకలకు వీలుండటం లేదు. – **పి.గణేష్**, ✓: పశువుల యజమానులకు తాఖీదులు జారీ చేస్తాం. ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా చూస్తాం. – **ఎం.లవరాజు, ఈవో**

పాయకరావుపేట, న్యూస్‌టుడే: పాయకరావుపేట నుంచి మంగవరం వెళ్లే రోడ్డులో పట్టణ శివారు ప్రాంతంలో కొబ్బరిబొండాలు గుట్టలుగా వేస్తున్నారు. ఇవన్నీ రోడ్డుపైకి చేరుతున్నాయి. – **ప్రకాష్, పాయకరావుపేట**, ✓: రోడ్ల పక్కన వాడి పారేసిన కొబ్బరిబొండాలు వేయకుండా చర్యలు చేపడతాం. డంపింగుయార్డులో వేసేలా అవగాహన కల్పిస్తాం. – **ఎం.లవరాజు, ఈవో**

ఎలమంచిలి, న్యూస్‌టుడే: పట్టణంలోని పంటకాలువ వద్ద మందుబాబుల ఆగడాలు పెరిగిపోయాయి. ఈ మార్గంలో రాకపోకలు సాగించే వారి పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. – **ఆర్.రమణమ్మ**, ✓: పంట కాలువ వద్ద నిఘా పెట్టిస్తాం. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగే వారిపై కేసులు నమోదు చేస్తున్నాం. ఈ ప్రాంతంలో పెట్రోలింగ్ పెంచుతాం. – **సావిత్రి, పట్టణ ఎస్సై.**

స్పందనకు వందనం

ఎలమంచిలి, న్యూస్‌టుడే: పట్టణంలోని యానాద్రి కాలనీలో రోడ్డుపై గుట్టలుగా పోసిన కాలువలో పూడికను శుక్రవారం మున్సిపల్ అధికారులు తొలగించారు. 'ఈనాడు'లో గురువారం 'రోడ్డుపైనే పూడిక' అనే శీర్షికతో ప్రచురితమైన వార్తకు మున్సిపల్ శానిటరీ ఇన్‌స్పెక్టర్ పల్లా శ్రీనివాసరావు స్పందించారు. శుక్రవారం పారిశుద్ధ్య కార్మికులను పంపించి ఈ పూడిక అంతా తీయించి డంపింగ్ యార్డుకి పంపించారు. దీంతో ఈ మార్గంలో రాకపోకలకు ఇబ్బందులు తొలగాయి. రోడ్డుపై అడ్డంగా కాలువలో పూడిక వేయడం వల్ల ఈ మార్గంలో ప్రయాణించే వారంతా చుట్టూ తిరిగి రాకపోకలు సాగించేవారు. అధికారుల చొరవతో ఈ సమస్య పరిష్కారమైంది.

వసతుల కల్పనకు ప్రాధాన్యం

అచ్యుతాపురం, న్యూస్‌టుడే: నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఎమ్మెల్యే విజయ్‌కుమార్ చెప్పారు. దోసూరులో శుక్రవారం పర్యటించిన ఆయన ఎస్సీ కాలనీలో శిథిలావస్థకు చేరిన తాగునీటి పథకాన్ని పరిశీలించారు. సర్పంచి సుజాత, నాయకులు తాతబాబు, అప్పారావు, రామకృష్ణ, సత్యారావు తదితరులు పాల్గొన్నారు.

మునగపాక, న్యూస్‌టుడే: అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందని ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ అన్నారు. గంటవానిపాలెంలో సిమెంటు రోడ్డు, సచివాలయ భవనాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామాలను అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దుతానన్నారు. కూటమి ప్రభుత్వం పాలనలో కక్షసాధింపులుండవని పేర్కొన్నారు. ఎంపీడీఓ ఉషారాణి, జనసేన మండల అధ్యక్షుడు టెక్కలి పరశురామ్, తెదేపా మండల మాజీ అధ్యక్షుడు దొడ్డి శ్రీనివాసరావు, సర్పంచి వెంకటలక్ష్మి, కూటమి నాయకులు కొరపాటి రాజశేఖర్, యల్లపు భాస్కరరావు, అప్పలరాజు, కాళేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

దోసూరులో పర్యటిస్తున్న ఎమ్మెల్యే విజయ్‌కుమార్

పేటలో రంగా జయంతి

పాయకరావుపేట, న్యూస్‌టుడే: పేటలో వంగవీటి మోహనరంగా జయంతి నిర్వహించారు. పట్టణంలోని జీవీఆర్ నగర్ వద్ద ఉన్న రంగా విగ్రహానికి కాపునాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు జగతా శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాపు నాయకులు కేకు కోశారు. రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాపునాడు నియోజకవర్గ అధ్యక్షుడిగా కె.నాగార్జునను నియమిస్తున్నట్లు ప్రకటించారు. నాయకులు తోట నగేష్, దగ్గుపల్లి సాయిబాబా, జగతా శ్రీను, మజ్జూరి నారాయణరావు, జీవీవీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

నక్కపల్లి, ఎలమంచిలి: నక్కపల్లి బస్టాండు వద్ద కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ వీసం రామకృష్ణ, ఉపమాకలో జడ్పీ కో ఆప్షన్ మాజీ సభ్యుడు కొప్పిశెట్టి కొండబాబు ఆధ్వర్యంలో రంగా జయంతి వేడుకలు చేశారు. ఉద్దండపురంలో స్థానిక నాయకులు రంగా చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు. ఎలమంచిలి పట్టణంలోని స్టేషన్ రోడ్డులో రంగా చిత్రపటానికి స్థానిక యువకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బైక్ ర్యాలీ నిర్వహించారు.

పేటలో కేకు కోస్తున్న నాయకులు

బీమా ఉద్యోగుల నిరసన

నెహ్రూచౌక్ (అనకాపల్లి), న్యూస్‌టుడే: తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ జీవిత బీమా ఉద్యోగులు శుక్రవారం నిరసన చేపట్టారు. భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) అనకాపల్లి కార్యాలయం ఎదుట నిర్వహించిన ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగులు, ఏజెంట్లు, బీమా ఉద్యోగులు, కార్యాలయ సిబ్బంది, డెవలప్‌మెంట్ అధికారులు పాల్గొన్నారు.

LOST OF PASSPORT

I, **MAMIDALA SURI APPARAO** S/o Late Apparao, residing at D.No. 2-22, Kolativari Street, Veduruparthi (Vi), Kasimkota (Md.), Anakapalli (Dist.) have lost my passport **(Pasport No. K9232915)** while travelling from my house to Kasimkota by bike on **02-07-2025.** If found, kindly return it to the above address or contact me at

✆9701766961

ఇక్కట్లున్నా ఇక్కడే తినాలా ?

భోజనశాల ప్రారంభించక విద్యార్థుల అవస్థలు

ఇరుకైన వరండాలో భోజనం చేస్తున్న చిన్నారులు

చోడవరం, న్యూస్‌టుడే: గాంధీగ్రామం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రూ.25లక్షలతో విద్యార్థులు భోజనం చేసేందుకు నిర్మించిన భవనం ప్రారంభానికి నోచుకోలేదు. దీంతో పాఠశాల వరండాలో మధ్యాహ్న భోజనం చేస్తున్నారు. ఇక్కడ 300మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. భోజనం చేసేటప్పుడు చిన్నారులు ఇబ్బంది పడుతుండటంతో పూర్వ విద్యార్థి పిన్నమరాజు వైకుంఠ చొరవ తీసుకుని రఘువీర, రాజ్యసభ్యుడు వి.విజయేంద్ర ప్రసాద్ ద్వారా రూ.25 లక్షలు విడుదల చేయించారు. తద్వారా విద్యార్థుల భోజనం కోసం అన్ని సదుపాయాలతో భోజనశాల నిర్మించారు. దీన్ని ప్రారంభించడంలో మాత్రం స్థానిక పెద్దలు నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే రాజు చొరవ చూపి భవనాన్ని ప్రారంభించి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని పూర్వ విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.

నర్సీపట్నం

• నర్సీపట్నం • చోడవరం • మాడుగుల

స్మార్ట్ మీటర్లపై ద్వంద్వవైఖరి

నాతవరం, న్యూస్‌టుడే: వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లకు స్మార్ట్ మీటర్ల ఏర్పాటును గతంలో తీవ్రంగా వ్యతిరేకించిన తెదేపా ఇప్పుడు పాలకపక్షంలో ఉండి ఎందుకు ఏర్పాటు చేస్తోందని సీపీఎం మండల కార్యదర్శి చిన్నయ్యనాయుడు ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం వస్తే స్మార్ట్ మీటర్లు ఉండవని చెప్పి ఇప్పుడు ఏర్పాటు చేస్తూ ద్వంద్వవైఖరి అవలంబిస్తోందన్నారు. వీటి ఏర్పాటును నిరసిస్తూ విద్యుత్తు ఉప కేంద్రాల ఎదుట ఆందోళన చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.

తెరపై ఈనాడు

నర్సీపట్నం: శ్రీకన్య ఆడి: సోలో బాయ్, కన్నప్ప, ఆడి2: మార్గన్, కుబేర, ఆడి3: తమ్ముడు, ఆడి4: జురాసిక్ వరల్డ్, ఎస్‌1 బి మూవీ, బంగార్రాజు: మార్గన్, రాజు: కన్నప్ప, చోడవరం: శ్రీసాయిలక్ష్మి: తమ్ముడు, సాయిలక్ష్మి: కన్నప్ప, పూర్ణ: కుబేర

ఆదాయం బాగు.. అభివృద్ధి జాగు

దేవరాపల్లి, న్యూస్‌టుడే: దేవరాపల్లి హోల్ సేల్ మార్కెట్‌లో అవసరమైన స్థలం లేక పోవడంతో వ్యాపారం నిర్వహించేందుకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సోమవారం మినహా మిగతా రోజుల్లో రూ.లక్షల్లో క్రయ, విక్రయాలతో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు రద్దీగా ఉంటుంది. ఈ మార్కెట్ ద్వారా పంచాయతీకి ఆశీల పాట రూపంలో రూ.లక్షల్లో ఆదాయం వస్తుంది. సరిపడినంత స్థలం లేక దేవరాపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆనుకుని ఉన్న ప్రధాన రోడ్డుపై నిర్వహిస్తున్నారు. దీంతో ప్రతీ రోజు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వర్షాకాలంలో ఈ ప్రాంతమంతా బురదమయమవుతోంది. పంచాయతీకి రూ.లక్షల్లో ఆదాయం తెస్తున్న మార్కెట్‌కి తగిన స్థలంతో పాటు రైతులకు అవసరమైన మౌలిక వసతులు సమకూర్చాలని రైతులు కోరుతున్నారు.

దేవరాపల్లి హోల్ సేల్ మార్కెట్‌లో పరిస్థితి ఇదీ..

సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తాం: ఈ విషయాన్ని పంచాయతీ ఈఓ బి.అనంత ఉమాదేవి వద్ద ప్రస్తావించగా రైతులకు అనువైన ప్రదేశం అదేనన్నారు. ఎన్నో ఏళ్లుగా అక్కడే మార్కెట్ నడుస్తోందన్నారు. అక్కడకు వెళ్లి రైతులతో మాట్లాడి సమస్యలుంటే తెలుసుకొని పరిష్కరించడానికి ప్రయత్నిస్తానన్నారు.

నిక్షయం.. నిక్షేపం

వ్యాధిగ్రస్థుల గుర్తింపునకు సర్వే

నర్సీపట్నం, న్యూస్‌టుడే: క్షయ (టీబీ)ను అంతమొందించే దిశగా అడుగులు పడుతున్నాయి. జనంలో చాలా మంది ఈ రోగ లక్షణాలను గుర్తించలేని స్థితిలో ఉంటూ వ్యాప్తి చెందేందుకు కారణమవుతున్నారు. ఇలాంటి వారందర్నీ గుర్తించేందుకు సర్వే నిర్వహిస్తున్నారు. వంద రోజుల ప్రణాళిక కింద 104 వాహనాలను మ్యాపింగ్ చేశారు. గ్రామాల్లో సంచార చికిత్స శిబిరాల (ఎస్‌సీఓ)ను వచ్చే వారిలో అనుమానితులకు టీబీ పరీక్షలు చేస్తున్నారు.

★ క్షయ నిర్మూలనకు ఇప్పటివరకు తీసుకున్న చర్యలు పెద్దగా సత్ఫలితాలు ఇవ్వలేదు. వ్యాధిగ్రస్థులు అందరితో కలిసి తిరుగుతుండటంతో త్వరగా వ్యాప్తి చెందుతోంది. ఈ పరిస్థితిని కట్టడి చేసేందుకు 'ఇంటెన్సిఫైడ్ టీబీ క్యాంపెయిన్ - టీబీ ముక్త్ భారత్ అభియాన్' పేరుతో జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనలతో మార్గదర్శకాలు రూపొందాయి. జనాభాలో వయోవృద్ధులు పేర్కొంటున్న దీర్ఘకాలిక రోగుల జాబితాలను సిద్ధం చేశారు. క్యాన్సర్, బీపీ, సుగర్, హెచ్ఐవీ బాధితుల్లో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండటంతో వారంతా బలహీనంగా ఉంటారు. ఇలాంటి వారంతా క్షయ బారిన పడే ప్రమాదమున్న దృష్ట్యా పరీక్షల ద్వారా నిర్ధారిస్తున్నారు.

క్షయ వ్యాధి నిర్మూలన అవగాహన ర్యాలీ

జాబితాలతో పరీక్షలు

జిల్లా జనాభాలో దీర్ఘకాలిక రోగుల జాబితాను ఆరోగ్య కేంద్రాల వారీగా విభజించి సంబంధిత ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలకు అందజేశారు. వీటి ఆధారంగా వారందర్నీ గుర్తించి 104 వైద్య సేవల శిబిరంలో పరీక్షలు చేస్తున్నారు. క్షయ ఉన్నట్లు గుర్తించిన వారి వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరుస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 4,9,170 మంది వల్నరబుల్ రోగుల వివరాలతో జాబితాలు తయారయ్యాయి. ఇప్పటికి వీటిలో 5,735 మందికి కఫం పరీక్షలు పూర్తి చేసి 39 మంది టీబీతో బాధపడుతున్నట్లు గుర్తించారు. జూన్ 4 నుంచి వంద రోజుల కార్యక్రమం ప్రారంభమైంది. సిబ్బంది ఇంటింటికి వెళ్లి రోగులను గుర్తిస్తున్నారని జిల్లా క్షయ నివారణాధికారి డాక్టర్ బాలాజీ పేర్కొన్నారు.

పెద్దేరు నుంచి 200 క్యూసెక్కుల నీరు విడుదల

మాడుగుల గ్రామీణం : పెద్దేరు జలాశయం గరిష్ఠ నీటిమట్టం 137మీటర్లు కాగా, ప్రస్తుతం 136.20 మీటర్లకు చేరింది. దీంతో అధికారులు అప్రమత్తమై స్పిల్‌వే గేటు ద్వారా శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి శనివారం ఉదయం 6 గంటల వరకు 200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. 300 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉన్నట్లు పర్యవేక్షణ అధికారి సుధాకర్‌రెడ్డి తెలిపారు.

రేపు విద్యుత్తు సరఫరా నిలిపివేత

నాతవరం, న్యూస్‌టుడే: సింహాద్రి ఎన్టీపీసీ - గాజువాక విద్యుత్తు ప్రధాన లైనులో అత్యవసర పనుల దృష్ట్యా నర్సీపట్నం ఉప కేంద్రం పరిధిలో లోడ్ రిలీఫ్ ఇవ్వనున్నట్లు ఏఈ చంద్రమౌళి చెప్పారు. మండలంలో ఆదివారం ఉదయం 4 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 3 నుంచి 6 గంటల వరకు వ్యవసాయ కనెక్షన్లకు సరఫరా ఉండదన్నారు.

రోలుగుంట: రోలుగుంట కేంద్రంగా విద్యుత్తు ఉపకేంద్రంలో మరమ్మతులు, చెట్ల కొమ్మల తొలగింపు కారణంగా రోలుగుంట, కొంతలం, నాయుడిపాలెం తదితర ప్రాంతాల్లో ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకూ సరఫరా ఉండదని ట్రాన్స్‌కో అధికారులు తెలిపారు.

అతివలకు ఆర్థిక ఊతం

డిజి లక్ష్మి సేవలు ప్రారంభం

నర్సీపట్నంలో శిక్షణ పొందుతున్న లబ్ధిదారులు

నర్సీపట్నం, న్యూస్‌టుడే: అతివలను వ్యాపార వేత్తలుగా తీర్చిదిద్దే దిశగా అడుగులు పడుతున్నాయి. ఆర్థిక స్వావలంబనకు కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన డిజి లక్ష్మి పథకం కార్యరూపం దాలుస్తోంది. ఇప్పటికే ఇళ్ల వద్ద నిరుద్యోగ యువతుల సేవలు ప్రారంభమయ్యాయి. త్వరలోనే సాధారణ సేవా కేంద్రాలు (సీఎస్‌సీ) అందుబాటులోకి రానున్నాయి.

★ పురపాలక సంఘాల్లోని మహిళల ఆర్థికాభివృద్ధికి పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) చర్యలు తీసుకుంటోంది. స్వయం సహాయ సంఘాల సభ్యుల్లో డిగ్రీ చదివి కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న వారిని డిజి లక్ష్మి ఆటమ్ కియోస్క్ పథకానికి ఎంపిక చేశారు. అర్హులుగా గుర్తించిన నర్సీపట్నంలో 36 మంది, ఎలమంచిలిలో 31 మందికి ఇప్పటికే బయోమెట్రిక్ పరికరాలు అందజేశారు. మీసేవ తరహా సేవలపై వీరికి శిక్షణ కొనసాగుతోంది. ఇప్పటికే వీరంతా లాగిన్ అయిన మేరకు ఈ-శ్రమ్ పోర్టల్ ద్వారా కార్మికుల సంక్షేమ కార్డులను ఇళ్ల వద్ద అందించే సేవలు కొనసాగిస్తున్నారు. ప్రత్యేక సెంటర్లను కొద్దిరోజుల్లోనే నిర్వహించనున్నారు.

★ సెంటర్ల నిర్వహణకు ముందుకు వచ్చిన వారంతా నెలకు రూ.20 వేల నుంచి రూ.25 వేలు సంపాదించే అవకాశం ఉంది. వీరికి రూ.2 లక్షల చొప్పున బ్యాంకుల నుంచి రుణ సాయం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సొమ్ముతో కంప్యూటర్, స్కానర్ తదితర పరికరాలు సమకూర్చుకోవచ్చు. వీరి ఇళ్ల ముందే ఉన్న కొద్దిపాటి ఖాళీ స్థలంలో కియోస్క్ సెంటర్లుగా పేర్కొంటున్న కంటైనర్ తరహాలో గట్టి ప్లాస్టిక్ వస్త్రంతో కూడిన టెంట్లు ఏర్పాటు చేస్తారు. ప్రత్యేకంగా గదులు తీసుకుని అద్దె చెల్లించాల్సిన అవసరం లేకుండా వీటిని ప్రతిపాదించారు. పురపాలికల్లో ప్రాథమికంగా డిజి లక్ష్మి సేవలు కొనసాగాలే చర్యలు తీసుకుంటున్నట్లు మెప్మా పీడీ సరోజిని పేర్కొన్నారు.

ప్రజా సంక్షేమానికి పెద్దపీట

చుక్కపల్లిలో ఒక ఇంటివద్ద మహిళలతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే సత్యనారాయణమూర్తి తదితరులు

చీడికాడ, న్యూస్‌టుడే: ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా.. సంక్షేమం, అభివృద్ధి ఎక్కడా ఆడదని, ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి అన్నారు. సూపరిపాలన తొలిఅడుగు కార్యక్రమాన్ని శుక్రవారం చీడికాడ మండలం చుక్కపల్లి, చెట్టుపల్లి గ్రామాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటికీ పర్యటించి స్థానికులతో మాట్లాడారు. ఏడాదిలో ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధి వివరించి, సమస్యలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో కొప్పల వెలమ కార్పొరేషన్ ఛైర్మన్ పీవీజీ కుమార్, తెదేపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మాడుగుల గ్రామీణం, న్యూస్‌టుడే: ఆర్థిక ఒడిదుడుకులను ఎదుర్కొని సీఎం చంద్రబాబు నాయకత్వంలో ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ పుప్పాల అప్పలరాజు పేర్కొన్నారు. ఎం.కోడూరులో శుక్రవారం నిర్వహించిన సుపరిపాలనలో తొలిఅడుగులో ఆయన పాల్గొని మాట్లాడారు.

మర్రివలసలో కరపత్రాలు పంచుతున్న ఎమ్మెల్యే రాజు

రావికమతం, న్యూస్‌టుడే: ప్రజా సమస్యలపై ఉదాసీనత లేకుండా సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్‌రాజు ఆదేశించారు. సుపరిపాలన- తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మర్రివలస, కన్నంపేట వమ్మవరం, కొత్తకోటలో నిర్వహించిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే రాజు పాల్గొన్నారు.

దేవరాపల్లి, చోడవరం, న్యూస్‌టుడే : దేవరపల్లి మండలంలోని తామరబ్బలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో శెట్టి అప్పలకొండ, మంగరాజు, ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్.రాజు చోడవరం క్యాంపు కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అక్కడికక్కడే పలు సమస్యలు పరిష్కరించారు.

అ వీ ఇ వీ

ఉద్యోగోన్నతి పొందిన కార్యదర్శికి సత్కారం

చోడవరం, న్యూస్‌టుడే: మండలంలోని గోవాడ పంచాయతీ కార్యదర్శి జె.దుర్గాప్రసాదు ఈవోపీఆర్డీగా ఉద్యోగోన్నతి పొందారు. దీంతో పంచాయతీ పాలకవర్గ సభ్యుల సమక్షంలో శుక్రవారం వీడ్కోలు సభలో ఆయన్ను సత్కరించారు. గోవాడ చక్కెర కర్మాగారం ఎండీ వెంకటేశ్వరరావు, మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ ఏడువాక సత్యారావులు శాలువా కప్పి సన్మానించారు. కార్యదర్శిగా గోవాడలో ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఉపసర్పంచి నక్కా కల్యాణశ్రీనివాస్, వార్డు సభ్యులు మజ్జి ఆనంద్, ఏడువాక రాము, సన్నిబాబు, చిన్నం నాయుడు, సత్యారావులు పాల్గొన్నారు.

దుకాణాలు ఎందుకు తొలగించట్లేదు?

రావికమతం, న్యూస్‌టుడే: మేజరు పంచాయతీ కొత్తకోటలో సాయిబాబా, వీరబ్రహ్మేంద్ర స్వామి, పెద్దింటమ్మ ఆలయాలు వద్ద మాంసం దుకాణాలను తొలగించకపోవడంపై స్థానిక నాయకులు ఆగ్రహించారు. శుక్రవారం ఎంపీడీవో వెంకన్నబాబు, ఈవోపీఆర్డీ సీతారామస్వామిలను సర్పంచి, ఉప సర్పంచులు లోవరాజు, దేవా, వార్డు సభ్యులు నిలదీశారు. అధికారులను కలిసి నేరుగా ఫిర్యాదులు చేసినా దుకాణాలను తొలగించలేదని ప్రశ్నించారు.

విత్తనశుద్ధిపై అవగాహన

రావికమతం, న్యూస్‌టుడే: మండలంలోని దొండపూడిలో శుక్రవారం ప్రకృతి వ్యవసాయంలో భాగంగా వరి నారు మడుల్లో వేసే వరి విత్తనం శుద్ధి విధానంపై రైతులకు అవగాహన కల్పించారు. ప్రకృతి వ్యవసాయంలో భాగంగా బీజామృతంతో వరి విత్తనాలను ఎలా శుద్ధి చేయాలో వివరించారు. రావికమతం ప్రకృతి వ్యవసాయ ఉద్యోగులు గణపతి, లావణ్య, దొరబాబు, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

పారిశుద్ధ్య పనుల పరిశీలన

మాడుగుల గ్రామీణం, న్యూస్‌టుడే: వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్యం నిర్వహణపై అప్రమత్తంగా ఉండాలని ఎంపీడీవో కొంకి అప్పారావు సూచించారు. మండలంలోని కేజేపురం గ్రామంలో పారిశుద్ధ్య పనులు, చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించి, వీధుల్లో పారిశుద్ధ్య పనులు పరిశీలించారు.

యూట్యూబర్‌పై ఫిర్యాదు

కె.కోటపాడు, న్యూస్‌టుడే: తమ ప్రతిష్ఠకు భంగం కలిగేలా అసత్య కథనాలు ప్రచారం చేస్తున్నారంటూ యూట్యూబర్ లెక్కల శ్రీనివాస్‌పై పలువురు ఫిర్యాదు చేశారు. నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు కె.కోటపాడు సీఐ పైడపునాయుడు తెలిపారు. దీంతో యూట్యూబ్ ఛానల్ నిర్వహణకు ఉపయోగిస్తున్న పరికరాలను స్వాధీనం చేసుకున్నామన్నారు.

బదిలీ ఉపాధ్యాయులకు ఘన వీడ్కోలు

దేవరాపల్లి, న్యూస్‌టుడే : ఎ.కొత్తపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేసి బదిలీ అయిన ఉపాధ్యాయులకు గ్రామస్థులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనంగా వీడ్కోలు పలికారు. బదిలీ అయిన ప్రధానోపాధ్యాయిని వై.స్వర్ణలతతో పాటు ఉపాధ్యాయులు పెద్దాడ వెంకటరమణ, శ్రీనివాసరావు, రాజేశ్వరి, రామకృష్ణను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ఎంపీపీ చింతల బుల్లి లక్ష్మి, సర్పంచి చింతల సత్య వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

కృష్ణావతారంలో జగన్నాథస్వామి

చోడవరం పట్టణం, న్యూస్‌టుడే: స్థానిక కేశవస్వామి దేవాలయంలో జగన్నాథస్వామి దశావతారాల్లో భాగంగా శుక్రవారం స్వామి కృష్ణావతారంలో దర్శనమిచ్చారు. స్వామి రోజుకో అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. పరిసర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు.

శాకంబరిగా వాసవిమాత

మాడుగుల గ్రామీణం, న్యూస్‌టుడే: మండలంలోని జంపెన గ్రామంలో వెలసిన శ్రీవాసవి మాత శాకంబరీ అమ్మవారిగా భక్తులకు శుక్రవారం దర్శనమిచ్చారు. కింతలి గాదిరాయి, వాసవి క్లబ్ ఆధ్వర్యంలో అమ్మవారిని కూరగాయలతో అలంకరించారు. ఆషాఢమాసంలో ఈ విధంగా పూజలు చేయడం ఆనవాయితీగా వస్తుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల కుర్తి సరేష్‌కుమార్, ఆలయ కమిటీ ఛైర్మన్ మేడిశెట్టి అర్జునరావు, కె.గున్నయ్య శెట్టి, క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

కూలిన ఫ్యాన్సీ దుకాణం శ్లాబు

ఫ్యాన్సీ స్టోరు పైకప్పు

దేవరాపల్లి, న్యూస్‌టుడే: దేవరాపల్లి ఆర్టీసీ కాంప్లెక్సుకి ఎదురుగా ఉన్న ఫ్యాన్సీస్టోరు స్లాబు శుక్రవారం తెల్లవారుజామున అమాంతంగా కూలింది. ఈ ఘటనలో సుమారు రూ. 50 వేలు విలువ చేసే గాజులు, తదితర సామగ్రి పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఇటీవల ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి స్లాబు నానిపోయి కూలిందని, దీని వల్ల తమ జీవనాధారం కోల్పోయామంటూ యజమాని యానాపు కృష్ణ వాపోయారు.

నర్సీపట్నంలో కేరళ కళాకారుల సందడి

నర్సీపట్నం అర్బన్, న్యూస్‌టుడే: నర్సీపట్నంలో పెదబొడ్డేపల్లి పెద్ద మదుం వద్ద అల్లూరి సీతారామరాజు విగ్రహ ప్రాంతం ఇకపై అల్లూరి సెంటర్‌గా ప్రాచుర్యం పొందనుందని సభాపతి అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. క్షత్రియ పరిషత్ ఆధ్వర్యంలో ఏర్పాటైన అల్లూరి కాంస్య విగ్రహాన్ని శుక్రవారం మంత్రులు కందుల దుర్గేష్, కొల్లు రవీంద్రతో కలిసి ఆవిష్కరించారు. ఎంపీలు సీఎం రమేష్, కలిశెట్టి అప్పలనాయుడు, హౌసింగ్ బోర్డు ఛైర్మన్ బత్తుల తాతయ్యబాబు, కలెక్టర్ విజయ్‌కృష్ణన్, ఎస్పీ తుహిన్‌సిన్హా తదితరులు పాల్గొన్నారు. క్షత్రియ పరిషత్ అధ్యక్షుడు సూర్యబంగార్రాజు, కార్యదర్శి చక్రపాణిరాజు, కోశాధికారి నాగేంద్ర ఏర్పాట్లను పర్యవేక్షించారు. పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు జాతీయ జెండాలతో పాల్గొన్నారు. కేరళ కళాకారుల ప్రదర్శన ఆకట్టుకుంది.

అల్లూరి పోరాటం ఆదర్శనీయం

చోడవరం పట్టణం, బుచ్చెయ్యపేట : స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అల్లూరి జయంతి ఘనంగా నిర్వహించారు. వైస్ ప్రిన్సిపల్ సత్యవతి ఆధ్వర్యంలో అధ్యాపకులు, విద్యార్థులు నివాళులు అర్పించారు. బుచ్చెయ్యపేట మండలంలోని రాజాం గ్రామంలో శుక్రవారం మన్యం వీరుడు అల్లూరి జయంతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సభ్యుడు మరిశా సతీష్ పాల్గొన్నారు.

చోడవరం : అల్లూరి పోరాటం స్ఫూర్తిదాయకమని గోవాడ చక్కెర కర్మాగారం ఎండీ వెంకటేశ్వరరావు అన్నారు. మండలంలోని గోవాడ గ్రామంలో అల్లూరి సీతారామరాజు యువజన సంఘం ఆధ్వర్యంలో జయంతిని నిర్వహించారు. పారిశుద్ధ్య సిబ్బందికి నూతన వస్త్రాలను అందజేశారు.

నర్సీపట్నం/అర్బన్, న్యూస్‌టుడే: అల్లూరి సీతారామరాజు పోరాటం చిరస్మరణీయమని సబ్ కలెక్టరేట్ ఏవో సుధాకర్ కొనియాడారు. కార్యాలయంలో విగ్రహానికి శుక్రవారం పూలమాలలు వేసి అధికారులు, సిబ్బందితో కలిసి నివాళులర్పించారు. ఎన్టీఆర్ మినీ స్టేడియంలోని అల్లూరి విగ్రహానికి సీపీఐ జిల్లా కార్యదర్శి మాకిరెడ్డి రామునాయుడు పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వ్యాసరచన పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. కొత్తవీధి రోడ్డు, స్థానిక గ్రంథాలయంలో వేడుకలు జరిగాయి.

గోవాడలో పూలమాల వేస్తున్న ఎండీ వెంకటేశ్వరరావు, సత్యారావు

మాకవరపాలెం, నాతవరం, గొలుగొండ: మాకవరపాలెం తహసీల్దారు కార్యాలయం వద్ద కూటమి నాయకులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. అవంతి ఇంజినీరింగ్ కళాశాలలో ఎన్ఎస్ఎస్, ఎన్‌సీసీ, యూత్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. నాతవరం జడ్పీ పాఠశాల ఆవరణలోని అల్లూరి విగ్రహం వద్ద ఎంఈవో వరహాలబాబు, జడ్పీటీసీ సభ్యురాలు అప్పలనర్స తదితరులు నివాళులర్పించారు. చీడిగుమ్మల, చోద్యంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎం.రామునాయుడు, జడ్పీటీసీ సభ్యుడు గిరిబాబు పాల్గొన్నారు.

బుచ్చెంపేటలో..

దేవరాపల్లి, కె.కోటపాడు, న్యూస్‌టుడే : బేతపూడిలో అల్లూరి విగ్రహం వద్ద రైవాడ మాజీ సర్పంచి మూలగుమ్మి ఈశ్వరమ్మ, విగ్రహదాత చెల్లిబోయిన కృష్ణ, ఉగ్గిన ఈశ్వరమ్మ నివాళులర్పించారు.

చీడికాడ, రావికమతం : చీడికాడ మండలం చుక్కపల్లిలో ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి పాల్గొన్నారు. చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కొప్పల వెలమ కార్పొరేషన్ రాష్ట్ర ఛైర్మన్ పీవీజీ కుమార్, పలువురు నాయకులు పాల్గొన్నారు. కొత్తకోటలో త్రివర్ణ యూత్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది.

రోలుగుంట, న్యూస్‌టుడే: మండలంలోని నవతరం స్వచ్ఛందసంస్థ ఆధ్వర్యంలో అల్లూరి జయంతిని నిర్వహించారు. బుచ్చెంపేట పాఠశాల విద్యార్థులు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం.వరలక్ష్మి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఆర్టీసీ ఉద్యోగుల ధర్నా

నర్సీపట్నం అర్బన్, న్యూస్‌టుడే: పదోన్నతుల దస్త్రానికి ప్రభుత్వం ఆమోదముద్ర వేయాలని డిమాండ్ చేస్తూ పీటీడీ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో నర్సీపట్నం డిపో ఎదుట ఉద్యోగులు శుక్రవారం ధర్నా చేశారు. విజయనగరం జోన్ సంయుక్త కార్యదర్శి వై.రాము మాట్లాడుతూ.. ఎలక్ట్రికల్ బస్సులను ఆర్టీసీనే కొనుగోలు చేయాలన్నారు. పదకొండో పీఆర్సీ బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు. జిల్లా అధ్యక్షుడు డీఎల్ రాజు తదితరులు పాల్గొన్నారు.

దేశవ్యాప్త సమ్మె విజయవంతం చేయండి

చోడవరం పట్టణం, న్యూస్‌టుడే: దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని మధ్యాహ్న భోజన పథక రాష్ట్ర అధ్యక్షురాలు గూనూరు వరలక్ష్మి పిలుపునిచ్చారు. స్థానిక జడ్పీ బాలికోన్నత పాఠశాలలో భోజన పథకం, పారిశుద్ధ్య కార్మికులు ఆశా కార్యకర్తల యూనియన్ నాయకులు వేర్వేరుగా పోస్టర్లు ఆవిష్కరించారు.

చీడికాడ : ఈనెల 9న నిర్వహిస్తున్న దేశవ్యాప్త సమ్మెలో కార్మికులంతా పాల్గొని విజయవంతం చేయాలని సీఐటీయూ డివిజన్ కార్యదర్శి దేముడునాయుడు కోరారు. గోడ ప్రతులను చీడికాడ మండల కేంద్రంలో విడుదల చేశారు.

రోలుగుంట, న్యూస్‌టుడే: రాష్ట్రంలో వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు సుప్రీంకోర్టు ఆదేశాలమేరకు కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని సీఐటీయూ సీనియర్ నాయకుడు కె.త్రిమూర్తులరెడ్డి డిమాండ్ చేశారు. ఆశా, ఐకేపీ, పంచాయతీ కార్మికులు తదితర సంఘాల ప్రతినిధులతో శుక్రవారం రోలుగుంటలో సమావేశాన్ని నిర్వహించారు.

నినాదాలు చేస్తున్న ఆర్టీసీ ఉద్యోగులు

డ్రోన్లతో నిఘా

రోలుగుంట, న్యూస్‌టుడే: రోలుగుంట, కొత్తకోట ప్రాంతాలకు చెందిన అనుబంధ రహదారుల్లో ఆయా ఎస్సైలు రామకృష్ణారావు, శ్రీనివాసరావులు డ్రోన్ కెమేరాలతో నిఘా ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా కొయ్యూరు మండల పరిధిలోని డౌనూరు, కొండసంత, పెదపేట, మీదుగా గైరంపేట వరకూ డ్రోన్‌ల సహాయంతో అనుమానిత ప్రాంతాలను గుర్తించారు. ప్రధానంగా ఏజెన్సీ నుంచి కాలిబాటల ద్వారా మైదాన ప్రాంతాలకు గంజాయి తరలించే మార్గాల్లో తనిఖీ చేపట్టారు.

పారిశుద్ధ్యం మెరుగుపై దృష్టి

మాకవరపాలెం, న్యూస్‌టుడే: వాతావరణంలో మార్పులతో ప్రజలు వ్యాధుల బారిన పడకుండా పారిశుద్ధ్యం, తాగునీరు సరఫరా మెరుగుకు దృష్టిసారించాలని జిల్లా పంచాయతీ అభివృద్ధి అధికారి సందీప్ సూచించారు. గిడుతూరు, బయ్యవరం గ్రామాల్లో శుక్రవారం పర్యటించారు. మురుగు కాలువలు, రహదారులు, తాగునీటి పథకాలను పరిశీలించారు. ఇన్‌ఛార్జి డిప్యూటీ ఎంపీడీఓ బాలదొర పాల్గొన్నారు.

పారిశుద్ధ్య పరిస్థితులపై మాట్లాడుతున్న డీపీవో

మేమున్నాం.. మీకు తోడుగా

నర్సీపట్నం - 80085 74743, చోడవరం - 80085 74732, మాడుగుల - 80085 74740 చీడికాడ - 80085 74742

చోడవరం, న్యూస్‌టుడే: అంబేరుపురం నుంచి రాయపురాజుపేటకు వెళ్లే రహదారి కాస్త నడక దారిగా మారిపోయింది. తుప్పలు పెరిగిపోయాయి. – **వెంకటఅప్పారావు, రా.రా.పేట, చోడవరం మండలం,** ✔: ఓ దఫా పరిశీలన చేసి తుప్పలు తొలగించేలా చర్యలు చేపడతాం. – **కె.వి.నారాయణరావు, కార్యదర్శి, చోడవరం.**

నర్సీపట్నం, న్యూస్‌టుడే: శారదా నగర్‌లోని ఇరుకు సందుల్లో భవన నిర్మాణ సామగ్రిని అడ్డంగా వేస్తున్నారు. రాకపోకలు సాగించేందుకు ఇబ్బంది అవుతోంది. – **రహీమ్ ఉద్దీన్, శారదానగర్**

✔: ఈ సమస్యపై ఫిర్యాదులు వచ్చాయి. రోడ్డుపై భవన నిర్మాణ సామగ్రిని తొలగించేందుకు చర్యలు తీసుకుంటాం. – **సత్యనారాయణ, మున్సిపల్ టీపీఓ**

నర్సీపట్నం, న్యూస్‌టుడే: స్థానిక పదిహేనో వార్డు బ్యాంకు కాలనీ పాత సామిల్లు రోడ్లో గోతుల్లో వర్షపు నీరు నిలిచిపోయి వాహన చోదకులు రాకపోకలకు ఇబ్బంది పడుతున్నారు. – **సత్యారావు, విశ్రాంత ఉద్యోగి, బ్యాంకు కాలనీ,** ✔: పరిశీలించి సమస్య పరిష్కరిస్తాం. – **జె.సురేంద్ర, మున్సిపల్ కమిషనర్.**

గొలుగొండ, న్యూస్‌టుడే: చోద్యం మూడు రోడ్ల కూడలిలో గోతులు ప్రమాదకరంగా ఉన్నాయి. – **బి.అప్పలనాయుడు, చోద్యం.**

✔: స్థానికుల ఫిర్యాదుతో గోతులను పరిశీలించాం. సమస్య పరిష్కారానికి చర్యలు చేపడతాం. – **ఆర్అండ్‌బీ ఏఈ**

బీఎన్ రోడ్డును అభివృద్ధి చేయాలని నిరసన

బుచ్చెయ్యపేట, న్యూస్‌టుడే: బీఎన్ రోడ్డును అభివృద్ధి చేయడంతో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని వైకాపా నాయకులు విమర్శించారు. రోడ్డంతా గుంతలు పడి అధ్వానంగా తయారైనా పట్టించుకోకపోవడంపై శుక్రవారం వడ్డాది సమీపంలో నిరసనకు దిగారు. రోడ్డుపై వరినాట్లు వేసి, గేదెలను కడుగుతూ నినాదాలు చేశారు. అధికారంలోకి వచ్చి 13 నెలలు గడిచిపోయినా కనీసం గుంతలను పూడ్చించలేకపోయారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైకాపా నాయకులు పాల్గొన్నారు.

గేదెను కడుగుతూ నిరసన

భూ సమస్యను పరిష్కరించండి

సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీపీ శ్రీనివాసరావు

రోలుగుంట, న్యూస్‌టుడే: జిరాయితీ భూమి లైనప్పటికీ రెవెన్యూ రికార్డుల్లోని వెబ్‌ల్యాండ్లో ఇనాం భూములుగా నమోదవడంతో సుమారు పదేళ్లగా ఇబ్బందులు పడుతున్నామని కె.నాయుడిపాలెం సర్పంచి గుములూరు సన్యాశినాయుడు వాపోయారు. సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకొచ్చినా పరిష్కారం కావట్లేదని ఎంపీపీ యర్రంశెట్టి శ్రీనివాసరావు అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన మండల సమావేశంలో ఆయన ప్రస్తావించారు. ఈ విషయమై మండల తహసీల్దార్ నాగమ్మ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. గతంలో చేపట్టిన రీసర్వేలో జిరాయితీ భూముల్లో రోడ్డు ఉన్నట్టు చూపించి తప్పుల తడకగా నమోదు చేయడంవల్ల రైతులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఉపాధి పనుల్లో లోపాలు చోటుచేసుకుంటున్నాయని వీటిని సరి చేయాలని నిండుగొండ సర్పంచి శెట్టి సంధ్య అన్నారు. జగనన్న కాలనీల్లో విద్యుత్తు సమస్యను కుసర్లపూడి సర్పంచి మడ్డు అప్పలనాయుడు లేవనెత్తారు. ఉద్యోగులు, నాయకులు పాల్గొన్నారు.

వంగవీటికి ఘన నివాళి

బుచ్చెయ్యపేట, న్యూస్‌టుడే: వంగవీటి మోహనరంగా జయంతి వేడుకలను శుక్రవారం వడ్డాది నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అభిమానులు, వంగవీటి రంగా మిత్రమండలి సభ్యులు పాల్గొన్నారు.

దేవరాపల్లి, న్యూస్‌టుడే : రైవాడలో శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి రంగా మిత్రమండలి సభ్యులు వాండ్రాసి సింహాచలం నాయుడు, మహరాజు హరి తదితరులు ఆయన విగ్రహానికి పూలమాలు వేశారు.

వడ్డాదిలో నివాళులర్పిస్తున్న వంగవీటి అభిమానులు

(c) eenadu

పెందుర్తి

తెరపై ఈనాడు

పెందుర్తి, న్యూస్‌టుడే

లక్ష్మీకాంత్ స్క్రీన్-1- **జురాసిక్ వరల్డ్** (మార్నింగ్, ఫస్ట్ షో), **కన్నప్ప** (మ్యాట్నీ, సెకెండ్ షో) స్క్రీన్-2 - **తమ్ముడు**

ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలి

మద్దిలపాలెం, న్యూస్‌టుడే: ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతూ ఈనెల 9న నిర్వహించే ఆటోల బంద్‌ను విజయవంతం చేయాలని ఆటో ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి పడాల గోవింద్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఎంఎంటీసీకాలనీలోని శిర్డీ సాయి ఆటో స్టాండ్ డ్రైవర్ల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఆటో డ్రైవర్ల సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నాయకులు మధురెడ్డి, శ్రీను, ముత్యాలనాయుడు, హరి, రమణ, తదితరులు పాల్గొన్నారు.

రేపు గుర్రమ్మపాలెంలో మంత్రి పర్యటన

గుర్రమ్మపాలెం (పెందుర్తి), న్యూస్‌టుడే: సుపరిపాలనలో తొలి అడుగు - ఇంటింటికీ తెదేపా కార్యక్రమంలో భాగంగా ఆదివారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పెందుర్తి మండలం గుర్రమ్మపాలెం పంచాయతీలో పర్యటిస్తారని తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి గండి బాబ్జీ పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం గ్రామంలో ఏర్పాట్లపై ఆయన నాయకులతో చర్చించారు. ఆరోజు మంత్రి ఇంటింటికీ వెళ్లి ఏడాదిలో కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజలకు అవగాహన కల్పించనున్నారని, అనంతరం జరిగే సభలో పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో స్థల పరిశీలన, ఇతర ఏర్పాట్లపై స్థానిక నాయకులకు బాబ్జీ సూచనలిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచి సుఖవాసి అజయ్, గండ్రెడ్డి నగేశ్, పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా

80085 74978 సమయం: ఉ॥ 10 నుంచి మ॥ ఒంటి గంట మధ్య

పరవాడ, న్యూస్‌టుడే: ?: పరవాడ మండలం నక్కవానిపాలెంలోని కాలువల్లో వ్యర్థాలు పేరుకుపోయి తీవ్ర దుర్గంధంతో ఇబ్బందులు పడుతున్నాం. -గ్రామస్థులు. ✓: మీప్రాంత పారిశుద్ధ్య సమస్య త్వరితగతిన పరిష్కరిస్తాం. -ధర్మారావు, ఈవోపీఆర్డీ, పరవాడ

వేపగుంట, న్యూస్‌టుడే: ?: లక్ష్మీపురం-చీమలాపల్లి మార్గంలో మంచినీటి పైపులైన్ గొయ్యి ప్రమాదకరంగా ఉంది. -చిన్నారావు, లక్ష్మీపురం. ✓: వెంటనే పరిశీలించి చర్యలు తీసుకుంటాం. -రాజశేఖర్, మంచినీటి విభాగం ఏఈ

సబ్బవరం, న్యూస్‌టుడే: ?: సబ్బవరం సాయినగర్ కాలనీలో వ్యర్థాలు పేరుకుపోయి దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నాం. -వి.రామునాయుడు, సాయినగర్ కాలనీ, సబ్బవరం. ✓: క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకుంటాం. -వై.రాజేశ్వరరావు, గ్రామ కార్యదర్శి, సబ్బవరం

?: సబ్బవరం మండలం ఇరువాడలోని కాలువల్లో వ్యర్థాలు పేరుకుపోయాయి. -స్థానికులు, ఇరువాడ. ✓: వెంటనే పరిశీలించి పారిశుద్ధ్య చర్యలు చేపడతాం. -చైతన్య, ఈవోపీఆర్డీ, సబ్బవరం మండలం.

పెంపుడు జంతువులపై ప్రేమ.. కాకూడదు ప్రమాదం

రేపు ప్రపంచ జునోసిస్ దినోత్సవం

పెందుర్తి, న్యూస్‌టుడే: సమాజంలో చాలా మందికి జంతువులపై అమితమైన ప్రేమ ఉంటుంది. ఇంట్లో కుటుంబ సభ్యుల తరహాలోనే ప్రేమాభిమానాలతో పెంచుకుంటారు. పెంపుడు జంతువులకు చిన్నపాటి హాని జరిగినా విలవిల్లాడిపోతారు. కానీ, ఆ జంతువుల పట్ల సరైన జాగ్రత్తలు తీసుకోకుంటే అవి ప్రాణాంతక వ్యాధులకు కారణమవుతాయి. ఆదివారం ప్రపంచ జునోసిస్ దినోత్సవం సందర్భంగా జంతు సంబంధిత వ్యాధుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను పెందుర్తి పశువైద్యశాల వైద్యాధికారి డాక్టర్ వి.జగన్‌మోహన్ రావు వివరించారు. అవేంటంటే..

★ సమాజంలో మనిషితో సంచరించే వివిధ జంతువుల కారణంగా శాస్త్రవేత్తలు గుర్తించిన వ్యాధులు, రుగ్మతల్లో రేబిస్ వ్యాధి అత్యంత ప్రమాదకరం.

జంతువులను పెంచే వారితో పాటు ప్రయోగశాలల్లో, వ్యాధి నిర్ధారణ కేంద్రాల్లో పనిచేసే వారు, పశువుల ఆసుపత్రి సిబ్బంది, చర్మం, తోళ్ల పరిశ్రమ కార్మికులు జునోటిక్ వ్యాధుల నుంచి అప్రమత్తంగా వ్యవహరించాలి.

పెంపుడు శునకానికి టీకా వేస్తున్న పశు వైద్యాధికారి

గ్రామసింహాల విషయంలో....

వీధి కుక్కలు అధికంగా సంచరించే ప్రాంతాల్లో ఒంటరిగా వెళ్లేటప్పుడు చేతికర్ర ఉండడం మంచిది. అవి వెంట పడితే పరుగెత్తకుండా ఆగి నిలబడాలి. వాటి కళ్లలోకి చూడకూడదు. పిచ్చి కుక్కల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. శునకాలను బెదిరించడం, కొట్టడం, ఇబ్బంది పెట్టడం చేయకూడదు.

పెందుర్తిలో కుక్కకాటు బాధితుల సంఖ్య పెరుగుతోంది. గత నెలలో పెందుర్తి సీహెచ్‌సీలో 106 మంది కుక్కకాటుకు చికిత్స పొందారు. పెందుర్తి యూపీహెచ్‌సీలో 22 మంది, చినముషిడివాడ యూపీహెచ్‌సీలో 15 మంది చికిత్స పొందారు. ఆయా ఆసుపత్రుల్లో రేబిస్ టీకాలు అందుబాటులో ఉన్నాయి.

ఈ జాగ్రత్తలు తీసుకోవాలి

★ పశువుల పెంపకందారులు పాల ఉత్పత్తిలో పరిశుభ్రత పాటించాలి ★ పెంపుడు కుక్కలకు తప్పనిసరిగా రేబిస్ టీకాలు వేయించాలి ★ చిన్న పిల్లలు కుక్కలతో ఆడేటప్పుడు వాటి నోట్లో చేతులు పెట్టకూడదు ★ పూర్తిగా ఉడికిన మాంసం, గుడ్లు మాత్రమే తినాలి ★ వ్యాధి సోకిన పశువుల పాలు తాగకూడదు. పాలు బాగా మరిగించి మాత్రమే తాగాలి ★ పెంపుడు జంతువులు, పక్షులకు కాలానుగుణంగా వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి ★ జంతు కళేబరాలను లోతైన గోతిలో సున్నం చల్లి పూడ్చిపెట్టాలి ★ పెంపుడు జంతువులుంటే ఆవాసాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి..

ఉచితంగా రేబిస్ టీకాలు

ప్రపంచ జునోసిస్ డే సందర్భంగా పెందుర్తిలోని పశువైద్యశాలలో ఆదివారం పెంపుడు కుక్కలకు ఉచితంగా రేబిస్ టీకాలు వేస్తాం. సంబంధిత యజమానులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పశువైద్యాధికారి డాక్టర్ జగన్‌మోహన్‌రావు పేర్కొన్నారు.

వివాదాస్పద భూసమస్య పరిష్కారానికి కృషి

వేపగుంట, న్యూస్‌టుడే: వేపగుంటలో వివాదాస్పద 144 ఎకరాల వీఎంఆర్డీయే భూసమస్య పరిష్కారానికి కృషి చేస్తానని, ఇదే సమయంలో రైతులకు అన్యాయం జరగకుండా చూస్తానని ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు రైతులకు హామీ ఇచ్చారు. ఈ విషయంలో రెండు రోజులుగా రైతులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే సంబంధిత రైతులతో తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం చర్చించారు. ఈ విషయంలో కొంతమంది వైకాపా నాయకులు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని, అలాంటివి నమ్మవద్దని సూచించారు. తాము అభివృద్ధికి అడ్డు కాదని తమకు తగిన నష్టపరిహారం వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా రైతులు ఎమ్మెల్యేకు విన్నవించారు.

రైతులు, గ్రామపెద్దలతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే పంచకర్ల

విద్యార్థులు లక్ష్యాలపై దృష్టి సారించాలి

చినముషిడివాడ (పెందుర్తి), న్యూస్‌టుడే: చదువుకునే వయసులో విద్యార్థులు వ్యసనాలకు దూరంగా ఉండి లక్ష్యంపై దృష్టి సారించాలని పెందుర్తి సీఐ కె.వి.సతీశ్‌కుమార్ సూచించారు. జీవీఎంసీ 97వ వార్డు చినముషిడివాడ శాంతినగరం జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయిని శ్రీవాణి అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. ఈవ్‌టీజింగ్, మాదకద్రవ్యాలు, మత్తుపదార్థాలు, అసాంఘిక చర్యలకు పాల్పడితే ఎదురయ్యే ఇబ్బందులు, చట్టపరంగా ఎలాంటి శిక్షలు ఉంటాయో విద్యార్థులకు అవగాహన కల్పించారు. బాలలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా నేరుగా పోలీసులను సంప్రదించాలని సూచించారు.

సీసీపీ ఇన్‌ఛార్జికి అభినందన

ఉక్కునగరం(స్టీల్ సెక్టారు-3), న్యూస్‌టుడే: కోకోవెన్ విభాగంలోని కోల్ కెమికల్ ప్లాంటు(సీసీపీ) ఇన్‌ఛార్జిగా నియమితులైన బీఆర్ఎస్ నాయక్‌ను పలువురు అధికారులు, ఇంటక్ కార్మిక సంఘం అధ్యక్షుడు కొమ్ము ప్రసాద్ తదితరులు శుక్రవారం ఆయన చాంబర్‌లో కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా నాయక్ మాట్లాడుతూ ప్లాంటుకు లాభాలు వచ్చేలా అందరితో కలిసి పని చేస్తానన్నారు. సీనియర్ అధికారులు ఎం.వి.ఎస్.దుర్గాప్రసాద్, బోధ సంధ్య, బోడ సింగ్, రమేష్‌బాబు, అమర్‌సింగ్, రాము నాయక్, వంశీ, తాండ్ర కనకరాజు, పాల్గొన్నారు.

విమల విద్యాలయంలో తరగతులు ప్రారంభించాలి

ఉక్కునగరం(స్టీల్ సెక్టారు-3), న్యూస్‌టుడే: ఉక్కునగరంలోని విశాఖ విమల విద్యాలయంలో వెంటనే తరగతులు ప్రారంభించాలని కోరుతూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు స్థానిక తెలుగు తల్లి విగ్రహం వద్ద శుక్రవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో గత నెల 12 నుంచి పాఠశాలలు ప్రారంభమయ్యాయి. విశాఖ ఉక్కు యాజమాన్యం, ఆర్సీఎం డయోసిస్ సంస్థ విద్యార్థుల చదువులతో ఆటలాడుతున్నాయని ఆరోపించారు. ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు చెల్లించలేక విమల విద్యాలయాన్ని నమ్ముకుని ఉన్నామన్నారు. పాఠశాలను ప్రారంభించి విద్యార్థులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

తెలుగు తల్లి విగ్రహం కూడలిలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు తల్లిదండ్రులు

అవీ ఇవీ

వినతుల స్వీకరణ

గుర్రమ్మపాలెం (పెందుర్తి), న్యూస్‌టుడే: పెందుర్తి మండలం రాంపురంలోని తెదేపా కార్యాలయంలో ప్రజా సమస్యలపై వినతుల స్వీకరణ కార్యక్రమం శుక్రవారం జరిగింది. నియోజకవర్గ ఇన్‌ఛార్జి గండి బాబ్జీ అర్జీలు స్వీకరించారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ మాజీ ఫ్లోర్‌లీడర్ రెడ్డి నారాయణరావు, నాయకులు పాల్గొన్నారు.

పరిసరాల శుభ్రతపై అవగాహన

వేపగుంట, న్యూస్‌టుడే: వేపగుంట ఎస్సీ బీసీ కాలనీలో శుక్రవారం దోమల నివారణపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జీవీఎంసీ జోన్-8 ఏఎంహెచ్‌వో అప్పల నాయుడు మాట్లాడుతూ ప్రతీ శుక్రవారం ప్రజలు తమ తమ ఇళ్లలో డ్రైడేగా పాటించాలన్నారు. డెంగీ దోమలు వృద్ధి చెందకుండా ఎప్పటికప్పుడు నీరు నిల్వ ప్రదేశాలను శుభ్రం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్ ప్రసాద్, మలేరియా విభాగాధికారి సత్యానందం తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న ఏఎంహెచ్‌వో అప్పలనాయుడు

పార్కుల్లో రూ.18 లక్షలతో వ్యాయామ పరికరాలు

చినముషిడివాడ (పెందుర్తి), న్యూస్‌టుడే: జీవీఎంసీ 97వ వార్డు పరిధి శ్రమశక్తినగర్‌లోని ఘంటసాల పార్కు, ఏకలవ్య కాలనీలోని పార్కుల్లో రూ.18లక్షలతో బహిరంగ వ్యాయామ పరికరాలు ఏర్పాటు చేయనున్నట్లు కార్పొరేటర్ శానాపతి వసంత పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆమె సంబంధిత పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో తెదేపా సీనియర్ నేత శానాపతి శంకర్రావు, కాలనీవాసులు శంకర్‌ప్రసాద్, మూర్తి, చిన్నాజీ, రాము తదితరులు పాల్గొన్నారు.

భూమి పూజలో పాల్గొన్న కార్పొరేటర్ శానాపతి వసంత, కాలనీవాసులు

నేటి నుంచి కళాభారతిలో సత్యభామ నృత్యోత్సవాలు

మద్దిలపాలెం, న్యూస్‌టుడే: పిఠాపురంకాలనీ కళాభారతి ఆడిటోరియంలో శని, ఆదివారాల్లో నటరాజ్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో సత్యభామ నృత్యోత్సవాలు పేరిట జాతీయ స్థాయి నృత్యోత్సవాలు, అవార్డుల ప్రదాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు బి.వి.కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు పాల్గొని భరతనాట్యం, కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఇస్తారని పేర్కొన్నారు.

చురుగ్గా గిరి ప్రదక్షిణ ఏర్పాట్లు

వేపగుంట, న్యూస్‌టుడే: గిరి ప్రదక్షిణ జరిగే మార్గంలో జీవీఎంసీ అధికారులు శుభ్రత పనులు వేగవంతం చేశారు. గోపాలపట్నం పెట్రోల్‌బంక్ నుంచి పాతగోశాల కూడలి వరకు, అక్కడి నుంచి వేపగుంట వరకు రహదారికి ఇరువైపులా ఉన్న ఆక్రమణలను తొలగిస్తున్నారు. సింహగిరి చుట్టూ పాదయాత్ర చేసే భక్తుల రాకపోకలకు ఆటంకాలు లేకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నారు. 98వార్డు శానిటరీ ఇన్‌స్పెక్టర్ వెంకటస్వామి ఆధ్వర్యంలో సిబ్బంది తుప్పలు, రహదారులపై మట్టి కుప్పలు తొలగించారు.

మరిడిమాంబ ఉత్సవాలు

వేపగుంట, న్యూస్‌టుడే: వరలక్ష్మీనగర్ పరిసర ప్రాంతాల ఆరాధ్యదైవం మరిడిమాంబ(పశువులమ్మ) అమ్మవారి మహోత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. మూడురోజులపాటు జరిగే ఈ వేడుకల్లో తొలిరోజు అమ్మవారికి 108 కలశాలతో అభిషేకాలు, ఇతర పూజలు నిర్వహించారు. భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.

కృష్ణావతారంలో జగన్నాథుడు

చింతలగ్రహారం(వేపగుంట), న్యూస్‌టుడే: చింతలగ్రహారం కృష్ణాలయంలో జరుగుతున్న జగన్నాథస్వామి రథోత్సవాల్లో భాగంగా శుక్రవారం స్వామివారు కృష్ణావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త ఆళ్ల తాతారావు ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

లంకెలపాలెం-సబ్బవరం మార్గంలో లారీ బోల్తా..

పరవాడ, న్యూస్‌టుడే: జాతీయ రహదారి లంకెలపాలెం నుంచి క్రషర్‌బుగ్గి లోడుతో వెళ్తున్న ఓ లారీ సబ్బవరం మార్గంలో కన్నూరు సమీపంలో శుక్రవారం బోల్తా పడింది. ఎదురుగా వస్తున్న ట్రాలర్ లారీని తప్పించే క్రమంలో అదుపు తప్పి రోడ్డుపక్కనున్న పొదల్లో ఓ విద్యుత్తు స్తంభాన్ని ఆనుకుని బోల్తా పడింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ స్వల్ప గాయాలతో బయట పడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆ సమయంలో అటువైపు ఎవరూ రాకపోవడంతో పెద్దప్రమాదం తప్పిందని స్థానికులు పేర్కొన్నారు.

కన్నూరు సమీపంలో వాహనం పడిపోయిందిలా..

తెగిపడిన విద్యుత్ తీగ.. తప్పిన ప్రాణాపాయం

వేపగుంట, న్యూస్‌టుడే: కృష్ణానగర్ ప్రధాన మార్గంలో ఓ విద్యుత్ తీగ శుక్రవారం అకస్మాత్తుగా తెగి పడడంతో ఓ దుకాణంలోని విద్యుత్ మీటరు, వైర్లు, ఇతర సామగ్రి పూర్తిగా కాలిపోయాయి. సంబంధిత దుకాణంలో టింకరింగ్, స్ప్రే పెయింటింగ్ పనులు చేస్తుంటారు. తీగ పడిన సమయంలో ఎవరూ అక్కడ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. సంబంధిత సిబ్బంది పర్యవేక్షణ లేకుండా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానికుల సమాచారం మేరకు విద్యుత్ సిబ్బంది తక్షణ మరమ్మతులు చేపట్టారు. గతంలో కూడా ఈ మాదిరిగానే ఓ ఇంటిపై విద్యుత్తు తీగ తెగి పడిందని స్థానికులు గుర్తు చేస్తూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కృష్ణానగర్‌లోని ఓ దుకాణంపై పడిన విద్యుత్ తీగ

రాయితీ విత్తనాల పంపిణీ

సబ్బవరం, న్యూస్‌టుడే: సబ్బవరం మండలం బంగారమ్మపాలెంలో రాయితీ విత్తనాల పంపిణీ కార్యక్రమం శుక్రవారం జరిగింది. సర్పంచి దాడి లావణ్య మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని దృష్టిలో కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దాడి కన్నమనాయుడు, దాడి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

పింగళి వెంకయ్యకు నివాళి

జాతీయ జెండాలతో విద్యార్థులు, ఉపాధ్యాయ సిబ్బంది

పరవాడ, న్యూస్‌టుడే: జీవీఎంసీ 77వవార్డు పరిధి చేపలపాలెం మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం స్వాతంత్ర్య సమరయోధుడు పింగళి వెంకయ్య వర్ధంతి నిర్వహించారు. ప్రధానోపాధ్యాయుడు కూరపాటి వినోద్‌కుమార్, సూరాడ సోంబాబు తదితర అతిథులు వెంకయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆయన దేశానికి అందించిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఆర్టీసీలో ఖాళీలను భర్తీ చేయాలని ఆందోళన

నిరసన తెలుపుతున్న ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు, కార్మికులు

మద్దిలపాలెం, న్యూస్‌టుడే: ఆర్టీసీలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ మద్దిలపాలెం సిటీడిపో అధ్యక్షుడు ఎంవీఎస్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో మద్దిలపాలెం సిటీడిపో, విశాఖపట్నం డిపోల వద్ద ఈయూ నాయకులు నిరసన చేపట్టారు. ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులకు తక్షణమే పదోన్నతులు కల్పించాలని, సొంతంగా ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేయాలని, వాటిని ఆర్టీసీ సిబ్బందితోనే నడిపించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు ఎస్.కె.వి.ఎ.రావు తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి

విద్యా కిట్లు అందుకున్న విద్యార్థులతో అతిథులు, ఉపాధ్యాయులు

విద్యార్థులకు ప్రభుత్వం అందించిన సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లను శుక్రవారం ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు

దేశపాత్రునిపాలెం(పరవాడ), న్యూస్‌టుడే: విద్యార్థులు బాల్యం నుంచే చదువుతో పాటు అన్నిరంగాల్లో రాణించాలని 79వవార్డు కార్పొరేటర్ రౌతు శ్రీనివాసరావు అన్నారు. వార్డు పరిధిలోని దేశపాత్రునిపాలెం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల క్రమశిక్షణతో విద్య అభ్యసించి భవిష్యత్తులో ఉన్నతస్థాయికి ఎదగాలన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న వసతులను సద్వినియోగం చేసుకుని సత్ఫలితాలు సాధించాలన్నారు. ఈకార్యక్రమంలో కూటమి నాయకులు, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.

బోరుబావిని ప్రారంభిస్తున్న కార్పొరేటర్ శ్రీనివాసరావు

బోరుబావి ప్రారంభం

పరవాడ, న్యూస్‌టుడే: 79వవార్డు దేశపాత్రునిపాలెం పోలమాంబ ఆలయ సమీపంలో జీవీఎంసీ నిధులు వెచ్చించి ఏర్పాటు చేసిన బోరుబావిని శుక్రవారం వార్డు కార్పొరేటర్ రౌతు శ్రీనివాసరావు ప్రారంభించారు. గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ సిబ్బంది, నాయకులు పాల్గొన్నారు.

బడికి వెళ్లాలంటే భయం..

దర్పణం

సబ్బవరం, న్యూస్‌టుడే: సబ్బవరం మండలం పెదయాతపాలెంలోని ప్రాథమిక పాఠశాలకు వెళ్లాలంటే విద్యార్థులు భయపడుతున్నారు. తరగతి గదుల్లో శ్లాబు పెచ్చులు పడుతుండడంతో ఆందోళన చెందుతున్నారు. ఇక్కడి 5 తరగతుల్లో సుమారు 30 మంది చదువుతున్నారు. భవనం మెట్లమార్గం కూడా శిథిలావస్థకు చేరిందని, వర్షం పడినప్పుడు పిల్లలు బడికి వెళ్లేందుకు ఇష్టపడడం లేదని తల్లిదండ్రులు వాపోతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి వెంటనే తగిన మరమ్మతులు చేయించాలని కోరుతున్నారు.



పెచ్చులూడిన తరగతి గది శ్లాబ్, మెట్ల మార్గం వద్ద ఇలా..

దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలి

లంకెలపాలెం(పరవాడ), న్యూస్‌టుడే: లేబర్ కోడ్స్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 9వ తేదీన చేపట్టనున్న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కె.లోకనాథం కోరారు. ఈ మేరకు శుక్రవారం లంకెలపాలెంలో చేపట్టిన ప్రచారజాతాను ఆయన ప్రారంభించి మాట్లాడారు. కనీస వేతనం అమలు చేయాలని, కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. సమ్మెలో కార్మిక, రైతు సంఘాల ప్రతినిధులంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ ప్రతినిధులు ఆర్.శంకరరావు, గనిశెట్టి సత్యనారాయణ, పోతినాయుడు, వెంకటరావు, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.

ప్రచార జాతాలో మాట్లాడుతున్న లోకనాథం

ఉక్కునగరం కేవీలో దరఖాస్తుల ఆహ్వానం

ఉక్కునగరం(స్టీల్ సెక్టారు-3), న్యూస్‌టుడే: ఉక్కునగరం కేంద్రీయ విద్యాలయం(కేవీ)లో మిగిలి ఉన్న సీట్ల భర్తీకి ఆసక్తి కలిగిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ వంశీకృష్ణ ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు. 4, 9 తరగతులలో ఖాళీగా ఉన్న సీట్లకు, 6వ తరగతిలో మిగిలి ఉన్న ఎస్టీ విభాగం సీట్లకు, 10, 12 తరగతుల్లో మిగిలిన సీట్లకు ఉక్కు ఉద్యోగులు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు ఈనెల 5వ తేదీ నుంచి 8 వరకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈనెల 10వ తేదీన 4, 6, 10, 12 తరగతులకు లాటరీ ద్వారా, 9వ తరగతికి పరీక్ష ద్వారా విద్యార్థుల ఎంపిక జరుగుతుందన్నారు.

10న వాణిజ్య సముదాయాలకు వేలం

కార్పొరేషన్, న్యూస్‌టుడే : మహా విశాఖ నగర పాలక సంస్థ జోన్-4 పరిధిలో వాణిజ్య సముదాయాలకు ఈనెల 10న వేలం వేయనున్నట్లు జోనల్ కమిషనర్ మల్లయ్యనాయుడు తెలిపారు. ఆరోజు ఉదయం 11 గంటల నుంచి నిర్వహించే వేలంలో పాల్గొనే వారు... పూర్తి వివరాలకు జోనల్ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.

పార్టీ అభివృద్ధికి కృషి

సబ్బవరం, న్యూస్‌టుడే: సబ్బవరం మండలం ఇరువాడ జీఎస్ కల్యాణ మండపంలో శుక్రవారం వైకాపా సమావేశం నిర్వహించారు. వైకాపా నేత గుడివాడ అమర్‌నాథ్, మాజీ ఎమ్మెల్యేలు శోభా హైమావతి, అన్నంరెడ్డి అదీప్‌రాజ్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ పార్టీ అభివృద్ధికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ప్రైవేటు పాఠశాల నుంచి సర్కారు బడికి..

సబ్బవరం, న్యూస్‌టుడే: సబ్బవరంలోని ఓ ప్రైవేటు విద్యా సంస్థ నుంచి కొందరు విద్యార్థులు స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చేరారు. ప్రభుత్వ విద్యాలయాల్లో కల్పిస్తున్న సదుపాయాలకు ఆకర్షితులై ఆ బడిని వీడి ఇక్కడకు వచ్చినట్లు విద్యార్థులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం పాఠశాలలో జరిగిన ఓ కార్యక్రమంలో సంబంధిత తల్లిదండ్రులను, విద్యార్థులను ఎంఈవో రవీంద్రబాబు, ప్రధానోపాధ్యాయుడు తిరుపతిరావు అభినందించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

సబ్బవరం ఉన్నత పాఠశాలలో చేరిన విద్యార్థులతో ఉపాధ్యాయులు

అల్లూరికి ఘన నివాళి

పెందుర్తి మండల పరిషత్ కార్యాలయంలో సీతారామరాజు చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న ఎంపీడీవో అప్పలరాజు, సిబ్బంది

పెందుర్తి, సబ్బవరం, న్యూస్‌టుడే: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతిని పెందుర్తిలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పెందుర్తి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో గుండు అప్పలరాజు, పరిపాలనాధికారి కొల్లి వెంకటరావు, సిబ్బంది అల్లూరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అల్లూరి పోరాట పటిమను వక్తలు కొనియాడారు. ★ సుజాతనగర్ 80అడుగుల రహదారిలో స్థానిక నాయకుడు దాట్ల మధు, మురళీరాజు, సుబ్బరాజు, సురేశ్‌బాబు, తదితరులు కేకు కోసి పంచిపెట్టారు. ★ అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో సుజాతనగర్ ఇండియన్ స్ప్రింగ్స్ పాఠశాల విద్యార్థులు బహుమతులు గెలుచుకున్నారు. ★ సబ్బవరంలోనూ ఈ కార్యక్రమం నిర్వహించారు. శాప్ డైరెక్టర్ పీబీవీఎస్ఎన్ రాజు, తదితరులు పాల్గొన్నారు.

సుజాతనగర్ 80అడుగుల రహదారిలో..,

సబ్బవరంలో..

కూటమి పాలనలో అన్ని రంగాల్లోనూ పురోగతి

రాంపురం (పెందుర్తి), న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని, అన్ని రంగాల్లో అభివృద్ధి పరుగులు పెడుతోందని నాయకులు పేర్కొన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు - ఇంటింటికీ తెదేపా కార్యక్రమం.. శుక్రవారం సాయంత్రం పెందుర్తి మండలం రాంపురం గ్రామంలో జరిగింది. జడ్పీ మాజీ ఫ్లోర్‌లీడర్ రెడ్డి నారాయణరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెందుర్తి నియోజకవర్గ తెదేపా ఇన్‌ఛార్జి గండి బాబ్జీ, పరిశీలకుడు కోరాడ రాజబాబు అతిథులుగా పాల్గొన్నారు. 90వ పోలింగ్ బూత్ పరిధిలో ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం ఏడాదిలో చేపట్టిన పురోగతిని, భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలను వివరించారు. సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రెడ్డి వరలక్ష్మీ, గ్రామ తెదేపా అధ్యక్షుడు డి.శ్రీధర్, నాయకులు కుచ్చు కన్నయ్య, వెన్నెల సన్యాసినాయుడు, ఎ.బంగారునాయుడు, చలపతి, శంకర్రావు, శ్రీను, అజయ్, తదితరులు పాల్గొన్నారు.

కార్యక్రమంలో పాల్గొన్న గండి బాబ్జీ, కోరాడ రాజబాబు, ఇతర నాయకులు

సబ్బవరం, న్యూస్‌టుడే: సబ్బవరం మండలం పెదనాయుడుపాలెంలో స్థానిక తెదేపా నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి వివరించారు. కుటుంబ సభ్యులకు కరపత్రాలు అందించారు. త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల్లో తెదేపా బలపరిచే అభ్యర్థులను గెలిపించాలని కోరారు. నాయకులు కొటాన అప్పారావు, కోరాడ శ్రీనివాసరావు, రెడ్డి దేముడు బాబు, పోతల కనకరాజు, సబ్బవరపు నాగేంద్రకుమార్, పోతల అప్పలనాయుడు, తదితరులు పాల్గొన్నారు.

పెదనాయుడుపాలెంలో కరపత్రాలు అందిస్తున్న తెదేపా నాయకులు, కార్యకర్తలు

(c) eenadu

స్పందించు.. సంధించు!

పాఠకులారా..! మీలో సామాజిక స్పృహ.. ఏదైనా మంచి చేయాలన్న తపన ఉందా? అన్యాయాలను నిగ్గదీసి ప్రశ్నిస్తారా? సమస్యలను మీ చేతుల మీదుగా పరిష్కారం చూపాలని ఆరాటపడుతున్నారా? ఏ వర్గానికైనా అత్యంత విలువైన సమాచారం చేరవేయాలని అనుకుంటున్నారా? మీ చుట్టుపక్కల ఆహ్లాదకర.. ఆసక్తిదాయక.. ఆదర్శప్రాయమైన అంశాలు నలుగురికి పంచాలని ఆశిస్తున్నారా? అయితే ఈ వేదిక మీ కోసమే.. మీ గొంతుకకు **ఈనాడు** తోడు అవుతుంది. ప్రజాశ్రేయస్సు పరమావధిగా మీరు రాసిన అక్షరాలు, తీసిన ఫొటోలకు పత్రికలో సముచిత స్థానం కల్పించేందుకు ముందుకొస్తున్నాం..

ఇంకెందుకు ఆలస్యం.. తీసుకోండి కలం.. పట్టండి కెమెరా..
సమస్యలపై మీదైన శైలిలో ఎక్కుపెట్టండి..!

మీరు చేయాల్సినవి..

- ఏదేని అంశాన్ని పది వాక్యాలకు మించకుండా సూటిగా, స్పష్టంగా రాయడం.
- నాణ్యమైన ఫొటోలు తీసి పంపడం.
- వ్యక్తిగతమైనవి వద్దు.. సమాజశ్రేయస్సుకే ఈనాడు వేదిక అనేది మదిలో మెదలాలి.

★ మీరు పంపిన అంశాలను పరిశీలించి.. అర్హత ఉన్నవి ప్రచురిస్తాం.

పోస్టు చేయాల్సిన వాట్సప్ నంబరు: 93901 60428

ఆయుర్వేద ఉత్పత్తులపై తప్పుడు ప్రచారం

విజిలెన్స్ అధికారుల తనిఖీలో బట్టబయలు

అనంత నేరవార్తలు, న్యూస్‌టుడే: ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఆయుర్వేద ఉత్పత్తులపై తప్పుడు ప్రకటనలను సోషల్ మీడియా ద్వారా చేస్తున్న ఓ సేవా కేంద్రంపై విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. నగరంలోని ఎ.నారాయణపురం పంచాయతీలోని రాఘవేంద్ర కాలనీలో ఓ ఇంట్లో ఎస్3 గ్రూప్స్ పేరుతో కొందరు సేవా కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. ఆ కేంద్రంలో కొందరు ఉద్యోగులను నియమించుకుని 'ఎక్స్ పవర్ సిరప్, సీహెచ్‌ఆర్ డీఏపీ కంట్రోల్ సిరప్ గురించి సోషల్ మీడియా, ఇంటర్నెట్ ద్వారా ప్రజలకు 'లైంగిక శక్తిని పెంచడం, చక్కెర వ్యాధి నియంత్రణ 'జరుగుతాయంటూ తప్పుడు ప్రకటనలు చేస్తున్నారు. ఆ ప్రకటనలకు స్పందిస్తూ కాల్ చేసి వినియోగదారుల నుంచి ఆర్డర్లు తీసుకుని, వారి వివరాలు నెల్లూరుకు చెందిన భరత్ అలియాస్ ఆలకుంట భరత్‌కుమార్‌కు ఉత్పత్తుల డెలివరీ కోసం పంపుతున్నారు. తనిఖీల సమయంలో సదరు కేంద్రంలో అక్కడ ఆరుగురు మహిళలు, ఇద్దరు పురుషులు కష్టమర్ల నుంచి ఆన్‌లైన్ ద్వారా ఆర్డర్లు తీసుకుంటున్నట్లు గుర్తించారు.

గట్టుకు మట్టి సంచులే దిక్కు

- పీఏబీఆర్ కుడి కాలువ అధ్వానం
- ఆధునికీకరణ చేపట్టక నీరు వృథా

ఉరవకొండ, తాడిమర్రి, న్యూస్‌టుడే: పెన్నహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పీఏబీఆర్) కుడి కాలువ.. ఉమ్మడి అనంత జిల్లాలోని పలు ప్రాంతాల ప్రజలకు ఎంతో ఉపయుక్తమైంది. ప్రస్తుతం ఎక్కడికక్కడ శిథిలమయ్యి. లీకేజీలతో నీరు వృథా అవుతోంది. ఏళ్లు గడుస్తున్నా ఆధునికీకరణకు నోచుకోక నీటి ప్రవాహం ప్రశ్నార్థకంగా మారుతోంది. కుడి కాలువ 110 కిలోమీటర్ల మేర ఉరవకొండ, శింగనమల, రాప్తాడు, ధర్మవరం నియోజకవర్గాలను కలుపుతూ వెళ్తుంది. అక్విడెక్టులు, అండర్ టన్నెల్స్, వంతెనలు కలిపి 200 వరకు ఉన్నాయి. దీని ద్వారా 42 చెరువులకు నీరందిస్తారు. కాలువ ప్రధాన షట్టర్‌తో పాటు చాలా చోట్ల దెబ్బతినింది. అక్విడెక్టులు, అండర్ టన్నెల్స్‌ది ఇదే పరిస్థితి. గండ్లు పడి నీరంతా నేలపాలవుతోంది. దెబ్బతిన్న కాలువ గట్టుకు మట్టి సంచులను ఏర్పాటు చేసిన దయనీయ స్థితి నెలకొంది. పీఏబీఆర్ ద్వారా కాలువకు 2 టీఎంసీల నీరు విడుదల చేయగా అందులో అర టీఎంసీకిపైగా లీకేజీల రూపంలో వృథా అయిన దాఖలాలు ఉన్నాయి.

కూడేరు మండలం జల్లిపల్లి సమీపాన కాలువ గట్టు దెబ్బతినడంతో మట్టి సంచులు అడ్డుగా పెట్టారిలా..

కూటమి ప్రభుత్వంపై ఆశలు

తాజాగా కూటమి ప్రభుత్వం కంపను తొలగించడంతో పాటు ఇతరత్రా నిర్వహణ పనులకు రూ.2 కోట్లు కేటాయించింది. ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి కాలువ ఆధునికీకరణ పనులు చేపట్టాల్సి ఉంది. ఇప్పటివరకు చెరువులకు మాత్రమే నీరందేది. ఉప కాలువలు అందుబాటులోకి వస్తే ప్రతిపాదిత 50 వేల ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుందని.. ఆ దిశగా సర్కారు చొరవ చూపాలని రైతులు కోరుతున్నారు.

ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతాం..

- వెంకటేశ్వర్లు, ఈఈ, ధర్మవరం డివిజన్

కాలువ ఆధునికీకరణ పనులు చేపట్టాల్సి ఉంది. ఈ విషయాన్ని జిల్లా ఎస్ఈతో పాటు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతాం. వారి ఆదేశాలకు అనుగుణంగా ముందుకు సాగుతాం. నిర్వహణ పనులు చేపట్టేలా తగిన చర్యలు తీసుకుంటాం.

తాడిమర్రి మండలం మేడిమాకులపల్లి వద్ద రూపు కోల్పోయిన కాలువ

గత సర్కారు గాలికి వదిలేసి..

కాలువ ఆధునికీకరణతో పాటు దాని పరిధిలో 50 వేల ఎకరాల ఆయకట్టును అందుబాటులోకి తేవాలన్న ఉద్దేశంతో ఉప కాలువల ఏర్పాటుకు తెదేపా ప్రభుత్వం (2014-19) రూ.191.7 కోట్లతో ప్రతిపాదనలను సిద్ధం చేసింది. తరువాత అధికారం చేపట్టిన వైకాపా సర్కారు ఐదేళ్ల పాలనలో నిర్వహణను గాలికొదిలేసింది. కనీసం మరమ్మతులకు సైతం నిధులు ఇవ్వక పోవడం గమనార్హం. చేసేదేమిలేక ఇంజినీరింగ్ అధికారులే సొంత నిధులతో మరమ్మతు చేయించిన సందర్భాలూ ఉన్నాయి. ఈఏడాది నీటిని విడుదల చేయాల్సి వస్తే మరిన్ని కష్టాలు ఎదుర్కోక తప్పదు.

వీసీలో కలెక్టర్ వినోద్‌కుమార్, జేసీ శివనారాయణ శర్మ, డీఆర్‌ఓ మాలోల, తదితరులు

పీ4 కుటుంబాలపై ప్రత్యేక దృష్టి : కలెక్టర్

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన పీ4 బంగారు కుటుంబాలను ఆదుకోడానికి ప్రత్యేక దృష్టి సారించామని కలెక్టర్ వినోద్‌కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం అమరావతి రాష్ట్ర సచివాలయం నుంచి సీఎం చంద్రబాబు వీసీ నిర్వహించారు. దీనికి కలెక్టర్‌తోపాటు.. జేసీ శివనారాయణ శర్మ, శిక్షణ కలెక్టర్ సచిన్ రహార్, డీఆర్‌ఓ మాలోల పాల్గొన్నారు. సీఎం సందేశం, సలహాల తర్వాత జిల్లాలో చేస్తున్న పీ4 కార్యక్రమాలు, బంగారు కుటుంబాల గుర్తింపు, ఎంపిక.. వంటి వాటిని కలెక్టర్ వివరించారు. సచివాలయాల వారిగా పేదలను గుర్తించామన్నారు. ఇప్పటికే కొందరికి సాయం చేశామన్నారు. అర్హత కల్గిన కుటుంబాలను ఎంపిక చేసుకుని వారికి అన్ని విధాల సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఇందుకు మార్గదర్శకులను కూడా గుర్తించినట్లు చెప్పారు. మరోవైపు.. కలెక్టర్ ప్రత్యేకంగా రెవెన్యూ అధికారులతో సమావేశం అయ్యారు. నిషేధిత జాబితాలో ఉన్న చుక్కల భూమి, 22ఏ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపాలని ఆయన సూచించారు.

షరతులు విధింపు మీకే వదిలేస్తున్నాం

నగరంలో రథయాత్రపై హైకోర్టు స్పష్టీకరణ

ఈనాడు, అమరావతి: అనంతపురం నగరంలో శనివారం ఇస్కాన్ ప్రతినిధులు నిర్వహించే రథయాత్రకు సహేతుకమైన షరతులు విధించే వ్యవహారాన్ని పోలీసులకు వదిలేస్తున్నట్లు హైకోర్టు స్పష్టం చేసింది. శాంతిభద్రతల విషయంలో తాము జోక్యం చేసుకోలేమని ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. ఈనెల 5న అనంతపురంలో రథయాత్ర నిర్వహించేందుకు ఇస్కాన్ ప్రతినిధులకు అనుమతివ్వాలని హైకోర్టు సింగిల్ జడ్జి ఉత్తర్వులిచ్చారు. ఈ ఉత్తర్వులపై పోలీసులు ధర్మాసనం ముందు అప్పీల్ చేశారు. ఓ వైపు రథయాత్ర, మరో వైపు మొహర్రం ఊరేగింపు ఉంటాయని అందులో పేర్కొన్నారు. ఇరువైపు వాదనలు విన్న ధర్మాసనం.. షరతుల విధింపు విషయాన్ని పోలీసులకే వదిలేస్తున్నట్లు పేర్కొంటూ అప్పీల్‌ను పరిష్కరించింది.

బెంగళూరు రైలుకు ఊహించని డిమాండ్

అనంతపురం స్టేషన్‌లో బెంగళూరు రైలు వద్ద రద్దీ

అనంతపురం (మూడోరోడ్డు), న్యూస్‌టుడే: అనంతపురం- బెంగళూరు రైలుకు ప్రయాణికుల జోరు పెరిగింది. ఈ రైలును గత నెల 4న అనంతపురం నుంచి బెంగళూరుకు ప్రారంభించారు. సేవలు అనంతపురానికి ప్రారంభం అయి నేటికి నెల రోజులైంది. తొలుత పుట్టపర్తి- బెంగళూరు (66559/66560) మధ్య నడుస్తున్న ఈ రైలును అనంతపురం దాకా పొడిగించారు. బెంగళూరులో ఉదయం 8.35 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 1.55 గంటలకు అనంతపురానికి చేరుకుంటుంది. తిరిగి 2.10 గంటలకు బెంగళూరుకు బయలు దేరి.. రాత్రి 7.50 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది. ఈ వేళలు ప్రయాణికులకు అంత సౌకర్యవంతంగా ఉండవని తొలుత భావించారు. ప్రయాణికులకు చౌకగా రైలు ప్రయాణం అందుబాటులోకి రావడంతో వేచి ఉండి మరీ వెళుతున్నారు.

500 మందికి పైగా ..

సాధారణ రోజుల్లో ఒక్క అనంతపురం రైల్వేస్టేషన్ నుంచి 500 మంది ప్రయాణాలు సాగిస్తున్నారు. శని, ఆదివారాల్లో అయితే 800 మంది వరకు ఉంటారు. అనంతపురం రైల్వేస్టేషన్‌లోనే రోజూ 450 నుంచి 650 వరకు టికెట్లు అమ్ముడుపోతున్నాయి. బెంగళూరుకు వెళ్లే ప్రయాణికులే కాకుండా. . పుట్టపర్తి, పెనుకొండ, హిందూపురం ఇలాంటి పట్టణాలకు వెళ్లే వారూ అధికంగానే ఉంటున్నారు. బెంగళూరు నుంచి అనంతపురం దాకా 27 స్టేషన్లలో ఆగుతుండటంతో పల్లెలకు వెళ్లే వారికీ అనుకూలంగా ఉంది. బెంగళూరు, హిందూపురం, పెనుకొండ స్టేషన్ల నుంచి అనంతపురానికి వచ్చే ప్రయాణికులు కూడా 500 మంది రైలు దిగుతుండటం గమనార్హం.

సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉన్నాం

- ప్రభుత్వాసుపత్రుల్లో సౌకర్యాలున్నాయి
- పరీక్షలతో పాటు మందులు ఉచితం
- 'ఈనాడు' ఫోన్‌ఇన్‌లో అనంత డీఎంహెచ్‌వో ఈ.బి.దేవి

పేదలకు మెరుగైన వైద్యం అందించేదుకు ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వాసుపత్రుల్లో సేవలు అందిస్తున్నట్లు అనంతపురం జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారిణి డాక్టర్ ఈ.బి.దేవి తెలిపారు. సీజనల్ వ్యాధుల నివారణకు తగిన చర్యలు చేపట్టామన్నారు. ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా రక్తపరీక్షలు నిర్వహించటంతో పాటు మందులు అందజేస్తారన్నారు. శుక్రవారం 'ఈనాడు' ఆధ్వర్యంలో డీఎంహెచ్‌వో నిర్వహించిన ఫోన్‌ఇన్ కార్యక్రమానికి చక్కటి స్పందన వచ్చింది. వివిధ సమస్యలకు ఆమె సమాధానాలు ఇచ్చారు. సమస్యల్ని డెమో త్యాగరాజు, హెచ్ఈవో గంగాధర్, ఎంపీహెచ్ఈవో బలరామిరెడ్డి నమోదు చేసుకున్నారు.

- న్యూస్‌టుడే, అనంతపురం (వైద్యం)

? **ప్రశ్న:** సీజనల్ వ్యాధులు రాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి? **- సురేశ్, యాడికి, తాడిపత్రి**

డీఎంహెచ్‌వో: పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. నీటిని ఎక్కువ కాలం నిల్వ ఉంచవద్దు. కాలువల్లో మురుగు నిల్వ ఉండకుండా చూసుకుంటే దోమల వ్యాప్తి తగ్గుతుంది. జ్వరం, దగ్గు, తలనొప్పి, కండరాలనొప్పి, ఎర్రటి దద్దుర్లు.. తదితర లక్షణాలు కనిపిస్తే సమీప ప్రభుత్వాసుపత్రికి వెళితే సేవలు అందిస్తారు.

? మా ప్రాంతంలో ఆర్ఎంపీలు సూదులు వేయడంతో పాటు సెలైన్‌లు ఎక్కిస్తున్నారు. వారు అన్ని వ్యాధులకు చికిత్స అందించవచ్చా?
- కుళ్లాయప్ప, కళ్యాణదుర్గం, రామనాథ్, ఉరవకొండ

డీఎంహెచ్‌వో : ఆర్ఎంపీ అని బోర్డు పెట్టుకోకూడదు. ప్రథమ చికిత్స మాత్రమే చేయాలి. సూదులు వేయకూడదు. సెలైన్ ఎక్కించకూడదు. విచారించి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.

? అనంతపురంలో ల్యాబ్‌లు అధికంగా ఉన్నాయి. సిబ్బంది పరీక్షలు చేసేందుకు అర్హులో కాదో తెలియడం లేదు. వారిచ్చే రిపోర్టులపై అనుమానాలు తలెత్తుతున్నాయి.?
- హృషికేశ్, ఉరవకొండ, నాగరాజు, నార్పల, లక్ష్మీనారాయణ, అనంతపురం

డీఎంహెచ్‌వో: పెద్ద ల్యాబ్‌లలో రిపోర్టులను పెథాలజిస్టులు ఇస్తారు. చిన్నవాటిలో సైతం వైద్యులు సూచిస్తేనే డీఎంఎల్‌టీ, ల్యాబ్‌టెక్నీషియన్లు పరీక్షలు చేస్తారు. తనిఖీ చేసి అర్హత లేని వారు పనిచేస్తుంటే నిర్వాహకులపై చర్యలు తీసుకుంటాం.

? అనంతపురంలోని జీసస్‌నగర్‌లో ఆయుష్మాన్ భారత్ కేంద్రం నిర్మించారు. ప్రారంభించకపోవడంతో మందుబాబులకు అడ్డా మారింది. కేంద్రాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారు? **- ప్రకాష్, అనంతపురం**

డీఎంహెచ్‌వో : త్వరలోనే కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకుంటాం.

? అతిసారం సోకితే ఎలాంటి చికిత్స అందిస్తారు?
- కృష్ణవేణి, గుత్తి, రాకేశ్, కల్లూరు

డీఎంహెచ్‌వో : కలుషిత నీరు, ఆహారం తీసుకోవడం ద్వారా అతిసారం వస్తుంది. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా సేవలు అందిస్తారు. తొలుత ఓఆర్ఎస్ తీసుకొని దగ్గరలో ఉన్న ఆయుష్మాన్ కేంద్రాలు, పీహెచ్‌సీ, యూహెచ్‌సీలకు వెళ్తే చికిత్స చేస్తారు.

? ప్రైవేట్ ఆసుపత్రుల్లో పరీక్షలు చేసి డెంగీ ఉందని, ప్లేట్‌లెట్స్ తగ్గాయని డబ్బు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం డెంగీ పరీక్షలు ఉచితంగా చేస్తుందా?
- ప్రతాప్, గార్లదిన్నె, కేశవయ్య, ఆత్మకూరు, రఘునాథ్, గుంతకల్లు

డీఎంహెచ్‌వో : ప్రైవేట్ ఆసుపత్రుల్లో డెంగీ ర్యాపిడ్ పరీక్ష చేస్తారు. పాజిటివ్ వచ్చిన ప్పటికీ నిర్ధారణ చేయకూడదు. రక్తనమూనాను ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు పంపితే.. పరీక్ష చేసి పాజిటివ్ అని వస్తే డెంగీ నిర్ధారిస్తారు. యూహెచ్‌సీ, సీహెచ్‌సీ, ప్రాంతీయ ఆసుపత్రుల్లో డెంగీ ఎన్ఎస్-1 పరీక్ష ఉచితంగా చేస్తారు. అక్కడ పాజిటివ్ వస్తే సర్వజన వైద్యశాలకు ఎలిసా పరీక్షకు పంపుతారు. అక్కడా ఉచితమే. సర్వజన వైద్యశాలలో డెంగీకి ఉచిత చికిత్సతో పాటు ప్లేట్‌లెట్స్ ఎక్కిస్తారు.

? కదిరి ఆసుపత్రిలో డెర్మటాలజిస్ట్ లేరు. కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో ఇష్టానుసారంగా డబ్బు వసూలు చేస్తున్నారు. **- రామకృష్ణ, కదిరి**

డీఎంహెచ్‌వో : శ్రీసత్యసాయి జిల్లా పరిధిలోకి వస్తుంది. మీ సమస్యను అక్కడి డీఎంహెచ్‌వో దృష్టికి తీసుకెళ్తాం. ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యసేవలకు సంబంధించిన ఫీజుల వివరాలను ప్రదర్శించేలా బోర్డు ఏర్పాటు చేయాలి. అలా చేయకపోతే చర్యలు తీసుకుంటాం.

బిల్లులు మంజూరు.. లబ్ధిదారుల చింత తీరేది ఇంకెప్పుడు?

చెన్నేకొత్తపల్లి: అర్ధాంతరంగా ఆగిన భవన నిర్మాణం

చెన్నేకొత్తపల్లి, న్యూస్‌టుడే: పేదల సొంతింటి కల నెరవేర్చాలన్న లక్ష్యంతో 2014-19 మధ్య తెదేపా ప్రభుత్వ హయాంలో ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం ప్రారంభించింది. ఒక్కో ఇంటికి రూ.1.5 లక్షలు వివిధ దశల్లో మంజూరు చేసేలా ఆదేశాలు జారీ చేసింది. తదనుగుణంగానే కొంతమేర చెల్లింపులు జరిగాయి. ఇలా రెండు, మూడు దఫాలు బిల్లులు పడిన తరవాత తదుపరి బిల్లులు ఆగిపోయాయి. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం మంజూరుపై దృష్టి సారించలేదు. 70, 80 శాతం నిర్మాణాలు పూర్తయినా లబ్ధిదారులు బాడుగ ఇళ్లల్లో ఉండాల్సిన దుస్థితి నెలకొంది. అప్పులు చేసి ఇంటి నిర్మాణం మొదలు పెట్టి బిల్లులు మంజూరు కాక తీవ్ర అవస్థలు పడుతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక బకాయిలు చెల్లిస్తామని, లబ్ధిదారుల వివరాలు సైతం సేకరించడంతో హర్షించారు. ఏడాది గడచినా బిల్లులు మంజూరు చేయక నైరాశ్యంలో ఉన్నారు.

- శ్రీసత్యసాయి జిల్లాలో 2014-19 మధ్య కాలంలో 27,589 పక్కా గృహ నిర్మాణాలు చేపట్టారు. అందులో 10,785 పూర్తి కాగా, పునాది దశలో 3,469, గోడల వరకు పూర్తయినవి 1,642 ఉన్నాయి. మొదలు కానివి 7,559 ఉండగా అందులో 5,628 మంది లబ్ధిదారులను పీఎమ్ఏవై-2కి కన్వర్షన్ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. అప్పులు చేసి నిర్మించామని, బిల్లులు త్వరగా మంజూరు చేసి సాంత్వన చేకూర్చాలని లబ్ధిదారులు కోరుతున్నారు.

ఐడీ ఎలా క్లోజ్ అవుతుంది?

- రాజన్న, లబ్ధిదారుడు, చెన్నేకొత్తపల్లి

2018లో ఇళ్లు మంజూరైంది. బిల్లులు ఆలస్యమైనా అప్పు చేసి ఇల్లు నిర్మించాను. ఇప్పటివరకు రూ.1.08 లక్షలు అందింది. అధికారులను సంప్రదిస్తే ఐడీ క్లోజ్ అయిందని చెబుతున్నారు. బిల్లులు బకాయిలు ఉండగా ఎలా క్లోజ్ చేస్తారు. ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలి.

రూ.80 వేలు మంజూరు కావాలి

- చీమల లక్ష్మీ, లబ్ధిదారురాలు

2018లో ఇల్లు మంజూరవ్వడంతో నిర్మాణం చేపట్టాను. రూఫ్ టాప్ వరకు పూర్తయింది. ఇప్పటివరకు రూ.60 వేల నగదు, 25 బస్తాల సిమెంట్ మాత్రమే ప్రభుత్వం నుంచి అందింది. ఉన్నతాధికారులు చొరవ చూపి బిల్లులు సకాలంలో మంజూరయ్యేలా కృషి చేయాలి.

ప్రభుత్వానికి నివేదించాం - వెంకటనారాయణ, జిల్లా గృహనిర్మాణ సంస్థ అధికారి

వివిధ దశల్లో ఆగిపోయిన నిర్మాణాలను దృష్టిలో ఉంచుకుని కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్ పథకం ద్వారా ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారుల వివరాలు సేకరించాలని ఆదేశించింది. వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదించాం.

మాజీ సైనికులకు స్పర్శ్ సర్వీస్ కేంద్రం ప్రారంభం

తపోవనం (అనంత గ్రామీణం), న్యూస్‌టుడే: ఉమ్మడి జిల్లాలోని మాజీ సైనికులు, వారి వితంతువుల పింఛను సమస్యలను త్వరితగతిన పరిష్కరించడానికి జిల్లా సైనిక సంక్షేమ శాఖ కార్యాలయంలో స్పర్శ్ ఉచిత కామన్ సెంటర్‌ను శుక్రవారం ప్రారంభించారు. రాష్ట్ర సైనిక సంక్షేమ శాఖ డైరెక్టర్ వి.వెంకటరెడ్డి ఆదేశాల మేరకు ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మాజీ సైనికుల పింఛను సమస్యలను అంతర్జాలం ద్వారా సత్వరమే పరిష్కారం చేయడానికి కేంద్రీయ సైనిక్ బోర్డు ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి పి.తిమ్మప్ప ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో ఉన్న మాజీ సైనికులు ఎలాంటి పింఛను సమస్య ఉన్నా 08554-241146 ఫోన్ నంబరును సంప్రదించాలని సూచించారు.

కమనీయంగా సంగీతగాన కచేరి

- మహారాష్ట్ర, గోవా భక్తుల పర్తియాత్ర

పుట్టపర్తి, న్యూస్‌టుడే: సత్యసాయి సన్నిధిలో ఏకాదశి పర్వదినాన్ని జరుపుకోవడానికి మహారాష్ట్ర, గోవా రాష్ట్రాలకు చెందిన మూడు వేల మంది భక్తులు పర్తియాత్రతో పుట్టపర్తికి చేరుకున్నారు. మరో వెయ్యి మంది భక్తులు ధర్మవరం రైల్వేస్టేషన్ నుంచి ప్రశాంతి నిలయం వరకు దిండి యాత్ర పేరుతో కాలినడకన వస్తున్నారు. శుక్రవారం సాయికుల్వంత్ మందిరంలో ఇండియన్ ఐడల్-14లో అత్యుత్తమ పోటీదారుగా ప్రసిద్ధి చెందిన ఉత్కర్ష్‌రవీంద్ర వాంఖడే బృందం సంగీత విభావరి అద్భుతంగా ప్రదర్శించారు. అభంగ్ మాధుర్యం, భజే సాయి పాండురంగ భక్తిభావాన్ని సింఫోనీ దేవదూతల గాత్రాలు శ్రావ్యమైన పరస్పర గీతాలను ఆలపించారు. మూడు రోజుల పాటు సాయి సన్నిధిలో వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. భక్తులు సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు.

బదిలీ స్థానాల మార్పులో మాయాజాలం

లబోదిబోమంటున్న సచివాలయ సర్వేయర్లు

గత నెల 29న జరిగిన కౌన్సెలింగ్‌కు హాజరైన సర్వేయర్లు

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: ఉమ్మడి జిల్లా సర్వే-భూమి రికార్డుల శాఖలో వసూలు దందాకు తెర లేపారు. గత నెల 29న గ్రామ సచివాలయాల సర్వేయర్లకు సాధారణ బదిలీ కౌన్సెలింగ్ అస్తవ్యస్తంగా సాగింది. తాజాగా బదిలీ స్థానాల మార్పు పేరుతో ముడుపుల బాగోతానికి తెరతీశారు. దూరాన్ని బట్టి రూ.50 వేల నుంచి రూ.లక్ష దాకా బేరసారాలు సాస్తున్నారు. కౌన్సెలింగ్ ముగిసి ఐదు రోజులు గడిచినా ఉత్తర్వులు ఇవ్వకపోవడమే ఇందుకు తార్కాణం. అనంతలో 476, శ్రీసత్యసాయిలో 420 గ్రామ సచివాలయాలు ఉండగా మొత్తం 827 మంది సర్వేయర్లు పని చేస్తున్నారు. ఒకే స్థానంలో ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారు 624 మంది ఉన్నారు. అంతే సంఖ్యలో ఖాళీలు చూపారు.

- శ్రీసత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలో సరిహద్దు మండలానికి బదిలీ అయిన ఇద్దరు సర్వేయర్లతో వసూలు చేసి.. అదే జిల్లా జాతీయ రహదారి పక్కనున్న మండలానికి బదిలీ చేసేలా హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
- శింగనమల నియోజకవర్గంలోని ఓ మండలానికి బదిలీపై వెళ్లిన ఒకరితో బేరసారాలు సాగాయి. అనంత జిల్లా కేంద్రానికి పొరుగున ఉన్న రేషనలైజేషన్‌లో పోస్ట్ రద్దయిన సచివాలయానికి మార్పు చేసేలా ఒప్పందం జరిగినట్లు తెలుస్తోంది.

హేతుబద్ధీకరణ ప్రక్రియ

గ్రామ, వార్డు సచివాలయాల్లోని సర్వేయర్లకు హేతుబద్ధీకరణ(రేషనలైజేషన్) ప్రక్రియ జరిగింది. అనంత జిల్లాలో 476 మందిలో 270, శ్రీసత్యసాయిలో 420 మందిలో 250 మంది ప్రకారం మిగులుగా చూపారు. సచివాలయం 'నో' అనే పేరుతో పోస్టులను రద్దు చేశారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఉత్తర్వు వచ్చేదాకా నో స్థానాల్లో ఉండే వారు పని చేస్తూనే ఉండాలి. మొన్నటి బదిలీల్లో స్థానాలు పొందిన సుమారు 180 మంది దాకా వెనక్కి వచ్చారు. వారిలో కొందరికి స్థానాలను మార్పు చేస్తున్నారు. ఇదే అదనుగా భావించి.. సర్వేశాఖకు చెందిన కొందరు పైసా వసూల్ చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సచివాలయాల సాధారణ బదిలీల్లో అన్యాయం చేస్తున్నారంటూ అధికార యంత్రాంగానికి విన్నవించారు. గత నెల 29న సర్వేయర్ల సంఘం ప్రతినిధులు కలెక్టర్‌ను కలిసి మొరపెట్టుకున్నారు.

మా దృష్టికి రాలేదు..

- రూప్లానాయక్, ఏడీ, సర్వే-భూమి రికార్డుల శాఖ

బదిలీ పొందిన సర్వేయర్లకు త్వరలోనే ఉత్తర్వులు ఇస్తాం. కొన్ని మార్పుచేర్పులు చేస్తున్నమాట నిజమే. డబ్బులు వసూలు చేస్తున్న వ్యవహారం తమ దృష్టికి రాలేదు.

అన్న క్యాంటీన్‌కు భూమి పూజ చేస్తున్న ఎమ్మెల్యే పరిటాల సునీత

'జగన్ పేదల నోటి ముద్ద లాక్కున్నాడు'

రాప్తాడు, న్యూస్‌టుడే: వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరవాత చంద్రబాబుకు మంచి పేరు వస్తుందన్న దురాలోచనతో అన్న క్యాంటీన్లు మూసివేయించి పేదవాడి నోటి ముద్ద లాగేసింది జగన్ అని ఎమ్మెల్యే పరిటాల సునీత మండిపడ్డారు. రాప్తాడు నియోజకవర్గ కేంద్రంలో శుక్రవారం పాత హాస్పిటల్ సమీపంలో అన్న క్యాంటీన్‌కు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. రాప్తాడులో అన్నక్యాంటీన్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రిని కోరిన వెంటనే మంజూరు చేశారన్నారు. ప్రతిరోజూ పూటకు 300 మంది చొప్పున మూడు పూటల రూ.5కే టిఫిన్, భోజనం అందిస్తామన్నారు. రెండు నెలల్లోపే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని ఎమ్మెల్యే అన్నారు.

సందర్భమేదైనా ఈనాడు ను చేసుకోండి వేదిక
మీ బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు ఈనాడులో ప్రకటనల ద్వారా తెలియజేయండి

పూర్తి వివరములకు: 8008709784

భక్తిశ్రద్ధలతో కుళ్లాయిస్వామి చిన్న సరిగెత్తు

పూజలందుకున్న కుళ్లాయిస్వామి పీర్ల సమూహం, ఆంజనేయస్వామి

నార్పల, న్యూస్‌టుడే : గూగూడు కుళ్లాయి స్వామి మొహర్రం బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం చిన్న సరిగెత్తు కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. తెల్లవారు జామునుంచే ఆలయ ప్రధాన అర్చకులు హుసేనప్ప ఆధ్వర్యంలో కుళ్లాయిస్వామి పీర్ల సమూహానికి ప్రత్యేకంగా తయారు చేసిన వెండి గొడుగుతో అలంకరించి ప్రార్థనలు చేశారు. చిన్నసరిగెత్తు రోజున స్వామిని దర్శించుకోవడానికి భక్తులు జిల్లా నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు, తెలంగాణా రాష్ట్రాల నుంచి భారీగా తరలివచ్చారు. గూగూడు చుట్టుపక్కల గ్రామాల నుంచి తరలివచ్చిన భక్తులు కుళ్లాయిస్వామి మాల ధారణతో పకీర్లుగా మారారు. కులమతాలకు అతీతంగా భక్తులు ఆంజనేయస్వామి, కుళ్లాయిస్వామి ఆలయాల్లో పూజలు చేశారు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత కుళ్లాయిస్వామి ప్రధాన పీరు మినహా మిగిలిన 20 పీర్లను మేళతాళాలు, డప్పు వాయిద్యాల నడుమ గ్రామంలో ఊరేగించారు. శనివారం నిత్యపూజా నివేదన నిర్వహించి ఆదివారం పెద్దసరిగెత్తును నిర్వహించడానికి దేవాదాయ శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

గూగూడులో 350 మందితో బందోబస్తు

స్వామి దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు

భక్తులకు ఏర్పాటు చేసిన వరుసలు

నార్పల, న్యూస్‌టుడే : గూగూడులో కుళ్లాయిస్వామి దర్శనం కోసం వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, టోల్‌గేట్ నిర్వాహకులు అధిక రుసుం వసూలు చేస్తున్నారని శుక్రవారం 'ఈనాడు'లో 'కుళ్లాయిస్వామి దర్శనం... భక్తులకు దుర్లభం' అనే శీర్షికతో వచ్చిన కథనానికి స్పందన లభించింది. ఆలయ అధికారులు, పోలీసులు భక్తులకు స్వామి దర్శనం సాఫీగా జరిగేలా 350 మంది కానిస్టేబుళ్లను రంగంలోకి దింపారు. భక్తులు గుంపులుగా ఉండకుండా ఎక్కడికక్కడ నిలువరించారు. మహిళలకు, పురుషులకు వేరుగా క్యూలైన్లు ఏర్పాట్లు చేశారు.

ఈనాడు కథనానికి స్పందన

టోల్‌గేట్ రుసుం తగ్గింపు

భక్తుల వాహనాలకు అధికంగా టోల్‌గేట్ రుసుం వసూలు చేయడంపై ఈవోఆర్డీ శైలజారాణి గుత్తేదారులకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. నిబంధనల ప్రకారం నాలుగు చక్రాల వాహనాలకు రూ.100, ఆరు చక్రాల వాహనాలకు రూ.130 వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

న్యాయశాఖలో ఉద్యోగుల బదిలీలు

అనంతపురం(మూడోరోడ్డు), న్యూస్‌టుడే: ఉమ్మడి జిల్లాలోని వివిధ కోర్టులలో ఒకే స్థానంలో మూడేళ్లుగా పని చేస్తున్న 62 మంది ఉద్యోగులను బదిలీలు చేస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు ఉత్తర్వులు జారీ చేశారు. గుత్తి సీనియర్ సూపరింటెండెంట్‌గా పని చేస్తున్న మునెమ్మను జిల్లా కోర్టుకు బదిలీ చేశారు. ధర్మవరం సివిల్ జడ్జి కోర్టులో పని చేస్తున్న బేబి పర్వానాను మొబైల్ కోర్టుకు బదిలీ చేశారు. అనంతపురంలో పని చేస్తున్న రామసుబ్బయ్యను ధర్మవరానికి బదిలీ చేశారు. జిల్లా కోర్టులో సూపరింటెండెంట్‌గా పని చేస్తున్న చంద్రశేఖర్‌ను మడకశిర కోర్టుకు బదిలీ చేశారు. హిందూపురంలో పని చేస్తున్న రాధాకృష్ణారావును జిల్లా కోర్టుకు బదిలీ చేశారు.

ఔషధ నియంత్రణ శాఖలో..

అనంతపురం (వైద్యం), న్యూస్‌టుడే: అనంతపురం జిల్లా ఔషధ నియంత్రణ పరిపాలన శాఖలో పనిచేస్తున్న పలువురు అధికారులను బదిలీలు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇందులో భాగంగా నెల్లూరు జిల్లా ఏడీగా పనిచేస్తున్న వీరకుమార్‌రెడ్డిని ఉమ్మడి అనంతపురం జిల్లా ఏడీగా బదిలీ చేశారు. ఇక్కడ ఏడీగా పనిచేస్తున్న రమేశ్‌రెడ్డిని నెల్లూరుకు బదిలీ చేశారు. అనంతపురం జోన్-1 డ్రగ్‌ఇన్‌స్పెక్టర్ హనుమన్నను నంద్యాలకు.., కడప డ్రగ్‌ఇన్‌స్పెక్టర్ మాధవిని అనంతపురం జోన్-1కు బదిలీ చేయటంతోపాటు హిందూపురం ఇన్‌ఛార్జిగా నియమించారు. మదనపల్లి డ్రగ్ ఇన్‌స్పెక్టర్ కేశవరెడ్డిని అనంతపురం జోన్-2కు బదిలీ చేయటంతోపాటు కదిరి ఇన్‌ఛార్జిగా నియమించారు. ఇప్పటికే వీరంతా వారిని నియమించిన స్థానాల్లో బాధ్యతలు తీసుకున్నారు.

రైళ్లలో నేరాలకు కళ్లెం పడేనా?

వేధిస్తున్న సిబ్బంది కొరత

గుత్తి, న్యూస్‌టుడే : గుత్తి రైల్వేపోలీస్ స్టేషన్‌కు పరిధికి తగ్గట్టుగా సిబ్బంది లేరు. ఈకారణంగానే రైళ్లలో నేరాల నియంత్రణ లోపిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏప్రిల్ 29న రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ జరిగింది. గత నెలలో తాడిపత్రి మండలంలోని కోమలి రైల్వేస్టేషన్ వద్ద సిగ్నల్ కేబుల్‌ను దుండగులు కత్తిరించి రైలు ఆపి దోపిడీకి పాల్పడ్డారు. రైళ్లలో దోపిడీలు, చోరీలు సర్వసాధారణమయ్యాయి. వీటితో ప్రయాణికులు బెంబేలెత్తిపోతున్నారు. రాత్రిళ్లు ప్రయాణించాలంటేనే భయపడుతున్నారు. దోపిడీలు, చోరీలపై కొందరు పోయిన సొమ్ము ఎలాగూ రాదని పోలీసులకు ఫిర్యాదులు ఇవ్వడంలేదు. కొందరు ఫిర్యాదులు ఇస్తున్నా పోలీసులు కేసులు నమోదు చేసుకుంటున్నారే తప్ప రికవరీపై పెద్దగా పట్టించుకోవడంలేదన్న ఆరోపణలు ఉన్నాయి.

స్టేషన్ పరిధి ఇలా...

గుంతకల్లు మండలంలోని నక్కనదొడ్డి రైల్వేస్టేషన్ గుత్తికి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. పామిడి 20 కిలోమీటర్ల దూరం. కర్నూలు జిల్లా పగిడిరాయి స్టేషన్ 25 కి.మీ. ఉంది. తాడిపత్రి మండలంలోని చల్లవారిపల్లి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. వారానికో మృతదేహం చొప్పున ట్రాక్‌లపై పడుతున్నాయి. వాటిని గుత్తి, తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించి పోస్టుమార్టం చేయించాల్సి ఉంది. ఒక్కో శవం తరలింపు, ఖననానికి పోలీసులకు రూ.6 వేల వరకు ఖర్చు వస్తోంది. గుత్తి మీదుగా రోజూ 25 వరకు ప్యాసింజర్ రైళ్లు నడుస్తున్నాయి. వీటితో పాటు గూడ్సులు తిరుగుతుంటాయి. పరిధి దూరంగా ఉండటంతో పోలీసులు ఇబ్బందులు పడుతున్నారు.

గుత్తి జీఆర్పీ స్టేషన్

ఇరవైకి పది మందే..

గుత్తి రైల్వేపోలీస్ స్టేషన్‌లో 20 మంది కానిస్టేబుళ్లకు గాను కేవలం పది మంది మాత్రమే ఉన్నారు. గుత్తి మీదుగా రైళ్లు ఎక్కువగా తిరుగుతుంటాయి. వాటి ఎస్కార్ట్‌కు సిబ్బంది లేరు. రాత్రి వేళల్లో రైళ్లకు జీఆర్పీ, ఆర్పీఎఫ్‌లు ఎస్కార్ట్‌గా వెళ్లాల్సి ఉంది. జీఆర్పీ పోలీసులు తక్కువగా ఉన్నాయి. పరిధి 60 కిలోమీటర్లు వరకు ఉండటంతో అవస్థలు తప్పడం లేదు. రైళ్లకు ఎస్కార్ట్ నామమాత్రంగా ఉంటోంది. దీంతో దుండగులు సునాయాసనంగా దోపిడీలు, చోరీలకు పాల్పడుతున్నారు. ఐదేళ్లు పూర్తి చేసుకుంటున్న కానిస్టేబుళ్లను ఉన్నతాధికారులు మాతృశాఖకు పంపుతున్నారు. కొత్తగా నియామకాలు చేయడం లేదు. ఈకారణంగానే సిబ్బంది కొరత ఉత్పన్నమవుతోంది.

కొత్త నియామకాలు లేవు

జీఆర్పీ పోలీసు స్టేషన్లలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ఈకారణంగానే నేరాల నియంత్రణకు ఇబ్బందులు వస్తున్నాయి. 5ఏళ్లు పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్లను మాతృశాఖ(సివిల్)కు పంపుతున్నారు. కొత్తగా నియామకాలు లేవు. ఉన్నవారితోనే నేరాలు నియంత్రిస్తున్నాం. రికవరీలపై కూడా శ్రద్ధ పెడతాం.

-అజయ్‌కుమార్, జీఆర్పీ, సీఐ, గుంతకల్లు

నేడు జాతీయ లోక్‌అదాలత్

మూడోరోడ్డు, న్యూస్‌టుడే: ఉమ్మడి జిల్లాలోని అన్ని కోర్టులలో నేడు (శనివారం) జాతీయ లోక్ అదాలత్‌ను నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, డీఎల్ఎస్ఏ ఛైర్మన్ భీమారావు, డీఎల్ఎస్ఏ కార్యదర్శి రాజశేఖర్‌లు సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 గంటలకు నిర్వహించే లోక్ అదాలత్‌లో అన్ని రకాల సివిల్ కేసులు, రాజీ చేయదగిన క్రిమినల్ కేసులు, పంచాయతీ పన్నుల కేసులు, ప్రీలిటిగేషన్ కేసులను పరిష్కరించుకోవచ్చన్నారు.

ఫైనాన్స్ కంపెనీలకు కుచ్చుటోపీ

● బైకులు కొని.. అమ్మేసిన కేటుగాళ్లు ● ఆరుగురి అరెస్టు

వివరాలు వెల్లడిస్తున్న ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి

తాడిపత్రి, న్యూస్‌టుడే: జీరో డౌన్‌పేమెంట్‌తో ఫైనాన్స్ కంపెనీల నుంచి రుణాలు తీసుకుని కొత్త బైకులు కొనుగోలు చేసి.. వాటిని ఇతర ప్రాంతాల్లో విక్రయించిన ముఠాను అనంతపురం పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌కు చెందిన కొందరు ఫైనాన్స్ కంపెనీలను బురిడీ కొట్టించి 2 వేల ద్విచక్ర వాహనాలను అమ్మేసుకున్నట్లు తెలుస్తోంది. రుణాలు పొంది తీసుకున్న బైకులకు సంబంధించి ఈఎంఐలు కట్టకపోవడంతో ఫైనాన్స్ కంపెనీలకు అనుమానం వచ్చి విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌లోని కొందరు నకిలీ ధ్రువపత్రాలు సమర్పించి ఫైనాన్స్ కంపెనీల ద్వారా కొత్త ద్విచక్ర వాహనాలను కొనుగోలు చేశారు. రిజిస్ట్రేషన్ కాకుండానే వాటిని ఉమ్మడి అనంతపురం జిల్లాలోని అనంతపురం, తాడిపత్రి, కదిరి ప్రాంతాల్లోని అమాయకులకు విక్రయించారు. సగం ధరకే కొత్త బైకులు అంటూ ప్రకటనలు చేయడంతో వందలాది మంది ఆ బైకులను కొనుగోలు చేశారు. ఫైనాన్స్ కంపెనీల ఫిర్యాదు మేరకు అనంతపురం జిల్లా ఎస్పీ జగదీశ్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. తాడిపత్రిలోని మెయిన్ బజార్‌కు చెందిన గయాజుద్దీన్, గాజులపాళెంకు చెందిన కలీముల్లా, పటమటి వీధికి చెందిన ముస్తఫా ఖాద్రి, రోషన్, ఇంతియాజ్, అనంతపురం నగరానికి చెందిన నూర్ మహమ్మద్‌లను అదుపులోకి తీసుకుని విచారించారు. హైదరాబాద్ కేంద్రంగా స్కాం జరిగినట్లు నిర్ధారించుకుని మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు. ఇప్పటి వరకు 92 బైకులు, ఒక టాటా ఏస్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తాడిపత్రి ఏఎస్పీ రోహిత్‌కుమార్ పేర్కొన్నారు. ఈ ముఠా రాష్ట్రవ్యాప్తంగా వేల సంఖ్యలోనే బైకులను విక్రయించారని తెలిపారు. ఇలాంటి బైకులు ఎవరైనా కొనుగోలు చేసి ఉంటే దగ్గరి పోలీస్‌స్టేషన్‌లో అప్పగించాలని, లేకుంటే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

స్వాధీనం చేసుకున్న ద్విచక్ర వాహనాలు

'న్యూస్‌టుడే' విలేకరిపై తెదేపా నాయకులు దాడికి యత్నం

సోమందేపల్లి, న్యూస్‌టుడే: సోమందేపల్లి మండల 'న్యూస్‌టుడే' విలేకరిపై కొందరు తెదేపా నాయకులు దాడికి ప్రయత్నించారు. మండలంలోని పాపిరెడ్డిపల్లి కస్తూర్బా బాలికల విద్యాలయంలో పలువురు విద్యార్థినులు జ్వరం, కడుపునొప్పి, వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. బాలికలను పరామర్శించేందుకు పార్టీ శ్రేణులతో కలిసి అక్కడికి వచ్చిన వైకాపా జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ, తెదేపా నాయకులు, కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకొంది. సీఐ రాఘవన్, ఎస్సై రమేశ్‌బాబు సిబ్బందితో కలిసి ఇరుపార్టీల నాయకులను చెరోవైపు పంపించి వేశారు. ఈ సమయంలో ఘటనను ఫొటోలు తీస్తున్న 'న్యూస్‌టుడే' విలేకరి అంజయ్యపై తెదేపా స్థానిక నాయకులు క్రిష్టప్ప, సూర్యనారాయణ, వెంకటేశులు, నరసింహమూర్తి, ప్రభాకర్ తదితరులు దాడికి యత్నించారు. పెనుకొండ మండలం మావటూరుకు చెందిన గోపాల్... విలేకరి చరవాణి లాక్కొని పగులగొట్టారు. ఈ విషయాన్ని స్థానిక విలేకరులు మంత్రి సవిత దృష్టికి తీసుకెళ్లగా తెదేపా నాయకుల చర్యలను ఖండించారు.

హెచ్చెల్సీ మరమ్మతు పనుల్లో వేగం పెంచండి

బొమ్మనహాళ్, న్యూస్‌టుడే: తుంగభద్ర ఎగువ కాలువకు జులై 10న నీరు విడుదల చేయనున్న సందర్భంగా అత్యవసర మరమ్మతులు యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని ఇన్‌ఛార్జి ఎస్ఈ విశ్వనాథ్‌రెడ్డి, ఈఈ పార్థసారథి గుత్తేదారుకు సూచించారు. శుక్రవారం బొమ్మనహాళ్, కణేకల్లు మండలాల్లో హెచ్చెల్సీ ప్రధాన కాలువ పనులు, గట్లను పరిశీలించిన సందర్భంగా వారు మాట్లాడారు. మైలాపురం వద్ద కోతకు గురైన కాలువ గట్టు, యూటీల వద్ద పూడిక తొలగింపు పనుల్లో వేగం పెంచాలన్నారు. 70 శాతం పనులు పూర్తయ్యాయని డీఈఈ దివాకర్‌రెడ్డి వివరించారు. మల్లికేతి- ఉద్దేహాళ్ గ్రామాల మధ్య, నాగలాపురం, దర్గాహొన్నూరు మీనహళ్లి, నాగేపల్లి వద్ద నీటి సరఫరాకు ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత ఇంజినీర్లను ఆదేశించారు. పనుల్లో నాణ్యత లోపిస్తే బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. క్వాలిటీ కంట్రోల్ డీఈఈ చంద్రశేఖర్, ఏఈఈలు ఆల్తాఫ్, నరేంద్ర మారుతి, రమణారెడ్డి, ఓబుళపతి, హెచ్చెల్సీ పాల్గొన్నారు.

ముత్తరాయనితండాలో ఒకరి హత్య

గోరంట్ల, న్యూస్‌టుడే: గోరంట్ల మండల పరిధిలోని ముత్తరాయనితండాలో లోకేశ్ నాయక్, భాస్కర్ నాయక్ మధ్య ఏర్పడిన స్వల్ప వివాదం ఘర్షణకు దారితీసింది. ఈ ఘర్షణలో లోకేశ్(45) అనే వ్యక్తి హత్యకు గురైన ఘటన శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. సీఐ శేఖర్, గ్రామస్థుల వివరాల మేరకు.. భాస్కర్‌నాయక్ అల్లరిగా తిరుగుతూ గ్రామంలోని మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించేవాడు. దీంతో అతన్ని లోకేశ్ నాయక్ దండించాడు. శుక్రవారం ఇద్దరూ భవన నిర్మాణ పనులకు వెళ్లి సాయంత్రం ఇళ్లకు వచ్చారు. దండించాడన్న కోపంతో ఉన్న భాస్కర్ చేతికందిన కర్ర తీసుకుని తలపై బలంగా కొట్టడంతో లోకేశ్ అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలియగానే గ్రామస్థులు భాస్కర్‌కు దేహశుద్ధి చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. హత్య కేసుగా నమోదు చేస్తున్నట్లు సీఐ వివరించారు.

మామిడి పండు ఆశ చూపి.. చిన్నారిపై అత్యాచారయత్నం

అనంత నేరవార్తలు, న్యూస్‌టుడే: మామిడి పండు ఆశచూపి అభం శుభం తెలియని ఆరేళ్ల చిన్నారిపై 55 ఏళ్ల వ్యక్తి అత్యాచారయత్నం చేసిన ఘటన కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఆలస్యంగా వెలుగు చూసింది. నియోజకవర్గంలోని ఓ గ్రామానికి చెందిన ఆరేళ్ల చిన్నారి ఇంటి బయట ఆడుకుంటుండగా, ఇంటికి సమీపంలో నివాసముంటున్న ఎర్రిస్వామి.. మామిడి పండు ఇస్తాను రమ్మన్నాడు. చిన్నారి అతనికి వద్దకు వెళ్లింది. అతడు చిన్నారిని సమీపంలోని గడ్డివామి వద్దకు తీసుకెళ్లి దుస్తులు తీసి అసభ్యంగా ప్రవర్తిస్తూ అత్యాచారయత్నం చేశాడు. భయపడిన అమ్మాయి పరుగున ఇంటికి వెళ్లి.. తల్లితో అసలు విషయం చెప్పి.. నొప్పిగా ఉందంటూ ఏడ్చింది. ఆమె కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.

పొలం రస్తా విషయంలో ఇరువర్గాల ఘర్షణ

యాడికి, న్యూస్‌టుడే : పొలం రస్తాకు సంబంధించి ఇరువర్గాల వారు ఘర్షణ పడ్డారు. ఈఘటన మండలంలోని సి.లక్ష్మంపల్లిలో శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సి.లక్ష్మంపల్లి గ్రామానికి చెందిన మహదేవరెడ్డి, జయగంగిరెడ్డి మధ్య పొలానికి వెళ్లే రస్తా విషయంలో వివాదం నెలకొంది. పొలం పత్రాల్లో రస్తా ఉందన్న నేపథ్యంలో జయగంగిరెడ్డి కుమారులు కలిసి పొలంలో రస్తా ఏర్పాటు చేశారు. ఎటువంటి రస్తా లేదంటూ మహదేవరెడ్డి వర్గం వారు వాదించారు. ఆ వివాదం కాస్త ముదిరి ఇరువర్గాలు ఘర్షణ పడ్డారు. ఇరువర్గాల్లోని పలువురికి గాయాలు కావడంతో ఆసుపత్రిలో పొందుతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

జీప్యాట్‌లో విద్యార్థుల ప్రతిభ

జేఎన్‌టీయూ, న్యూస్‌టుడే: జాతీయస్థాయిలో నిర్వహించిన గ్రాడ్యుయేట్ ఫార్మసీ అప్టిట్యూడ్ టెస్ట్ (జీప్యాట్)లో జేఎన్‌టీయూ అనుబంధ ఓటీపీఆర్ఐ విద్యార్థులు ర్యాంకులు సాధించారు. ఈ ర్యాంకులు సాధించిన విద్యార్థులు కేంద్ర ప్రభుత్వ రంగ ఎన్ఐటీ, ఐఐటీ, ఐసీటీ ఔషధ కళాశాలల్లో పీజీ కోర్సులు అభ్యసించడానికి అవకాశాలు లభిస్తాయి. ఆయా విద్యార్థులకు కేంద్రప్రభుత్వం తమ కోర్సు కాలానికి నెలకు రూ.12 వేలు ఉపకార వేతనం అందిస్తుంది. ఓటీపీఆర్‌లో ఫార్మసీ అభ్యసిస్తున్న విద్యార్థులు హేమంత్‌కుమార్ జాతీయస్థాయిలో 204 ర్యాంకు సాధించాడు. గురుచరణ్ 2,484, దేవీప్రియ 3,828, కుష్వంత్ 4,058వ ర్యాంకులు సాధించారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులకు తైలసాంకేతిక, ఔషధ పరిశోధన సంస్థ సంచాలకులు సుబ్బారెడ్డి, ప్రిన్సిపల్ గోపీనాథ్ శుక్రవారం అభినందించారు.

బదిలీ ఉపాధ్యాయులకు వేతనాలు చెల్లించాలి

అనంతపురం విద్య, న్యూస్‌టుడే: జిల్లాలో రీ అపోర్షన్‌మెంట్ కింద బదిలీ అయిన వందలాది మంది ఉపాధ్యాయులకు వేతనాలు అందలేదని, పొజిషన్ ఐడీ లేకపోవడంతో వేతనాలు రాలేదని, ఐడీ నంబరు రూపొందించి వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఏపీటీఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. విద్యాశాఖ సహాయ సంచాలకులు శ్రీనివాసులుకు ఏపీటీఎఫ్ నాయకులు శుక్రవారం వినతిపత్రం సమర్పించారు. ఏపీటీఎఫ్ నాయకులు వెంకటేష్ సిరాజుద్దీన్, సతీష్ కుమార్, సర్దార్‌వలి, వెంకటరమణ, వన్నప్ప, పుల్లయ్య, చిదంబరయ్య పాల్గొన్నారు.

గంజాయి విక్రేతలు 17 మందికి జైలు

12 మందికి ఐదేళ్లు.. ఐదుగురికి ఏడాదిపాటు శిక్ష

అనంతపురం(లీగల్), న్యూస్‌టుడే: గంజాయి విక్రేతలకు జైలు శిక్ష విధిస్తూ మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి సత్యవాణి శుక్రవారం తీర్పు వెలువరించారు. ఈ కేసులో 20 మంది నిందితులు ఉండగా కేసు విచారణలో ఉండగా ముగ్గురు చనిపోయారు. మిగతా 17 మందిలో 12 మందికి ఐదేళ్ల జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ.20 వేలు జరిమానా, మిగతా ఐదుగురికి ఏడాది జైలు శిక్ష, రూ.10 వేలు జరిమానా విధించారు. అనంతపురం జిల్లాతోపాటు ఉమ్మడి కడప, కర్నూలు జిల్లాల్లో నిందితులు అక్రమ గంజాయి వ్యాపారాన్ని విస్తరించారు. ముఠా కార్యకలాపాలపై పోలీసులు నిఘా వేశారు. పోలీసు బలగాలు గాలింపు చేపట్టి 2018 సెప్టెంబరు 11న 20 మంది నిందితుల్ని అరెస్టు చేశారు. వారి నుంచి 3 కిలోల గంజాయి, రూ.40,12,000 నగదు, 32 సెల్‌ఫోన్లు, రెండు ల్యాప్ ట్యాప్‌లు, ప్రింటర్, రెండు కాలిక్యులేటర్లు, హాట్ స్పాట్‌రూటర్, కారును సీజ్ చేశారు. అక్రమ గంజాయి వ్యాపారంపై విచారణ నిర్వహించిన విచారణాధికారి విజయభాస్కర్‌గౌడు దర్యాప్తు చేపట్టారు. కోర్టు ఇరువర్గాల వాదనలను పరిశీలించింది. ఈ కేసులో ఆరుగురు సాక్షులను విచారించారు. కేసు విచారణలో ఉండగా నిందితులు ఏ7, ఏ11, ఏ16 ముగ్గురు చనిపోయారు. నిందితులకు శిక్ష పడేలా కృషి చేసిన సీఐ విజయభాస్కర్‌గౌడు, కోర్టు లైజనింగ్ అధికారి శ్రీనివాసులు, హెడ్‌కానిస్టేబుల్ గిరిమహేష్, కానిస్టేబుల్ రజాక్‌లను ఎస్పీ జగదీశ్ అభినందించారు.

నిందితులను జైలుకు తరలిస్తున్న పోలీసులు

నిందితులు వీరే..

తాడిపత్రి పట్టణానికి చెందిన అచ్చుకోట్ల అబ్దుల్లా(ఏ6), అచ్చుకోట్ల అహమ్మద్(ఏ8), కోవెలకుంట్ల జాఫర్‌వలి(ఏ9), కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన కోవెలకుంట్ల జలీల్(ఏ10), కడప జిల్లా ఎర్రముక్కలపల్లికి చెందిన గోనుగుంట్ల రామయ్య (ఏ12), గుట్టగుంట గ్రామానికి చెందిన పన్నపురెడ్డి రామచంద్రారెడ్డి (ఏ13), పన్నపురెడ్డి జయచంద్రారెడ్డి (ఏ14), గుత్తి పట్టణానికి చెందిన నారాయణ (15), డోన్‌కు చెందిన దూదేకుల ఇబ్రహీం (ఏ17), గుత్తికి చెందిన ముల్లా జాఫర్(ఏ18), జమ్మలమడుగుకు చెందిన చౌడం సుబ్బరాయుడు(ఏ19), గుత్తి పట్టణానికి చెందిన ఎల్లావుల గోపాల్(ఏ20)లకు ఐదేళ్ల జైలు శిక్ష, రూ.20 వేలు జరిమానా విధించారు. మిగతా నిందితులు తాడిపత్రికి చెందిన అచ్చుకోట్ల సాధిక్ వలి(ఏ1), గుత్తి హబీబ్‌ఖాన్(ఏ2), తాడిపత్రికి చెందిన అచ్చుకోట్ల అబు బకర్(ఏ3), తాడిపత్రి పట్టణానికి చెందిన చౌడం ప్రసాద్‌కుమార్(ఏ4), నంద్యాల జిల్లా డోన్ పట్టణానికి చెందిన దూదేకుల లాల్‌బాషా(ఏ5) వీరందరికీ ఏడాది జైలు శిక్ష, రూ.10 వేలు జరిమానా విధించారు.

వ్యాపారిపై మూడు చీటింగ్ కేసులు

కొత్తచెరువు: కొత్తచెరువుకు చెందిన వ్యాపారి దాల్‌మిల్ సూరిపై పలువురి ఫిర్యాదు మేరకు మూడు చీటింగ్ కేసులు నమోదు చేసినట్లు సీఐ మారుతి శంకర్ తెలిపారు. విజయవాడకు చెందిన కల్యాణ్‌రామ్ ఐరన్ వ్యాపారం చేస్తుంటారు. ఐరన్ కొనుగోలుకు ఆయన రూ.1.91 కోట్లు సూరికి పంపారు. రూ.67లక్షల విలువైన ఐరన్ కాని, డబ్బు గాని తిరిగి ఇవ్వలేదని ఫిర్యాదు చేశారు. పుట్లూరు మండలం కొండంపల్లికి చెందిన ఓబులనాయుడు సూరికి రూ.50లక్షల విలువైన మొక్కజొన్న విక్రయించారు. రూ.16.46 లక్షలు ఇవ్వకుండా జాప్యం చేస్తున్నాడని ఫిర్యాదు చేశారు. తాడిపత్రి మండలం బ్రాహ్మణపల్లికి చెందిన సుధాకరరెడ్డి వ్యాపారం చేస్తున్నారు. స్థానిక రైతులతో రూ.2.95 కోట్ల సరకు కొనుగోలు చేసి సూరికి పంపించారు. కొంత మొత్తం ఇచ్చిన సూరి రూ.1.13 కోట్లు ఇవ్వకుండా తిప్పుకొంటున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.

APSRTC SHORT TENDER NOTICE

Tenders are invited through ONLINE ("www.tender.apeprocurement.gov.in") for 1) Improvements to main Drain and providing RCC Covers in Bus Station at Srikakulam, Srikakulam District, 2) Construction of the Toilets with Septic Tank in Bus Station at Undi, West Godavari District, 3) Improvements by raising the Toilet Block in Bus Station at Chintalapudi, Eluru District, 4) Improvements to Flooring in Waiting Hall of Bus Station at Sattenapalli, Palnadu District, 5) Construction of Compound wall for Bus Station at Mulakalacheruvu, Annamayya District, 6) Removing of Roof Slab and Providing Galvalume Sheet roofing in waiting Hall (on East Side) of Bus Station at Hindupur, SSS District, 7) Construction of Depot Manager's Office in Bus Station at Madakasira SSS District, 8) Providing C.C. Pavement to the Yard between Bus Station and Bus Depot (East side) in Bus Station at Ananthapuramu, ATP. Dist. For full Tender Notice please visit "www.apsrtc.ap.gov.in". For Online participation please visit "https://tender.apeprocurement.gov.in". NOTE: Bid Document download Start Date & Time: 14.07.2025, 4.00 PM, Bid Submission Closing Date & Time : 21.07.2025, 4.00 PM. Further details: Ph. Nos: 9959224886 (10.00 AM to 5.30 PM). APSRTC reserves the right to cancel or reject any tender or all the tenders of this notification without assigning any reason at any stage.

NIT No.07/CCE/APSRTC/2025-26, Dt.02.07.2025 Chief Civil Engineer, APSRTC, Vijayawada

అనంతపురము కమ్మ సంఘము
(రిజిస్టర్డ్ నెం: 46/1991)
డోర్.నెం.6-3-219, రామ్ నగర్, అనంతపురము-515004

వార్షిక సర్వసభ్య సమావేశము కొరకు నోటీసు

అనంతపురము కమ్మ సంఘం యొక్క **వార్షిక సర్వసభ్య సమావేశము (జనరల్ బాడీ) 11వ తేదీ ఆగష్టు 2025వ తేదీన ఉదయం 11.00 గంటలకు** అనంతపురము కమ్మ భవన్ నందు జరుపుటకు తేది:23.06.2025న సంఘము యొక్క కార్యవర్గ సభ్యుల సమావేశము నందు నిర్ణయించబడినది.
సంఘము యొక్క సభ్యులందరిని సర్వసభ్య సమావేశమునకు హాజరు కావలయునని కోరడమైనది.

ప్రదేశము: అనంతపురము ఇట్లు,
తేది:05.07.2025 ఎ. తిప్పయ్య, సెక్రటరి, మరియు కార్యవర్గ సభ్యులు.

సూచన:- సంఘము యొక్క సభ్యులందరికి సర్వ సభ్య సమావేశము యొక్క నోటీసును పోస్టు ద్వారా పంపడమైనది.

EENADU Classifieds

AUTO

VEHICLES FOR SALE

Tractors for Sale 1) Sonalika DI 740 AP40EL9610, 2) Escorts GT 28 & Rotavator AP40FB0894, 3)KUBOTA 2741 AP39SV3871 పైన తెలిపిన ట్రాక్టర్ ఎక్కడ ఎలా ఉన్నది అలా అనే పద్ధతిపై అమ్మకమునకు కలదు. సుందరం ఫైనాన్స్ లిమిటెడ్. Cell : 8985060819.

REAL ESTATE

HOUSE FOR SALE

విజయవాడ గన్నవరం దగ్గర NH-16 హైవేని ఆనుకుని 60 అ|| రోడ్డు తూర్పు ఫేసింగ్ ఒక్కొక్క ఫ్లోరు 2000 Sq.Ft.తో 466 చ||గ||లలో G+3 Triplex బిల్డింగ్ అమ్మకమునకు కలదు. 88774 53888.

PLOT FOR SALE

ముదిగుబ్బ మండలం రాళ్ళ అనంతపురంలో హైవేకు ఆనుకొని ఉన్న 75 సెంట్ల స్థలము. ATP టౌన్ ఈనాడు ఆఫీసు దగ్గరలో ఉన్న 4 సెంట్ల స్థలం వెంటనే అమ్మబడును. Con: 9912733883.

JOBS

Earn Extra Income online through Work from Home in Wellness Industry. 101, SF Res. Rd # 4, B.Hills, Hyd. 8919664679, 8309909749

Mechanical Engineer: B.Tech in Mechanical Engineering with 2 to 3 years experience - 01 Post, Electrical Engineer: B.Tech in Electrical Engineering with 2 to 3 years Experience - 01 Post, Mechanical Supervisor: Diploma in Mechanical Engineering with 2 to 3 years Experience - 01 Post, ITI Fitters: ITI in Fitter Grade with 3 to 5 years of Experience - 02 Posts, Boiler Operators: Boiler 2nd Class Certificate issued by A.P.T.G with 1 or 2 years of Experience - 01 Post. # (Sapthagir Camphor Pvt Ltd, ATP) Apply to accountsatp@sclgroup.in

గమనిక

5 లైన్ల ప్రకటన రూ.395/-

వివరాలకు: 8008709784

ప్రధానమంత్రి ఫసల్‌బీమా.. రైతుకు ధీమా

ఈనెల 15 వరకు ప్రీమియం చెల్లించడానికి గడువు

గోరంట్ల, న్యూస్‌టుడే: సాగుచేసిన పంటచేతికి దక్కేవరకు రైతుకు ఆందోళన తప్పని పరిస్థితి కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్‌బీమా పేరుతో రైతుకు ధీమా కల్పిస్తూ దశాబ్దకాలంగా ఈ పథకాన్ని కొనసాగిస్తోంది. ప్రకృతి వైపరీత్యాలు, చీడపీడలతో సాగుచేసిన పంటకు నష్టం వాటిల్లితే రైతుకు ఇబ్బంది లేకుండా బీమా వర్తించే విధంగా పథకాన్ని రూపకల్పన చేశారు. పంటలను రెండు విధానాలుగా విభజించారు. ఒకటి వాతావరణ ఆధారితం, మరోటి దిగుబడి ఆధారం. ఈబీమా పథకం ఇఫ్కో - టోకియో కంపెనీ ద్వారా అమలు అవుతోందని రైతులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ శాఖాధికారులు సూచిస్తున్నారు. పథకం - వర్తింపు వివరాలను గోరంట్ల మండల వ్యవసాయాధికారి శంకర్‌నాయక్ తెలియజేశారు.

● ఇందులో రైతు సొంతంగా ప్రీమియం చెల్లించి నమోదు చేసుకోవాలి. బ్యాంకులో పంట రుణం తీసుకొనే సమయంలో బీమా చేయించుకోవచ్చు. జాతీయ పంటల బీమా పోర్టల్‌లో నేరుగా లేదా మీసేవా కేంద్రానికి వెళ్లి ప్రీమియం చెల్లించి నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంది.

ప్రీమియం, పంటనష్టం జరిగితే అందే పరిహారం వివరాలు

వాతావరణ ఆధారితం గడువు జులై 15వరకు

పంట	బీమా పరిహారం ఎకరాకు(రూ.ల్లో)	ప్రీమియం
వేరుసెనగ	32,000	640
పత్తి	38,000	1900
టమాటా	32,000	1600
చీనీ	55,000	2750
దానిమ్మ	75,000	3750

దిగుబడి ఆధారంగా జులై 31వరకు గడువు

పంట	బీమా పరిహారం ఎకరాకు(రూ.ల్లో)	ప్రీమియం
వరి	40,000	200
మొక్కజొన్న	33,000	165
కంది	20,000	102
రాగులు	20,000	100
ఆముదం	20,000	100

రాయదుర్గం
• రాయదుర్గం • కళ్యాణదుర్గం • ఉరవకొండ

ఉరవకొండలో నివాళి అర్పిస్తున్న విద్యార్థులు

ఘనంగా అల్లూరి జయంతి

ఉరవకొండ, న్యూస్‌టుడే: స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు జయంతిని శుక్రవారం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏబీవీపీ ఘనంగా నిర్వహించింది. విద్యార్థులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ జిల్లా కన్వీనర్ శివరాజ్, బాగ్ కన్వీనర్ నిఖిల్‌తేజ పాల్గొన్నారు.

ఎన్‌సీసీ పోటీలకు దుర్గం విద్యార్థులు

రాయదుర్గం పట్టణం, న్యూస్‌టుడే: ఎన్‌సీసీ అంతర గ్రూపు పోటీలకు దుర్గం విద్యార్థులు ఎంపికైనట్లు వైస్ ప్రిన్సిపల్ శ్రీనివాసులు తెలిపారు. శుక్రవారం పట్టణంలోని కేటీఎస్ డిగ్రీ కళాశాలకు చెందిన ఎన్‌సీసీ కేడెట్లు అరవింద్, నందిని, షేక్ ఆసియా, వంశీ, గోపాల్, శివప్రసాద్‌లను అభినందించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో ఎన్‌సీసీ ఏఎన్‌వో కిరణ్, పీడీ ప్రశాంత్, అధ్యాపకులు గోవర్ధన్, ఫిర్దోస్ పాల్గొన్నారు.

ఎంపికైన కేడెట్లతో అధ్యాపకులు

మేమున్నాం.. మీకు తోడుగా

రాయదుర్గం పట్టణం: 9666888046
కళ్యాణదుర్గం గ్రామీణం: 9985668661
ఉరవకొండ: 8008573071

సమస్య: శెట్టూరు బసంపల్లి రోడ్డుకు ఇరువైపులా పెరిగిన పొదలు తొలగించాలి.
-వన్నూరురెడ్డి, బసంపలి.
సమాధానం: వారంలోపు పొదలు తొలగించేందుకు చర్యలు తీసుకుంటాం.
-రఘురామ్‌రావు, ఈవోఆర్డీ.
సమస్య: బచ్చేహళ్లి గొల్లలదొడ్డిలో రోడ్డుపై మురుగు పారుతుంది. తగు చర్యలు తీసుకోవాలి. **-తిప్పేస్వామి. బచ్చేహళ్లి.**
సమాధానం: పరిశీలించి మురుగు నిల్వకుండా చూస్తాం. **-మల్లికార్జున. గ్రామకార్యదర్శి, – న్యూస్‌టుడే, శెట్టూరు.**

సాగుకు సమాయత్తం

☛ రానున్న తుంగభద్రమ్మ, హంద్రీనీవా నీళ్లు
☛ కంది, మొక్కజొన్న, మిరప సేద్యానికి ఏర్పాట్లు

న్యూస్‌టుడే, ఉరవకొండ

ఎగువ ప్రాంతంలో ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురవడంతో తుంగభద్ర జలాశయం నీటితో పరవళ్లు తొక్కుతోంది. దీంతో ఎగువ కాలువ(హెచ్చెల్సీ)కు ఈనెల 10న నీటిని విడుదల చేయడానికి అధికార యంత్రాంగం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో కాలువతోపాటు గుంతకల్లు బ్రాంచ్ కెనాల్(జీబీసీ) కింద విడపనకల్లు, ఉరవకొండ, వజ్రకరూరు, బెళుగుప్ప మండలాల్లోని ఆయకట్టు రైతులు సాగుకు సమాయత్తం అవుతున్నారు. హెచ్చెల్సీ తొమ్మిది, పది ఉప కాలువల కింద 20 వేల ఎకరాలు, జీబీసీ కింద 15వేల ఎకరాల ఆయకట్టు ఉంది.

పంట మార్పిడికి ప్రాధాన్యం

హెచ్చెల్సీ, జీబీసీల కింద కంది, మొక్కజొన్న, మిరపతోపాటు వరి సాగు చేయడానికి రైతులు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. దశాబ్దాలుగా ఎక్కువ సంఖ్యలో రైతులు మిరప సాగుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈసారి పంట మార్పిడిలో భాగంగా కంది, మొక్కజొన్న సాగుపై దృష్టి పెడుతున్నారు. ఇప్పటికే విత్తనాన్ని సిద్ధం చేసుకున్నారు.

హంద్రీనీవా పరిధిలోనూ...

శ్రీశైలం జలాశయంలో కూడా నీటి నిల్వ రోజురోజుకు గణనీయంగా పెరుగుతుండడంతో రైతులు హంద్రీనీవా ప్రధాన కాలువ కింద పంటలు సాగు చేసుకోవడానికి రైతులు సిద్ధమవుతున్నారు. నియోజకవర్గంలో ఈ కాలువ పరిధిలో సుమారు 50 వేల ఎకరాల్లో కంది, మిరపతోపాటు ఇతర పంటలు సాగు చేయనున్నారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో కాలువ వెడల్పు పనులు పూర్తయ్యాయి. హెచ్చెల్సీ నుంచి జీబీసీకి నీరు విడుదలయ్యే లోగా మిరప నారు పెరుగుతుందని విడపనకల్లుకు చెందిన రైతు బసన్న పేర్కొన్నారు.

విడపనకల్లులో మిరప విత్తనాన్ని సిద్ధం చేసుకుంటున్న రైతులు

'బాబా లక్కీషా' పుస్తకావిష్కరణ

వజ్రకరూరు(ఉరవకొండ), న్యూస్‌టుడే: 'బాబా లక్కీషా' బంజార గిరిజనుల యోధుడిగా చరిత్రలో నిలిచారని బంజార ఫౌండేషన్ ఛైర్మన్ కమల్‌సింగ్ రాథోడ్ పేర్కొన్నారు. బాబా జీవిత చరిత్రకు సంబంధించిన పుస్తకాన్ని శుక్రవారం వజ్రకరూరు మండలం రూపానాయక్‌తండాలో ఆవిష్కరించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బంజార సంఘం నాయకులు సుబ్రహ్మణ్యం నాయక్ తదితరులు పాల్గొన్నారు.

ఇంటింటా చెత్త సేకరణకు ప్రాధాన్యం

పనులను పరిశీలిస్తున్న డీపీవో నాగరాజునాయుడు

ఉరవకొండ, న్యూస్‌టుడే: జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో ఇంటింటా చెత్త సేకరణ కార్యక్రమాన్ని వేగవంతం చేయడానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని జిల్లా పంచాయతీ అధికారి నాగరాజు నాయుడు పేర్కొన్నారు. శుక్రవారం ఉరవకొండలో ఈ పనులు పరిశీలించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. కిందటి జిల్లాలో ఈ ప్రక్రియ 50 శాతంగా నమోదైందని, ఈ నెలలో 80 శాతానికి పెంచడమే లక్ష్యమన్నారు. ఉరవకొండ గ్రామ సచివాలయం-2 పరిధిలో ఇంటింటా చెత్త సేకరణ తీరు పరిశీలించారు. పంచాయతీ పరిధిలో మూడు సమస్యలు పరిష్కరించాలని 'ప్రజా సమస్యల పరిష్కార' వేదికలో ఫిర్యాదులు వచ్చాయన్నారు. పంచాయతీ కార్యదర్శి గౌస్‌సాహెబ్ తదితరులు ఉన్నారు.

సమస్యలు పరిష్కరించాలని ధర్నా

రాయదుర్గం, న్యూస్‌టుడే: ఆర్టీసీలో నెలకొన్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం ఆర్టీసీ డిపో ఎదుట ఉద్యోగులు ఆందోళన నిర్వహించారు. పదోన్నతులు కల్పించాలని, 2020-21 పాత బకాయిలు మంజూరు చేయాలని, ఎలక్ట్రికల్ బస్సులను కొనుగోలు చేయాలని, డబుల్ డ్యూటీ అలవెన్స్‌లు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంప్లాయిస్ యూనియన్ డిపో కార్యదర్శి రామలింగ, వలి, శ్రీరాములు, తిప్పారెడ్డి, అరుణ్, మనోహర్, వెంకోజీ, బాబా పాల్గొన్నారు.

కళ్యాణదుర్గం గ్రామీణం: ఏళ్లుగా సమస్యలు పరిష్కారం కావడం లేదని ఎంప్లాయీస్ యూనియన్ రీజనల్ అధ్యక్షులు భాస్కర్‌రెడ్డి పేర్కొన్నారు. కళ్యాణదుర్గం ఆర్టీసీ డిపో గ్యారేజీ వద్ద ఈయూ నాయకులు చేపట్టిన గేట్ ధర్నాలో ఆయన మాట్లాడారు. అనంతరం ఎర్ర బ్యాడ్జీలు ధరించి విధుల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఈయూ డిపో అధ్యక్షులు వేణుగోపాల్, కార్యదర్శి విజయ్‌కుమార్, గ్యారేజీ కార్యదర్శులు ప్రతాప్, శేఖర్, సీనియర్ నాయకులు గంగప్ప, చెన్నయ్య, వెంకటేశులు పాల్గొన్నారు.

కళ్యాణదుర్గం ఆర్టీసీ డిపో ఎదుట ఉద్యోగులు..

పేదరికం లేని సమాజ నిర్మాణమే లక్ష్యం: కాలవ

రాయదుర్గం గ్రామీణం, రాయదుర్గం, న్యూస్‌టుడే: రాయదుర్గం నియోజకవర్గంలో చేపట్టబోయే అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు వివరించారు. మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పేదరికం లేని సమాజ నిర్మాణమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. ● ఆవులదట్ల గ్రామంలో 'సుపరి పాలనలో తొలి అడుగు' కార్యక్రమం శుక్రవారం సాయంత్రం చేపట్టారు. రాయదుర్గం ప్రభుత్వ వ్యవసాయ మార్కెట్టు యార్డు ఛైర్మన్ గొడిసెలపల్లి హనుమంతరెడ్డి, మున్సిపల్ కమిషనర్ దివాకర్‌రెడ్డి నాయకులు కాటా వెంకటేశులు, మాజీ జడ్పీటీసీ విజయ్‌కుమార్, సర్పంచి వన్నూరుస్వామి పాల్గొన్నారు.

ఎమ్మెల్యేను స్వాగతిస్తున్న గ్రామస్థులు, చిన్నారులు

● స్వార్థ రాజకీయాల కోసం సీమ భవిష్యత్తును నాశనం చేసిన మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలు ద్రోహులుగా మిగిలిపోతారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ధ్వజమెత్తారు. పట్టణంలోని 18వ వార్డులో శుక్రవారం నిర్వహించిన 'సుపరిపాలనకు తొలి అడుగు'లో ఆయన మాట్లాడారు. తెదేపా నాయకులు బీగాల ఉమ, వేణు, ఇండేన్ గ్యాస్ కృష్ణ, టంకశాల హనుమంతు, పి.ధనార్జున, పసుపులేటి నాగరాజు, గాజుల వెంకటేశులు, పురుషోత్తం, వై.వెంకటేశులు, తిప్పేస్వామి, సుమలత, ప్రశాంతి పాల్గొన్నారు.

బీటీపీకి కృష్ణాజలాలు తీసుకొస్తాం

జీడిపల్లి రిజర్వాయర్ నుంచి భైరవాని తిప్ప ప్రాజెక్టుకు కృష్ణా జలాల తరలింపు ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేస్తామని కాలవ తెలిపారు. శుక్రవారం పట్టణంలోని తన నివాసంలో నీటి పారుదల శాఖాధికారులతో కలిసి ఆయన మాట్లాడారు.

చెత్త సేకరణపై జడ్పీ సీఈవో అసహనం

శెట్టూరు, న్యూస్‌టుడే: పదిహేను రోజులకు ఒకసారి చెత్త సేకరిస్తే పారిశుద్ధ్యం ఎలా మెరుగుపడుతుందని జడ్పీ సీఈవో శివశంకర్ స్థానిక కార్యదర్శి రుద్రన్నపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శెట్టూరు మండలం యాటకల్లు, మంగంపల్లి గ్రామాల్లో శుక్రవారం ఆయన పర్యటించిన సందర్భంగా ప్రజలను కలిసి పారిశుద్ధ్యంపై ఆరా తీశారు. కార్యక్రమంలో ఎంపీడీవో జిలాన్‌భాషా, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

శిశుసంక్షేమ శాఖ కార్యాలయం తనిఖీ

కళ్యాణదుర్గం గ్రామీణం, కణేకల్లు: స్థానిక శిశుసంక్షేమ శాఖ కార్యాలయాన్ని పీడీ నాగమణి శుక్రవారం తనిఖీ చేశారు. కేంద్రాల నిర్వహణ సక్రమంగా నిర్వహించాలన్నారు. పౌష్టికాహారం, ముఖ హాజరు వందశాతం ఉండేలా చూడాలన్నారు. సీడీపీవో లక్ష్మీప్రసన్న, సూపర్‌వైజర్ రాధమ్మ పాల్గొన్నారు. ● పరిసర గ్రామాల్లోని అంగన్‌వాడీ కేంద్రాలపై చర్యలు తప్పవని పీడీ కణేకల్లు ప్రాజెక్టును తనిఖీ చేసిన సందర్భంగా హెచ్చరించారు. రికార్డుల్లో వివరాలు తప్పులేకుండా నమోదు చేయాలన్నారు. సీడీపీవో నాగమణి, పర్యవేక్షకులు శంకరమ్మ, రాజేశ్వరి, గీత, ఈశ్వరమ్మ పాల్గొన్నారు.

దస్త్రాలు పరిశీలిస్తున్న పీడీ నాగమణి

గుంతల దారికి మరమ్మతులు

బ్రహ్మసముద్రం: కళ్యాణదుర్గం నుంచి మండలంలోని బొమ్మగానపల్లి, రాయలప్పదొడ్డి, కన్నేపల్లి గ్రామం వరకు సుమారు 20 కి.మీ. మేర రహదారిలో కంకరతేలిందని వాహన రాకపోకలకు ఇబ్బందిగా మారింది. ఈ విషయాన్ని ఇటీవల తెదేపా నాయకులు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు దృష్టికి తీసుకెళ్లడంతో గుంతల్లో మట్టితో మరమ్మతులు చేయిస్తున్నారు. ఆయా గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

తెదేపా మండల కన్వీనర్‌కు సన్మానం

డి.హీరేహాళ్, న్యూస్‌టుడే: తెదేపా మండల కన్వీనర్‌గా ఎంపికైన పాటిల్ మోహన్‌రెడ్డిని ఓబుళాపురం, నాగలాపురం, తదితర గ్రామాల నాయకులు శుక్రవారం కాదలూరులోని ఆయన నివాసంలో కలిసి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో అడ్వకేట్ రామక్రిష్ణ, మాజీ సర్పంచి వెంకటేశులు, ఓబుళాపురం నాయకులు పాల్గొన్నారు.

ప్రజల సంక్షేమాభివృద్ధే లక్ష్యం: ఎమ్మెల్యే సురేంద్రబాబు

కళ్యాణదుర్గం గ్రామీణం, కుందుర్పి, న్యూస్‌టుడే: ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, జిల్లా తెదేపా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్ పేర్కొన్నారు. శుక్రవారం దుద్దేపల్లి, ఎనుములదొడ్డి గ్రామాల్లో 'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమంలో వీరు ఇంటింటికి తిరుగుతూ.. సంక్షేమ పథకాల అమలు తీరును వివరించారు. రుద్రంపల్లిలో ఓ అవ్వ, మనవడికి ఉచితంగా ఇల్లు నిర్మాణ పత్రాలు అందజేశారు. మార్కెట్ యార్డ్ ఛైర్మన్ లక్ష్మీదేవి, తెదేపా రాష్ట్ర కార్యదర్శి రామ్మోహన్ చౌదరి, మండల కన్వీనర్ ధనుంజయ, ఎంపీటీసీ మమత పాల్గొన్నారు.


లబ్ధిదారుకు ఇంటి పట్టా అందజేస్తున్న ఎమ్మెల్యే సురేంద్రబాబు, తెదేపా జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్ తదితరులు

20 నెలల్లో చెరువుల్లోకి నీరు: కళ్యాణదుర్గం నియోజకవర్గానికి జీవనాడిగా ఉన్న బీటీపీ ప్రాజెక్టు కాలవ పనులు శనివారం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణలతో కలిసి ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. సుమారు 20 నెలల్లో పనులు పూర్తిచేసి చెరువులు నింపుతామన్నారు. అనంతరం ఆర్డీవో వసంత్‌బాబుతో కలిసి నియోజకవర్గస్థాయి అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.

తరగతులు 8.. గదులు మూడే!

కూడేరు మండలం చోళసముద్రం ప్రాథమికోన్నత పాఠశాలలో 1 నుంచి 8వ తరగతి వరకు కేవలం మూడు గదుల్లోనే ఇక్కట్ల మధ్య బోధన సాగుతోంది. ఒక గదిలో రెండు తరగతుల విద్యార్థులను కూర్చోబెట్టి కష్టంగా బోధించాల్సి వస్తోంది. గతంలో ఇక్కడ 'నాడు- నేడు' కింద ప్రారంభించిన ఆరు అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు నేటికీ పూర్తవలేదు. దీనిపై జిల్లా ఉప విద్యాధికారి శ్రీనివాసులు 'న్యూస్‌టుడే'తో మాట్లాడుతూ అదనపు గదుల పూర్తికి జిల్లా ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు. **-న్యూస్‌టుడే, కూడేరు(ఉరవకొండ).**

దారి నిర్మించారు.. వ్యర్థాలు మరిచారు!

మలయనూరులో ఆరోగ్య ఉప కేంద్రం నుంచి బ్యాంకు వరకూ, ఇతర ప్రాంతాల్లో నిర్మించిన సీసీ దారులను నీటితో తడిపేందుకు పోసిన వక్కపొట్టును నెలలు గడుస్తున్నా.. తొలగించడం లేదు. దీంతో దారుల్లో దుమ్ము ఎగిసిపడి స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే అధికారులు వక్కపొట్టును తొలగించాలని పలువురు కోరుతున్నారు. **-న్యూస్‌టుడే, కుందుర్పి.**

పొదలు ఇలా.. పోయేదెలా?

కూడేరు మండలం కొర్రకోడులోని రైతు సేవా కేంద్రం ఎదుట పొదలు పెరగడంతో రైతులు లోపలికి వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని నెలలుగా ఇదే స్థితి నెలకొన్నా పట్టించుకునే వారే లేరని రైతులు వాపోతున్నారు. వ్యవసాయాధికారుల నిర్లక్ష్యంతో రైతు సేవాకేంద్రం అపరిశుభ్రంగా మారింది. ఏవో శుభకర్ 'న్యూస్‌టుడే'తో మాట్లాడుతూ వెంటనే పొదలు తొలగిస్తామని చెప్పారు. **-న్యూస్‌టుడే, కూడేరు(ఉరవకొండ).**

విద్యుత్తు ఉద్యోగిపై దాడి

రాయదుర్గం, రాయదుర్గం పట్టణం, న్యూస్‌టుడే: విద్యుత్తు బిల్లు చెల్లించకపోవటంతో ఇంటికి చెందిన కనెక్షన్ తొలగించామనే కోపంతో విధి నిర్వహణలో ఉన్న తనపై నాగభూషణ అనే వ్యక్తి దాడి చేసినట్లు జనార్దన్ శుక్రవారం స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై విచారించి తగు చర్యలు తీసుకోవాలని ఆ శాఖ డీఈ శ్రీనివాసులు నాయుడు పోలీసులను కోరారు. ఈ ఘటనలో ఇద్దరిని పిలిపించి విచారిస్తామని పోలీసులు తెలిపారు. ఈ దాడిని నిరసిస్తూ విద్యుత్తు సిబ్బంది నిరసన వ్యక్తం చేశారు.

తూకంలో మోసం.. డీలర్‌పై కేసు

డి.హీరేహాళ్, న్యూస్‌టుడే: లీగల్ మెట్రాలజీ ఇన్‌స్పెక్టర్ అధికారి వైజి.శంకర్ ఒకటో నంబరు చౌకదుకాణ కేంద్రాన్ని శుక్రవారం తనిఖీ చేశారు. లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం తూకంలో తేడాను గుర్తించి డీలరుపై కేసు నమోదు చేసినట్లు ఆయన వివరించారు.

హిటాచి అపహరణ కేసులో నిందితుల రిమాండ్

డి.హీరేహాళ్, న్యూస్‌టుడే: ఓబుళాపురం మైనింగ్ కంపెనీ పరిధిలో వివాదాస్పదంగా మారి గతంలో సీబీఐ సీజ్ చేసిన హిటాచి యంత్రాన్ని రెండు రోజుల కిందట తుక్కుగా మారుస్తూ పట్టుబడిన ఏడుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. నిందితులు కర్ణాటకలోని సందూరు తాలూకా బళ్లారి జిల్లాకు చెందిన ఎన్.మారుతి, గాదిలింగ, ఉమేష్, గణేష్, బసవరాజు, వీరేష్, దొడ్డ బసప్పలుగా గుర్తించారు. వీరిని శుక్రవారం రాయదుర్గం జడ్జి ఎదుట హాజరు పరచగా 15 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్సై గురుప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు.

యువకుడిపై దాడి... కేసు నమోదు

వజ్రకరూరు(ఉరవకొండ), న్యూస్‌టుడే: వజ్రకరూరు వడ్డే వీధిలో పీర్ల ఊరేగింపును చూడడానికి మిత్రులతో కలిసి వెళ్లిన లక్ష్మీకాంత్‌పై దాడి జరిగింది. వాసు అనే వ్యక్తి దాడికి పాల్పడినట్లు బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు శుక్రవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై నాగస్వామి తెలిపారు.

'విగ్రహ ధ్వంసం హేయమైన చర్య'

కళ్యాణదుర్గం గ్రామీణం: మదనపల్లి మండలం అంకెశెట్టిపల్లి కొండపై ఉన్న గౌతమ బుద్ధుడి విగ్రహాన్ని ధ్వంసం చేయడం హేయమైన చర్య అని లౌకిక రాజ్య పరిరక్షణ సమితి (ఎల్ఆర్‌పీఎస్) రాష్ట్ర అధ్యక్షులు రమేష్ పేర్కొన్నారు. దీనికి నిరసనగా శుక్రవారం పట్టణంలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నిరసన తెలిపారు. కార్యక్రమంలో నాయకులు మారెన్న, మహలింగ, రవి, నాగరాజు, మల్లేష్, వన్నూరుస్వామి తదితరులు పాల్గొన్నారు.

కోనాపురంలో వైద్య శిబిరం

కోనాపురం(బ్రహ్మసముద్రం), న్యూస్‌టుడే: కోనాపురంలో శుక్రవారం నిర్వహించిన వైద్యశిబిరంలో పలువురికి అనంతపురం మెడికల్ కాలేజీ వైద్యుల బృందం చికిత్స చేశారు. సర్పంచి వనిత సహకారంతో వైద్యాధికారి రాజేష్ ఆధ్వర్యంలో ఈ శిబిరం నిర్వహించారు. అనంతరం వైద్యుల బృందం గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రజల ఆరోగ్య పరిస్థితులను తెలుసుకున్నారు. కార్యక్రమంలో వైద్యులు రాజేంద్ర, ఆఫ్తాబ్, ఎంఎల్‌హెచ్‌పీలు, ఏఎన్ఎంలు, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

ప్రజల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటున్న వైద్యులు

6న ఆలయాల్లో ప్రత్యేక పూజలు

కళ్యాణదుర్గం, న్యూస్‌టుడే: తొలి ఏకాదశి పర్వదినం ఈనెల 6న పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. మున్సిపల్ కార్యాలయం సమీపంలోని శ్రీలక్ష్మీవెంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామివారి పాదాలకు భక్తులతోనే అభిషేకం చేయిస్తామని అర్చకులు శ్రీనాథ్ తెలిపారు. రాయదుర్గం రోడ్డులోని శ్రీపద్మావతి గోదాదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలోనూ పూజలు ఉంటాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.

శ్రీరామిరెడ్డి పథకం నీటి సరఫరా షురూ

కళ్యాణదర్గం, కళ్యాణదుర్గం గ్రామీణం, న్యూస్‌టుడే: శ్రీరామిరెడ్డి నీటి పథకం పంప్ హౌస్ కార్మికులు వేతనాలు, పీఎఫ్ బకాయిలు విడుదల చేయాలని కొన్ని నెలల కిందట సమ్మెలోకి వెళ్లారు. దీంతో కళ్యాణదుర్గం, రాయదుర్గం, మడకశిర, హిందూపురం ప్రాంతాల్లోని 1,096 గ్రామాలకు సుమారు 88 రోజులుగా తారునీరు సరఫరా కావడం లేదు. ప్రజల తాగునీటి సమస్య గుర్తించిన స్థానిక ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన స్పందించారు. నీటి పథకం సూపర్‌వైజర్లు, గ్రామీణ నీటి సరఫరా విభాగం(ఆర్‌డబ్ల్యూఎస్) ఎస్ఈ సురేష్, జేఈ దీపికతో మాట్లాడి మున్సిపాలిటీ పరిధిలోని 25 ట్యాంకులకు నీరు చేరేలా తగు చర్యలు తీసుకున్నారు. విడతలుగా కాలనీల్లోకి ఇంటింటికి నీళ్ల పంపిణీ చేసేలా ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు కమిషనర్ వంశీకృష్ణ భార్గవ పేర్కొన్నారు. నెలాఖరులోపు వేతనాలు ఖాతాల్లో జమ అవుతాయని, ఇక నుంచి నీరు సక్రమంగా సరఫరా అయ్యేలా చూడాలని ఎస్ఈ తెలిపారు. కాగా తమ సమస్యలు పరిష్కరించకుండా అధికారులు నీటిని పంపింగ్ చేయడంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మోటార్లు ఆన్ చేయిస్తున్న అధికారులు

బకాయిలు విడుదల చేయండి

రాయదుర్గం పట్టణం, న్యూస్‌టుడే: విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కుళ్లాయిస్వామి డిమాండ్ చేశారు. శుక్రవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద విద్యార్థులు, ఆ సంఘ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సీనియర్ సహాయకులు చంద్రశేఖర్‌కు అందించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ కోశాధికారి ఆంజనేయులు, సహాయ కార్యదర్శి వెంకటనాయక్, తాలూకా అధ్యక్షులు శశి, ఉపాధ్యక్షులు తరుణ్, మున్నా, నవీన్, సచిన్ పాల్గొన్నారు.

నిరసన తెలుపుతున్న విద్యార్థులు, నాయకులు

ఘనంగా చిన్న సరిగెత్తు

రాయదుర్గం పట్టణం, న్యూస్‌టుడే: పట్టణంలో చిన్న 'సరిగెత్తు'ను గురువారం రాత్రి నిర్వహించారు. మొహర్రంలో భాగంగా భక్తులు పెద్ద మసీదు, లడ్డువాలా, చమ్మా చావిడిలోని పీర్లను భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా అగ్ని గుండం చుట్టూ భక్తులు ప్రదక్షిణ చేశారు. ఈ కార్యక్రమంలో ముజావర్లు లడ్డువాలా మహమ్మద్ షఫి, నూర్ మహమ్మద్, ఇబ్రహీం, అజీజ్ తదితరులు పాల్గొన్నారు.

పీర్లను ఊరేగిస్తున్న భక్తులు

పీర్లకు ప్రత్యేక పూజలు

కళ్యాణదుర్గం, న్యూస్‌టుడే: మున్సిపాలిటీ పరిధిలోని ఏడు మసీదుల్లో కొలువుదీరిన పీర్లకు భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. శనివారం ఏడోరోజు చిన్న సరిగెత్తు నిర్వహించనున్నారు. శుక్రవారం భక్తులు చక్కెర చదివింపులు చేసి మొక్కులు తీర్చుకున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు.

ఆరోగ్య కేంద్రాల్లో వైద్యం అంతంతే!

న్యూస్‌టుడే, రాయదుర్గం పట్టణం: ప్రధాన ఆస్పత్రులకు తీసిపోని విధంగా ప్రభుత్వం పట్టణ ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేసినప్పటికీ అక్కడ వైద్య సేవలు మాత్రం అందని ద్రాక్షలా మారాయి. రాయదుర్గం పట్టణంలో గౌడ, భంభం బాబా, బీటీపీ లేఅవుట్‌లలో పట్టణ ఆరోగ్య కేంద్రాలున్నాయి. వీటిలో అధునాతన వసతులతోపాటు 50కి పైగా రక్త పరీక్షలు చేసే పరికరాలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చినా.. సేవలు మాత్రం సక్రమంగా అందడం లేదని రోగులు వాపోతున్నారు.

సిబ్బందే వైద్యులు..!

గౌడ, భంభం బాబా పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఇద్దరు రెగ్యులర్ వైద్యులు ఉన్నారు. వారు ఆస్పత్రిలో ఎప్పుడు ఉంటారో.. ఉండరో తెలియని పరిస్థితి. నిత్యం కనీసం మధ్యాహ్నం 12 గంటల వరకు ఓపీ సేవలు సరిగా అందడం లేదు. బీటీపీ లేఅవుట్‌లో పనిచేసే వైద్యురాలు నాలుగు నెలల కిందట ఉన్నత చదువుల నిమిత్తం సెలవులో వెళ్లడంతో అప్పటి నుంచి ఇన్‌చార్జులతోనే నెట్టుకొస్తున్నారు. దీంతో ఇక్కడికి వచ్చే రోగులకు స్టాఫ్ నర్సులే వైద్యం చేయాల్సిన పరిస్థితి. ప్రతీ ఆరోగ్య కేంద్రానికి చికిత్సల నిమిత్తం నిత్యం 40 నుంచి 50 మంది వరకు వస్తుంటారు. వీరితోపాటు గర్భిణులు, దీర్ఘకాలిక రోగులు, టీకాలకు వచ్చేవారుంటారు. ఉదయం 9 నుంచి ఓపీ సేవలు అందించాల్సి ఉన్నా వైద్యులు ఆరోగ్య కేంద్రాల్లో కనిపించలేదు. దీంతో వైద్యసేవలు సక్రమంగా అందడం లేదని పలువురు వాపోతున్నారు.

ఓపీలో తప్పకుండా ఉండాలి

పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సేవలు ఖచ్చితంగా అందించాలి. టీకాలు, ఇతర కార్యక్రమాలకు వెళ్లేటప్పుడు అవసరమైతే ఓపీ ముగించుకుని వెళ్లాలని వైద్యులకు సూచిస్తాం. నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటాం.
-డా.రమేష్, డీడీఓ, రాయదుర్గం

(c) eenadu

గుంతకల్లు
● గుంతకల్లు ● శింగనమల ● తాడిపత్రి


పూజలందుకున్న లక్ష్మీదేవి

లక్ష్మీదేవికి లక్ష పుష్పార్చన

గుత్తి, న్యూస్‌టుడే: గుత్తిలో శుక్రవారం ఆర్యవైశ్యులు కన్యకా పరమేశ్వరి ఆలయంలో వారాహి నవరాత్రులను పురస్కరించుకుని లక్ష్మీదేవి అమ్మవారికి లక్ష పుష్పార్చన నిర్వహించారు. అమ్మవారినిఅలంకరించి లక్ష పుష్పాలతో అర్చన చేశారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పూజలు కొనసాగాయి. భక్తులతో ఆలయం కిటకిటలాడింది. ఆర్యవైశ్య సంఘం నాయకులు మాకం శ్రీకాంత్, కిశోర్‌బాబు పాల్గొన్నారు.

ముగిసిన నామపత్రాల ప్రక్రియ

గుంతకల్లు, న్యూస్‌టుడే : గుంతకల్లు రైల్వే ఇన్‌స్టిట్యూట్ పాలకవర్గం ఎన్నికలకు సంబంధించి శుక్రవారం నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. మజ్దూర్ యూనియన్ బలపరిచిన కార్మికులు, ఉద్యోగులు 16 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఎంప్లాయీస్ సంఘ్ నుంచి 15 మంది నామపత్రాలు ఎన్నికల అధికారికి అందజేశారు. ఒకరు మాత్రం స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. మజ్దూర్ యూనియన్, సంఘ్ ప్రతినిధులు పోటాపోటీగా నామినేషన్లు వేశారు. కార్యదర్శి, సహాయ కార్యదర్శి, కోశాధికారితోపాటు ఐదుగురు కమిటీ సభ్యుల ఎన్నికకు ఈనెల 18న పోలింగ్‌ను నిర్వహించనున్నారు. మొత్తం 941 మంది ఓటర్లు ఉన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా

గుంతకల్లు పట్టణం: 80085 73072
తాడిపత్రి: 79950 67001
శింగనమల: 99897 94244

గుంతకల్లు పట్టణం, న్యూస్‌టుడే: ? గుంతకల్లులో మొదీనాబాద్ నాయీబ్రాహ్మణ కాలనీలో ఎల్ఈడీ బల్బులు వెలగడం లేదు. కాలనీ చుట్టూ కారు చీకటిగా ఉంది. - **సాయితేజ**
✔ సమస్యను పరిష్కరిస్తాం. - **సుదర్శన, ఏఈ**

శింగనమల, న్యూస్‌టుడే : ? శింగనమల మండలం శివపురం పెద్ద కాలనీలో వీధి దీపాలు వెలగడం లేదు. - **నాగప్ప, శివపురం**
? శింగనమల మండలం నాయనవారిపల్లి గ్రామంలో మురుగు సమస్య నెలకొంది.
- **శ్రీరాములు, నాయనవారిపల్లి**
✔ రెండు గ్రామాల్లో నెలకొన్న సమస్యను గ్రామ పంచాయతీ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తాం. - **భాస్కర్, ఎమ్పీడీవో, శింగనమల**

మురుగు శుద్ధి.. కాగితాలకే పరిమితం

■ నీరుగారుతున్న లక్ష్యం

గుత్తి, న్యూస్‌టుడే : గుత్తిలో మురుగుశుద్ధి ప్లాంట్ల ఏర్పాటు లక్ష్యం నెరవేరే పరిస్థితి కనిపించడం లేదు. అనంతపురం రోడ్డు, లచ్చానిపల్లి జగనన్నకాలనీ వద్ద రెండు చోట్ల ప్లాంట్ల ఏర్పాటుకు గుంతకల్లు ప్రజారోగ్యవిభాగం ఇంజినీర్లు నిర్ణయించగా ఓ వ్యక్తి అనంతపురం రోడ్డులోని భూమి తనదంటూ కోర్టును ఆశ్రయించి అడ్డంకిగా నిలిచాడు. లచ్చానిపల్లిరోడ్డులో మాత్రం పనులు చేపట్టారు. రెండు చోట్ల ప్లాంట్ల ఏర్పాటుకు రూ.13.20 కోట్లు వెచ్చించాలనుకున్నారు. ప్రభుత్వం నిధులు ఇచ్చినా ఫలితంలేకపోతోంది, రెండు ప్లాంట్ల ఏర్పాటుకు మూడెకరాల స్థలాన్ని మూడేళ్ల కిందట సేకరించారు.

గుత్తిలో నిర్మాణంలో ఉన్న ప్లాంట్

రెండు కి.మీ.ల మేర పనులు

గుత్తిఆర్.ఎస్.లోని బండిమోటు, హోరబ్‌చర్చి ప్రాంతాల నుంచి వచ్చే మురుగుకు లచ్చానిపల్లిరోడ్డులోని జగనన్నకాలనీలో ప్రస్తుతం ప్లాంట్ పనులు చేపట్టారు. గుత్తిలోని జండాగేరి, కోట, దళితవాడ, కురవగేరిల మీదుగా వచ్చే మురుగును ప్లాంట్‌కు తరలించేందుకు కాలువలను సుమారు రెండు కిలోమీటర్లు నిర్మించాల్సి ఉంది. కాలువల నిర్మాణం రైల్వే వంతెన కింద చేపట్టాల్సి ఉంది. అయితే రైల్వే అధికారులు కాలువల నిర్మాణానికి అనుమతులు ఇవ్వడంలేదు.

★ కేవలం గుత్తిఆర్.ఎస్. నుంచి వచ్చే మురుగుకు మాత్రమే ప్లాంట్ ఏర్పాటు కాబోతోంది. మరొకటి స్థల వివాదంతో మరుగున పడింది.

అంతా పూర్తయితే సత్ఫలితాలు

గుత్తి, గుత్తిఆర్.ఎస్.లోని మురుగు గుత్తిచెరువుతో పాటు వాగులు, వంకల్లో చేరుతోంది. ఫలితంగా చెరువునీరు కలుషితమవుతోంది. మత్స్యకారులు చేపల పెంపకానికి ఇబ్బందులు పడుతున్నారు. సమీపంలోని తాగునీటి బోర్ల నీరు కూడా కలుషితమవుతోంది. మురుగుతో పట్టణ ప్రజలు అవస్థలు పడుతున్నారు. మురుగును శుద్ధిచేసి చెరువుకు నీరు చేర్చాలని అధికారులు యోచిస్తున్నారు. అంతా అనుకున్నట్లు జరిగితే ఎంతో ప్రయోజనం కూరనుంది.

రోజుకి 80 లక్షల లీటర్ల మురుగుశుద్ధి

రెండు ప్లాంట్లు ఏర్పాటు చేసి రోజూ 80 లక్షల లీటర్ల మురుగును శుద్ధిచేయాలని నిర్ణయించారు. ఒక ప్లాంట్ నిర్మాణం మాత్రమే చేస్తున్నారు. రెండు ప్లాంట్లు కడితేనే అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది.

రైల్వే నుంచి అనుమతుల్లేవు

- జబ్బర్‌మియా, కమిషనర్, గుత్తి

మురుగుశుద్ధి ప్లాంట్ జగనన్న లేఅవుట్ వద్ద నిర్మాణంలో ఉంది. పనులు వేగంగా సాగుతున్నాయి. ప్లాంట్‌కు మురుగు తీసుకెళ్లేందుకు కాలువలను నిర్మించాల్సి ఉంది. ఆ నిర్మాణాలు రైల్వే వంతెన కింద నుంచి జరగాల్సి ఉంది. అనుమతుల కోసం రైల్వే అధికారులను కోరుతున్నాం. అక్కడి నుంచి స్పందన ఉండటం లేదు. ఏమిచేయాలో దిక్కుతోచడం లేదు.

త్యాగవీరులకు ఘన నివాళి

నివాళి అర్పిస్తున్న లయన్స్ క్లబ్ సభ్యులు

యాడికి, న్యూస్‌టుడే : అల్లూరి సీతారామరాజు, స్వామి వివేకానంద, పింగళి వెంకయ్యలకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య, యువతకు స్ఫూర్తిగా నిలిచిన స్వామి వివేకానంద, భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రాణాలు సైతం త్యాగం చేసిన మహానుభావుడు అల్లూరి సీతారామరాజు అని కొనియాడుతూ వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈకార్యక్రమంలో సభ్యులు ప్రసాద్, కులశేఖర్‌నాయుడు, సత్యనారాయణ, రవికుమార్‌రెడ్డి, ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు.

గుత్తి : అల్లూరి సీతారామరాజు జయంతిని రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం గుత్తిలోని పెన్షనర్ల భవన్‌లో సమావేశమై అల్లూరి జయంతిని జరుపుకొన్నారు. అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నాయకులు కుళ్లాయిబాబు, అబూబకర్, రామ్మోహన్, వెంకటేశ్, నారాయణ, నారాయణరెడ్డి పాల్గొన్నారు.

అగ్ని ప్రమాదాలపై మాక్‌డ్రిల్

బుక్కరాయసముద్రం, న్యూస్‌టుడే: గ్యాస్ ప్లాంట్‌లో అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్లాంట్ అధికారులు, సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ ఫ్యాక్టరీస్ రాధాకృష్ణ తెలిపారు. శుక్రవారం వడియంపేటలో ఏర్పాటైన హెచ్‌పీ గ్యాస్ ప్లాంట్‌లో మాక్‌డ్రిల్ నిర్వహించారు. ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ మురళీకృష్ణ, అగ్నిమాపక శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు.

గుంతకల్లు గ్రామీణం, న్యూస్‌టుడే : మండలంలోని నక్కనదొడ్డి సమీపంలోని ఐఓసీ డిపోలో ఉద్యోగులకు మాక్ డ్రిల్ నిర్వహించారు. ఫ్యాక్టరీ డిపార్ట్‌మెంట్, ఐఓసీ డిపో మేనేజర్ హరికిశోర్ ఆధ్వర్యంలో అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. అదనపు జిల్లా అగ్నిమాపకశాఖ అధికారి ఎన్.అశ్వత్, తహసీల్దార్ రమాదేవి, ఐఓసీ ఆపరేషన్ మేనేజర్ రాజేంద్ర, యూనియన్ కార్యదర్శి జలీల్ బాషా పాల్గొన్నారు.

రేపు పెంపుడు కుక్కలకు రేబిస్ టీకాలు

బుక్కరాయసముద్రం, న్యూస్‌టుడే : ప్రపంచ జూనోసిస్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం ఉదయం 9.30 గంటల నుంచి బుక్కరాయసముద్రం పశువైద్యశాలలో పెంపుడు కుక్కలకు ఉచితంగా టీకాలు వేస్తామని పశువైద్య సహాయ సంచాలకులు రత్నకుమార్ తెలిపారు. పెంపుడు కుక్కలు కరిస్తే మనుషులకు ప్రమాదకర రేబిస్, బ్రూసెల్లోసిస్, ఆంత్రాక్స్ లాంటి వ్యాధులు సోకే ప్రమాదం ఉందన్నారు. అందువల్ల కుక్కలకు టీకాలు వేస్తే రేబిస్ వ్యాధి సోకే అవకాశం ఉండదన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ నాయకుల ధర్నా

న్యూస్‌టుడే బృందం : గుంతకల్లు, గుత్తి, తాడిపత్రి ప్రాంతాల్లోని ఆర్టీసీ డిపోల వద్ద ఆర్టీసీ సంస్థలో పని చేస్తున్న కార్మికుల సమస్యల్ని పరిష్కరించాలని ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం ఆర్టీసీ డిపో గేటు వద్ద ధర్నా నిర్వహించారు.

మగువల ఆర్థిక ప్రగతికి పాటుపడతాం

బేతాపల్లి (గుత్తి గ్రామీణం), న్యూస్‌టుడే : మహిళలు ఆర్థికంగా రాణించేలా ప్రోత్సహిస్తామని గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పేర్కొన్నారు. గుత్తి మండలంలోని బేతాపల్లి గ్రామంలో మండల కన్వీనర్ భర్తి వలి ఆధ్వర్యంలో శుక్రవారం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం గ్రామంలోని ఇంటింటికి తిరిగి సంక్షేమ పథకాలు, గ్రామంలో ఉన్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో కొందరు మహిళలు పింఛన్లు, రేషన్ కార్డులు, గ్రామంలో కాలువల నిర్మాణం చేపట్టాలని కోరారు. సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ అందజేసి ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా ఎదిగేలా ముఖ్యమంత్రి చంద్రబాబు పని చేస్తున్నారన్నారు.

● బేతాపల్లిలో నూతనంగా ఏర్పాటు అవుతున్న రెవెన్యూ సౌర ప్రాజెక్టుకు భూములు ఇచ్చే విషయంలో రైతులు అపోహలు వీడాలని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం అన్నారు. గ్రామంలోని శివాలయం వద్ద రైతులతో సమావేశం నిర్వహించారు. భూములిచ్చిన ప్రతి రైతుకు ఏడాదికి రూ.31 వేలు లీజు అందజేస్తారన్నారు. గుమ్మనూరు ఈశ్వర్, ఆర్డీవో శ్రీనివాసులు, తహసీల్దార్ పుల్లయ్య, ఎంపీడీవో ప్రభాకర్ నాయక్, పట్టణ అధ్యక్షుడు ఎంకే చౌదరి, జక్కలచెరువు ప్రదీప్, రంగస్వామి, రాజా, శీనా, రమేష్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం

2047 విజన్ సహకారానికి సమష్టి కృషి

గుంతకల్లు గ్రామీణం, న్యూస్‌టుడే : స్వర్ణాంధ్ర-2047 విజన్ సహకారానికి అధికారులు సమష్టిగా కృషి చేసి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పేర్కొన్నారు. పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం నియోజకవర్గస్థాయి 2047 స్వర్ణాంధ్ర విజన్ రివ్యూ సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో అభివృద్ధి గ్రామాలకు విస్తరించాలనే ఉద్దేశంతో ఉన్నారన్నారు.

స్వామి వివేకానందుడి విగ్రహావిష్కరణ

యాడికి, న్యూస్‌టుడే : మండలంలోని నగరూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం స్వామి వివేకానందుడి విగ్రహాన్ని ఆవిష్కరించారు. పాఠశాల పూర్వ విద్యార్థి శ్రీనివాసులు అభ్యర్థనతో వైఎస్సార్ కడప జిల్లా పోరుమామిళ్ల మండలం ఓబులాపురం గ్రామంలోని వివేకానంద సంస్థ ఆధ్వర్యంలో రూ.50 వేలు వెచ్చించి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సంస్థ వ్యవస్థాపకుడు రామకృష్ణారెడ్డి సభ్యులు శ్రీధర్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, రాజు, ప్రధానోపాధ్యాయుడు కుళ్లాయప్ప తదితరులు పాల్గొన్నారు.

కార్యక్రమంలో పాల్గొన్న వివేకానంద సంస్థ సభ్యులు

నిరుపయోగంగా జనరేటర్

గుత్తిలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద జనరేటర్ నిరుపయోగంగా మారింది. కొన్నేళ్ల నుంచి మరమ్మతులకు గురైనా అధికారులు పట్టించుకోవడం లేదు. విలువైన జనరేటర్ తుప్పు పట్టింది. విద్యుత్తు లేని సమయాల్లో విధులకు ఇబ్బందిగా ఉంటోందని ఉద్యోగులు వాపోతున్నారు. అధికారులు స్పందించాల్సిన అవసరం ఉంది.

- న్యూస్‌టుడే గుత్తి గ్రామీణం

కుంగిన సీసీ రహదారి

తాడిపత్రి మండల పరిధిలోని గన్నెవారిపల్లి కాలనీలో సీసీ రోడ్డు ప్రమాదకరంగా మారింది. రోడ్డు సగం వరకు కుంగిపోయి దెబ్బతినింది. వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏమాత్రం ఆదమరచి వాహనాలు నడిపినా ప్రమాదాలు జరిగే అవకాశం లేకపోలేదు. ఈవిషయంపై పంచాయతీ కార్యదర్శి రామకృష్ణను వివరణ కోరగా క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు.

- న్యూస్‌టుడే, తాడిపత్రి పట్టణం

తాగుబోతులకు అడ్డా

తాడిపత్రిలోని కూరగాయల మార్కెట్ సమీపంలోని మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ భవనం రాత్రి వేళ మందుబాబులకు అడ్డాగా మారింది. చీకటి పడితే భవనంపై అంతస్తులో మెట్లపై కూర్చొని పలువురు మద్యం తాగుతున్నారు. మద్యం సీసాలను అక్కడే ధ్వంసం చేస్తున్నారు. భవనంపై ఉన్న ఆవరణలో సైతం మద్యం సీసాలను పడేయడంతో పాటు మల, మూత్ర విసర్జన చేస్తున్నారు. మున్సిపల్ కమిషనర్ శివరామకృష్ణను వివరణ కోరగా కాంప్లెక్స్ భవనంపైకి మందుబాబులు ప్రవేశించకుండా చర్యలు చేపట్టి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు.

- న్యూస్‌టుడే, తాడిపత్రి పట్టణం

కాలువలో కుళాయి పైపులు

గుంతకల్లు పురపాలక సంఘంలో కుళాయి పైపులు కాలువలో ఉండటంతో నీరు కలుషితమవుతోంది. ప్రధానంగా పాత గుంతకల్లు 67వ జాతీయ రహదారి పక్కన మఠం దగ్గరలో మురుగు కాలువలో కుళాయి పైపులు వెళ్లాయి. ఇంజినీర్లు, పారిశుద్ధ్య విభాగం అధికారులు పట్టించుకోవటం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

- న్యూస్‌టుడే, గుంతకల్లు పట్టణం

ఏటీఎం కార్డు మార్చి సొమ్ము స్వాహా

గుత్తి, న్యూస్‌టుడే : గుత్తిలోని ఎస్‌బీఐ ఏటీఎం కేంద్రంలో అగంతకుడు ఓ వ్యక్తికి చెందని ఏటీఎం కార్డును మార్చి రూ.65 వేలు స్వాహా చేశాడు. మండలంలోని ధర్మాపురానికి చెందిన యువకుడు సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. అతడు తన తండ్రి ఖాతాకు సొమ్ము జమ చేశాడు. తండ్రి శుక్రవారం గుత్తికి వచ్చి ఎస్‌బీఐ బ్యాంకు వద్ద ఉన్న ఏటీఎం కేంద్రానికి నగదు ఉపసంహరణకు కోసం వెళ్లాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఓ అగంతకుడు సొమ్ము ఉపసంహరణకు సాయం చేస్తున్నట్లు నటించి అతని ఏటీఎం కార్డును కాజేసి నకిలీ కార్డును ఇచ్చాడు. ఆ తర్వాత పలుచోట్ల నగదును ఉపసంహరించుకున్నాడు. దీనిపై బాధితుడు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

గుత్తి, న్యూస్‌టుడే : గుత్తి మండలం బాచుపల్లి వద్ద బాటసుంకులమ్మ దేవాలయం సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. ఊబిచర్ల, కె.ఊబిచర్లకు చెందిన మద్దిలేటి, వెంకట్రాముడు ద్విచక్ర వాహనాల్లో వస్తూ ఒకరినొకరు ఢీకొన్నారు. ఈఘటనలో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు.

తెగని శింగనమల పంచాయితీ

నిరాశతో తెదేపా నాయకులు

రాంనగర్(అనంతపురం), న్యూస్‌టుడే : శింగనమల నియోజకవర్గంలో సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి నాయకులను, కార్యకర్తలను ఎమ్మెల్యే బండారు శ్రావణి గురువారం అనంతపురం రహదారుల, భవనాల శాఖ అతిథి గృహానికి పిలిపించినా కొలిక్కి రాలేదు. తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆలం నరసానాయుడు, ఏడీసీసీ బ్యాంకు ఛైర్మన్ ముంటిమడుగు కేశవరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి రామలింగారెడ్డి, పర్వతనేని శ్రీధర్‌బాబు, బుక్కరాయసముద్రం మండల కన్వీనర్ అశోక్, ఇతర నాయకులంతా హాజరయ్యారు. పోలీసు బందోబస్తు పెట్టారు. కార్యకర్తలెవరినీ లోపలికి అనుమతించలేదు. ప్రధానం సమస్యలైన బుక్కరాయసముద్రం, నీలారెడ్డిపల్లిలో ఉపాధి క్షేత్రస్థాయి సహాయకుల నియామకం, అమ్మవారిపేట, రెడ్డిపల్లిలో చౌకధరల దుకాణాల డీలర్ల పోస్టులు ఇవ్వాలని ముఖ్య నాయకులు డిమాండ్లు అవన్నీ పరిష్కరిస్తామని చెప్పిన ఎమ్మెల్యే నాయకులను పిలిపించారు. తొలిరోజు జరిగిన సమావేశంలో గొడవ చేసిన నరేంద్రయాదవ్‌తో క్షమాపణ చెప్పించాలని నాయకులకు ఎమ్మెల్యే సూచించారు. ఎందుకు, ఏం తప్పు చేశారని క్షమాపణ చెప్పాలని నాయకులు ఎమ్మెల్యేను ప్రశ్నించారు. దీనిపై మూడు గంటల పాటు నాయకులు, ఎమ్మెల్యే మధ్య వాదులాట చోటుచేసుకుంది. మళ్లీ సాయంత్రం సమావేశమయ్యారు. సమస్యలు ప్రస్తావించి ఏ ఒక్క సమస్య పరిష్కార మార్గం చూపకుండా వాదోపవాదాలు జరిగాయి. సమస్యలు పరిష్కరించరని భావించిన ముఖ్య నాయకులంతా మధ్యలో వెళ్లిపోయారు. ఎమ్మెల్యే ఉన్నంతకాలం మాకు ఒక్క పని కూడా కాదని నాయకులంతా ఆవేదన వెల్లగక్కారు.

‘ప్రజల కోసం శ్రమించే పిచ్చోడిని’

తాడిపత్రి, న్యూస్‌టుడే : తాడిపత్రి ప్రజల బాగుకోసం నిత్యం శ్రమించే పిచ్చోడినని మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన తన స్వగృహంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పుట్లూరు రోడ్డును విస్తరించే పనుల్లో భాగంగా ఆప్రాంతానికి వెళ్తుండగా ఓ వృద్ధుడు నన్ను చూసి ఇతనికేమైనా పిచ్చిపట్టిందా అని మాట్లాడగా, అక్కడే ఉన్న నా అనుచరులు అతన్ని వారించే ప్రయత్నం చేశారన్నారు. వృద్ధుడు తనను అలా అనలేదని, తాడిపత్రి కోసం పరితపిస్తున్న ఓ పిచ్చోడిలా నన్ను గుర్తించాడన్నారు. గతంలో సీబీరోడ్డు, యల్లనూరు రోడ్డు, నంద్యాల రోడ్డు, పోలీస్‌స్టేషన్ రోడ్డు వంటివి విస్తరించానని, అప్పుడూ అందరూ విమర్శించారని, ఇప్పుడు అందరికీ సౌకర్యంగా ఉందని గుర్తు చేశారు.. తాడిపత్రి ప్రజలకు మేలు చేసేందుకు ఎంత కష్టమైనా వెనకాడనని జేసీ స్పష్టం చేశారు.

మాట్లాడుతున్న పురపాలక ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి

ఆసుపత్రి భవనాలు పూర్తి చేయండి

తాడిపత్రిలోని వైద్యవిధాన ఆసుపత్రిలోని నూతన భవన నిర్మాణ పనులు త్వరగతిన పూర్తి చేయాలని మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ఆసుపత్రిలో పర్యటించి, రోగుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ పనులు చేస్తున్న గుత్తేదారులతో ఆదివారం సమావేశం నిర్వహించి నూతన భవనాన్ని త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డేవిడ్, వైద్యాధికారి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

శ్మశాన వాటికకు హద్దులు చూపండి

గార్లదిన్నె, న్యూస్‌టుడే : మండలంలోని 18 పంచాయతీల్లో ఎస్సీ కాలనీలకు సంబంధించిన శ్మశాన వాటికలకు సరిహద్దులు, రస్తాలు ఏర్పాటు చేయాలని తహసీల్దారు ఈరమ్మకు శుక్రవారం దళిత సంఘాల నాయకులు వినతి పత్రం అందజేశారు. ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు కుళ్లాయప్పతోపాటు పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు, దళిత సంఘాల నాయకులు నాగేంద్ర, సురేశ్, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

మహిళా సంరక్షణ కార్యదర్శిపై భర్త దాడి

అనంత నేరవార్తలు, న్యూస్‌టుడే: కుటుంబ కలహాల నేపథ్యంలో గ్రామ సచివాలయ ఉద్యోగిపై భర్త దాడి చేసి గాయపరిచాడు. భర్తతో పాటు అతని కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు. తలారి హేమావతి పామిడి మండలం గజరాంపల్లిలో గ్రామ సచివాలయంలో గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శి (ఎంఎస్‌కే)గా విధులు నిర్వహిస్తోంది. 2020లో గార్లదిన్నె మండలం మర్తాడుకు చెందిన తలారి నాగార్జునతో వివాహమైంది. ఆమె విధుల నిమిత్తం గజరాంపల్లికి వెళ్లే క్రమంలో పామిడిలోని పుట్టింటికి వెళ్లేది. ఇది భర్తకు నచ్చలేదు. రెండు రోజుల క్రితం ఇద్దరి మధ్య గొడవ జరిగింది. కోపోద్రిక్తుడైన భర్త, భార్యపై కట్టెతో దాడి చేసి గాయపరిచాడు. గార్లదిన్నె పోలీసు స్టేషనులో బాధితురాలు ఫిర్యాదు చేశారు.

చిన్నారుల ఉద్యానాలకు మహర్దశ

● పలు కాలనీల్లో ఏర్పాటుకు కార్యాచరణ

తాడిపత్రి, న్యూస్‌టుడే : ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పురపాలక ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి రెండు చిన్నారుల ఉద్యానాలను అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ప్రజలు ఆహ్లాదంగా గడిపేందుకు ఉద్యానాలు కరవయ్యాయి. పదేళ్ల క్రితం జేసీ హయాంలో రెండు చిన్నారుల ఉద్యానాలను అరకొరగా ఏర్పాటు చేశారు. అనంతరం అధికారంలోకి వచ్చిన వైకాపా నాయకులు పట్టించుకోకపోవడంతో పట్టణవాసులకు ఆహ్లాదం కరవైంది. ఇప్పుడా చిన్నారుల ఉద్యానాలకు మహర్దశ పట్టింది.

● పురపరాలికలో 36 వార్డులు, 1.30లక్షల మంది జనాభా ఉన్నారు. నిత్యం చిన్నారులు ఉదయం సాయంత్రం సమయాల్లో పెన్నానది ఒడ్డున ఉన్న జేసీ ఉద్యానంలో ఆడుకుంటూ సేద తీరుతున్నారు. సంజీవనగర్‌లో ఉన్న చిన్నారుల ఉద్యానంలో ఎలాంటి వసతులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం సంజీవనగర్‌లోని 3వ రోడ్డులో, బుగ్గయ్య కాంపౌండ్ కాలనీలోని మైనింగ్ కార్యాలయం వద్ద ఉన్న మున్సిపల్ స్థలాల్లో ఉద్యానాల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. ఇప్పటికే జేసీ ప్రభాకర్‌రెడ్డి అల్ట్రాటెక్ యాజమాన్యంతో మాట్లాడి సుమారు రూ.20లక్షలు విలువ చేసే చిన్నారుల ఆట సామగ్రిని తెచ్చారు. ఆయా స్థలాల్లోకి వర్షపు నీరు రాకుండా మట్టిని తోలి త్వరలోనే ఆట సామగ్రిని ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.

మున్సిపల్ కార్యాలయంలోని ఆట వస్తువులు

ఆధునిక వసతులు కల్పిస్తాం

- శివరామకృష్ణ, మున్సిపల్ కమిషనర్

తాడిపత్రిలోని బుగ్గయ్య కాంపౌండ్, సంజీవనగర్ 3వ రోడ్డులో ఉన్న మున్సిపల్ స్థలాల్లో చిన్నారులకు సౌకర్యంగా ఉద్యానాలు ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి దాతలతో మాట్లాడి సామగ్రి తెప్పించారు. మున్సిపల్ నిధులు కేటాయించి ఆధునిక వసతులతో ఉద్యానాన్ని సిద్ధం చేస్తాం

మొహర్రం అనుమతులకు విన్నపం

పెద్దవడుగూరు, న్యూస్‌టుడే : జిల్లాలోనే ఫ్యాక్షన్‌కు ప్రాంతంగా దిమ్మగుడి గ్రామానికి పేరుంది. ముప్పైఏళ్ల కిందట మొహర్రం కార్యక్రమం కోసం రెండువర్గాల మధ్య భగ్గుమన్న కక్షలు నేడు ప్రశాంత వాతావరణం వైపు వెళ్లడంతో ప్రజలతోపాటు పోలీసులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇన్నేళ్ల తర్వాత పోలీసుల అనుమతితో మొహర్రం కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అడుగులు పడుతున్నాయి. ఈసారి భారీగా మొహర్రం చేయడానికి యువత సిద్ధమవుతున్నారు. ఎలాంటి గొడవలకు ఆస్కారం లేకుండా ప్రశాంతం వాతావరణంలో మొహర్రం జరుపుకొంటామని గ్రామస్థులంతా ఏకతాటిపైకి వచ్చి శుక్రవారం తాడిపత్రిలోని ఏఎస్పీ కార్యాలయం వద్దకు వెళ్లారు. అక్కడి నుంచి పరిమితులతో కూడిన అనుమతులు వస్తాయని గ్రామస్థులు ఎదురు చూస్తున్నారు.

దిమ్మగుడిలో ప్రార్థనలు చేస్తున్న ప్రజలు

గ్రామాల్లో కొలువుదీరిన పీర్లు

కేశవాపురం గ్రామంలోని చావిడిలో పీర్లు

గార్లదిన్నె గ్రామీణం, న్యూస్‌టుడే: మండలంలోని కేశవాపురం, ముంటిమడుగు, కల్లూరు, పాతకల్లూరు గ్రామాల్లో మొహర్రం సందర్భంగా పీర్లు కొలువుదీరాయి. చావిడి ఎదురుగా ఉన్న అగ్నిగుండం తవ్వారు. పీర్లను ప్రత్యేకంగా అలంకరించారు. శుక్రవారం చిన్న సరిగెత్తును నిర్వహించారు. కేశవాపురంలో శనివారం చిన్న సరిగెత్తు నిర్వహించనున్నట్లు గ్రామస్థులు తెలిపారు.

శింగనమల : శింగనమలలో మొహర్రం ప్రారంభమైంది. స్థానిక బస్టాండ్ వద్ద ఉన్న ఖాసీం పీరా స్వామిని శుక్రవారం ప్రదర్శనగా తీసుకెళ్లారు. గొల్ల వీధిలో కొలువుదీరిన పీర్లకు భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.

గుంతకల్లు పట్టణం: గుంతకల్లులో పలు కాలనీల్లో కొలువుదీరిన పీర్లకు శుక్రవారం పూజలు చేశారు. భాగ్యనగర్‌లో ఎస్‌జేపీ ఉన్నత పాఠశాల దగ్గరలోని చావిడిలో మౌలాలి స్వామి చిన్నసరిగెత్తును నిర్వహించారు.

గుంతకల్లులో ..

వంటమనిషి కావలెను
ఇంటియందు పనిచేయుటకు వంటమనిషి కావలెను. గుంతకల్లు టౌన్ నందు 6 మెంబర్స్ ఉన్న ఇంటిలో వంట చేయుటకు ఆడ వంటమనిషి కావలెను. బ్రాహ్మణ, వైశ్య, లింగాయిత సామాజిక వర్గానికి ప్రాధాన్యము ఇవ్వబడును. మంచి జీతం ఇవ్వబడును.
సంప్రదించండి
8179506127

(c) eenadu

రేణుకా యల్లమ్మకు కుంకుమార్చన

అనంత సాంస్కృతికం: స్థానిక జీసస్‌నగర్ రేణుకా యల్లమ్మ దేవాలయంలో శుక్రవారం జరిగిన ప్రత్యేక పూజలతో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. జగన్మాతకు ప్రీతిపాత్రమైన ఆషాఢమాసం నవమి మొదటి శుక్రవారం కావడంతో తెల్లవారుజామునే పంచామృతాభిషేకం జరిపారు. అనంతరం మూలమూర్తిని ప్రత్యేక నగలతో అలంకరించి ఆకట్టుకున్నారు. హాజరైన భక్తులచే సామూహిక కుంకుమార్చన చేయించారు.

అనంతపురం

•అనంతపురం •రాప్తాడు

పొగాకు వినియోగాన్ని నిషేధిద్దాం

ఆత్మకూరు, న్యూస్‌టుడే: ప్రతి ఒక్కరూ పొగాకు వినియోగాన్ని నిషేధించేందుకు కృషి చేయాలని మండల వైద్యాధికారిణి సభీహా సుల్తానా, ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మీదేవి పేర్కొన్నారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో శుక్రవారం విద్యార్థులకు పొగాకు వినియోగం వాటి పర్యవసానాల గురించి అవగాహన కల్పించారు. పొగాకు వినియోగంతో క్యాన్సర్ లాంటి ప్రమాదకర వ్యాధుల బారిన పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని తెలిపారు. జిల్లా పొగాకు నియంత్రణ కార్యక్రమ సోషల్ వర్కర్ శ్రీరాములు, ఉపాధ్యాయులు రామాంజనేయులు, లక్ష్మీదేవి, తెలజ, పద్మావతి పాల్గొన్నారు.

గుంతల దారుల్లో.. ప్రమాదాల ఆనవాళ్లు

కమలానగర్, న్యూస్‌టుడే: నగరంలో నిత్యం జన సంచారం అధికంగా ఉన్న కమలానగర్‌లో సమస్యలు తాండవిస్తున్నాయి. నగరం నుంచే కాకుండా జిల్లా నలుమూలల నుంచి వ్యాపారస్తులు, మహిళలు, విద్యార్థులు ఏ వస్తువు కావాలన్నా కమలానగర్ రావాల్సిందే. సెల్ ఫోన్ స్పేర్ పార్ట్స్ నుంచి అన్ని ఎలక్ట్రికల్ వస్తువులను ఇక్కడి నుంచే తీసుకెళ్తుంటారు. మహిళలు బ్యూటీషియన్ సంబంధించిన కాస్మొటిక్స్ ఈ ప్రాంతంలోనే అధికంగా అమ్మకాలు జరుపుతుంటారు.

కమలానగర్ డీసీఎంఎస్ రోడ్డులో

ప్రధాన రోడ్డు మలుపులో..

విపరీతమైన రద్దీ ఉంటుంది. అయితే కమలనగర్‌లోని డీసీఎంఎస్ రోడ్డు అడుగడుగుకో గుంత వాహనదారులను, పాదచారులను నిత్యం ప్రమాదాలకు గురిచేస్తున్నాయి. కొళాయి పైపుల ఏర్పాటు కోసం తవ్విన గుంతలను పూడ్చి వేయకుండా అలాగే వదిలేశారు. వర్షం కురిసిన సందర్భాల్లో గుంతల్లో నీరు నిలిచి వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. రాత్రిళ్లు గుంతలు కనబడక నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. నాలుగు వేల ఇళ్లు, మూడు వేల దుకాణాల సముదాయం ఉన్న కాలనీలో కనీస సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కాలనీ సమస్యలపై అనేకమార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకునేవారు లేరని స్థానిక ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా కాలనీలో రోడ్డుపై గుంతలు పూడ్చి, కాలువలు శుభ్రం చేయాలని ప్రజలు కోరుతున్నారు.

మట్టి వేసి పూడ్చా

డీసీఎంఎస్ రోడ్డులో నిత్యం రద్దీ ఎక్కువ. వెళ్లేందుకు రోడ్డు మార్గం అధ్వానంగా ఉంది. గుజిరి షెడ్డు సమీపంలో పెద్ద గుంతలో నిత్యం వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. పైపుల కోసం గుంతలను తీసి వదిలివేశారు. వాహనదారుల ఇబ్బందులు గమనించి నా సొంత ఖర్చుతో గుంతల్లో మట్టి వేయించాను. నగరంలో కొన్ని ప్రాంతాల్లో ఇలా గుంతలు అధ్వానంగా ఉన్నాయి. **- సురేష్, స్థానికుడు**

పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలి

● 'ఈనాడు చర్చావేదిక' లో వక్తలు

రుద్రంపేట, న్యూస్‌టుడే: దీర్ఘకాలిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వ పెన్షనర్ల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం ముందుకు రావాలని పెన్షనర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు పెద్దన్న గౌడ్ పేర్కొన్నారు. పెన్షనర్ భవన్‌లో వారు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈనాడు ఆధ్వర్యంలో చర్చావేదిక ఏర్పాటు చేశారు. పెన్షనర్లు ఒక్కొక్కరుగా వారి సమస్యలను వివరించారు. కరవు భత్యం 01-1-2024 నుంచి 01-1-25 సంవత్సరం వరకు పెండింగ్‌లో ఉన్న బకాయిలు విడుదల చేయాలన్నారు. గత ప్రభుత్వం అడిషనల్ క్వాంటమ్ 75 సంవత్సరాలు పైబడిన వారికి 20 శాతం అడిషనల్ క్వాంటమ్ పునరుద్ధరించాలన్నారు. మెడికల్ రీయింబర్స్‌మెంట్ 2 నుంచి 3 సంవత్సరాలు అయినా బిల్లులు పాస్ కాకుండా ఆర్ ట్రస్ట్‌లో పెండింగ్‌లో ఉన్నాయని వాటిని త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

మాట్లాడుతున్న ప్రభుత్వ పెన్షనర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు పెద్దన్న గౌడ్

ఆధారం అదొక్కటే

పెరిగిన నిత్యవసరాల ధరలకు అనుకూలంగా పింఛన్‌తో పాటు బకాయి పడ్డ రాయితీలు సకాలంలో అందించి పెన్షనర్లను ఆదుకోవాలి. పెన్షన్‌పై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారి పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. మాపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.
- పెద్దన్న గౌడ్, జిల్లా అధ్యక్షుడు పెన్షనర్ల సంఘం

సంక్షేమ పథకాలకు వ్యతిరేకం కాదు

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు మేం వ్యతిరేకం కాదు. వాటి అమలుతో పాటు ప్రభుత్వ పెన్షనర్లకు దశల వారీగా రాయితీ సొమ్ము విడుదల చేసేందుకు ప్రభుత్వం చొరవ చూపాలన్నారు. **- రామకృష్ణ, కోశాధికారి**

వైద్య సేవలకు అంతరాయం కలిగించొద్దు

వయసు రీత్యా దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్న పెన్షనర్లకు సకాలంలో వైద్యసేవలు అందించి వాటికి ఖర్చవుతున్న మెడికల్ రీయింబర్స్‌మెంట్ నిధులు సకాలంలో విడుదల చేసి ఆరోగ్య పరిరక్షణకు తగిన చర్యలు తీసుకోవాలి. **- ప్రభాకర్, కార్యనిర్వాహక కార్యదర్శి**

జూమ్ కాన్ఫరెన్సులో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, ఇతర అధికారులు

పీ-4 కింద 25 కుటుంబాల దత్తత

● ఎమ్మెల్యే కుమార్తె అశ్రిత ముందుకు

అనంత నగరపాలక, న్యూస్‌టుడే: స్వర్ణాంధ్ర పీ-4 ద్వారా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కుమార్తె అశ్రిత దగ్గుపాటి ఫౌండేషన్ ద్వారా 25 కుటుంబాలను దత్తత తీసుకుంటున్నట్లు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ప్రకటించారు. శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించిన జూమ్ కాన్ఫరెన్సుకు నగరపాలకలోని స్వర్ణాంధ్ర-2047 అనంతపురం నియోజకవర్గం విజన్ యాక్షన్ ప్లాన్ కార్యాలయంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. నియోజకవర్గంలో మొత్తం 5,351 కుటుంబాలు ఉన్నట్లు గుర్తించారన్నారు. ఆయా కుటుంబాలు అత్యంత పేదరికంలో ఉండటంతో ఆ కుటుంబాలకు చేయూత అందిస్తామన్నారు. నియోజకవర్గంలోని దాతలు, పారిశ్రామిక వేత్తలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ఆసుపత్రుల యాజమాన్యాలు, హోటళ్లు, విద్యాసంస్థలు తదితర వ్యాపార సంస్థలు అన్నీ పీ-4 ద్వారా గుర్తించిన వారిని దత్తతకు తీసుకోవడానికి ముందుకు రావాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టారన్నారు. కమిషనరు బాలస్వామి, ఎమ్మార్వో హరికుమార్, ఎంపీడీఓ దివాకర్, డిప్యూటీ కమిషనరు పావని పాల్గొన్నారు.

కృత్రిమ కాలును అందజేస్తున్న జేసీ శివనారాయణ శర్మ

195 మందికి కృత్రిమ కాళ్లు, చేతికర్రల పంపిణీ

అనంతపురం (శ్రీనివాస్‌నగర్), న్యూస్‌టుడే: చెన్నైకి చెందిన ఫ్రీడమ్ ట్రస్టు, ముంబయికి చెందిన సేవెక్స్ టెక్నాలజీ సంస్థల సహకారంతో జిల్లాలోని 195 మంది బాధిత విభిన్న ప్రతిభావంతులకు రూ.25 లక్షలు ఖరీదు చేసే కృత్రిమ కాళ్లు, చేతికర్రలు పంపిణీ చేశారు. శుక్రవారం అనంత కలెక్టరేట్ ఆవరణలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరిలోనూ మానవత్వం, సేవా దృక్పథం ఉండాలన్నారు. ఇలాంటి వారిని ఆదుకోవడానికి సంస్థలు ముందుకు రావడం అభినందనీయమన్నారు. చెన్నై, ముంబయికి చెందిన ఆ సంస్థల ప్రతినిధులు డాక్టర్ సుందర్, సుదర్శన్‌రెడ్డి, లతాజోషి, డీఆర్వో మాలోల, విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీ అర్చన పాల్గొన్నారు.

రేపు పాండురంగడి స్పర్శదర్శనం

అనంత సాంస్కృతికం: నగరంలోని రాంనగర్ రుక్మిణి సమేత పాండురంగ స్వామి ఆలయంలో ఈనెల 6న ఉదయం 5 గంటలకు క్షీరాభిషేకం, ఉదయం 6 నుంచి రాత్రి 9 వరకు నిజపాద స్పర్శ దర్శనం అవకాశం కల్పించనున్నారు.

తాగునీటి కార్మికుల ప్రయోజనం పట్టదా!

అనంతపురం (శ్రీనివాస్‌నగర్), న్యూస్‌టుడే: బకాయి వేతనాలు, పీఎఫ్ సొమ్ము చెల్లించాలని డిమాండ్ చేస్తూ తొంభై రోజులుగా సమ్మె చేస్తున్నా శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం కార్మికుల ప్రయోజనాలు పట్టదా అని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబులు ధ్వజమెత్తారు. ఈనెల 2న కళ్యాణదుర్గం నుంచి మొదలు పెట్టిన పాదయాత్ర శుక్రవారం అనంత కలెక్టర్ కార్యాలయానికి చేరుకుంది. ఇక్కడి ప్రధాన గేటు ముందు బైఠాయించి ఆందోళనకు దిగారు. ఓబులు మాట్లాడుతూ.. కార్మికుల హక్కులు, ప్రయోజనాల కల్పనపై ప్రభుత్వం కనీస శ్రద్ధ చూపలేదని ఆరోపించారు. వందలాది మంది కార్మికులు చేస్తున్న సమ్మెను విరమింపజేసేందుకు చొరవ చూపలేదని ప్రజాప్రతినిధులపై ఆక్రోశం వెల్లగక్కారు.

కలెక్టర్ కార్యాలయం ముందు కార్మికుల నిరసన

అనంత క్లబ్‌లో వ్యాయామశాల ప్రారంభం

తపోవనం (అనంత గ్రామీణం): అనంతపురం క్లబ్‌లో రూ.6 లక్షల అంచనాతో ఆధునికీకరించిన వ్యాయామశాలను శుక్రవారం ప్రారంభించారు. ట్రాన్స్‌కో విశ్రాంత డీఈఈ జయరాజ్, నీటిపారుదల శాఖ విశ్రాంత చీఫ్ ఇంజినీర్ కె.శ్రీనివాసులు చేతుల మీదుగా ప్రారంభించారు. క్లబ్ కార్యదర్శి పి.కేశవరెడ్డి అధ్యక్షత వహించగా సంయుక్త కార్యదర్శి ఎం.శ్రీనివాసరెడ్డి, ఈసీ సభ్యులు రమేష్‌కుమార్, రాజశేఖర్‌రెడ్డి, మేడా రాంనాథ్, గల్లా హర్ష, సీనియర్ సభ్యులు సూర్యనారాయణ, మురళీధర్‌రావు, రఘునాథరెడ్డి, డాక్టర్ జొన్నా సత్యం, రాజు పాల్గొన్నారు. క్లబ్ కార్యదర్శి పి.కేశవరెడ్డి మాట్లాడుతూ షటిల్ బ్యాడ్మింటన్, టీటీ, టెన్నిస్, బిలియర్డ్స్, చెస్, క్యారమ్స్ ఆటలకు సంబంధించి అన్ని సౌకర్యాలు కల్పించామని వివరించారు. వ్యాయమశాలను ఆధునికీకరించడానికి రూ. 6 లక్షల వరకు ఖర్చు చేశామన్నారు.

వ్యాయామశాలను ప్రారంభిస్తున్న జయరాజ్

ఏడు శనివారాల వ్రతానికి సర్వం సిద్ధం

అనంత సాంస్కృతికం: నగరంలోని హౌసింగ్‌బోర్డు లక్ష్మీవేంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 5నుంచి ఆగస్టు 30 వరకు ఏడు శనివారాల వ్రతం వేడుకలకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ కమిటీ తెలిపింది. ఆలయ కమిటీ ఛైర్మెన్ కేశవచంద్రరావు, మేనేజింగ్ ట్రస్టీ ప్రతాపరెడ్డి వ్రతం విశేషాలు వివరించారు. ఆగస్టు 16న ఏడో శనివారం అవుతుందని, మహిళలకు మరో రెండు వారాలు పొడిగించామన్నారు. ప్రతి వారం ఉదయం పదిన్నరకు వ్రతం ప్రారంభమవుతుందని తెలిపారు.

వర్షాకాలంలో అప్రమత్తత ముఖ్యం

అనంతపురం ఆర్టీసీ: వర్షాకాలంలో జరిగే ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆర్ఎం సుమంత్ ఆర్ ఆదోని సూచించారు. నిర్ణీత సమయం ప్రకారం బస్సుల రాకపోకలు ఉండాలన్నారు. ప్రతి బస్సు సర్వీసు పనితీరును పరిశీలించి ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానం వెళ్లే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.

జడ్పీ పాఠశాలలో అంతర్జాతీయ సహకార వారోత్సవాలు

తపోవనం (అనంత గ్రామీణం), న్యూస్‌టుడే: అంతర్జాతీయ సహకార వారోత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం అనంతపురం గ్రామీణ మండలం సిండికేట్‌నగర్‌లోని జడ్పీ ఉన్నత పాఠశాలలో వ్యాసరచన పోటీలు నిర్వహించారు. రాచానపల్లి సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సొసైటీ పర్సన్ ఇన్‌ఛార్జి జమీర్, సీఈఓ ఆర్.శ్రీనివాసులు హాజరై సహకార సంఘాల పాత్రను వివరించారు. సహకార రంగం అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు అమలు చేస్తోందని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా సహకార రంగం అనేక విజయాలు సాధించిందని వివరించారు. సహకార రంగం సాధించిన విజయాలు, దేశంలో అభివృద్ధిలో పాత్ర అంశాలపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో పలువురు విద్యార్థులు పాల్గొని ప్రతిభను ప్రదర్శించారు. సహకార సంఘాలపై అవగాహన కల్పించారు. వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు.

పీర్లకు చదివింపులు

అనంత సాంస్కృతికం: నగరంలో శుక్రవారం మొహర్రం సందర్భంగా చదివింపులు భక్తిశ్రద్ధలతో కొనసాగాయి. శాంతినగర్ 4వ రోడ్డులో జరిగిన చిన్నసరిగెత్తులో హజరత్ మౌలాలి, బారా ఇమాం, ఇమాం హుసేన్, ఇమాం ఖాసిం, హజరత్ దస్తగిరిల పేరిట స్వామివార్లను అలంకరించి పూజలు, చదివింపులు చేశారు. 5న పానకాలు, 6న పెద్దసరిగెత్తు జరగుతాయని తెలిపారు. ముచ్చల మకానంలో హుసేన్, ఇమామ్ హసేన్, ఇమాం ఖాశీం, మౌలాలి పేరిట పీర్లను కొలువుదీర్చారు. పాతూరు పాపస మకానంలో హజరత్ అలీ, హజరత్ హసేన్, మహమ్మద్ హనీఫ్, ఇమామ్ ఖాశీంల పేరిట ఏర్పాటైన పీర్లకు చదివింపులు, పూజలు చేశారు.

పాతూరు మకానంలో చదివింపులు చేస్తున్న భక్తులు

సమ్మె విరమణ

అనంత నగరపాలక: ఇంజినీరింగ్ కార్మికుల సమస్యలను రాష్ట్ర అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని కమిషనరు బాలస్వామి హామీ ఇచ్చారు. దీంతో ఏపీ ఇంజినీరింగ్ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో 15 రోజులుగా చేస్తున్న సమ్మెను శుక్రవారం సాయంత్రం విరమించారు.

ఇళ్లలోకి చొరబడి..

కోతులు.. తిప్పలు కోకొల్లలు!

నగరంలో కోతుల బెడద అంతా ఇంతా కాదు. దీంతో నగర వాసులకు తిప్పలు తప్పడం లేదు. చిన్న పిల్లలను కరుస్తుండటంతో భయపడుతున్నారు. సాయినగర్‌లో వసతి గృహాల వద్ద ఆహారం కోసం ఆవాసం ఏర్పరచుకుంటున్నాయి. చెట్లు అధికంగా ఉన్న రెవెన్యూ కాలనీ, రామచంద్ర నగర్, హెచ్ఎల్‌సీ కాలనీ, శివారు ప్రాంతాలైన భవానినగర్, ఆదర్శనగర్, హౌసింగ్ బోర్డు తదితర ప్రాంతాల్లో ఇబ్బందిగా మారింది. **- న్యూస్‌టుడే, అశోక్‌నగర్**

నేడు నగరంలో విద్యుత్తు అంతరాయం

అనంతపురం(విద్యుత్తు): కళ్యాణదుర్గం రోడ్డులో 33 కేవీలైన్ టవర్‌వర్క్ జరుగుతుండటంతో శనివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 వరకు నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరాను నిలిపి వేయనున్నారు. ఈ మేరకు డీ-5సెక్షన్ ఇన్‌ఛార్జి ఏఈ మునిరాజ్ తెలిపారు. ఈ సమయంలో జనశక్తినగర్, ప్రశాంతినగర్, సోమనాథ్‌నగర్, యువజనకాలనీ, రజాక్‌నగర్, శాంతినగర్, తపోవనం కూడలి పరిధిలోని ప్రాంతాల్లో సరఫరా ఉండదని పేర్కొన్నారు.

పదోన్నతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్

అనంతపురం ఆర్టీసీ, న్యూస్‌టుడే: ఆరేళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న పదోన్నతులు వెంటనే ఇవ్వాలని ఏపీపీటీడీ ఎంప్లాయిస్ యూనియన్ నేతలు డిమాండ్ చేశారు. శుక్రవారం ఉదయం అనంతపురం ఆర్టీసీ డిపో వద్ద ధర్నా నిర్వహించారు. ఎలక్ట్రికల్ బస్సులను ఆర్టీసీ సొంతంగా కొనుగోలు చేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలు చెల్లించాలన్నారు. టిమ్స్ డ్యామేజీ అయితే చేస్తున్న రికవరీలను వెంటనే నిలుపుదల చేయాలన్నారు.

మన్యం వీరుడి జీవితం ఆదర్శనీయం

జిల్లా సచివాలయం: విప్లవకారుడు, స్వాతంత్ర్య ఉద్యమకారుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జీవితం నేటి యువతకు ఆదర్శనీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్ రెవెన్యూ భవన్‌లో అల్లూరి 128వ జయంతి వేడుకలు నిర్వహించారు. తొలుత ఆయన చిత్రపటానికి నివాళి అర్పించారు. ప్రత్యేక సమావేశంలో ఎమ్మీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, కలెక్టర్ వినోద్‌కుమార్ మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు అన్నది ఒక పేరు కాదు.. సామూహిక శక్తి అని కొనియాడారు.

రేపు 'చెట్టు' పుస్తకావిష్కరణ

అనంత సాంస్కృతికం: ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం (అరసం) ఆధ్వర్యంలో నగరంలోని ఉపాధ్యాయ భవన్‌లో ఈనెల 6న కవి డా.జూటూరు షరీఫ్ రచించిన 'చెట్టు' (వచన శతకం) పుస్తకావిష్కరణ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఉదయం పది గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి అరసం గౌరవాధ్యక్షుడు ఉప్పరపాటి వెంకటేశులు సభాధ్యక్షత వహిస్తారని చెప్పారు. విమలా శాంతి సాహిత్య సామాజిక సాంస్కృతిక సమితి అధ్యక్షుడు డా.శాంతినారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని పుస్తకావిష్కరణ చేస్తారన్నారు. అరసం రాష్ట్ర అధ్యక్షుడు ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి గౌరవ అతిథిగా పాల్గొంటారని సభా నిర్వాహకుడు, అరసం అనంత శాఖ కార్యదర్శి తన్నీరు నాగేంద్ర వివరించారు.

అవీ.. ఇవీ.. అన్నీ..

అనంత వాసికి మహిళా విజేత అవార్డు

అనంతపురం విద్య, న్యూస్‌టుడే: అనంతకు చెందిన విద్యావేత్త, సామాజిక కార్యకర్త, రచయిత్రి **నల్లాని రాజేశ్వరికి** అరుదైన గౌరవం దక్కింది. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న బేటీబచావో-బేటీపడావో కార్యక్రమానికి తన వంతు సహకారం అందించినందుకు గాను దక్షిణ భారత మహిళా విజేత అవార్డు సొంతం చేసుకున్నారు. గతేడాది ఈ అవార్డు ఆర్డీటీ డైరెక్టర్ విశాల్‌ఫెర్రర్ అందుకున్నారు. తమిళనాడులోని అంతర్జాతీయ మానవహక్కుల సంస్థ, ట్వల్ మేగజైన్, గ్లోబల్ పింక్ ఆర్మీ సంయుక్తంగా ఈ అవార్డు ప్రదానం చేస్తాయి. ఈ నెల 6న చెన్నైలో ఆమె అవార్డు అందుకోనున్నారు.

కార్యాలయ పరిపాలనాధికారిగా పదోన్నతి

అనంతపురం (వ్యవసాయం): జిల్లా వ్యవసాయశాఖ కార్యాలయ పరిపాలనాధికారి సుజాత గత నెల పదవీ విరమణ పొందారు. ఆమె స్థానంలో కర్నూలు జిల్లాలోని భూసార సంరక్ష కేంద్రంలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న మునీర్ అహమ్మద్‌కు కార్యాలయ పరిపాలనాధికారిగా పదోన్నతిపై కల్పిస్తూ అనంతపురం జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయానికి బదిలీపై వచ్చారు. శుక్రవారం జిల్లా వ్యవసాయశాఖ కార్యాలయంలో జేడీఏ ఉమామహేశ్వరమ్మకు జాయినింగ్ రిపోర్టు అందజేశారు.

పది రీవాల్యుయేషన్ ఫలితాలు విడుదల

అనంతపురం విద్య: పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు రాసిన విద్యార్థులు దరఖాస్తు చేసిన రీవాల్యుయేషన్, రీకౌంటింగ్ ఫలితాలు విడుదలయ్యాయని పరీక్షల విభాగం సహాయ సంచాలకులు గోవిందనాయక్ తెలిపారు.

ప్రత్యేక హోదా కోసం పోరాడాలి

కమలానగర్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం పోరాడాలని ఆల్ ఇండియా జైహింద్ పార్టీ అధ్యక్షుడు దశరథరామిరెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం ప్రెస్‌క్లబ్‌లో ఆల్ ఇండియా జైహింద్ పార్టీ, సమాజ్ వాది పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక హోదా అంశంపై నాయకులు పాల్గొని మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విభజన హామీలను విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు.

స్పెషల్ కోర్సుకని వెళ్లి.. పెళ్లి చేసుకొని..

క్రైం కార్నర్

అనంత నేరవార్తలు, న్యూస్‌టుడే: స్పెషల్ కోర్సు కోసం బెంగుళూరుకు వెళ్తానని ఇంటి నుంచి వెళ్లిన ఓ యువతి, పెళ్లి చేసుకుని తల్లిదండ్రులను ఆశ్చర్య పరిచింది. ఈ ఘటన అనంతపురం నగరంలో చోటు చేసుకుంది. సీఐ శాంతిలాల్ తెలిపిన వివరాల మేరకు.. నగరంలోని శ్రీనివాస్‌నగర్‌కు యువతి బీటెక్ పూర్తి ఇంటి వద్ద ఉండేది. బెంగళూరుకు వెళ్లి అదనంగా మరో కోర్సు చేస్తే ఉద్యోగం వస్తుందని, ఇంట్లో చెప్పి ఈ నెల 20న బయలుదేరింది. బెంగళూరుకు వెళ్లలేదు. ఫోన్ చేసినా స్పందించకపోవడంతో కుటుంబ సభ్యులు త్రీటౌన్‌లో ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎట్టకేలకు శుక్రవారం యువతి ఆచూకీ కనుగొన్నారు. అప్పటికే ఓ యువకున్ని వివాహం చేసుకుంది. తను ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి వెళ్లిందని పోలీసుల విచారణలో తేలింది.

మహిళా సంరక్షణ కార్యదర్శిపై భర్త దాడి

అనంత నేరవార్తలు, న్యూస్‌టుడే: కుటుంబ కలహాల నేపథ్యంలో గ్రామ సచివాలయ ఉద్యోగిపై భర్త దాడి చేసి గాయపరిచాడు. అతడికి కుటుంబ సభ్యులు సహకరించడంతో భర్తతో పాటు అతని కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు. పామిడికి చెందిన తలారి హేమావతి పామిడి మండలం గజరాంపల్లిలో గ్రామ సచివాలయంలో గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శి (ఎంఎస్‌కే)గా విధులు నిర్వహిస్తోంది. ఈమెకు 2020లో గార్లదిన్నె మండలం మార్తాడుకు చెందిన తలారి నాగార్జునతో వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం. కాగా ఆమె విధుల నిమిత్తం గజరాంపల్లికి వెళ్లే క్రమంలో పామిడిలోని పుట్టింటికి వెళ్తొస్తుండేది. పిల్లలను అప్పుడప్పుడు తీసుకెళ్లేది. అలా పుట్టింటికి భార్య వెళ్లడం భర్తకు నచ్చలేదు. ఇరువురి మధ్య కొంతకాలంగా మనస్పర్థలు తలెత్తాయి. రెండు రోజుల క్రితం ఇద్దరి మధ్య గొడవ జరిగింది. కోపోద్రిక్తుడైన భర్త, భార్యపై కట్టెతో దాడి చేసి గాయపరిచాడు. అందుకు అతని తల్లి, తండ్రితో పాటు ఆడపడుచు సైతం తనను వేధించినట్లు గార్లదిన్నె పోలీసు స్టేషనులో బాధితురాలు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

విద్యార్థి సంఘం నాయకులపై కేసు నమోదు

అనంత నేరవార్తలు: కళాశాలలో మహిళా సిబ్బంది పట్ల అనుచితంగా ప్రవర్తించిన విద్యార్థి సంఘం నాయకులపై రూరల్ పోలీస్‌స్టేషన్లో కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పీఎస్‌యూ విద్యార్థి సంఘం నాయకులు ఆలం, నరసింహ తదితరులు గురువారం రాత్రి పాములాయి వద్ద ఉన్న చైతన్య కళాశాల వద్దకు వెళ్లారు. పుస్తకాలు అమ్ముతున్నారంటూ ఆరోపిస్తూ హంగామా సృష్టించారు. అంతటితో ఆగకుండా కళాశాలలోకి ప్రవేశించి ప్రిన్సిపల్, ఇతర మహిళా సిబ్బందితో దౌర్జన్యపూరితంగా అనుచితంగా ప్రవర్తించారు. వారిపై దూషణలకు దిగారు. ప్రిన్సిపల్ రాధిక ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేపట్టారు.

రెండో రౌండ్లో చిత్తూరు, కర్నూలు జట్ల విజయభేరి

అనంతపురం క్రీడలు, న్యూస్‌టుడే: సౌత్‌జోన్ అంతర్ జిల్లా సీనియర్ క్రికెట్ మూడు రోజుల పోటీల్లో చిత్తూరు, కర్నూలు జట్లు ఘన విజయాలు సాధించాయి. చిత్తూరు జట్టు కడప జట్టుపై ఇన్నింగ్స్ 158 పరుగుల తేడాతో అలవోకగా గెలిచింది. కర్నూలు జట్టు నెల్లూరు జట్టును 198 పరుగుల తేడాతో మట్టికరిపించింది. అనంత క్రికెట్ మైదానంలో ఉదయం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన కడప జట్టు 358 పరుగులకు ఆలౌటైంది. చిత్తూరు జట్టు మొదటి ఇన్నింగ్స్‌లోనే 641 పరుగులు చేసిన విషయం తెలిసిందే. కడప జట్టు రెండు ఇన్నింగ్స్‌లు ఆడినా ఆ స్కోరును అధిగమించలేకపోవడంతో ఇన్నింగ్స్ 158 పరుగులతో ఓడిపోయింది. మరో పోటీలో బ్యాటరు కరణ్‌షిండే (140) అద్భుత శతకం చేయడంతో కర్నూలు జట్టు నెల్లూరుపై 198 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

ఎట్టకేలకు నీటి ట్యాంకు కూల్చివేత

కళ్యాణదుర్గంరోడ్డు : అనంతపురం గ్రామీణం కక్కలపల్లి కాలనీ పంచాయతీలోని నందమూరినగర్ ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణంలో నీటి ట్యాంకు శిథిలావస్థలో ఉంది. ఉపాధ్యాయులు, విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ నిత్యం కాలం వెళ్లదీశారు. ఇంతకాలం ఎక్కడ ఏ పెచ్చులూడి తలపై పడుతుందేమోనని భయాందోళనలో ఉన్నారు. గత వైకాపా ప్రభుత్వ హయాంలో గ్రామీణ నీటి సరఫరాశాఖ ద్వారా స్థానిక వైకాపా నాయకుడికి రూ.1.75 లక్షలకు ట్యాంకు తొలగింపునకు ఒప్పుకొన్నారు. రూ.లక్ష పనులు డ్రా కూడా చేశారు. ఆ తర్వాత పని పూర్తి చేయకుండా మధ్యలో వదిలేశారు. సమస్యను ఉపాధ్యాయులు జిల్లా స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు. ఈ సమస్యపై ఈనాడులో పలుమార్లు కథనాలు ప్రచురితం అయ్యాయి. స్పందనగా ప్రభుత్వం మారిన తర్వాత స్థానిక తెదేపా నాయకుడు ట్యాంకు తొలగింపునకు రూ.2.20 లక్షల ఒప్పందం కుదిరింది. అనుకున్న ప్రకారం శుక్రవారం ఉదయం 9.30 గంటలకు ట్యాంకు తొలగింపు పనులు మొదలుపెట్టి, సాయంత్రం 6 గంటలకు ట్యాంకు కూల్చేశారు. దీంతో ట్యాంకు చుట్టు నివాసం ఉంటున్న ప్రజలంతా ఊపిరిపీల్చుకున్నారు. రాత్రి 10 గంటలకు ఆ ప్రాంతంలో విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించారు.

కూల్చిన నీటి ట్యాంకు

ఈనాడు కథనానికి స్పందన

విలేకరిపై దాడి అమానవీయం

కమలానగర్: శ్రీసత్యసాయి జిల్లా సోమందేపల్లిలో న్యూస్‌టుడే విలేకరి అంజయ్యపై రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత వర్గీయులు చేసిన దాడి అమానవీయమని జర్నలిస్టు అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (జాప్) రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొత్తపల్లి అనిల్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పులివారి హరిప్రసాద్ పేర్కొన్నారు. దాడికి పాల్పడిన వారిని కఠిన చర్యలు తీసుకొని శిక్షించాలని డిమాండ్ చేశారు.

విద్యార్థుల వన మహోత్సవ ర్యాలీ

అనంతపురం విద్య, న్యూస్‌టుడే: భాష్యం పాఠశాలకు చెందిన విద్యార్థులు శుక్రవారం 'వన మహోత్సవం' ర్యాలీ నిర్వహించారు. మొక్కలు నాటాలని, మొక్కలు సంరక్షించాలని విద్యార్థులు నినాదాలు చేశారు. పాఠశాల నుంచి సప్తగిరి కూడలి వరకూ ర్యాలీ సాగింది.

(c) eenadu

ఈనాడు అన్నమయ్య
శనివారం జులై 5, 2025

6న పెద్ద దర్గా గంధోత్సవం

విద్యుత్తు దీపాల వెలుగుల్లో పెద్ద దర్గా

కడప, చిన్నచౌకు, న్యూస్‌టుడే: ప్రసిద్ధిగాంచిన సూఫీ పుణ్యక్షేత్రమైన కడప అమీన్ పీర్(పెద్ద దర్గా)లో ఈ నెల 6న ఉరుసు ఉత్సవాన్ని పురస్కరించుకుని గంధ మహోత్సవం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆదివారం ఉదయం 7 నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ ఉత్సవం ఉంటుందని పేర్కొన్నారు. ఈ మేరకు దర్గాలో ఏర్పాట్లు పూర్తిచేశారు. విద్యుత్తు దీపాలతో అలంకరించారు.

పుట్ట మన్ను తెచ్చి.. శ్రీకారం చుట్టి

నేటి నుంచి సౌమ్యనాథస్వామి బ్రహ్మోత్సవాలు

ప్రత్యేక అలంకరణలో శ్రీదేవి, భూదేవి సమేత సౌమ్యనాథ స్వామి

నందలూరు, న్యూస్‌టుడే: సౌమ్యనాథస్వామి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు. శ్రీవారి తరపున ఆయన సర్వ సైన్యాధ్యక్షుడు విష్వక్సేనుడు సమీక్షించే కార్యక్రమాన్ని వేద పండితుల ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. అంకురార్పణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తిచేశారు. ఇందులో భాగంగా కలశ స్థాపన చేసి హోమం నిర్వహించారు. ఆగ్నేయ మూలలోని పుట్టతో పాటు పలుగు, పారకు పూజలు చేశారు. భూ దేవత నుంచి కొంత పుట్ట బంగారం సేకరించి మంటపంలోని పచ్చని పాలికల్లో నవ ధాన్యాల వల్లి అంకురింపజేసే క్రతువును నిర్వహించారు. శనివారం ఉదయం ధ్వజారోహణం, రాత్రికి యాళి వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత సౌమ్యనాథస్వామి గ్రామోత్సవం ఉంటుంది.

పుట్ట వద్ద పూజలు చేస్తున్న వేద పండితులు

మార్గదర్శకులను గుర్తిద్దాం

అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్ చామకూరి శ్రీధర్

రాయచోటి, న్యూస్‌టుడే: బంగారు కుటుంబాలను ఆదుకునేందుకు మార్గదర్శకులను ఎంపిక చేయాలని కలెక్టర్ చామకూరి శ్రీధర్ అధికారులను ఆదేశించారు. సీఎం చంద్రబాబుతో వీడియో కాన్ఫరెన్స్ అనంతరం రాయచోటిలోని కలెక్టరేట్‌లో ఆయన జిల్లా అధికారులతో మాట్లాడారు. మొత్తం 66 వేల బంగారు కుటుంబాల్లో ఆర్థిక అసమానతలు తగ్గించి మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించడమే పీ-4 లక్ష్యమన్నారు. జిల్లాలో ఉన్నత స్థానంలో ఉన్న వారితో మ్యాపింగ్ చేయాలన్నారు. రాజంపేటలో 1,800 కుటుంబాలను ఒకే వర్గం వారు దత్తత తీసుకున్నట్లు తెలిపారు. గ్రామాల వారీగా వీఆర్వోలు, వెల్ఫేర్ అసిస్టెంట్లు తదితరులతో కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. సమావేశంలో జేసీ ఆదర్శ్ రాజేంద్రన్, సబ్ కలెక్టర్లు, ఆర్డీవోలు, ఇతర శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

దేశంపై ద్వేషం!

నివాసంలో పాస్‌పోర్ట్, బ్యాంకు ఖాతాలు

విదేశీ సహకారంపై ఆరా తీస్తున్న పోలీసులు

రాయచోటి, న్యూస్‌టుడే: ఆ ఇద్దరు దారి తప్పారు. దేశంపై ద్వేషం పెంచుకున్నారు. ఉగ్రవాద కార్యకలాపాల వైపు మొగ్గారు. అంతర్జాతీయ స్థాయిలోని ఐసిస్, అల్ ఉమా వంటి సంస్థలతో అంటకాగారు. అందిన సహకారంతో బాంబులు పేల్చారు. ఆపై పట్టుబడి దాగిన పాములా అజ్ఞాతంలో గడుపుతున్నారు. అక్కడి నుంచి అప్పుడప్పుడు బయటికి వస్తూ విషం చిమ్మారు. ఆ విద్వేషాన్ని మరింత భారీ స్థాయిలో చూపేందుకు కుట్ర పన్నారు. ప్రధాన నగరాలతో పాటు, రైలు మార్గాలను పేల్చే పన్నాగం పన్నారు. ఐబీ అధికారుల అప్రమత్తతో వీరికి దొరికిపోయారు. రాయచోటి పట్టణంలో వేరువేరు చోట్ల ఉంటూనే ఈ ఉదంతంతో అంత ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పోలీసు అధికారులు వెల్లడించిన వివరాలతో బుసలు కొడుతున్న ఉగ్ర నాగులు ఇంతకాలం ఇళ్ల మధ్యే ఉన్నాయని తెలుసుకుని ఆందోళన చెందుతున్నారు.

పోలీసులు స్వాధీనం చేసుకున్న బాంబుల తయారీకి ఉపయోగించిన రసాయనాలు, పదార్థాలు

అంతర్జాతీయ సంబంధాలపై అనుమానాలు

తమిళనాడు రాష్ట్రానికి చెందిన అబూబకర్ సిద్దిఖీ, మహ్మద్ అలీ కోయంబత్తూరు, ఎగ్మోర్, బెంగళూరులోని రామేశ్వరం ప్రాంతాల్లో వరస బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. దశాబ్దాల క్రితమే రాయచోటి వచ్చి స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. అనూహ్యంగా పోలీసులకు దొరికిపోయారు. దీంతో ఉగ్రవాద కార్యకలాపాలకు ఆజ్యం పోస్తున్న కొన్ని దేశాలతో వీరికి సంబంధాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు ఇప్పుడు ఆరా తీస్తున్నారు. అబూబకర్ సిద్దిఖీ ఇంట్లో దొరికిన పాస్‌పోర్టును పరిశీలించిన పోలీసులు.. 1992లోనే తమిళనాడు రాష్ట్రంలో పొందినట్లు గుర్తించారు. అంటే రాయచోటికి వచ్చి స్థిరపడక ముందు నుంచే అతను పాస్‌పోర్టులు సిద్ధం చేసుకోవడం గమనార్హం. వీటిపై ఎయిర్‌పోర్టుల స్టాంపింగ్‌లు ఉండడంతో పలుమార్లు విదేశీయానం చేసినట్లు అనుమానిస్తూ.. అంతర్జాతీయ సంబంధాలపై లోతుగా విచారిస్తున్నారు.

అబూబకర్ సిద్దిఖీ

మహ్మద్‌అలీ

ఇంజినీరింగ్ చదివి బాంబుల తయారీ

అబూబకర్ సిద్దిఖీ 1992లో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ఇతనికి ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగంపై మంచి పట్టు ఉన్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. అతని నివాసంలో లభించిన సూట్‌కేస్, బకెట్ బాంబులు, వినియోగించిన రసాయనాలు, వాటి తీవ్రతను నిపుణుల బృందం నిశితంగా పరిశీలించి ఆశ్చర్యపోతోంది. సిద్దిఖీ షేర్ మార్కెట్లో కొన్ని షేర్లు కొనుగోలు, విక్రయాలు చేసినట్లు తేలింది. విదేశాలతో ఆర్థిక లావాదేవీలు ఏమైనా నడిపాడా అనే కోణంలోనూ అతని వద్ద లభించిన నాలుగైదు బ్యాంకు ఖాతాల ఆధారంగా పోలీసులు విచారణ సాగిస్తున్నారు. వివాహమైనప్పుడు పూట గడవటం కష్టంగా ఉండేదని.. ఇప్పుడు డబ్బుకు ఎలాంటి కొదువ లేకుండా జీవిస్తున్నామని విచారణ సందర్భంగా ఉగ్రవాది భార్య ఒకరు పోలీసు ఉన్నతాధికారితో వ్యాఖ్యానించారు. దీంతో ఆర్థిక మూలాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

అల్లూరి తెగువ భావితరాలకు ఆదర్శం

అల్లూరి చిత్రపటానికి పూలమాల వేస్తున్న జిల్లా అదనపు ఎస్పీ వెంకటాద్రి

రాయచోటి, న్యూస్‌టుడే: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలను కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాల్లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కలెక్టరేట్‌లో యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో డీఆర్వో మధుసూదన్‌రావు తొలుత అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా అదనపు ఎస్పీ(పరిపాలన) ఎం.వెంకటాద్రి అల్లూరి చిత్రపటం వద్ద అంజలి ఘటించారు. స్వాతంత్ర్య పోరాటంలో ఆయన చేసిన త్యాగాలను గుర్తు చేసుకున్నారు. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదురించిన మహాశక్తి అని డీఆర్వో మధుసూదన్‌రావు కొనియాడారు. ఆయన చూపిన ధైర్యం తెగువ భావితరాలకు ఆదర్శం కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో స్టెప్ సీఈవో సాయిగ్రేస్, మేనేజర్ సుబ్బరాయుడు, జిల్లా పర్యాటక శాఖ అధికారి నాగభూషణం, డీఈవో సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న డీఆర్వో మధుసూదన్‌రావు

సిండికేట్లకు కొమ్ము కాసేందుకే జగన్ పర్యటన

మాట్లాడుతున్న తెదేపా జిల్లా అధ్యక్షుడు చమర్తి.. చిత్రంలో నాయకులు

రాజంపేట, న్యూస్‌టుడే: మామిడి రైతులకు కూటమి అన్ని విధాలా అండగా నిలుస్తోందని.. కిలోకి రూ.4 ప్రభుత్వం ఇస్తుండగా.. వ్యాపారులు రూ.8 చొప్పున అదనంగా చెల్లిస్తున్నారని.. మొత్తంగా రూ.12 దక్కుతోందని తెదేపా జిల్లా అధ్యక్షుడు చమర్తి జగన్ మోహన్ రాజు అన్నారు. రాజంపేటలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మామిడి దిగుబడి గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి పెరిగిందని చెప్పారు. గతంలో కిలో ధర రూ.6 నుంచి రూ.4కి తగ్గినా రైతులను ఆదుకునేందుకు వైకాపా ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఆ పార్టీ నాయకుల పర్యవేక్షణలో నడుస్తున్న పరిశ్రమల్లో రూ.3 కంటే ఎక్కువ ఇవ్వబోమని చెప్పడం దారుణమని చెప్పారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవడానికి వైకాపా కుట్ర పన్నిందని విమర్శించారు. ఓ వైపు ఇలాంటి కుట్రలు చేస్తూ.. మరోవైపు మామిడి రైతులను ఆదుకునేందుకంటూ మాజీ సీఎం వైఎస్.జగన్ మోహన్ రెడ్డి చిత్తూరు పర్యటనకు సిద్ధం కావడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సిండికేట్లకు కొమ్ముకాయడానికే ఆయన అక్కడికి వెళుతున్నారని ఎద్దేవా చేశారు. నట్టేట ముంచే జగన్ నక్క జిత్తులు రైతులకు తెలుసన్నారు. సమావేశంలో తెదేపా నాయకులు పాల్గొన్నారు.

కడప కన్నీరు తుడుద్దాం

- నిధులకు ప్రభుత్వం సంకేతాలు
- అడ్డంకిగా సాంకేతిక సమస్యలు
- అధిగమించేందుకు అధికారుల చర్యలు

● 'గాలేరు- నగరి సుజల స్రవంతి ప్రాజెక్ట్ పనులు కడప వరకు పొడిగిస్తాం. అందుకు రూ.వెయ్యి కోట్ల నిధులు మంజూరు చేస్తాం. తద్వారా కడప నగరానికి తాగునీటి సమస్య తీర్చడంతో పాటు కమలాపురం నియోజకవర్గాన్నీ సస్యశ్యామలం చేస్తాం'....

- మే 29న కడపలో నిర్వహించిన మహానాడు బహిరంగ సభలో ఇదీ ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ.

● ముఖ్యమంత్రి చంద్రబాబు తాను ఇచ్చిన హామీ మేరకు పనులు చేపట్టడానికి రూ.1,000 కోట్లు కాదు.. రూ. 1,200 కోట్లు మంజూరు చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు. మీరు వెంటనే ప్రక్రియ మొదలుపెట్టండి. జిల్లా యంత్రాంగానికి జల వనరుల శాఖ ఉన్నతాధికారుల నుంచి అందిన సంకేతాలు.

ఈనాడు, కడప

గాలేరు- నగరి ప్రాజెక్ట్‌కు 1989లో ముఖ్యమంత్రి ఎన్టీ.రామారావు శంకుస్థాపన చేశారు. వైఎస్సార్ జిల్లా గండికోట జలాశయం నుంచి గ్రావిటీ ద్వారా నీరు తీసుకొచ్చేలా ప్రాజెక్ట్ రూపకల్పన చేసి పనులు ప్రారంభించారు. ఆ తర్వాత 2005లో ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి పనుల్లో కాస్త కదలిక తెచ్చారు. గండికోట నుంచి 254 కి.మీ ప్రధాన కాలువ పనులకు టెండర్లు పిలిచారు. అక్కడక్కడ కాలువలు తవ్వగా.. చాలా వరకు భూసేకరణ పూర్తికానందున ఆపేశారు.

■ ప్రాజెక్ట్ కింద ఇప్పటి వరకు 34 కి.మీ వరకు ప్రధాన కాలువ నిర్మాణం పూర్తయింది. రెండో దశలో ఏడు ప్యాకేజీలుగా విభజించారు. ఈ ప్యాకేజీల కింద కొంత వరకు పనులు చేపట్టి.. భూసేకరణ ప్రక్రియ అడ్డంకితో నిలిపివేశారు. మొత్తంగా రూ.1,800 కోట్ల నిధులిచ్చే పక్షంలో పనులు పూర్తయ్యే అవకాశం ఉందనేది అధికారుల అంచనా. ముఖ్యమంత్రి హామీ మేరకు నిధులు మంజూరు చేస్తే కడప వరకు పనులు పూర్తవుతాయి. నగర వాసులకు సులభంగా తాగునీరు అందించడానికి వీలవుతుంది. ఈ మార్గంలో నీటిని అందిస్తే కడప నగరపాలక సంస్థకు నెలవారీగా విద్యుత్తు బిల్లుల కింద భారీ మొత్తంలో నిధులూ ఆదా అవుతాయి.

● **కొత్త టెండర్లకు కసరత్తు:** మొగమేరు జల వారధి పనులను మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి చెందిన పీఎల్‌ఆర్ కంపెనీ ఇది వరకు చేపట్టి ఆపేసింది. ఈ కంపెనీతో న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా పలు దఫాలుగా జల వనరుల శాఖ నోటీసులిచ్చి పనుల నుంచి తప్పించింది. ఆ తర్వాత ప్యాకేజీ పనులను వైకాపాకు చెందిన రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి కుటుంబానికి చెందిన ఎంఆర్‌కేఆర్ కన్‌స్ట్రక్షన్స్ కంపెనీ దక్కించుకుని నిలిపి వేసింది. ఈ కంపెనీని తప్పించి తదుపరి ప్రతిపాదనలతో కొత్తగా టెండర్లు పిలిచే దిశగా ఇంజినీరింగ్ అధికారులు కసరత్తు చేస్తున్నారు.

మొగమేరుపై జల వారధి నిర్మాణానికి చేపట్టిన పునాది పనులు

వైఎస్సార్ కడప జిల్లా వీరపునాయునిపల్లె మండలం అడవి చెర్లోపల్లె వద్ద గాలేరు- నగరి కాలువ

విద్యార్థులా! వీధి రౌడీలా!!

- నాలుగు రోడ్ల కూడలిలో కొట్లాట
- ఇద్దరు ఇంటర్ విద్యార్థులకు కత్తిపోట్లు

గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులు

పీలేరు గ్రామీణ, న్యూస్‌టుడే: విజ్ఞాన వెలుగులను అందిపుచ్చుకుంటూ బాధ్యత కలిగిన పౌరుల్లా ఎదగాల్సిన విద్యార్థులు కొందరు కట్టు తప్పుతున్నారు. చిన్నపాటి కారణాలకే గొడవలకు దిగుతున్నారు. ఉన్మాదంతో వీధి రౌడీల అవతారమెత్తుతున్నారు. రహదారులకు ఎక్కి నానారచ్చ చేస్తున్నారు. పీలేరు పట్టణంలో శుక్రవారం చోటుచేసుకున్న ఘటనే ఇందుకు నిదర్శనం.

● **నడిరోడ్డుపై వీరంగం:** పీలేరు నాలుగు రోడ్ల కూడలిలో ఉన్న ఓ కళాశాలలో ఇద్దరు విద్యార్థులు ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. అదే కళాశాలకు చెందిన జూనియర్ విద్యార్థితో వీరికి మాటామాట పెరగడంతో కొట్టారు. సదరు జూనియర్ విద్యార్థి ఈ విషయాన్ని ఆ కళాశాలలోనే ద్వితీయ సంవత్సరం చదువుతున్న తన సోదరుడికి చెప్పాడు. దీంతో అతను ఇంటర్ విద్యను మధ్యలోనే ఆపేసిన ఓ వ్యక్తితో కలిసి తన సోదరుడిపై దాడి చేసిన ఇద్దరు విద్యార్థులపై దాడికి పాల్పడ్డాడు. వెంట తెచ్చుకున్న కత్తితో విచక్షణా రహితంగా గాయపర్చాడు. ఈ సంఘటన నడిరోడ్డుపై చోటుచేసుకోవడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడ్డ విద్యార్థులను చికిత్స నిమిత్తం పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిచారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ యుగంధర్ తెలిపారు.

ఆంధ్రుల భద్రాద్రి.. ఏదీ పురోభివృద్ధి!

● ఒట్టిమిట్టగా మిగులుతున్న ఒంటిమిట్ట ● ప్రగతికి దూరంగా ఉండిపోతున్న ఏకశిలానగరి

ఒంటిమిట్ట, న్యూస్‌టుడే: ఒంటిమిట్ట.. శ్రీరామచంద్రమూర్తి పాద స్పర్శతో పునీతమైన పుణ్య స్థలి. రామయ్య క్షేత్రంగా రాష్ట్రానికే తలమానికంగా నిలుస్తోంది. ఆంధ్రుల భద్రాద్రి, రెండో అయోధ్యగా భాసిల్లుతోంది. ఇంతటి కీర్తిని సొంతం చేసుకున్న ఏకశిలానగరిలో ప్రగతి పడకేసింది.

రామాలయం సమీపంలో మూతపడిన పోలీస్ పర్యాటక కేంద్రం

● **బిందెడు నీరిచ్చింది లేదు:** తప్పెటవారిపల్లె శివారు పెన్నా నది నుంచి ఒంటిమిట్టకు రక్షిత జలాలు అందించేలా దశాబ్దం కిందట ప్రత్యేకంగా పైపులైను వేశారు. నాగేటి తిప్పపై ట్యాంకు నిర్మించారు. మోటార్లు అమర్చారు. అయినా ఈ సీపీడబ్ల్యూ పథకం నుంచి ఇప్పటి వరకు బిందెడు నీరివ్వలేదు.

● **రాకపోకలకు నీడా కరవు:** రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అనేక మంది పర్యాటకులు ఒంటిమిట్టకు వస్తుంటారు. ఇక్కడ బస్టాండ్‌లో ప్రయాణికులు కూర్చోవడానికి అనువుగా ఏర్పాట్లు లేవు. గతంలో నిర్మించిన భవనంలో ద్విచక్ర వాహనాలు పెడుతున్నారు. కడప-రేణిగుంట జాతీయ రహదారిలో అటు, ఇటు వచ్చే వాహనాల కోసం ప్రజలు నిరీక్షణ చేయాల్సి వస్తోంది. పర్యాటకులతో పాటు నిత్యం వందల మంది విద్యార్థులకు వెతలు తప్పడం లేదు.

● **భద్రతను పర్యవేక్షించే వారెవరు!:** రామయ్య క్షేత్రం సమీపంలో ఏర్పాటు చేసిన పర్యాటక పోలీస్ కేంద్రాన్ని 2023 ఫిబ్రవరి 14న అమరావతిలోని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి నాటి సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఏకశిలానగరిలో ఈ కేంద్రం శిలాఫలకాన్ని అప్పటి జిల్లా ఎస్పీ అన్బురాజన్ ఆవిష్కరించారు. ఎంతోమంది యాత్రికులు ఇక్కడికి వస్తున్నారు. భద్రతకే పరిమితం కాకుండా దర్శనం వేళలు, ఆలయాల్లో ఉన్న ఆర్జిత సేవల సమాచారం తెలపాలని నిర్ణయించారు. విధి నిర్వహణ కోసం, సేవలు అందించడానికి ఒక ఏఎస్సై, ఆరుగురు పోలీసులను నియమిస్తామని ప్రకటించారు. ఈ సేవలు మూణ్నాళ్ల ముచ్చటే అయ్యాయి.

విద్యాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి

పాఠశాల ఆవరణలో మొక్క నాటుతున్న మంత్రి రాంప్రసాద్‌రెడ్డి, ఉపాధ్యాయులు

చిన్నమండెం, న్యూస్‌టుడే: విద్యాభివృద్ధికి సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్నట్లు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. చిన్నమండెంలోని బాలికల ఉన్నత పాఠశాలకు నూతనంగా నిర్మించిన ప్రహరీ, ఏర్పాటు చేసిన నీటి శుద్ధి యంత్రాన్ని ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చేందుకు మంత్రి నారా లోకేశ్ ఎంతగానో కృషి చేస్తున్నారని అన్నారు. కుటుంబంలో ఎంత మంది పిల్లలున్నా అందరికీ తల్లికి వందనం ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పారు. సొంత నిధులతో పాఠశాల ఆవరణలో ఆడిటోరియం నిర్మించనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం చిన్నమండెం బలిజపల్లెలో కొత్తగా ఏర్పాటు చేసిన విద్యుత్తు నియంత్రికను ప్రారంభించారు. రాయచోటి-మదనపల్లె రోడ్డు నుంచి రెడ్డివారిపల్లె వరకు తారు రోడ్డు పనులకు భూమి పూజ చేశారు.

నీరే కాదు.. నిర్లక్ష్యమూ ప్రాణం తీస్తోంది

- చికిత్సకు దొరకని పడకలు
- డయాలసిస్ రోగుల అవస్థలు

మదనపల్లె నేరవార్తలు, న్యూస్‌టుడే: కలుషిత తాగునీరే కొన్నిచోట్ల శాపంగా మారుతోంది. అనారోగ్యానికి కారణమవుతోంది. శరీరంలో కీలకమైన మూత్రపిండాలను దెబ్బతీస్తోంది. ఈ పరిస్థితి మదనపల్లె పరిసర ప్రాంతాల్లో ఎక్కువ. రోగులు తరచూ తప్పక డయాలసిస్ చేయించుకోవాలి. లేకుంటే ప్రాణాపాయం తప్పదు. డయాలసిస్ వైద్య సేవలు అందించేందుకు స్థానిక ప్రభుత్వాసుపత్రి ఆవరణలో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇక్కడ 15 యంత్రాలతో 102 మందికి సేవలందిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. మరికొందరు స్లాట్లు(చికిత్స చేసుకునేందుకు బెడ్స్) దొరక్క ప్రైవేట్ కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో పేద రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ప్రభుత్వాసుపత్రిలోని డయాలసిస్ కేంద్రం

ఆసుపత్రి: మదనపల్లె డయాలసిస్ కేంద్రం

- అందుబాటులోని యంత్రాలు: 15
- ఎంతమందికి సేవలందించొచ్చు: 102 మందికి
- ప్రస్తుతం నెలకు చేస్తున్న చికిత్సలు: 1,400
- చికిత్సకు ఎదురు చూస్తున్నది: 126 మంది
- ఎందుకీ సమస్య: పడకలు, యంత్రాలు లేకపోవడం
- యంత్రాల ఏర్పాటుతో వెసులుబాటు: రోజుకు 12 మందికి పైగా చికిత్స పొందొచ్చు.
- ప్రైవేట్ కేంద్రాల్లో వసూలు: రూ.2,500

● **వంతు కోసం ఎదురు చూపులు:** మదనపల్లె ప్రభుత్వాసుపత్రిలో ఉన్న డయాలసిస్ కేంద్రంలో 15 పడకలున్నాయి. వీటిలో 13 సాధారణ మూత్రపిండాల జబ్బులు ఉన్నవారికి కేటాయించారు. మరో రెండు హెచ్‌సీవీ, హెచ్‌బీఎస్‌ఏజీ బాధితుల చికిత్సకు ఉంచారు. ప్రస్తుతం ఇక్కడ 102 మంది బాధితులకు నెలకు 1,400 వరకు డయాలసిస్ చికిత్సలు అందిస్తున్నారు. మరో 126 మంది డయాలసిస్ కోసం వేచి ఉన్నారు.

● **గది లేక నిరుపయోగంగా యంత్రాలు:** చికిత్స అందించేందుకు అపోలో సంస్థ నుంచి మరో మూడు యంత్రాలు వచ్చాయి. వీటి ఏర్పాటుకు ఆసుపత్రిలో సౌకర్యాలు కల్పించలేదు. దీంతో వచ్చిన యంత్రాలను ట్రాన్స్‌పోర్ట్ సంస్థలోనే ఉంచాల్సిన దుస్థితి తలెత్తింది. ఈ యంత్రాలను ఏర్పాటు చేస్తే వారంలో 40 మందికి పైగా చికిత్సలు పొందే వెసులుబాటు ఉంటుంది. అధికారులు స్పందించి గదులు కేటాయించే దిశగా చర్యలు చేపట్టాల్సి ఉంది.

గంజాయి నియంత్రణే లక్ష్యంగా సోదాలు

రాజంపేట, న్యూస్‌టుడే: మాదక ద్రవ్యాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టామని.. అందుకు విస్తృత తనిఖీలు చేపడుతున్నట్లు ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. ఈగల్, జీఆర్పీ, ఆర్పీఎఫ్, స్థానిక పోలీసులతో కలిసి రాజంపేట రైల్వేస్టేషన్‌లో నిలిచిన రైళ్లలో శుక్రవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఇతర రాష్ట్రాల నుంచి రైళ్ల ద్వారా గంజాయి అక్రమంగా రవాణా అవుతుందనే సమాచారం మేరకు ప్రయాణికుల బ్యాగులను పరిశీలించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. గంజాయి నియంత్రణకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఈగల్ బృందాలను నియమించినట్లు తెలిపారు. గంజాయితో పాటు ఇతర మత్తు పదార్థాలు విక్రయిస్తున్నట్లు ఏదైనా సమాచారం ఉంటే స్థానిక పోలీసులకుగానీ, టోల్ ఫ్రీ నంబరు 1972కి తెలపాలని కోరారు.

రైలులో ప్రయాణికుల బ్యాగులను తనిఖీ చేస్తున్న పోలీసులు

(c) eenadu

నిర్వాసితులకు పరిహారం అందేలా చర్యలు

మదనపల్లె గ్రామీణ, న్యూస్‌టుడే: ఎన్‌హెచ్-71 రహదారి నిర్వాసితులకు పరిహారం పంపిణీకి చర్యలు తీసుకుంటున్నామని తహసీల్దారు కిషోర్‌కుమార్ తెలిపారు. మదనపల్లె నుంచి తిరుపతి జాతీయ రహదారి నిర్మాణానికి సంబంధించి [illegible] వద్ద భూ సేకరణపై శుక్రవారం విచారణ చేపట్టారు. తట్టివారిపల్లె పంచాయతీ [illegible] వద్ద రోడ్డు నిర్మాణానికి సంబంధించి 10 భవనాలు, 3 ఇంటి జాగాలున్నట్లు గుర్తించామన్నారు. భూములు కోల్పోతున్నవారి దస్త్రాలను పరిశీలిస్తున్నామని, ఇందుకు సంబంధించి పరిహారం మంజూరు చేసేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. రెవెన్యూ దస్త్రాలను, వారి వద్ద ఉన్న పట్టాలను తనిఖీ చేపట్టినట్లు చెప్పారు. క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా డీటీ బాబ్జీ, గ్రామ రెవెన్యూ అధికారులు ఉన్నారు.

నిర్వాసితులను విచారిస్తున్న తహసీల్దారు కిషోర్‌కుమార్, డీటీ బాబ్జీ

ఉత్సాహంగా ఎద్ల బండలాగుడు పోటీలు

వీరబల్లి, న్యూస్‌టుడే: వీరబల్లి మండలం ఈడిగపల్లిలో మొహర్రం సందర్భంగా శుక్రవారం రాష్ట్ర స్థాయి బండలాగుడు పోటీలు నిర్వహించారు. ఎంపీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి, మాజీ ఎంపీపీ విజయభాస్కర్‌రెడ్డిలు ప్రారంభించారు. కొడమూరుకు చెందిన ఎద్దు 5,069 అడుగులు లాగి మొదటి స్థానంలో నిలిచాయి. [illegible] సమ్మద్ శివ రంగాన్, మొహర్రం కమిటీ సభ్యులు విజేతలకు వరుసగా రూ. 50 వేలు, రూ.40 వేలు, రూ.30 వేలు చొప్పున నగదు బహుమతులు అందించారు.

బల ప్రదర్శనలో బండను లాగుతున్న ఎద్దు

ముందస్తు జాగ్రత్త... పశువులకు శ్రీరామరక్ష

ఈనాడు ముఖాముఖిలో జిల్లా పశుసంవర్ధక శాఖాధికారి

డాక్టర్ గుణశేఖర్ పిళ్లై

రాయచోటి గ్రామీణ, న్యూస్‌టుడే: పాడి రైతులు వర్షాకాలంలో ఎంతో అప్రమత్తంగా ఉండాలి. తొలకరి వర్షాలకు పశువుల్లో వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంటుందని, ఇలాంటి తరుణంలో ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని అవసరం ఎంతైనా ఉందని పశువైద్యాధికారులు సూచిస్తున్నారు. తొలకరి వర్షాల్లో వ్యాధి సోకిన తరువాత చికిత్స కంటే సోకకుండా నివారణ చర్యలు తీసుకుంటే మేలని, పశు పోషణలో జాగ్రత్తలు పాటించాలని జిల్లా పశుసంవర్ధక శాఖాధికారి డాక్టర్ గుణశేఖర్ పిళ్లై సూచించారు. తొలకరి వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వివిధ అంశాలపై ఆయన 'న్యూస్‌టుడే'తో ముఖాముఖిలో మాట్లాడారు.

న్యూస్‌టుడే: తొలకరి వర్షాలకు వ్యాధులు ఏంటి..? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

జేడీ : వేసవి తదనంతరం తొలకరి వర్షాల్లో వ్యాధులు అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది. గొర్రెల్లో చిటుకువ్యాధి, ఆవులు, గేదెల్లో జబ్బవాపు, గొంతువాపు వ్యాధులు వస్తాయి. ఈ వ్యాధుల నివారణకు సంబంధించి ఇప్పటికే జిల్లాలో అన్ని పశు వైద్యశాలల్లో టీకాలు అందుబాటులో ఉంచాం. నీలి నాలుక వ్యాధికి సంబంధించి 5 లక్షల 50 వేల డోసుల వ్యాధి నిరోధక టీకాలు జిల్లాకు వచ్చాయి. ఇప్పటికే 95 శాతం పూర్తి చేశాం. సంకర జాతి పశువుల్లో ఎక్కువగా వచ్చే థైలేరియాసిస్ వ్యాధికి ముందస్తు టీకాల కార్యక్రమంలో భాగంగా జూన్ 30 నుంచి జులై 10 వరకు టీకాలు వేయనున్నారు.

న్యూ : జిల్లా పరిధిలో పశుగణన ప్రకారం వివరాలు తెలుపగలరా.?

జేడీ : 20వ జాతీయ పశు గణాంకాల ప్రకారం జిల్లా పరిధిలో మొత్తం పశు సంపద 3.77 లక్షలు, తెల్లజాతి పశువులు 2.75 లక్షలు, గేదెలు 1.2 లక్షలు, 2 వేలు, గొర్రెలు 18.60 వేలు, మేకలు 3.50 లక్షలు, కోళ్లు 25 లక్షలు, పందులు 10 వేలు, వీటన్నింటికి సకాలంలో టీకాలు వేస్తున్నాం. 21వ జాతీయ పశు గణన ఇప్పటికే పూర్తయింది. కేంద్రానికి వివరాలు పంపించాం.

న్యూ : జిల్లాలో పశుగ్రాసం, దాణా సరిపడా ఉందా..?

జేడీ : 75 శాతం రాయితీతో 227 టన్నుల ఏక వార్షిక గడ్డి విత్తనాలు సరఫరా చేస్తున్నాం. పండించిన గడ్డిని రైతులు కత్తరించి వాములుగా వేసుకుని ఎండా కాలంలో పశువులకు ఉపయోగించుకోవడం జరుగుతోంది. 2025-26 ఏడాదికి బహు వార్షికాల గడ్డి జిల్లా వ్యాప్తంగా 10 వేల ఎకరాల్లో సాగు లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పటికే 3 వేల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. డిసెంబరు లోపు లక్ష్యాన్ని చేరుకుంటాం.

న్యూ : పశువులకు వ్యాధులు సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

జేడీ : వ్యాధులు సోకకుండా ఉండేందుకు వ్యాధి నిరోధక టీకాలు తప్పని సరిగా వేయించాలి పశు వైద్యాధికారులు, లేద సిబ్బందిని సంప్రదిస్తే టీకాలు వేస్తారు. దీంతో పాటు పశువుల పాకను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. పశువులకు అందించే నీరు పరిశుభ్రంగా ఉంటే వ్యాధులు సంక్రమించేందుకు అవకాశం ఉండదు.

న్యూ : పాడి రైతులకు ఎలాంటి ప్రోత్సాహకాలు అందిస్తున్నారు?

జేడీ : పశుగ్రాస వృథాను అరికట్టడానికి రైతులకు గడ్డి కత్తిరించే యంత్రాల కోసం ప్రతిపాదనలు పంపించాం. ఇప్పటి వరకు 912 గడ్డి యంత్రాలు సరఫరా చేశాం. ప్రధాన మంత్రి ఉపాధి కల్పన పథకం కింద 35 శాతం రాయితీతో పశువులు, గొర్రెలు, మేకల కొనుగోలుకు రుణాలు మంజూరు చేశాం. ఆసక్తి గల రైతులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

న్యూ : పశుపోషణకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

జేడీ : పశువులకు ఎల్లప్పుడూ చల్లని వాతావరణం ఉండేలా చూసుకోవాలి. నీరు ఎక్కువ శాతం అందించాలి. పశువుల మేత కోసం బయటకు తీసుకెళ్లాల్సి వస్తే ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే తీసుకెళ్లాలి. పశువులను రోజు రెండుసార్లు చల్లని నీటితో శుభ్రంగా కడగాలి. పశుపాకల్లో గాలి, వెలుతురు బాగా వచ్చేలా చూసుకోవాలి.

న్యూ : అధిక పాలదిగుబడులకు ఎటువంటి చర్యలు తీసుకోవాలి?

జేడీ : పశువుల్లో అధిక పాల దిగుబడులు కావాలంటే ఎండు గడ్డితోపాటు పచ్చిమేతను ఎక్కువగా అందించే విధంగా చర్యలు తీసుకోవాలి. కాయ, గింజజాతి గడ్డిని అందించడం ద్వారా పాల దిగుబడి ఎక్కువ పొందేందుకు అవకాశం ఉంటుంది. వీటితో పాటు సమీకృత దాణా, మినరల్ మిక్చర్‌ను పశువులకు అందించాలి. జిల్లాలో రోజుకు 8 లక్షల లీటర్ల పాల సేకరణ జరుగుతోంది. వీటిలో ఆవు పాలు 7 వేల లీటర్లు, గేదె పాలు లక్ష లీటర్లు వస్తున్నాయి.

ప్రజా ప్రతినిధులు, అధికారులతో ముఖ్యమంత్రి వీసీ

మదనపల్లె గ్రామీణ, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శుక్రవారం స్వర్ణాంధ్ర విజన్-2047 సంబంధించి నిర్వహించిన దృశ్యమాధ్యమం ద్వారా ప్రసంగం నిర్వహించారు. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యే షాజహాన్‌బాషా, సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ పాల్గొన్నారు. రాష్ట్రాభివృద్ధిపై చేపట్టాల్సిన పనులు, ఏవిధంగా ముందుకు వెళ్లాలనే అంశాలను సీఎం వివరించారు. వీరితో పాటు పురపాలక కమిషనర్ ప్రమీల, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, వివిధ శాఖల డివిజన్ స్థాయి అధికారులు పాల్గొన్నారు.

కిలో రూ.4తో తోతాపురి కొనుగోలు

తోతాపురి మామిడి రకాన్ని ప్రభుత్వం కిలో రూ.4తో రైతుల వద్ద కొనుగోలుకు చర్యలు తీసుకుందని ఎమ్మెల్యే షాజహాన్‌బాషా పేర్కొన్నారు. సబ్ కలెక్టరేట్‌లో సీఎం వీసీ అనంతరం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ.. గుజ్జు పరిశ్రమలు కిలో రూ.8తో కొనుగోలు చేసేందుకు ధర నిర్ణయించినట్లు తెలిపారు. దీంతో తోతాపురి రకానికి రైతులకు కిలో రూ.12 లభిస్తుందన్నారు. వైకాపా నాయకులు మామిడి రైతులపై మొసలి కన్నీరు కారిపిస్తున్నారన్నారు. మామిడి రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని, కూటమి ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు ముందుకువచ్చిందన్నారు. అనంతరం [illegible] పథకాన్ని ప్రారంభించారు. పట్టణంలోని మెప్మా కార్యాలయంలో అర్హులకు ప్రభుత్వం ఉచితంగా అందించిన ట్యాబ్, బయోమెట్రిక్, బ్యాగులను పంపిణీ చేశారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగాన్ని వీక్షిస్తున్న ఎమ్మెల్యే షాజహాన్‌బాషా, సబ్ కలెక్టర్ మేఘస్వరూప్, అధికారులు

వచ్చే ఎన్నికల్లో రాజంపేటలో తెదేపా జెండా ఎగరేద్దాం

రాజంపేట, న్యూస్‌టుడే: వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి రాజంపేటలో తెదేపా జెండా ఎగురవేద్దామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు చమర్తి జగన్‌మోహన్‌రాజు అన్నారు. స్థానిక ఏబీఎస్ చంద్రారెడ్డి గార్డెన్స్‌లో శుక్రవారం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ స్థాయిలో నాయకులు, కార్యకర్తలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గ పరిశీలకులు భీమినేని చిట్టిబాబు, సంస్థాగత ఎన్నికల పరిశీలకులు కిరణ్‌కుమార్, మండల పరిశీలకుడు వెంకటేశ్వరరాజుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... గత ప్రభుత్వానికి ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి ఉన్న తేడాను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. గత వైకాపా ప్రభుత్వం కూల్చడం మొదలు పెడితే ఈ ప్రభుత్వం [illegible] నిర్మాణంతో పాలన మొదలు పెట్టిందని విషయాన్ని ప్రజలకు వివరించాలన్నారు. కార్యక్రమంలో నాయకులు ప్రతాప్‌రాజు, ఉమామహేశ్వర కుమార్, సుబ్బనరసయ్య, జ్ఞానయ్య, వేణుగోపాల్, క్లస్టర్ ఇన్‌చార్జులు, బూత్ కన్వీనర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.

చేతులు కలిపి అభివాదం చేస్తున్న తెదేపా జిల్లా అధ్యక్షుడు చమర్తి, పార్టీ పరిశీలకులు, నాయకులు

ప్రజల భాగస్వామ్యంతోనే దోమల నివారణ

డీఎంహెచ్‌వో డాక్టర్ లక్ష్మీ నరసయ్య

మదనపల్లె వైద్యం, న్యూస్‌టుడే: ప్రజల భాగస్వామ్యంతోనే దోమలు, వాటి ద్వారా వచ్చే జబ్బులు నివారించవచ్చునని డీఎంహెచ్‌వో డాక్టర్ లక్ష్మీనరసయ్య తెలిపారు. శుక్రవారం ఆయన మదనపల్లె పట్టణంలోని [illegible] ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా యూపీహెచ్‌సీ వద్ద డెంగీ మాసోత్సవాల బ్యానర్లను ఆవిష్కరించారు. ప్రజలు తమ నివాసాల వద్ద పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. ప్రతి శుక్రవారం డ్రై డే పాటించడం వల్ల దోమలు లార్వా దశలోనే నిర్మూలించవచ్చునని తెలిపారు. ప్రతి ఒక్కరు దోమతెరలు వాడాలని సూచించారు. అలాగే కిటికీలకు మెష్‌లు ఏర్పాటు చేసుకోవడం వల్ల దోమల నుంచి తప్పించుకోవచ్చని చెప్పారు. జ్వరాలు వస్తే ప్రభుత్వాసుపత్రుల్లో చికిత్స చేయించుకోవాలని సూచించారు. దీంతో పాటు టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం ఏవిధంగా జరుగుతోందో ఆరా తీశారు. అనంతరం కురబలకోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసి దస్త్రాలను పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యసేవలు అందివ్వాలని ఆయన సూచించారు. కార్యక్రమాల్లో యూపీహెచ్‌సీ వైద్యులు జిలాన్, సల్మాన్, సహాయ ఆరోగ్య విద్యాధికారి మహమ్మద్ రఫీ, సబ్ యూనిట్ అధికారి ఖలీల్, పర్యవేక్షకురాలు మహి, క్షయ విభాగం పర్యవేక్షకుడు ప్రభాకర్, డీఈవో భాస్కర్, సిబ్బంది పాల్గొన్నారు.

డెంగీ మాసోత్సవాల బ్యానర్లను ఆవిష్కరిస్తున్న డీఎంహెచ్‌వో డాక్టర్ లక్ష్మీనరసయ్య, వైద్యులు, సిబ్బంది

ఆర్టీసీలో ఉద్యోగోన్నతులు కల్పించాలి

పీలేరు, న్యూస్‌టుడే: ఆర్టీసీలో అన్ని స్థాయిల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలని ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ) జిల్లా కార్యదర్శి వీసీ శేఖర్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆర్టీసీ సమస్యలపై పీలేరులో నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. విద్యుత్ బస్సులను ఆర్టీసీ ద్వారానే కొనుగోలు చేసి ఆర్టీసీ ఉద్యోగుల ఆధ్వర్యంలో నడిపేటట్లు చూడాలని కోరారు. ఏళ్ల తరబడి సిబ్బందికి రావాల్సిన కరవు భత్యం బకాయిలను చెల్లించడంతో పాటు టిమ్స్ దెబ్బతిన్నప్పుడు ఉద్యోగుల నుంచి నష్టాన్ని వసూలు చేయకూడదని కాలంచెల్లిన బస్సులను నడిపినప్పుడు మార్గం మధ్యలో నిలిచినప్పుడు గ్యారేజీ సిబ్బందికి ఇస్తున్న ఛార్జీషీట్లను రద్దు చేయాలని కోరారు. 24 నెలల బకాయిలను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ధర్నాలో పీలేరు డిపో ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు ఎస్‌కే బాషా, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కేపీ రమణ, కోశాధికారి వేణుగోపాల్‌రెడ్డి, సీసీఎస్ డెలిగేట్లు నాగార్జున, అరుణమ్మ, రాధా, శోభారాణి, రవి నాయక్ పాల్గొన్నారు.

ధర్నాలో మాట్లాడుతున్న జిల్లా కార్యదర్శి శేఖర్

స్వర్ణాంధ్ర స్ఫూర్తి... ప్రగతికి దీప్తి

పీలేరు, న్యూస్‌టుడే: ఉద్యోగులు కేంద్రం అమలు చేస్తున్న వికసిత్ భారత్, రాష్ట్రం ఆకాంక్షిస్తున్న స్వర్ణాంధ్ర స్ఫూర్తితో అభివృద్ధి జరిగేందుకు పనిచేయాలని డీఆర్‌డీఏ పథక సంచాలకులు సత్యనారాయణ అన్నారు. శుక్రవారం పీలేరు మండల పరిషత్ కార్యాలయంలో వికసిత్ భారత్-2047 సాధించేందుకు నియోజకవర్గ స్థాయి అధికారుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లారి కిశోర్ కుమార్‌రెడ్డి సమావేశంలో పాల్గొన్న అధికారులతో వర్చువల్ గూగుల్ మీట్‌లో మాట్లాడుతూ ప్రస్తుతం రైతుల పంటలకు గిట్టుబాటు ధరలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారిని ఆదుకునేందుకు ఏవిధంగా సాయం చేయగలమో ఆలోచించాలని కోరారు. పీడీ సత్యనారాయణ మాట్లాడుతూ... దేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తయ్యేనాటికి అన్ని రంగాల్లో దేశం అత్యంత అభివృద్ధి దిశగా పయనించాలని కేంద్రం నిర్ణయించినందున ఆమేరకు ఉద్యోగులు పనిచేయాలని కోరారు. ఎస్పీడీసీఎల్ ఈఈ చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన సూర్యఘర్ పథకంలో ఎక్కువ మంది లబ్ధిపొందేలా అన్ని శాఖల ఉద్యోగులు కృషి చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా స్వర్ణాంధ్ర లక్ష్య సాధనకు ముందుకెళుతోందని 2047 నాటికి 15 శాతం అభివృద్ధి సాధించాలని ఆకాంక్షిస్తున్నందున ఆ మేరకు అందరు పనిచేయాలని సూచించారు. సమావేశంలో పీలేరు మార్కెట్ కమిటీ ఛైర్మన్ పురం రామ్మూర్తి, తెదేపా మండలాధ్యక్షులు శ్రీకాంత్‌రెడ్డి, కార్యదర్శి అమరనాథరెడ్డి, నియోజకవర్గంలో మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న డీఆర్‌డీఏ పథక సంచాలకులు సత్యనారాయణ

ఆసుపత్రి వద్ద ఇరువర్గాల బాహాబాహీ

మదనపల్లె నేరవార్తలు, న్యూస్‌టుడే : పాత కక్షలతో వ్యక్తిపై దాడి చేసి గాయపర్చిన ఘటన మదనపల్లె మండలంలో శుక్రవారం రాత్రి జరిగింది. వేంపల్లె హరిజనవాడకు చెందిన రవి (20)కి అదే గ్రామానికి చెందిన తిమ్మయ్యకు మధ్య గతంలో వినాయకుడి విగ్రహం విషయమై గొడవ జరిగింది. ఈ గొడవను మనస్సులో ఉంచుకుని తిమ్మయ్య రవిపై దాడి చేసి కొట్టాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన అతన్ని మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అదే సమయంలో తిమ్మయ్య అనుచరుడు ఆసుపత్రి వద్దకు చేరుకోవడంతో రవి కుటుంబ సభ్యులు, కాలనీవాసులు దాడికి దిగారు. దీంతో ఇరువర్గాలు బాహాబాహీకి దిగారు. పోలీసులు చెదరగొట్టడంతో గొడవను విరమించారు.

ఆసుపత్రి వద్ద గొడవ పడుతున్న ఇరువర్గాలు

హత్యకేసులో అనుమానితురాలిపై దాడి

మదనపల్లె నేరవార్తలు, న్యూస్‌టుడే : హత్యకేసులో అనుమానితురాలిపై మృతుడి కుటుంబ సభ్యులు దాడి చేసి గాయపర్చిన సంఘటన మదనపల్లె మండలంలో శుక్రవారం జరిగింది. కొత్తవారిపల్లె పంచాయతీ రెడ్డిగానిపల్లెలో చంద్రశేఖర్ అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన విషయం విదితమే. అయితే ఆయన రెండో భార్య రమాదేవి చంపించదన్న అనుమానంతో మృతుడి కుటుంబ సభ్యులు, గ్రామస్థులు దాడి చేసి గాయపరిచారు. ఆమెను పోలీసులు ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. ఆమెపై ఎవరెవరు దాడి చేశారో విచారణ చేస్తున్నామని రూరల్ పోలీసులు తెలిపారు.

ఉద్రిక్తతకు దారిదీసిన ఆందోళన

అంబేడ్కర్ విగ్రహం వద్ద వినూత్న నిరసన చేపట్టిన బాస్ నాయకులు

మదనపల్లె నేరవార్తలు, న్యూస్‌టుడే : మదనపల్లె మండలం అంకిశెట్టిపల్లె సమీపంలోని బుద్ధుని కొండపై విగ్రహాన్ని ధ్వంసం చేయడంపై బాస్ (భారతీయ అంబేడ్కర్ సేన) నాయకుడు పీటీఎం శివప్రసాద్ ఆధ్వర్యంలో బెంగళూరు రోడ్డులోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆందోళన చేశారు. ఆందోళన విరమించాలని ఒకటో పట్టణ పోలీసులు వారిని కోరినా విరమించక పోవడంతో పలువురిని బలవంతంగా స్టేషన్‌కు తరలించారు. ఎలాంటి అనుమతి లేకుండా ఆందోళన చేశారని కేసు నమోదు చేశారు. అరెస్టు చేసినవారికి 41 నోటీసు ఇస్తామని పోలీసులు చెప్పారు. దీనిపై బాస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ తాము శాంతియుతంగా నిరసన చేస్తుంటే పోలీసులు నిందితులను పట్టుకోకుండా తమపైనే కేసు పెట్టి బలవంతంగా స్టేషన్‌కు తీసుకొచ్చారని ఆరోపించారు. తమకు 41 నోటీసు వద్దని తమను జైలుకు పంపాలని పట్టుబడుతూ స్టేషన్ వద్ద బైఠాయించారు. విషయం తెలుసుకున్న బాస్ నాయకులతో పాటు పలు సంఘాల నాయకులు ఒకటో పట్టణ స్టేషన్ వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వారికి సర్దిచెప్పేందుకు యత్నించినా ఆందోళన విరమించేది లేదని బాస్ నాయకులు స్టేషన్ ఎదుటే బైఠాయించారు. అంతకు ముందు అరగుండు, అరమీసం గీయించుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శివప్రసాద్ మాట్లాడుతూ... రూ.2 కోట్లు ఖర్చుచేసి విగ్రహం, రోడ్ల నిర్మాణాలు చేశామన్నారు. ఈ ఘటన నాలుగోసారి జరిగిందన్నారు. తాలుకా సీఐను సస్పెండ్ చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నామని, ఈ కేసుపై న్యాయం జరగకపోతే తాము 11న చలో అమరావతి కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు.

పరిశోధనల నాణ్యతకు నైతికత ప్రధానం

మదనపల్లె విద్య, న్యూస్‌టుడే : పరిశోధనల నాణ్యతకు నైతికత ప్రధానమని మహతి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఛైర్మన్ బి.అమరనాథ్‌రెడ్డి, వైస్ ఛైర్మన్ డాక్టర్ మహతి అన్నారు. శుక్రవారం కళాశాలలో జంతు పరిశోధనలో నైతిక అంశాలు, సంక్షేమ సాధనలు అనే అంశంపై జాతీయ స్థాయి సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా హాజరైన వారు మాట్లాడుతూ... నైతిక సవాళ్లను ప్రాక్టికల్‌గా ఏవిధంగా ఎదుర్కోవాలో వివరించారు. ఆధునిక పరిశోధన వసతులపై వారు విద్యార్థులకు వివరించారు. కార్యక్రమం ద్వారా విద్యార్థులు పరిశోధనలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ పి. కె. ప్రకాష్‌రెడ్డి, అధ్యాపకులు డాక్టర్ ఈశ్వర్‌టోని డాక్టర్ సోమశేఖర్‌రెడ్డి, డాక్టర్ హస్సన్‌సాహెబ్, డాక్టర్ వినోద్ నెల్సన్‌తో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.

అధ్యాపకుడు సోమశేఖర్‌రెడ్డిని అభినందిస్తున్న కళాశాల యాజమాన్యం

సాంకేతిక పరిజ్ఞానంపై దృష్టి అవసరం

మదనపల్లె విద్య, న్యూస్‌టుడే : ఇంజినీరింగ్ విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానంపై దృష్టి సారించాలని స్క్వేర్ టెక్నాలజీస్ సీఈవో శ్రీనివాసరాజు, క్యూఎన్ ఎక్స్‌వేర్ డైరెక్టర్ దశరథ్ అన్నారు. శుక్రవారం మిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగం ఆధ్వర్యంలో బ్లాక్ బెర్రీ లిమిటెడ్ వారు అభివృద్ధి చేసిన కమర్షియల్ రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజరైన వారు మాట్లాడుతూ రియల్‌టైమ్ పనితీరు, భద్రత, విశ్వసనీయత ఎంతో ముఖ్యమైనవన్నారు. క్యూఎన్ఎక్స్ సాఫ్ట్‌వేర్ సిస్టమ్ అభివృద్ధి చేసిన రియల్ టైమ్ సిస్టమ్ (ఆర్‌టీఓఎస్) ఆటోమోటివ్, మెడికల్, పరిశ్రమల ఆటోమేషన్, ఏరోస్పేస్ వంటి పరిశ్రమలపై అవగాహన పెంచుకోవాలన్నారు. కార్యక్రమంలో స్క్వేర్ టెక్నాలజీస్ సిస్టమ్ అనలిస్ట్ మధుసూదన్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ రామనాథ్, సమన్వయకర్త డాక్టర్ సి.కుమార్, విభాగాధిపతి డాక్టర్ రాజశేఖర్‌లతో పాటు పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.

జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న సీఈవో శ్రీనివాసరాజు, నిర్వాహకులు

APSRTC

SHORT TENDER NOTICE

పల్లె వెలుగు

Tenders are invited through ONLINE ("www.tender.apeprocurement.gov.in") for 1) Improvements to main Drain and providing RCC Covers in Bus Station at Srikakulam, Srikakulam District, 2) Construction of the Toilets with Septic Tank in Bus Station at Undi, West Godavari District, 3) Improvements by raising the Toilet Block in Bus Station at Chintalapudi, Eluru District, 4) Improvements to Flooring in Waiting Hall of Bus Station at Sattenapalli, Palnadu District, 5) Construction of Compound wall for Bus Station at Mulakalacheruvu, Annamayya District, 6) Removing of Roof Slab and Providing Galvalume Sheet roofing in waiting Hall (on East Side) of Bus Station at Hindupur, SSS District, 7) Construction of Depot Manager's Office in Bus Station at Madakasira SSS District, 8) Providing C.C. Pavement to the Yard between Bus Station and Bus Depot (East side) in Bus Station at Ananthapuramu, ATP. Dist. For full Tender Notice please visit "www.apsrtc.ap.gov.in". For Online participation please visit "https://tender.apeprocurement.gov.in". NOTE: Bid Document down load Start Date & Time: 14.07.2025, 4.00 PM, Bid Submission Closing Date & Time : 21.07.2025, 4.00 PM. Further details: Ph. Nos: 9959224686 (10.00 AM to 5.30 PM). APSRTC reserves the right to cancel or reject any tender or all the tenders of this notification without assigning any reason at any stage.

NIT No.07/CCE/APSRTC/2025-26, Dt.02.07.2025 Chief Civil Engineer, APSRTC, Vijayawada

దివ్యాంగులకు బంగారు భవిత

కంభంవారిపల్లెలోని పాఠశాలలో చదువుకుంటున్న పిల్లలు

పీలేరు గ్రామీణ, కంభంవారిపల్లి, న్యూస్‌టుడే : ప్రత్యేక అవసరాల చిన్నారులకు విద్యను అందించి, ఆదుకోవాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతి మండలంలో ఒక భవిత పాఠశాలను ఏర్పాటు చేసింది. పాఠశాలలో ఇద్దరు సహిత విద్య ఉపాధ్యాయులు, ఒక సహాయకుడిని నియమించింది. వీరు వారికి ఆట పాటలతో కూడిన విద్యనందిస్తున్నారు. దివ్యాంగ పిల్లలు సైతం సద్వినియోగం చేసుకుని, చక్కగా చదువుకుంటున్నారు. ప్రత్యేక అవసరాల పిల్లలను గుర్తించడానికి ఇటీవల జిల్లాలో సర్వే చేపట్టి, వారిని గుర్తించి, వివరాలు సేకరించారు. సహిత విద్య ఉపాధ్యాయులు ప్రతి ఇంటికీ వెళ్లి, తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. జిల్లాలో మొత్తం 452 మంది దివ్యాంగ పిల్లలను గుర్తించారు. సహిత ఉపాధ్యాయులు గుర్తించిన పిల్లలను పాఠశాలలో చేర్పించే ప్రయత్నాలు చేస్తున్నారు.

★ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని విధాలుగా ప్రత్యేక అవసరాల పిల్లలను ఆదుకుంటోంది. గత వైకాపా పాలనలో వైకల్యాన్ని బట్టి వివిధ రకాలుగా పంపిణీ చేసే దివ్యాంగ పింఛనను కూటమి ప్రభుత్వం రెట్టింపు చేసింది. రూ.3 వేలును రూ.6 వేలకు, రూ.5 వేలును రూ.10 వేలకు, రూ.10 వేలు పింఛను రూ.15 వేలకు పెంచింది.

★ **ఆట పాటలతో కూడిన విద్య :** భవిత పాఠశాలల్లో ప్రత్యేక అవసరాల చిన్నారులకు సహిత విద్య ఉపాధ్యాయులు వారిని ఆకట్టుకొనే విధంగా ఆట పాటలతో కూడిన విద్యను అందిస్తున్నారు. పుస్తకాలతో పాటు ఉపకరణలతో పాఠాలు బోధిస్తారు. సాధారణ పద్ధతిలో కాకుండా ఆ పిల్లలకు అర్థమయ్యే విధంగా బోధన చేస్తారు. వారికి బోధనపై ఆసక్తి పెరిగే విధంగా బోధన ఉంటుంది. ఆట పాటలతో కూడిన విధంగా పాఠాలు చెప్పడం వలన పిల్లలు ప్రతి రోజు పాఠశాలకు రావడానికి ఆసక్తి చూపుతారు.

★ **ఫిజియోథెరపీ సేవలు :** వారానికి ఒకసారి పిల్లలకు ఫిజియోథెరపీ సేవలు చేస్తారు. ఇందుకు అవసరమైన నిపుణులను నియమించారు. జిల్లాలో 10 మంది ఫిజియోథెరపీ నిపుణులు అవసరం ఉండగా, ప్రస్తుతం 5 మంది ఉన్నారు. మూడు మండలాలకు ఒకరిని నియమించారు. దివ్యాంగ చిన్నారులకు ఫిజియోథెరపీ చేయడం వల్ల పిల్లల్లో క్రమేణా అభివృద్ధి కనిపిస్తోంది. పిల్లలకు ఫిజియోథెరపీ చేయడానికి అవసరమైన ఉపకరణలను ప్రభుత్వం అందిస్తోంది.

★ జిల్లాలోని చిన్నారులకు అవసరమైన రూ.26 లక్షల విలువైన పరికరాలు పంపిణీ చేశారు. వినికిడి యంత్రాలు, చక్రాల కుర్చీలు, మూడు చక్రాల సైకిళ్లు, పిల్లలకు ఆట వస్తువులు అందించడంతో పాటు వారికి అలవెన్స్‌లు (భత్యం) అందిస్తున్నారు. తల్లిదండ్రుల సాయంతో పాఠశాలకు వచ్చే పిల్లలకు నెలకు రూ.300 అందిస్తున్నారు. బడికి రాలేని స్థితిలో ఉన్న వారికి ఇంటి వద్ద ఇంటి అలవెన్స్ కింద రూ.200 అందిస్తున్నారు. వైకల్యాన్ని బట్టి పది, ఇంటర్మీయట్‌లో పరీక్షలు రాసిన విద్యార్థులను పాస్ చేస్తారు.

ప్రత్యేక విద్యను అందిస్తున్నాం

ప్రత్యేక అవసరాల పిల్లలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. ఇటీవల జిల్లాలో 452 మంది పిల్లలను గుర్తించాం. వారిని పాఠశాలల్లో చేర్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నాం. చిన్నారులకు పింఛను, పాఠశాలకు రావడానికి భత్యం, ఆడుకోవడానికి ఆట వస్తువులు భవిత కేంద్రంలో ఏర్పాటు చేశాం. వీరిని సాధారణ పిల్లలుగా చూడాలన్నదే ప్రభుత్వ లక్ష్యం.

- జనార్దన్, సహిత విద్య జిల్లా సమన్వయకర్త

జిల్లాలో భవిత కేంద్రాలు	30
లబ్ధి పొందుతున్న బాధితులు	3,800 మంది
సహిత విద్య ఉపాధ్యాయులు	60
బదిలీ అయిన వారు	ఇద్దరు
ఇటీవల గుర్తించిన పిల్లలు	452 మంది

EENADU Classifieds

REAL ESTATE

HOUSE FOR SALE

విజయవాడ గన్నవరం దగ్గర NH-16 హైవేని ఆనుకుని 60 అ|| రోడ్డు తూర్పు ఫేసింగ్ ఒక్కొక్క ఫ్లోరు 2000 Sq.Ft.తో 466 చ||గ||లలో G-3 Triplex బిల్డింగ్ అమ్మకమునకు కలదు. ✆ 88774 58888.

JOBS

Earn Extra Income online through Work from Home in Wellness Industry. 101, SF Res. Rd # 4, B.Hills, Hyd. ✆ 8919664679, 8309909749

SBI లైఫ్ కడప బ్రాంచ్ నందు అడ్వైజర్‌గా మరియు సేల్స్ ఆఫీసర్ ఉద్యోగ ఉపాధి నియామకాలు జరుగుచున్నవి. విద్యార్హత పదవ తరగతి మరియు ఆ పైన ఉన్నత విద్య కలిగిన వారు అర్హులు. వివరాలకు SBI లైఫ్ మేనేజర్ గారిని సంప్ర: 9491111140.

ప్రముఖ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ చేయుటకు జిల్లాలోని అన్ని మండలాల నుండి ప్రాంతాల వారీగా M/F అభ్యర్థులు కావలెను. అనుభవమును బట్టి 25 వేల జీతం+మంత్లీ ఇన్సెంటివ్స్ ఇవ్వబడును. 73968 87685.

కడప టౌన్‌లోని హరి ఆర్ట్స్ నందు పని చేయుటకు PS ఫోటోషాపు డిజైనర్స్ కావలెను. తెలుగు & ఇంగ్లీష్ టైపింగ్ అనుభవం కల్గి ఉండవలెను. Cell : 9959112400.

ప్రొద్దుటూరు మరియు పరిసర ప్రాంతాలలో డోర్ టు డోర్ సర్వే చేయుటకు పురుషులు/స్త్రీలు కావలెను. ఆసక్తి గల వారు సం|| 9030057777.

ENGINEERING

Faculty Requirement Physics, English, Mathematics (CSC, ECE, EEE). Acharya College of Engineering D.Agraharam, B.Matam (M). Cell : 8341847444, 9052208001.

SECURITY GUARDS

కడప ఇండస్ట్రియల్ ఏరియాలోని మా సంస్థ నందు పనిచేయుటకు సెక్యూరిటీ గార్డులు కావలెను. 8 గం|| డ్యూటీ, 9000/- జీతం + ESI, PF. సంప్ర: 91829 64173.

ఈనాడు క్లాసిఫైడ్స్
5 లైన్ల ప్రకటన
రూ|| 350/- మాత్రమే
Contact:
KDP: 9989997626, 8008514248
PDTR: 8008597620
ప్రకటనలపై జి.ఎస్.టి. 5% అదనం

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఏటి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్-లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

(c) eenadu

కాండమడుగు వైద్య కేంద్రంలో మందుల నిల్వలను తనిఖీ చేస్తున్న మదనపల్లె పశు సంవర్ధకశాఖ ఏడీ నీరజ

జీవాల ఎదుగుదలకు టీకాలే కీలకం

బి.కొత్తకోట, న్యూస్‌టుడే: నట్టల నివారణతోనే మేకలు, గొర్రెల ఎదుగుదల సాధ్యమవుతుందని మదనపల్లె పశు సంవర్ధకశాఖ సహాయ సంచాలకులు (ఏడీ) డాక్టర్ నీరజ తెలిపారు. బి.కొత్తకోట మండలం పెద్దపల్లె గ్రామంలో మూగజీవాలకు నట్టల నివారణ మందును తాగించే కార్యక్రమాన్ని శుక్రవారం ఆమె ప్రారంభించారు. మూగజీవాల కడుపులో ఉన్న నులిపురుగులను అంతం చేయడానికి ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు.

మదనపల్లె

•మదనపల్లె • పీలేరు • తంబళ్లపల్లె

తెదేపా బలోపేతానికి కృషి చేయాలి

మదనపల్లె గ్రామీణ, న్యూస్‌టుడే: పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే షాజహాన్‌బాషా, రాష్ట్ర పరిశీలకులు గురుమూర్తిగౌడ్ పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలోని ఎన్వీఆర్ కల్యాణ మండపంలో తెదేపా సంస్థాగత ఎన్నికలకు సంబంధించి నిమ్మనపల్లె, రామసముద్రం మండలాల్లోని గ్రామ పంచాయతీల్లో ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ తెదేపా విజయానికి ప్రతి ఒక్కరూ పనిచేయాలని, పార్టీకోసం కృషిచేసిన వారిని, వారి పనితీరును బట్టి అధ్యక్ష పదవులు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇక్కడ ఎలాంటి గ్రూప్ రాజకీయాలకు తావులేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో పరిశీలకులు సురేశ్‌రాజు, శివరాంప్రతాప్, చలపతి నాయుడు, మల్లికార్జున, వెంకటరమణ, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

నేడు జాతీయ లోక్‌అదాలత్

పీలేరు, న్యూస్‌టుడే: పీలేరు న్యాయస్థానాల ప్రాంగణంలో జాతీయ లోక్ అదాలత్ జరుగుతుందని ఇన్‌ఛార్జి రెండో అదనపు జిల్లా న్యాయమూర్తి సూర్యనారాయణ మూర్తి శుక్రవారం తెలిపారు. అదాలత్‌లో ఏర్పాటు చేసిన రెండు బెంచీల్లో మొదటి బెంచిలో పోక్సోకోర్టు న్యాయమూర్తి ఎం.శంకర్రావు, రెండో బెంచిలో ప్రధాన జూనియర్ సివిల్ న్యాయమూర్తి ఎస్.శ్రీనివాస్ వ్యవహరిస్తారని తెలిపారు. కార్యక్రమంలో బ్యాంకు కేసులు, మోటారు వాహన కేసులు, సివిల్ కేసులు రాజీమార్గంలో పరిష్కరించుకోవచ్చని న్యాయమూర్తి వివరించారు.

ఆటోడ్రైవర్ నిజాయతీ

ములకలచెరువు: తంబళ్లపల్లెకు చెందిన ఆటోడ్రైవర్ బావాజాన్ తన నిజాయతీని చాటుకున్నాడు. శుక్రవారం పెద్దమండ్యం రోడ్డులో ఆటో వెళ్తుండగా మధ్యం దుకాణం సమీపంలో రోడ్డుపై రూ.23 వేల నగదు దొరికింది. ఈ డబ్బు ఎవరిదని పరిశీలించగా ఎవరూ కనిపించలేదు. దీంతో దొరికిన నగదును తంబళ్లపల్లె ఎస్సై ఉమామహేశ్వర్‌రెడ్డికి అందజేశారు. నిజాయతీని చాటుకున్న ఆటో డ్రైవర్‌ను పలువురు అభినందించారు. నగదు పోగొట్టుకున్న వారు పోలీస్ స్టేషన్‌ను సంప్రదిస్తే అందజేస్తామని ఎస్సై తెలిపారు.

నిందితులపై చర్యలు తీసుకోవాలి

మదనపల్లె విద్య, న్యూస్‌టుడే: మదనపల్లె మండలం అంకిశెట్టిపల్లె సమీపంలోని కొండపై గౌతమ బుద్ధుని విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు గట్టి రామమోహన్ కోరారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గౌతముడి విగ్రహాన్ని తొలగించడంతో పాటు తల నరికి ధ్వంసం చేయడం హేయమైన చర్య అని అన్నారు. తక్షణమే విచారణ చేపట్టి నిందితులను అరెస్టు చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ నాయకులు సోంపల్లె సురేష్‌బాబు, రమణారెడ్డి, నాగప్రసాద్ నాయుడు, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

ఖాళీ జాగా... వేసెయ్ పాగా!

● ఆక్రమణలకు నిలయంగా రహదారులు ● ప్రమాదాలు పెరుగుతున్నా పట్టని అధికారులు

మదనపల్లె గ్రామీణ, న్యూస్‌టుడే: మండలంలోని పలు రహదారులు ఆక్రమణలకు నిలయంగా మారాయి. రోడ్లు, భవనాలశాఖ, రెవెన్యూ అధికారుల సమన్వయ లోపం కారణంగానే ఆక్రమణదారులకు అనుకూలంగా మారిందనే ఆరోపణలు వస్తున్నాయి. రెండు శాఖల అధికారులకు ఫిర్యాదులు వెళ్తున్నా పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. మదనపల్లె పట్టణంతో పాటు, మండలంలోని సమీప రహదారిపై యథేచ్ఛగా ఆక్రమణలు జరుగుతున్నా అధికారులు చోద్యం చూస్తున్నారు. రహదారులను ఆక్రమించుకుని నిర్మాణాలు చేపట్టడంతో రోడ్డు కుచించుకుపోయి వాహనాల రాకపోకలకు తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ట్రాఫిక్ సమస్యలు పెరుగుతుండగా కొన్ని సందర్భాల్లో ప్రమాదాలు సంభవిస్తున్నాయి.

తహసీల్దారు కార్యాలయం ఎదుట దుకాణాలు

★ మదనపల్లె - తిరుపతి మార్గంలోని మున్సిపల్ బోర్డు సమీపంలోనే రోడ్లు, భవనాలశాఖ ఈఈ కార్యాలయం ఉంది. దీనికి 100 మీటర్ల దూరంలోనే ఆ శాఖకు సంబంధించిన రహదారిపై గత నాలుగేళ్లుగా ఆక్రమణ దుకాణాలు వెలుస్తున్నాయి. ఇప్పటికే కొందరు ఈ స్థలాన్ని చదునుచేసి పాతకేకులతో షెడ్లు ఏర్పాటు చేస్తున్నారు. దీనిపై స్థానికులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదుచేస్తే తమకు సంబంధం లేదని దీన్ని రోడ్లు, భవనాలశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని అర్జీదారులకు చెబుతున్నారు. ఆ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్తే రెవెన్యూ అధికారులు సర్వేచేసి ఇవ్వాలని కాలయాపన చేస్తున్నారు. దీంతో ఆక్రమణదారులు యథేచ్ఛగా తమ పనితాము చేసుకుంటూ వెళ్తున్నారు.

★ బసినికొండ పంచాయతీ పరిధిలోని పుంగనూరు రోడ్డులో పురపాలక సంఘం బోర్డు దాటిన తరువాత రోడ్డుకు కనీసం రెండు అడుగులు కూడా వదలకుండా దుకాణాలు, టీస్టాళ్లు ఏర్పాటు చేశారు. కొందరు ఏకంగా దుకాణాలను ఏర్పాటు చేసి అద్దెకు ఇస్తున్నారు. పంచాయతీ సచివాలయానికి కూతవేటు దూరంలోనే ఇలా ఆక్రమణలు జరుగుతున్నాయి. రోడ్లు భవనాలశాఖ, పంచాయతీ అధికారులు వీటిని కనీసం ఆపే ప్రయత్నాలు కూడా చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే తరహాలో నిమ్మనపల్లెకు వెళ్లే రహదారిలోని

తిరుపతి రహదారి పక్కన దేవతానగర్ వద్ద రేకులషెడ్లు

బైపాస్‌రోడ్డు వద్ద ఆక్రమణలు జరుగుతున్నాయి.

★ మదనపల్లె - బెంగళూరు రహదారిపై ఆక్రమణదారులు పాగా వేస్తున్నారు. పొన్నూటిపాళ్యం పంచాయతీ పాల డెయిరీ సమీపంలోని రహదారిపై ఉన్న వంకలో, రహదారిపై మట్టిగుట్టలు వేసి క్రమేణ చదును చేస్తూ ఆక్రమణ యత్నాలు సాగిస్తున్నారు. పాల డెయిరీ ఎదురుగా అక్రమంగా దుకాణాలు ఏర్పాటు చేశారు. తహసీల్దారు కార్యాలయం ఎదుట ప్రహరీకి రహదారికి మధ్యలో మూడడుగుల ఖాళీ స్థలం ఆక్రమణకు గురైంది.

సర్వే చేసి చర్యలు తీసుకుంటాం

రహదారుల దస్త్రాలను పరిశీలించి క్షేత్రస్థాయిలో తనిఖీలు చేస్తాం. తిరుపతి, బెంగళూరు, పుంగనూరు, నిమ్మనపల్లె రహదారులపై ఆక్రమణలున్న విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. రెవెన్యూ అధికారుల సహకారంతో సర్వేచేసి సమన్వయంలో చర్యలు తీసుకుంటాం. రహదారులు ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.

- బూరయ్య, ఏఈ, రోడ్డు, భవనాలశాఖ, మదనపల్లె

విద్యుత్తు సరఫరా నిలిపివేత

రామసముద్రం, న్యూస్‌టుడే: రామసముద్రంలోని 132 కేవీ విద్యుత్తు ఉపకేంద్రం నిర్వహణ కారణంగా శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మండలంలోని అన్ని ఉపకేంద్రాల పరిధిలో విద్యుత్తు సరఫరా ఉండదని మదనపల్లె డిస్కం ఈఈ గంగాధరం తెలిపారు. విద్యుత్తు వినియోగదారులు గమనించి సహకరించాలని ప్రకటనలో కోరారు.

వైద్య శిబిరం రేపు

పెద్దతిప్పసముద్రం, న్యూస్‌టుడే : మల్లెల పంచాయతీ ఉప్పరవారిపల్లెలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తామని యంగ్ ఇండియా ఫౌండేషన్ సభ్యులు రాజశేఖర్ తెలిపారు. బెంగళూరుకు చెందిన వైదేహి ఆసుపత్రి సభ్యులు శిబిరంలో పాల్గొని, పరీక్ష నిర్వహిస్తారని తెలిపారు. శస్త్ర చికిత్స అవసరమైన వారిని గుర్తించి, ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు ద్వారా చికిత్స చేస్తారని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

పెంపుడు జంతువులకు టీకాలు

కలికిరి: జూనోసిస్ డేను పురస్కరించుకుని శనివారం మండలంలోని అన్ని పశువైద్యశాలల్లో రేబిస్ టీకాలు వేసే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్రాంతీయ పశువైద్యశాల సహాయ సంచాలకుడు డాక్టర్ వెంకటమునినాయుడు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే ప్రాణాంతకమైన వ్యాధులలో పిచ్చికుక్క కాటుతో వచ్చే రేబీస్ ముఖ్యమైనదన్నారు. మండలంలోని అన్ని పశువైద్యశాలల్లో పెంపుడు కుక్కలు, పిల్లలకు ఈ వ్యాధి నివారణ టీకాలు వేస్తారని చెప్పారు. కలికిరి ప్రాంతీయ వైద్యశాలలో ఉదయం 10 గంటలకు టీకాలు వేయడంతో పాటు జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధులపై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు.

చెత్తగించే వారు లేక మూలకు

మేజర్ పంచాయతీలలో పరిశుభ్రత మెరుగు పరచడంతో పాటు చెత్త నుంచి సంపద తయారు చేసే క్రమంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన తడిచెత్త, పొడిచెత్త సేకరించే బ్యాటరీ ఆటోలు ఇలా మూలన పడిపోయాయి. గత ప్రభుత్వ హయంలో మేజర్ పంచాయతీకి వచ్చిన ఈ బ్యాటరీ ఆటోలు పట్టుమని పది నెలలు కూడా పనిచేయలేదు. దీంతో కేంద్ర ప్రభుత్వ లక్ష్యం మూలకుచేరింది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టి ఈ-బ్యాటరీ ఆటోలను వినియోగంలోకి తీసుకు రావాలని, తద్వారా పరిశుభ్రత మెరుగుపర్చాలని ప్రజలు కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, వాల్మీకిపురం**

శతమానం బావిది



పూర్వం వ్యవసాయం కోసం సుమారు 500 అడుగుల లోతు 2 వేల అడుగుల పొడవుతో తవ్విన ఊట బావి వందేళ్లుగా చెక్కుచెదరక సేవలందిస్తోంది. మారిన కాలానికి ఆధునిక యంత్రాలు అందుబాటులోకి రాగా పూర్వం కేవలం గడ్డపారలు, పారల సహాయంతో బావులు తవ్వించి వ్యవసాయం చేశారనడానికి ఈ బావి తార్కాణంగా నిలిచింది. మండలంలోని జంగంపల్లె సమీపంలో పూర్వం తవ్విన ఊట బావి ఇది. నేటికీ చెక్కు చెదరకుండా ఉంది.

- న్యూస్‌టుడే, కలికిరి

వైకాపా కూల్చింది.. కూటమి నిధులిచ్చింది

పీలేరు పట్టణ శివారు మదనపల్లె మార్గంలో ఉన్న జిల్లా పరిషత్ కార్యాలయాల ప్రాంగణంలో యాభై ఏళ్ల కిందట ఉన్న జడ్పీ అతిథి గృహాన్ని గత వైకాపా ప్రభుత్వం కొత్త గృహం నిర్మించేందుకు కూల్చివేసింది. కొత్త భవనానికి నిధులిస్తామని చేతులెత్తేసింది. కూటమి ప్రభుత్వం మళ్లీ అతిథిగృహం నిర్మాణానికి ఉత్తర్వులు ఇచ్చి తొలివిడతగా పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి చొరవతో రూ.25 లక్షలు మంజూరు చేసింది. టెండర్ల ప్రక్రియ పూర్తయిన తరువాత నిర్మాణాలు ప్రారంభిస్తామని అధికారులు చెప్పారు. ఈ ప్రాంతానికి వచ్చే అధికారులు శిథిలావస్థలో ఉన్న తిరుపతి మార్గంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఉండలేక కలికిరి అతిథి గృహానికి వెళ్తున్నారు. **- న్యూస్‌టుడే, పీలేరు**

హవ్వ... నేటికీ గోరుముద్దేనా!

కలికిరి, న్యూస్‌టుడే: రాష్ట్రంలో ప్రభుత్వం మారి ఏడాది దాటినా..మధ్యాహ్న భోజన పథకాన్ని డొక్కా సీతమ్మ పేరిట అమలుపరుస్తున్నా అధికారుల్లో మాత్రం మార్పు రాలేదు. కలికిరి మండలం గుట్టపాలెం ఉన్నత పాఠశాలలోని ప్రధానోపాధ్యాయుడి బల్లపై గత ప్రభుత్వ హయాంలో అమలు చేసిన జగనన్న గోరుముద్ద పత్రాన్ని బల్లపై ఉన్న గాజు ఫలకం కింద అలాగే భద్రంగా ఉంచారు. కొత్త మెనూ కనిపించడం లేదు. ఆ దృశ్యం 'న్యూస్‌టుడే' కెమెరాకు చిక్కింది.



తండ్రిపై తనయుడి దాడి

మదనపల్లె నేరవార్తలు, న్యూస్‌టుడే : తండ్రిపై తనయుడు దాడి చేసి గాయపర్చిన ఘటన మదనపల్లె పట్టణంలో శుక్రవారం జరిగింది. ఇందిరానగర్‌కు చెందిన భాస్కర్‌నాయుడు కుటుంబ విషయమై తన భార్యతో గొడవపడ్డాడు. ఈ గొడవలో భార్యను కొడవలితో నరికేందుకు యత్నించడంతో కోడలికి అడ్డుగా వచ్చిన భాస్కర్‌నాయుడును తండ్రి వెంకటరమణ (60) అడ్డుకున్నాడు. దీంతో ఆగ్రహించిన కుమారుడు తండ్రి అని కూడా చూడకుండా ఆయన తలపై కొడవలితో నరికి గాయపర్చాడు. దాడిలో గాయపడిన ఆయన్ను కుటుంబ సభ్యులు మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రెండో పట్టణ పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.

జూదరుల అరెస్టు

ములకలచెరువు: కోడిపందెం ఆడుతున్న నలుగురిని అరెస్టు చేసినట్లు ఎస్సై నరసింహుడు తెలిపారు. ఆయన కథనం మేరకు.. ములకలచెరువు మండలం, పాతములకలచెరువు సమీపంలో కోడిపందాలు ఆడుతున్నట్లు సమాచారం రావడంతో తమ సిబ్బంది దాడులు నిర్వహించారన్నారు. ఈ దాడుల్లో నలుగురిని అదుపులోకి తీసుకొని రూ.4,600 నగదు, రెండు కోళ్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

దౌర్జన్యం చేశారని స్టాఫ్‌నర్సు ఫిర్యాదు

మదనపల్లె, న్యూస్‌టుడే: నిమ్మనపల్లె ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో పనిచేస్తున్న స్టాఫ్‌నర్సును ఓ తెదేపా నాయకుడు దుర్భాషలాడారని డీడీవో రమేష్‌బాబుకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 2వ తేదీన స్థానిక నాయకుడు లోకేశ్ అనారోగ్యంతో ఆసుపత్రికి వచ్చాడు. సూది వేయాలని నర్సును కోరగా డాక్టర్ సలహా మేరకు సూది వేస్తామని ఆమె తెలిపారు. ఆగ్రహించిన తెదేపా నాయకుడు ఫోన్‌లో తనను దుర్భాషలాడారని డిప్యూటీ డీఎంహెచ్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

ఏపీవోపై ఎంపీడీవోకు క్షేత్రసహాయకులు...

నిమ్మనపల్లె: ఉపాధి బిల్లుల్లో ఏపీవో రమేష్‌బాబు కమీషన్లు డిమాండు చేస్తున్నారని క్షేత్ర సహాయకులు శుక్రవారం ఎంపీడీవో రమేష్‌బాబుకు ఫిర్యాదు చేశారు. పనుల ప్రగతిపై ఆయన క్షేత్ర సహాయకులతో సమీక్ష నిర్వహించగా వారు ఈ విషయాన్ని ఎంపీడీవో దృష్టికి తీసుకువచ్చారు. ఫిర్యాదును మాటల ద్వారా కాకుండా లిఖిత పూర్వకంగా ఇస్తే దానిపై విచారణ చేపడతామని ఎంపీడీవో వారికి వివరించినట్లు క్షేత్రసహాయకులు తెలిపారు.

సారా రహిత గ్రామాల ఎంపిక

మదనపల్లె నేరవార్తలు: నిమ్మనపల్లె మండలంలో సారా రహితంగా ఉన్న నాలుగు గ్రామాలను ఎంపిక చేసినట్లు మదనపల్లె ఎక్సైజు సీఐ భీమలింగ తెలిపారు. మండలంలోని బండ్లపై, పారేసువారిపల్లె, నాగులయ్యగారిపల్లె, బాలేవాండ్లపల్లె గ్రామాల్లో గతంలో సారా విక్రయాలు, తయారీ ఎక్కువగా ఉండేదన్నారు. నవోదయం 2.0 కార్యక్రమంలో భాగంగా బైండోవర్లు చేయడం, ప్రజలకు ఉపాధి మార్గాల వైపు మళ్లించడంతో ఈ గ్రామాల్లో సారా లేకుండా చేశామన్నారు. ఎస్సైలు జబీవుల్లా, డార్కాస్, సిబ్బందితో ప్రజలకు అవగాహనా నిర్వహించి సారా రహితంగా మార్చామన్నారు.

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 80080 01768
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 91771 11468

రాష్ట్రాభివృద్ధే సీఎం చంద్రబాబు ధ్యేయం

మదనపల్లె గ్రామీణ, న్యూస్‌టుడే: రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధ్యేయమని ఎమ్మెల్యే షాజహాన్‌బాషా పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని కోళ్లబైలు పంచాయతీలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రారంభానికి మునుపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం గడపగడపకు వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల కరపత్రాలను పంపిణీ చేశారు. గ్రామంలో చేసిన అభివృద్ధి గురించి వివరించారు. సంక్షేమ పథకాల లబ్ధిపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో రాష్ట్ర పరిశీలకులు గురుమూర్తిగౌడ్, సురేశ్, అబ్జర్వర్లు, తెదేపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

చంద్రబాబు నాయుడు చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న ఎమ్మెల్యే షాజహాన్‌బాషా, పార్టీ నాయకులు

బి.కొత్తకోట మండలం బీరంగిలో ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తున్న తెదేపా ఇన్‌ఛార్జి జయచంద్రారెడ్డి

బి.కొత్తకోట, ములకలచెరువు, న్యూస్‌టుడే: అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలను వర్తింపచేయడానికి తెదేపా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి జయచంద్రారెడ్డి తెలిపారు. సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం బి.కొత్తకోట, తంబళ్లపల్లె మండలాల్లో ఆయన పర్యటించారు. గత పాలకులు తంబళ్లపల్లెను దోచుకున్నారని, కూటమి ప్రభుత్వంలో అదంతా కక్కించేవరకు వదిలే ప్రసక్తే లేదన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. పార్టీ నాయకులు మస్తాన్‌రెడ్డి, సుబ్బన్న, చౌడప్ప, శివారెడ్డి, కృష్ణారెడ్డి మండల అధ్యక్షుడు రెడ్డెప్పరెడ్డి, కృష్ణమూర్తినాయుడు, పురుషోత్తం, డేరంగుల చంద్ర, సోముశేఖర్, గురుమూర్తి, రామచంద్ర, శివకుమార, రామాంజులు, నారాయణ పాల్గొన్నారు.

బి.కొత్తకోటలో తెదేపా జెండా ఎగురవేస్తాం

బి.కొత్తకోట, న్యూస్‌టుడే: బి.కొత్తకోట నగర పంచాయతీలో తెదేపా జెండాను ఎగుర వేయడానికి కార్యకర్తలు, నాయకులు ఐక్యంగా పనిచేయాలని పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పర్వీన్‌తాజ్ పిలుపునిచ్చారు. బి.కొత్తకోట షాదీ మహల్‌లో శుక్రవారం సంస్థాగత ఎన్నికల్లో భాగంగా తెదేపా వార్డు కమిటీల ఖరారుపై సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పర్వీన్‌తాజ్ మాట్లాడుతూ.. వైకాపా ప్రభుత్వం వెనుకా, ముందు ఆలోచించకుండా బి.కొత్తకోటను మేజర్ పంచాయతీ నుంచి నగర పంచాయతీకి స్థాయిని పెంచి ప్రజలపై పన్నులభారం మోపిందని తెలిపారు. అభివృద్ధి పనులకు నిధులివ్వకుండా అన్యాయం చేసిందని, ప్రజలు అనేక ఇబ్బందుల పాలవ్వడానికి కారణమైనట్లు ఆరోపించారు. నగర పంచాయతీలో తెదేపాను గెలిపించుకోవడం ద్వారా అభివృద్ధికి బాటలు వేయాలని కోరారు. తంబళ్లపల్లె నియోజకవర్గ పోల్ మేనేజ్‌మెంట్ సమన్వయ కర్త కుడుం శ్రీనివాసులు మాట్లాడుతూ... రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తెదేపా విజయం సాధించడానికి తగినట్లుగా పార్టీని బలోపేతం చేయాలని కోరారు. పార్టీ పరిశీలకుడు సీతప్ప, మండలాధ్యక్షుడు నారాయణస్వామిరెడ్డి, పట్టణాధ్యక్షుడు బంగారు వెంకట్రమణ, స్థానిక నాయకులు ఎండీ మస్తాన్, గంజిమోహన్, కనకంటి ప్రసాద్, డేరంగుల నారాయణ పాల్గొన్నారు.

బీమా సద్వినియోగం చేసుకోండి

రామసముద్రం, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వం పేదల సంక్షేమానికి అమలు చేస్తున్న బీమాపాలసీలను సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు మదనపల్లె ప్రాంతీయ మేనేజరు శంకరప్రసాద్ కోరారు. రామసముద్రం గ్రామీణ బ్యాంకుశాఖలో ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పాలసీ కింద శుక్రవారం నలుగురు లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.2 లక్షలు విలువైన చెక్కులు పంపిణీ చేశారు. అలాగే చోళ బీమా పథకం కింద ఇతర లబ్ధిదారులకు రూ.5 లక్షలు విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ బీమా పథకాలను పేద లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో బ్యాంకు మేనేజరు రవి, క్షేత్రాధికారి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి

ప్రసంగిస్తున్న ప్రత్యేకాధికారి నీలకంఠారెడ్డి, వేదికపై అధికారులు

బి.కొత్తకోట, న్యూస్‌టుడే: ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సత్వరం పరిష్కరించడంపై అధికారులు దృష్టిని కేంద్రీకరించాలని హంద్రీ-నీవాప్రాజెక్టు ఈఈ, మండల ప్రత్యేకాధికారి నీలకంఠారెడ్డి ఆదేశించారు. శుక్రవారం బి.కొత్తకోట మండల పరిషత్తు సర్వసభ్య సమావేశం ఎంపీపీ లక్ష్మీనరసమ్మ అధ్యక్షన జరిగింది. ఈ సందర్భంగా మండల ప్రత్యేకాధికారి మాట్లాడుతూ వివిధ సమస్యలపై ప్రజాప్రతినిధులు లేవనెత్తిన అంశాలను నిర్ణీత కాలవ్యవధిలో పరిష్కరించేలా ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని సూచించారు. మండల ఉపాధ్యక్షుడు ఖాదర్‌వలీ మాట్లాడుతూ గోకులం మినీషెడ్లను మంజూరు చేయడంలో అధికారులు ఏకపక్షంగా వ్యవహరించి అర్హులకు అన్యాయం చేశారని ఆరోపించారు. జలజీవన్ మిషన్ పథకం కింద తాగునీటి పథకాలకు ట్రాన్స్‌ఫార్మర్లు మంజూరు కాకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని శీలంవారిపల్లె సర్పంచు నాగిరెడ్డి ఆరోపించారు. గట్టు కేంద్రంగా పీహెచ్‌సీని మంజూరు చేయించాలని కోరగా దీనిపై పీటీఎం వైద్యాధికారి మహమ్మద్ సమాధానమిస్తూ స్థానికులు అభ్యర్థన పత్రం అందిస్తే ఉన్నతాధికారులకు నివేదిస్తానని పేర్కొన్నారు. రీసర్వే జరిగిన గ్రామాల్లో తప్పులు దొర్లడంపై స్థానిక తహసీల్దారు ఎ.బావాజాన్ మాట్లాడుతూ జాయింట్ ఎల్‌పీఎంలను సబ్ డివిజన్ చేసేందుకు దరఖాస్తు చేసుకోవాలని రైతులను కోరారు. ఎంపీడీవో కృష్ణవేణి, సీడీపీవో భాగ్యమ్మ, ఏవో చంద్రశేఖర్, ఎంపీటీసీ సభ్యులు రామసుబ్బారెడ్డి, ఎల్లప్ప, సుబ్బయ్య, మండల ప్రత్యేక ఆహ్వానితులు ఆనందరెడ్డి, ముకుంద, ప్రసాద్‌లతో పాటు అధికారులు పాల్గొన్నారు. అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా మండల కార్యాలయం వద్ద బి.కొత్తకోట, ములకలచెరువు సీఐలు జీవన్ గంగానాథ్‌బాబు, లక్ష్మన్నలతో పాటు సిబ్బంది బందోబస్తు విధులను నిర్వర్తించారు. ప్రశాంతంగా సమావేశం ముగిసింది.

CHANGE OF NAME

We, KATIKALA NIHAL DAVID, S/o KATIKALA JOHN PRIYAVADHAN, and ANN MARY SWAROOP, D/o I.Swaroop Raj, R/at D.No: 2-282-3, Society Colony, Madanapalle T&M, Annamayya Dist., A.P, herewith declare that our daughter's earlier name was KATIKALA NIANA GRACE DAVID and her date of birth is 31-10-2020. We further submit that we intend to change our minor daughter's name as **NIANA GRACE DAVID.**

న్యూస్ కంట్రిబ్యూటర్లు కావలెను

ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో పటిష్ఠమైన వార్తా వ్యవస్థను కలిగి, తాజా వార్తలను సేకరించి, వాటిని **ఈనాడు**తో పాటు ఈనాడు.నెట్, ఈటీవీ, ఈటీవీ భారత్ వంటి సంస్థలకు అందిస్తున్న న్యూస్ ఏజెన్సీ 'న్యూస్‌టుడే'కు న్యూస్ కంట్రిబ్యూటర్లుగా వార్తలు అందించేందుకు ఔత్సాహికులైన యువకులు కావలెను.

అర్హత : డిగ్రీ, **వయస్సు :** 30 సంవత్సరాల లోపు.

అభిరుచి : వార్తల రూపంలో ప్రజా సమస్యలను వెలుగులోకి తేవాలన్న తపన, స్థానికులై, పరిసర ప్రాంతాలపై అవగాహన, కనీస సామాజిక-రాజకీయ పరిజ్ఞానం, కలివిడిగా ఉండే తత్వం కలిగి ఉండాలి.

న్యూస్ కంట్రిబ్యూటర్లు అవసరమైన ప్రాంతాలు :

◆ తంబళ్లపల్లె ◆ కురబలకోట ◆ పీటీఎం గ్రామీణ

సరళమైన తెలుగులో రాయగల నేర్పు, లోకజ్ఞానం, వర్తమాన రాజకీయ-సామాజిక తదితర అంశాలపై అవగాహన కలిగి ఉండాలి.

ఆసక్తి గలవారు **6-7-2025** (ఆదివారం) తేదీ, ఉదయం **10.00 గం॥లకు** జరిగే ప్రాథమిక పరీక్షకు ఈ క్రింది చిరునామాలో హాజరు కాగలరు.

న్యూస్‌టుడే ప్రైవేట్ లిమిటెడ్
C/o ఈనాడు కార్యాలయం
ఆలంఖాన్‌పల్లె, కడప, Cell: 9154991003.

బాగుంది బడి... నూతన ఒరవడి

● నేటికీ కొనసాగుతున్న ప్రవేశాలు ● మధ్యాహ్న భోజనంలో మార్పులు

కలకడ, న్యూస్‌టుడే : పాఠశాలలు తెచుకున్నాయి.. ఇప్పటికే ప్రభుత్వం విద్యార్థులకు అన్ని రకాల సదుపాయాలు కల్పించడానికి చర్యలు చేపట్టారు. కనీస సౌకర్యాలతో పాటు విద్యార్థులకు బ్యాగ్, పాఠ్య, రాత పుస్తకాలు, బూట్లు, టై, బెల్టు, నిఘంటువులు, ఏకరూప దుస్తులు ఉచితంగా అందిస్తోంది. పాఠశాలల ప్రారంభం రోజునే విద్యార్థులకు విద్యా సామగ్రి అందజేసేలా విద్యాశాఖ కార్యాచరణ రూపొందించుకుని అమలు చేసింది.

గ్రామాల్లో తల్లిదండ్రులతో మాట్లాడుతున్న ఉపాధ్యాయులు

మధ్యాహ్న భోజనం మెనూలోనూ మార్పులు చేసింది. దీంతో బడుల్లో చేరడానికి పిల్లలు, వారి తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు.

పౌష్టికాహారంతో కూడిన భోజనం

విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం తయారీలో ప్రత్యేక చొరవ తీసుకొంటున్నారు. గత ప్రభుత్వం పిల్లలకు పెడుతున్న మధ్యాహ్న భోజనంలో నాణ్యత విస్మరించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భోజనం మెనూలో సమూల మార్పు తీసుకొచ్చింది. రోజుకో రకం వంటలతో విద్యార్థులకు విభిన్న రుచులు అందిస్తున్నారు. ఈ ఏడాది సన్న బియ్యంతో విద్యార్థులకు భోజనం పెట్టేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకొంటున్నారు. స్థానికంగా దొరికే కూరగాయలు, ఆకుకూరలతో పోషకాహారం అందిస్తున్నారు.

పాఠశాలలో విద్యార్థులను చేర్పించేలా ప్రచారం

ఉపాధ్యాయులు ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పాఠశాలల ప్రాధాన్యం, కల్పిస్తున్న వసతులను విద్యార్థుల తల్లిదండ్రులకు వివరిస్తున్నారు. విద్యా మిత్ర కిట్లు ఉచితంగా అందించడంతో పాటు మధ్యాహ్న భోజనం సదుపాయం ఉంటుందని ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వ బడిలో పిల్లలను చేర్పించేలా చైతన్యం తీసుకొస్తున్నారు. దీంతో కొత్తగా విద్యార్థులు చేరుతున్నారు. నేటికీ ఇది కొనసాగుతోంది.

బలోపేతానికి కృషి చేస్తున్నాం

ప్రభుత్వ పాఠశాలలు బలోపేతానికి కృషి చేస్తున్నాం. ఉపాధ్యాయులు గ్రామాలకు వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడి సౌకర్యాలు, పథకాలను వివరిస్తున్నారు. తల్లిదండ్రులు కూడా ముందుకు రావడంతో దరఖాస్తులు కూడా అక్కడే స్వీకరిస్తున్నారు. విద్యార్థుల సంఖ్య పెంచేలా చర్యలు తీసుకొంటున్నాం **- లోకేశ్వరరెడ్డి, ఉప విద్యాశాఖాధికారి, మదనపల్లె**

రాయచోటి

• రాయచోటి • రాజంపేట • రైల్వేకోడూరు

లేబర్ కోడ్‌లు రద్దు చేయాలని వినతి

సమావేశమైన సీఐటీయూ, ఏఐటీయూసీ నాయకులు

రాయచోటి గ్రామీణ, న్యూస్‌టుడే: కార్మికుల హక్కులను కాలరాసే లేబర్ కోడ్లు వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ, ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేశారు. స్థానిక కార్యాలయంలో శుక్రవారం వారు మాట్లాడుతూ... కార్మికులకు పని గంటలు పెంచి వేతనం పెంచకపోవడం దుర్మార్గమన్నారు. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దు చేసి కార్పొరేట్లకు మేలు చేసే లేబర్ కోడ్లు తెచ్చిందని విమర్శించారు. కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శులు రామాంజులు, సాంబశివ, నాయకులు రమణ, భాగ్యలక్ష్మి, రంగారెడ్డి పాల్గొన్నారు.

అర్హులకు ఇళ్ల స్థలాలివ్వాలని డిమాండ్

స్థానికులతో మాట్లాడుతున్న సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ పార్టీ నాయకులు

రాయచోటి గ్రామీణ: అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఉదయ్‌కిరణ్ డిమాండ్ చేశారు. లిబరేషన్ పార్టీ నాయకులు రాయచోటి పట్టణంలో శుక్రవారం పర్యటించారు. స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారు మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత పేదలకు 3 సెంట్లు, పట్టణాల్లోని పేదలకు 2 సెంట్ల స్థలం ఇచ్చి ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. లిబరేషన్ పార్టీ నాయకులు మావులూరి విశ్వనాథ్, సుజాత, రమణ, సుబ్బమ్మ పాల్గొన్నారు.

నందలూరు మండలాభివృద్ధికి కృషి

మాట్లాడుతున్న ఎంపీపీ మేడా విజయభాస్కర్‌రెడ్డి

నందలూరు, న్యూస్‌టుడే: అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేసి మండలాభివృద్ధికి కృషి చేయాలని ఎంపీపీ మేడా విజయభాస్కర్‌రెడ్డి కోరారు. మండల పరిషత్తు కార్యాలయం సభా భవనంలో శుక్రవారం మండల సర్వసభ్య సమావేశం ఎంపీడీవో రాధాకృష్ణమరాజు సమక్షంలో నిర్వహించారు. అనంతరం వివిధ శాఖల అధికారులు తమ నివేదికలను చదివి వినిపించారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దారు మోహన్, వైస్ ఎంపీపీలు అనుదీప్, భావన, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు పాల్గొన్నారు.

కుటీర పరిశ్రమ ఏర్పాటుకు సహకరించండి

పుల్లంపేట, న్యూస్‌టుడే: ప్రభుత్వం ప్రోత్సహిస్తే కుటీర పరిశ్రమను ఏర్పాటు చేస్తానని కళాకారుడు హరికృష్ణ పేర్కొన్నారు. సబ్ కలెక్టరు నైదియా దేవిని శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. టెంకాయ చిప్పలతో తయారు చేసిన ఆకృతులను ఆయన ఆమెకు అందజేశారు. మార్కెట్‌లో వాటికి మంచి గిరాకీ ఉందన్నారు. వీటి తయారీని మహిళా సంఘాలకు నేర్పిస్తే వారికి ఉపాధి కల్పించినట్లవుతుందని ఆయన వివరించారు.

రేషన్ దుకాణం తనిఖీ

లక్కిరెడ్డిపల్లె, న్యూస్‌టుడే: లక్కిరెడ్డిపల్లెలోని 11వ రేషన్ షాపును శుక్రవారం విజిలెన్స్ అధికారి శివన్న తనిఖీ చేశారు. అధికంగా 159 కేజీల బియ్యం అధికంగా ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం రేషన్‌షాపును జప్తు చేసినట్లు తహసీల్దారు క్రాంతికుమార్ తెలిపారు. నిర్ణీత వేళల్లో లబ్ధిదారులకు రేషన్ అందించాలని వారు సూచించారు.

ప్రభుత్వ విద్యార్థులకు విద్యాశక్తి

❖ పోటీ పరీక్షలకు ఇంటర్ విద్యార్థులకు తర్ఫీదు

– న్యూస్‌టుడే, చిన్నమండెం

రాష్ట్రంలోని ఎన్డీయే ప్రభుత్వం విద్యా వ్యవస్థలో కీలక మార్పులు చేసింది. ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. ముఖ్యంగా ఆరు నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థుల కోసం విద్యా శక్తి పథకాన్ని ఈ విద్యా సంవత్సరం నుంచే అమల్లోకి తెచ్చింది. ముఖ్యంగా ఇంటర్ విద్యార్థులకు విద్యతో పాటు నీట్, ఇంజినీరింగ్, జేఈఈ మెయిన్స్ తదితర పోటీ పరీక్షలకు విద్యాశక్తి పేరిట ప్రత్యేక శిక్షణ ఇస్తోంది.

• ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఇప్పటికే ప్రభుత్వం పాఠ్య, రాత, పోటీ పరీక్షల పుస్తకాలు అందజేసింది. పదో తరగతి వరకు డాక్టర్ సర్వేపల్లె రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లు పంపిణీ చేశారు. తల్లికి వందనం పేరిట విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాలకు ఒక్కొక్కరికి రూ.13 వేలు జమ చేశారు. ఆదర్శ, కేజీబీవీ, ఇతర గురుకులాల్లో ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు గతంలో పోటీ పరీక్షల శిక్షణ ఉండేది కాదు. దీంతో విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో ఎక్కువ మంది సీట్లు సాధించుకోలేకపోయారు.

• ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు విద్యాశక్తి పథకం ద్వారా శిక్షణ ప్రారంభించింది. ఇంటర్ చదువుతున్న వారికి ప్రతి రోజూ సాయంత్రం నాలుగు గంటల నుంచి అయిదు గంటల వరకు గంట పాటు ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తోంది. ఇందులో గణితం, సైన్స్, ఆంగ్లంలలో అధ్యాపక బృందం ద్వారా శిక్షణ ఇస్తున్నారు.

చిన్నమండెం ఆదర్శ పాఠశాలలో విద్యార్థులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు

ఇంజినీరింగ్‌లో సీటు సాధిస్తా

మా కళాశాలలో ఇంజినీరింగ్ పరీక్షల కోసం ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఇంటర్ అయిపోయాకా మంచి కళాశాలలో ఇంజినీరింగ్‌లో సీటు సాధిస్తా. అంతర్జాలం, ఉపాధ్యాయులు చెప్పే రోజు వారీ తరగతులను నేర్చుకుంటా. ఇందుకోసం ప్రభుత్వం నుంచి మెటీరియల్ కూడా అందింది. కళాశాలలో ఇచ్చే శిక్షణతో ఈఏపీసెట్, జేఈఈ మెయిన్స్‌తో సత్తా చాటాలని లక్ష్యంగా పెట్టుకున్నా. **- వైష్ణవి, ఇంటర్ ద్వితీయ సంవత్సరం, చిన్నమండెం ఆదర్శ కళాశాల**

సద్వినియోగం చేసుకుంటా

మా కళాశాలలో రోజువారీగా పోటీ పరీక్షలకు ఇచ్చే శిక్షణను సద్వినియోగం చేసుకుంటా. ఈఏపీసెట్, జేఈఈ మెయిన్స్ వంటి పోటీ పరీక్షల్లో సత్తా చాటి సీటు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నా. అందుకు తగ్గట్టుగా పట్టుదలగా చదువుతా. మంచి కళాశాలలో సీటు సాధించి కళాశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తెస్తా. **- చెన్న కేశవ, ఇంటర్ ద్వితీయ సంవత్సరం, చిన్నమండెం ఆదర్శ కళాశాల**

పథకాన్ని అమలు చేస్తున్నాం

ఆదర్శ పాఠశాలలో విద్యాశక్తి పథకాన్ని అమలు చేస్తున్నాం. పదో తరగతికి ఈ నెల మొదటి నుంచే స్టడీ అవర్ నిర్వహిస్తున్నాం. ఇంటర్ విద్యార్థులకు పోటీ పరీక్షల్లో శిక్షణ ఇస్తున్నాం. విద్యార్థులు ప్రతి రోజూ గైర్హాజరు కాకుండా శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి. ఓ లక్ష్యం నిర్దేశించుకుని మంచి మార్కులతో పాటు కోరుకున్న కళాశాలలో సీటు సాధించాలి. తల్లిదండ్రులు కూడా విద్యార్థులను సక్రమంగా పాఠశాలకు పంపించేలా చూడాలి. **- మలాంషా వలీ, ప్రిన్సిపల్, చిన్నమండెం ఆదర్శపాఠశాల**

రాష్ట్రాభివృద్ధిలో అందరి భాగస్వామ్యం అవసరం

నియోజకవర్గ అధికారులతో సమావేశమైన ఎమ్మెల్యే అరవ శ్రీధర్

రైల్వేకోడూరు, న్యూస్‌టుడే: ప్రజలు, అధికారులు, రాజకీయ నేతల భాగస్వామ్యంతోనే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుందని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్ పేర్కొన్నారు. పట్టణంలోని మండల పరిషత్తు కార్యాలయంలో శుక్రవారం స్వర్ణాంధ్ర-2047 పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఎంపీడీవో నాగార్జునరావు, తహసీల్దారు అమర్‌నాథ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్నారని చెప్పారు. అనంతరం ఆయా శాఖలకు సంబంధించిన అభివృద్ధి ప్రణాళికలపై చర్చించారు. సమావేశంలో అయిదు మండలాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

పైపులైన్లకు మరమ్మతులు

స్పందనకు వందనం

రోడ్డు మార్గంలో పైపులైన్ లీకేజీకి మరమ్మతులు

రాయచోటి గ్రామీణ, న్యూస్‌టుడే: రాయచోటి పట్టణంలో నీటి సరఫరా అస్తవ్యస్తంగా మారింది. నీటిని సరఫరా చేసే పైపులైన్లు పగిలిపోవడం.. వాల్వ్‌ల నుంచి లీకేజీల కారణంగా రోజూ వేల లీటర్ల నీరు వృథా అవుతోంది. లీకేజీలకు సిబ్బంది సకాలంలో మరమ్మతులు చేయడం లేదు. చేసిన పనుల్లో నాణ్యత లోపించడంతో తరుచూ లీకులు ఏర్పడుతున్నాయి. నీటి వృథాను అరికట్టాలంటూ శుక్రవారం 'నీటి వృథా... ఎవరికీ పట్టదా' అనే శీర్షికతో చిత్ర కథనం ప్రచురితమైంది. స్పందించిన అధికారులు వెంటనే మరమ్మతులు చేపట్టారు. నీటి వృథాను అరికట్టారు. స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

చెత్త సేకరణలో నిర్లక్ష్యం తగదు : డీపీవో

కేశాపురంలో చెత్త సేకరణను పరిశీలిస్తున్న డీపీవో రాధమ్మ

చిన్నమండెం, న్యూస్‌టుడే: గ్రామీణ ప్రాంతాల్లోనూ చెత్త సేకరణ పనులు సక్రమంగా జరగాలని డీపీవో రాధమ్మ స్పష్టం చేశారు. మండల పరిధిలోని కేశాపురంలో చెత్త సేకరణ పూర్తి స్థాయిలో జరగట్లేదని ఐవీఆర్ ఎస్ కాల్స్ ద్వారా నిర్ధారించుకున్న అనంతరం శుక్రవారం ఉదయం గ్రామాన్ని తనిఖీ చేశారు. ప్రజలతో మాట్లాడారు. తడి, పొడి చెత్తను వేరు చేసి పారిశుద్ధ్య కార్మికులు వచ్చినపుడు ఇవ్వాలని సూచించారు. పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు సక్రమంగా పనిచేయాలని సూచించారు. చెత్త నుంచి సంపద సృష్టించాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరేందుకు ఆ దిశగా సిబ్బంది కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో కార్యదర్శి రమణ పాల్గొన్నారు.

తెదేపా బలోపేతానికి కృషి

మాట్లాడుతున్న తెదేపా నాయకుడు విశ్వనాథనాయుడు

రైల్వేకోడూరు, న్యూస్‌టుడే: తెదేపాను క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడానికి కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కస్తూరి విశ్వనాథనాయుడు పేర్కొన్నారు. ఆయన స్థానిక కార్యాలయంలో పార్టీ సంస్థాగత ఎన్నికలపై ఆయా మండలాల పరిశీలకులతో శుక్రవారం సమావేశమై, స్థానిక పరిస్థితులు, కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. కార్యక్రమంలో మండలాల పరిశీలకులు కృష్ణచైతన్య, నాగజ్యోతి, వెంకటరమణ, శ్రీనాథ రెడ్డి, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ఎంబీబీఎస్ విద్యార్థినికి అభినందనలు

రాజంపేట: ప్రభుత్వ కళాశాలలో చదివినా ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని ఎంబీబీఎస్ విద్యార్థిని కావ్య నిరూపించిందని ప్రిన్సిపల్ ఎస్.వి.రమణరాజు అన్నారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 2021లో బైపీసీలో 885 మార్కులు సాధించి ఎంబీబీఎస్‌లో చేరాలన్న తన కలను సాకారం చేసుకుందన్నారు. ఈ సందర్భంగా ఆమెను అధ్యాపకులతో కలిసి జ్ఞాపిక అందించి అభినందించారు.

వంగవీటి రంగా సేవలు ఎనలేనివి

మోహనరంగా చిత్రపటం వద్ద నివాళి అర్పిస్తున్న మాజీ ఎమ్మెల్యే కొరముట్ల, వైకాపా నాయకులు

రైల్వేకోడూరు, న్యూస్‌టుడే: దివంగత నేత వంగవీటి మోహనరంగా జయంతి సందర్భంగా శుక్రవారం స్థానిక శ్రీకృష్ణదేవరాయలు విగ్రహం వద్ద ఆయన చిత్రపటానికి మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ... ప్రజల మనిషిగా ఆయన పేదలకు ఎన్నో సేవలు చేశారన్నారు. మండల ఉపాధ్యక్షుడు ధ్వజారెడ్డి, వైకాపా నాయకులు సీహెచ్ రమేష్, మందల నాగేంద్ర పాల్గొన్నారు.

2047కి సంపూర్ణ అభివృద్ధికి ప్రణాళిక

రాజంపేట, న్యూస్‌టుడే: 2047 నాటికి రాజంపేట నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి కావాల్సిన పక్కా ప్రణాళికను రూపొందించినట్లు సబ్‌కలెక్టర్ నైదియాదేవి తెలిపారు. స్థానిక సబ్‌కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం 2047 పక్కా ప్రణాళికపై నియోజకవర్గంలోని అన్నిశాఖల అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ప్రతిశాఖ ద్వారా చేపట్టాల్సిన అభివృద్ధి, చేయాల్సిన పనులపై ఆయాశాఖల అధికారులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం 2047 అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో అధికారులు దానికి అనుగుణంగా పెరుగుతున్న జనాభా, అవసరాలకు తగ్గట్టు అభివృద్ధి ప్రణాళికలు ఉండాలని చెప్పారు. తెదేపా జిల్లా అధ్యక్షుడు చమర్తి జగన్‌మోహన్‌రాజు మాట్లాడుతూ.. ప్రభుత్వ లక్ష్యాలను, ఆశయాలను వివరించారు.

భయంత్రిక!



గాలివీడులోని రాయచోటి- కదిరి ప్రధాన మార్గంలో ఏర్పాటు చేసిన నియంత్రిక ప్రమాదాలకు ఆవాసంగా మారింది. అటువైపు రాకపోకలు సాగిస్తున్న వారు ఎప్పుడు ప్రమాదం జరుగుతుందోనని భయాందోళనకు గురవుతున్నారు. మూడేళ్ల కిందట నాలుగు వరుసల రహదారి విస్తరణ పనులు చేపట్టారు. విస్తరణలో భాగంగా అడ్డంగా ఉన్న పాత విద్యుత్తు స్తంభాలు, నియంత్రికలను తొలగించారు. వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసి విద్యుత్తును పునరుద్ధరించారు. రాయచోటి మార్గంలోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల వద్ద రోడ్డు మధ్యలో పాత నియంత్రికను తొలగించకుండా అలాగే వదిలేయడంతో ప్రమాదాలకు నిలయంగా మారింది. ప్రమాదాలు జరగకముందే రక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, గాలివీడు**

బ్రహ్మోత్సవాల్లో అన్నదానం

నందలూరు, న్యూస్‌టుడే: నందలూరు సౌమ్యనాథస్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించి హాజరయ్యే భక్తులకు సౌమ్యనాథస్వామి అన్నదాన సేవాట్రస్ట్ ఆధ్వర్యంలో 10 రోజుల పాటు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ట్రస్ట్ అధ్యక్షుడు యద్దుల సుబ్బరాయుడు తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం నందలూరులో ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 11వ తేదీ స్వామి వారి కల్యాణం రోజున తెదేపా నేత సోమలరాజు చంద్రశేఖర్ రాజు ఆధ్వర్యంలో, 12వ తేదీ రథోత్సవం రోజున రీజెన్సీ నలంద సంస్థల యజమాని జీఎన్ నాయుడు ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. మిగిలిన అన్ని రోజులు ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ట్రస్ట్ కోశాధికారి చక్రాల రామసుబ్బన్న, గంటా వాసుదేవయ్య, జంగంశెట్టి సుబ్బయ్య, రాము పాల్గొన్నారు.

CHANGE OF NAME

I, MUTHALA FAREED BASHA, S/o MUTHALA UANNURU SAB (Old Name), R/o 9/9, Dudekulapalli, Suddamalla, Dinnepadu, Ramapuram (M), Annamayya District, A.P -516504, Changed My Name as **MUTTALA CHINNA BABU, S/o MUTTALA OBULU** (New Name).

CHANGE OF NAME

I, PAMIDIGANTAM CHARAN, S/o HARI RAO, R/o D.No: 3/36, Bazar Veedhi, Settigunta (Vi&Po), Rly. Kodur (ML), Annamayya Dist. In my daughter Postal Passbook (No: 010041187303) Mistakenly mentioned as P.GURUVENKATA LAKSHMI SWETHASREE (Wrong Name) But correct Name is **PAMIDIGANTAM LAKSHMI SWETHASREE** (Correct Name).

PASSPORT పోయినది

Passport No: R7881791, బండి మీనా, D.No. 6/8, చెరుకువాండ్లపల్లి, పెద్దినేనికాల్వ గ్రామం, టి.సుండుపల్లి మండలం, అన్నమయ్య జిల్లా, A.P. అను నేను చెరుకువాండ్లపల్లి నుండి రాయచోటికి 09.06.2025వ తేదీన బైక్‌లో వెళ్తుండగా బైక్ నుండి పర్సు, అందులో కొంచెం నగదు, Passport జారి పోయింది. కావున ఎవ్వరికైననూ దొరికి ఉన్నచో క్రింది సెల్ నెంబర్‌కు తెలియజేసి తగిన పారితోషికం పొందగలరని మనవి.

ఇట్లు : బండి మీనా, సెల్ : 9010151852.

సచివాలయ సిబ్బంది అందుబాటులో ఉండాలి

గాలివీడు: వివిధ పనుల కోసం వచ్చే ప్రజలకు గ్రామ సచివాలయం సిబ్బంది అందుబాటులో ఉండాలని ఎంపీడీవో చంద్రమౌళీశ్వర్ పేర్కొన్నారు. గాలివీడు1, 2 గ్రామ సచివాలయాలను శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. విధుల నిర్వహణ రిజిస్టర్‌ను తనిఖీ చేశారు.

ఫార్మసీ విద్యార్థులకు విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు

రాజంపేట గ్రామీణ: ఫార్మసీ విద్యార్థులు విదేశాల్లో ఉద్యోగ అవకాశాలున్నాయని రాజంపేట ఫార్మసీ ప్రిన్సిపల్ స్వర్ణలత అన్నారు. అన్నమాచార్య కళాశాలలో చదివి అమెరికాలో ఉద్యోగం చేస్తున్న పి.సింధుదుర్గ విదేశాలలో ఉద్యోగ అవకాశాలపై స్థానిక విద్యార్థులకు శుక్రవారం అవగాహన కల్పించారు.

ఐకమత్యంతోనే సమస్యల పరిష్కారం

ఐక్యత చాటుతున్న వ్యాపారులు

రాయచోటి, న్యూస్‌టుడే: వ్యాపారులు ఐకమత్యంతో మెలగాల్సిన అవసరం ఉందని రాయచోటి రెడీమేడ్ క్లాత్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయ్ పేర్కొన్నారు. పట్టణంలోని ఓ కల్యాణ మండపంలో శుక్రవారం ఆయన మాట్లాడారు. వ్యాపారం పెద్దగా జరగకపోవడంతో చాలా మంది వ్యాపారులు దుకాణాలకు బాడుగలు కూడా చెల్లించలేని పరిస్థితి ఉందన్నారు. ఆన్‌లైన్ ఉత్పత్తులు తగ్గించే విధంగా ప్రతి ఒక్కరూ ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. బంగారు దుకాణాల యజమానుల అసోసియేషన్ అధ్యక్షుడు ఇర్షాద్ అహ్మద్‌ఖాన్ మాట్లాడుతూ వ్యాపారులంతా సంఘటితం కావాలన్నారు. ఫుట్‌వేర్ అసోసియేషన్ అధ్యక్షుడు హరినాథరెడ్డి, సహారా వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు సయ్యద్ అమీదర్ అలీ పేర్కొన్నారు. హార్డ్‌వేర్, మొబైల్స్, గ్రానైట్స్, ఐరన్ మార్ట్, ఫ్యాన్సీ స్టోర్స్, టెక్స్‌టైల్స్ సిబ్బంది పాల్గొన్నారు.

ఉగ్రమూకల అరెస్టు అభినందనీయం

రాయచోటి, న్యూస్‌టుడే: రాయచోటిలో ఉగ్రమూకలను అరెస్టు చేయడంలో తమిళనాడు ఐబీ పోలీసులు, స్థానిక పోలీసులు చేసిన కృషి అభినందనీయమని భాజపా రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్‌నాయుడు అన్నారు. రాయచోటిలో శుక్రవారం ఆయన మాట్లాడారు. ఉమ్మడి కడప జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసుకుని ఉగ్రవాదుల కార్యకలాపాలకు సహకరిస్తున్న వారు ఎవరినైనా సరే కఠినంగా శిక్షించాలన్నారు. ఉగ్రవాదుల అరెస్టుతో పాటు వారితో సంబంధాలు కలిగిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు

లక్కిరెడ్డిపల్లె, న్యూస్‌టుడే: మండల పరిధిలోని దొర్రిచెరువు వద్ద శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో అబూసిద్ధిక్ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డారు. అతను వేంపల్లె నుంచి ద్విచక్ర వాహనంలో ఇంటికి వెళ్తుండగా మార్గం మధ్యలో ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. స్థానికులు 108లో లక్కిరెడ్డిపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

కంటెయినర్ బోల్తా - తప్పిన ప్రమాదం



పుల్లంపేట, న్యూస్‌టుడే: పుల్లంపేట బైపాస్ వద్ద శుక్రవారం తెల్లవారుజామున త్రుటిలో ప్రమాదం తప్పింది. కడప నుంచి తిరుపతికి వెళ్తున్న కంటెయినర్ ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి కాలువలో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఎవరూ గాయపడకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

అర్హులందరికీ సంక్షేమ ఫలాలు

చిన్నమండెం, న్యూస్‌టుడే: అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించడమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కేశాపురం గ్రామం దేవళంపేట, కేశాపురం గ్రామాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు వివరించారు. త్వరలో అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాలు అమలు చేయనున్నట్లు వివరించారు.

కేశాపురంలో స్థానికులకు నమస్కరిస్తున్న మంత్రి మండిపల్లి

కరపత్రాలు అందిస్తున్న కుడా ఛైర్మన్ రూపానందరెడ్డి, తెదేపా నాయకులు

పుల్లంపేట: మండలంలోని పీవీజీపల్లి, రామసముద్రం, దొండ్లోపల్లి, అనంతయ్యగారిపల్లి పంచాయతీల్లో నిర్వహించారు. కుడా ఛైర్మన్ రూపానందరెడ్డి హాజరై మాట్లాడారు. సంక్షేమ ఫలాలన్నీ అర్హులకే అందేలా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు.

రాజంపేట గ్రామీణ, (పెనగలూరు): పెనగలూరు మండలం పేరంవారిపల్లిలో తెదేపా నాయకుడు ముక్కా సాయివికాస్‌రెడ్డి, దాసరి దామోదర్‌నాయుడుల ఆధ్వర్యంలో నిర్వహించారు.

'ప్రభుత్వ మోసాలు ప్రజల్లోకి తీసుకెళ్దాం'

రాయచోటి, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వ మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత నాయకులపై ఉందని వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. స్థానిక వైకాపా కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడారు. ఎన్నికల హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వ హామీలను క్యూఆర్ కోడ్ ద్వారా ప్రజలకు తెలియజేయాలన్నారు. అనంతరం కరపత్రాలు ఆవిష్కరించారు. రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆర్.రమేష్‌కుమార్‌రెడ్డి, నాయకులు సుగవాసి బాలసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

ప్రకటన

మా కక్షిదారులైన రాయచోటి టౌన్ నివాసులైన షేక్ మహమ్మద్ హనీఫ్ కుమారుడు తౌఫిక్ బాషా మరియు తౌఫిక్ బాషా బార్య షేక్ మహమూద, కుమారులు షేక్ ముష్రాఫ్, షేక్ అష్రాఫ్‌లు క్రింది షెడ్యూలు ఆస్తిని 06-02-2025వ తేదీన సుగవాశి పహిల్వాన్ కొండన్న కుమారుడు శ్రీనివాసులు వద్ద నుండి విక్రయించుకొని సంపూర్ణ హక్కులతో అనుభవిస్తూ ఇతరులకు విక్రయించుటకు సంసిద్ధులైనారు. ఎవరికైనా క్రింది షెడ్యూలు ఆస్తి విషయమై ఏవైనా క్రయ విక్రయ లావాదేవీలు ఉన్న ఎడల లేదా ఆక్షేపణలు వున్నచో మాకు వెంటనే తెలియజేయవచ్చును. అట్లు ఆక్షేపణలు రాకున్నచో మా కక్షిదారులు జరుపబోవు క్రయ విక్రయాలు ఆక్షేపణలు లేని ఆస్తిగా నిర్ధారించబడునని తెలియజేయడమైనది.

షెడ్యూలు

అన్నమయ్య జిల్లా, రాయచోటి మండలం, కస్బా గొల్లపల్లి గ్రామం పొలం S.No. 1-1 C1A, Ac 0.43 పూరా.

ఇట్లు

శెట్టిపల్లి ప్రభాకర్‌రెడ్డి, శెట్టిపల్లి భరత్‌కుమార్‌రెడ్డి, మొగల్ ఇలియాస్, G.S.B.పవనీష్‌రెడ్డి, న్యాయవాదులు, Cell No. 9441570709.

మన్యం వీరుడికి ఘన నివాళి

రైల్వేకోడూరులో సీతారామరాజు విగ్రహానికి అంజలి ఘటిస్తున్న ఎమ్మెల్యే శ్రీధర్, కుడా ఛైర్మన్ ముక్కా రూపానందరెడ్డి తదితరులు

లక్కిరెడ్డిపల్లెలో బీసీ నాయకుల ఆధ్వర్యంలో..

రాజంపేటలో అల్లూరి విగ్రహం వద్ద నివాళి అర్పిస్తున్న కూటమి నాయకులు

రాజంపేట, రైల్వేకోడూరు, లక్కిరెడ్డిపల్లె, న్యూస్‌టుడే: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతిని పురస్కరించుకుని రాజంపేట ర.భ. శాఖకు సమీపంలోని ఆయన విగ్రహానికి తెదేపా జిల్లా అధ్యక్షుడు చమర్తి జగన్‌మోహన్‌రాజు కూటమి నేతలతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. స్వాతంత్ర్యం కోసం అల్లూరి సీతారామరాజు చేసిన సేవలను, త్యాగాలను గుర్తు చేసుకున్నారు. భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పోతుగుంట రమేష్‌నాయుడు పూలమాల వేసి నివాళులర్పించారు. రైల్వేకోడూరులోని టోల్‌గేట్ వద్ద ఉన్న అల్లూరి విగ్రహానికి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్, కుడా ఛైర్మన్, తెదేపా నియోజకవర్గ బాధ్యుడు ముక్కా రూపానందరెడ్డిలు అంజలి ఘటించారు. ఆయన చేసిన పోరాటాలు, త్యాగాలను స్మరించుకున్నారు. లక్కిరెడ్డిపల్లెలో బీసీ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు యలమకూరి విజయభాస్కర్ సమక్షంలో అల్లూరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.

తాగునీటి బోరు ప్రారంభం

రాజంపేట గ్రామీణ, న్యూస్‌టుడే: కూటమి అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే రాజంపేట నియోజకవర్గంలో రూ. మూడు కోట్లతో శాశ్వత తాగునీటి వ్యవస్థను ఏర్పాటు చేశామని తెదేపా జిల్లా అధ్యక్షుడు చమర్తి జగన్‌మోహన్‌రాజు తెలిపారు. రాజంపేట మండలం కూచివారిపల్లి పంచాయతీ కట్టావారిపల్లిలో శుక్రవారం తాగునీటి మోటారును ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో తెదేపా నాయకులు పారా సుబ్బానాయుడు, బాపనయ్య నాయుడు, గన్నే సుబ్బనరసయ్యనాయుడు పాల్గొన్నారు.

కట్టావారిపల్లిలో తాగునీటి బోరును ప్రారంభిస్తున్న తెదేపా జిల్లా అధ్యక్షుడు చమర్తి జగన్‌మోహన్‌రాజు

న్యూస్ కంట్రిబ్యూటర్లు కావలెను

ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో పటిష్టమైన వార్తా వ్యవస్థను కలిగి, తాజా వార్తలను సేకరించి, వాటిని **ఈనాడు**తో పాటు ఈనాడు.నెట్, ఈటీవీ, ఈటీవీ భారత్ వంటి సంస్థలకు అందిస్తున్న న్యూస్ ఏజెన్సీ 'న్యూస్‌టుడే'కు న్యూస్ కంట్రిబ్యూటర్లుగా వార్తలు అందించేందుకు ఔత్సాహికులైన యువకులు కావలెను.

అర్హత : డిగ్రీ, **వయస్సు :** 30 సంవత్సరాల లోపు.

అభిరుచి : వార్తల రూపంలో ప్రజా సమస్యలను వెలుగులోకి తేవాలన్న తపన, స్థానికులై, పరిసర ప్రాంతాలపై అవగాహన, కనీస సామాజిక-రాజకీయ పరిజ్ఞానం, కలివిడిగా ఉండే తత్వం కలిగి ఉండాలి.

న్యూస్ కంట్రిబ్యూటర్లు అవసరమైన ప్రాంతాలు :

◆ చిట్వేలి ◆ సంబేపల్లి ◆ పెనగలూరు ◆ రాయచోటి టౌన్ ◆ రైల్వేకోడూరు గ్రామీణ

సరళమైన తెలుగులో రాయగల నేర్పు, లోకజ్ఞానం, వర్తమాన రాజకీయ-సామాజిక తదితర అంశాలపై అవగాహన కలిగి ఉండాలి.

ఆసక్తి గలవారు **6-7-2025** (ఆదివారం) తేదీ, ఉదయం **10.00 గంIIలకు** జరిగే ప్రాథమిక పరీక్షకు ఈ క్రింది చిరునామాలో హాజరు కాగలరు.

న్యూస్‌టుడే ప్రైవేట్ లిమిటెడ్, C/o ఈనాడు కార్యాలయం ఆలంఖాన్‌పల్లె, కడప, Cell: 9154991003.

ధాన్యం నగదు.. అందని దైన్యం

న్యూస్‌టుడే, బాపట్ల

పౌరసరఫరాల సంస్థ రబీలో రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి చెల్లింపులు 50 రోజులకు పైగా నిలిచిపోయాయి. జూన్ ఒకటిన ధాన్యం సేకరణ ప్రక్రియ నిలిపేశారు. నగదు ఎప్పుడు వస్తుందా అని అన్నదాతలు ఎదురుచూస్తున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. ధాన్యం నగదు చెల్లిస్తే వరి సాగు పెట్టుబడికి ఉపయోగపడుతుందని, వెంటనే బకాయిలు విడుదల చేయాలని వారు కోరుతున్నారు.

❖ పొరుగున తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో వరి పెద్ద ఎత్తున సాగు చేయటంతో జిల్లా నుంచి ధాన్యం ఎగుమతులు ఈసారి పూర్తిగా తగ్గిపోయాయి. నెల్లూరు, మిర్యాలగూడ నుంచి వ్యాపారులు అంతగా రాలేదు. కనీస మద్దతు ధర కన్నా బస్తాకు రూ.100 నుంచి రూ.200 తక్కువకు స్థానిక వ్యాపారులు, మిల్లర్లు కొనుగోలు చేశారు. దీంతో రైతులంతా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల బాటపట్టారు. తొలుత రబీలో అన్నదాతల నుంచి 30 వేల మెట్రిక్ టన్నులను పౌరసరఫరాల శాఖ కొనుగోలు చేసింది. ఏప్రిల్ 6న సేకరణ ప్రారంభించారు. గ్రేడ్ 'ఏ' రకం ధాన్యానికి ఎంఎస్‌పీ కింద 75 కిలోల బస్తాకు రూ.1740, కామన్ రకానికి రూ.1725 చొప్పున చెల్లించారు.

❖ రబీలో సేకరించిన ధాన్యం: **34,942** మెట్రిక్ టన్నులు
❖ ధాన్యం విక్రయించిన రైతులు: **5,518**
❖ చెల్లించాల్సిన సొమ్ము: రూ.**81.07** కోట్లు
❖ ఇప్పటి వరకు చెల్లించిన సొమ్ము: రూ.**56.30** కోట్లు
❖ ఇంకా చెల్లించాల్సిన నగదు: రూ.**24.77** కోట్లు

రైతులకు రూ.24.77 కోట్ల బకాయిలు

❖ వారం, పది రోజుల్లో చెల్లింపుల ప్రక్రియ పూర్తవుతుందని అందరూ భావించారు. రైతులు సైతం ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ధాన్యం నగదు ఖాతాలో జమవుతుందని విత్తనాలు, ఎరువుల కొనుగోలు, నాట్లు వేయటానికి ఉపయోగపడుతుందని అనుకున్నారు. పౌరసరఫరాల సంస్థ సొమ్ములు చెల్లిస్తుందని ఎదురుచూస్తున్నారు. ప్రజాప్రతినిధులు సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ధాన్యం బకాయిలు వెంటనే విడుదల చేయించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. బ్యాంకులో రుణం చెల్లించాల్సి ఉంది. సకాలంలో చెల్లిస్తే వడ్డీ భారం ఉండదు. మళ్లీ కొత్త రుణం తీసుకోవటానికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు. సమస్యపై పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ శివపార్వతి మాట్లాడుతూ ధాన్యం చెల్లింపుల విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని, నిధులు విడుదల కాగానే అన్నదాతల బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని చెప్పారు. త్వరలో చెల్లింపులు పూర్తి చేయటానికి చర్యలు తీసుకుంటామన్నారు.

❖ ధాన్యం విక్రయించిన రైతులకు ఏప్రిల్ 6 నుంచి మే 9 వరకు 48 గంటల్లో వారి బ్యాంకు ఖాతాలో ధాన్యం నగదు జమ చేశారు. పౌరసరఫరాల సంస్థకు నిధుల సమస్య రావటంతో మే 9 తర్వాత నుంచి చెల్లింపులు నిలిచిపోయాయి. జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేల ఒత్తిడితో అదనంగా మరో 25 వేల మెట్రిక్ టన్నుల సేకరణకు ఆ సంస్థ కమిషనర్ అనుమతి ఇచ్చారు. అయితే రైతుల నుంచి 4.942 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేశారు. జూన్ ఆరంభం నుంచి కొనుగోళ్లు ఆపేశారు. తర్వాత సేకరణ ప్రక్రియ ముగిసినట్లు అధికారికంగా ప్రకటించారు. బహిరంగ మార్కెట్లో అన్ని రకాల పంటలకు ధరలు పడిపోయాయి. ప్రభుత్వం ఈ ఏడాది పెద్దఎత్తున పంటలు కొనుగోలు చేయాల్సి ఉంది. దీంతో నిధుల కొరత ఏర్పడింది. ధాన్యం చెల్లింపులు నిలిచిపోవటానికి ఇదీ కారణమని పౌరసరఫరాల శాఖ వర్గాలు అంటున్నాయి.

బ్యాంకు ఖాతాలు తెరిస్తే నిధుల జమ

బాపట్ల, న్యూస్‌టుడే: బ్యాంకు ఖాతాలు తెరవక, ఎన్పీసీఐ మ్యాపింగ్ చేయకపోవడంతో జిల్లాలో 55 మంది ఎస్సీ విద్యార్థులకు తల్లికి వందనం సాయం అందలేదని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖాధికారి జె.రాజాదెబోరా తెలిపారు. ఆమె శుక్రవారం మాట్లాడుతూ 39 మంది ఇంటర్, 16 మంది 9, 10 తరగతుల విద్యార్థులకు బ్యాంకు ఖాతాలు లేకపోవడంతో తల్లికి వందనం నగదు ఇంకా జమ కాలేదన్నారు. ఇంకా అర్హులు ఉన్నా గుర్తించి పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపల్స్ ప్రత్యేక చొరవ చూపి విద్యార్థుల పేరుతో తపాలా ఖాతాలు తెరిపించి ఆధార్‌తో అనుసంధానం చేయించాలన్నారు. వెంటనే సాయం అందుతుందని తెలిపారు.

జేసీ సీటు ఖాళీ.. సేవలందక యాగీ

న్యూస్‌టుడే, బాపట్ల

బాపట్ల జిల్లాలో ఇదీ పరిస్థితి

జిల్లాలో కీలక సంయుక్త కలెక్టర్(జేసీ) పోస్టు రెండు నెలలకుపైగా ఖాళీగా ఉంది. ఇన్‌ఛార్జి జేసీగా కలెక్టరే వ్యవహరిస్తున్నారు. దీంతో రెవెన్యూ సమస్యల పరిష్కారం, భూసేకరణ వ్యవహారం, ప్రజలకు అందించే సేవల్లో జాప్యమవుతోంది. పౌరసరఫరాలు, వ్యవసాయ, ఉద్యాన, ఐసీడీఎస్, రెవెన్యూ, రీసర్వే, సంక్షేమ శాఖల పని తీరుపై పర్యవేక్షణ తగ్గింది. ప్రగతి పనులపై ప్రభావం పడుతోంది.

మూసి ఉన్న జేసీ కార్యాలయం

❖ సంయుక్త కలెక్టర్‌గా పనిచేసిన ప్రఖర్ జైన్ ఆర్టీజీఎస్ సీఈవోగా గత ఏప్రిల్‌లో బదిలీపై రాజధాని అమరావతి వెళ్లారు. అప్పటి నుంచి ఆ పోస్టు ఖాళీగా ఉంది. ఆయన స్థానంలో కొత్తవారిని ప్రభుత్వం నియమించలేదు. ఇన్‌ఛార్జి జేసీగా కలెక్టర్‌కు బాధ్యతలు అప్పగించారు. కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజాసమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి వస్తున్న అర్జీల్లో 80 శాతం రెవెన్యూ అంశాలకు సంబంధించినవే ఉంటున్నాయి. భూసమస్యలు, వివాదాలు పరిష్కారం కాక ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ నెలల తరబడి తిరుగుతున్నారు. అర్జీల పరిష్కారంలో జాప్యం జరుగుతోంది.

❖ జిల్లాలో జేసీ పోస్టు ఖాళీగా ఉండటంతో పాలనపై తీవ్ర ప్రభావం పడుతోంది. మార్క్‌ఫెడ్ ద్వారా చరిత్రలో తొలిసారి నల్లబర్లీ పొగాకును ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. జిల్లాలో మొత్తం 2.50 లక్షల క్వింటాళ్లు కొనాలని నిర్ణయించారు. కొనుగోళ్లలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. సీఎం యాప్‌లో పేర్లు నమోదై ఉండి రైతుల ఫోన్లకు సందేశం వచ్చిన తర్వాతే పంట తీసుకుని కొనుగోలు కేంద్రాలకు వెళ్లాలి. సర్వర్ సమస్య కారణంగా రైతుల ఫోన్లకు సందేశాలు వెళ్లడం, కొనుగోలులో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వాహనాల్లో పంట తీసుకెళ్లి సాంకేతిక సమస్యల కారణంగా కారంచేడు రైతులు విక్రయించలేక ఇబ్బందిపడ్డారు. జేసీ ఉంటే రోజూ మార్క్‌ఫెడ్ కొనుగోళ్లపై పర్యవేక్షణ జరిపి క్షేత్రస్థాయిలో ఇబ్బందులు సత్వరమే పరిష్కరించేవారు.

❖ రబీ ధాన్యం సేకరణకు సంబంధించి రైతులకు రూ.25 కోట్ల వరకు బకాయిలు రావాల్సి ఉంది. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. జేసీ ఉంటే పౌరసరఫరాల శాఖ కమిషనర్‌తో మాట్లాడి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టేవారు. రబీలో అదనంగా 25 వేల మెట్రిక్ టన్నుల సేకరణకు తొలుత అనుమతి వచ్చింది. అయితే 5 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే కొని సేకరణ నిలిపేశారు. గత నెల నుంచి రేషన్ డీలర్ల ద్వారా సరకులు పంపిణీ చేసే ప్రక్రియ తిరిగి ప్రారంభమైంది. జేసీ ఉంటే క్షేత్రస్థాయిలో నిత్యావసరాల పంపిణీ పర్యవేక్షించేవారు. ప్రస్తుతం పీడీఎస్‌పై పర్యవేక్షణ కొరవడింది.

❖ బాపట్ల పట్టణాభివృద్ధి సంస్థ(బావుడా)కు జేసీ వైస్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. జేసీ లేకపోవడంతో ఆ బాధ్యతలు కలెక్టర్ చూడాల్సి రావడంతో ఆయనపై పనిభారం పెరిగింది. ఈ క్రమంలో బావుడా కార్యకలాపాలు మందగించాయి. అక్రమ లేఔట్లు, భూములు, చెరువులు, కుంటల ఆక్రమణల ఫిర్యాదులపై విచారణ వేగంగా సాగడం లేదు. దీనిపై కలెక్టర్ మాట్లాడుతూ జాప్యం జరగకుండా సేవలు అందించడానికి కృషి చేస్తామన్నారు.

కామేపల్లిలో 'ఇంటింటికి తెలుగుదేశం'లో మంత్రి రవికుమార్

ప్రజల చెంతకు ప్రభుత్వ పథకాలు

సంతమాగులూరు, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం ప్రజల చెంతకు ప్రభుత్వ పథకాలను చేరవేసేందుకు వాహకంగా పనిచేస్తోందని విద్యుత్తు శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. మండలంలోని కామేపల్లిలో శుక్రవారం నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు.. 'ఇంటింటికి తెలుగుదేశం' కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. స్థానికంగా రూ.40 లక్షలతో నిర్మించిన అంతర్గత సిమెంట్ రహదారిని ప్రారంభించారు. రూ.43 లక్షలతో నిర్మించనున్న జల్‌జీవన్ మిషన్ పథకానికి శంకుస్థాపన చేశారు. ఏడుగురు దివ్యాంగులకు అసిస్ట్ స్వచ్ఛంద సేవా సంస్థ సహకారంతో మూడు చక్రాల మోటారు వాహనాలు అందించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో సమస్యలపై అధికారులతో సమీక్షించారు. ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. నాయకులు తేలప్రోలు రమేష్, గాడిపర్తి వెంకట్రావు, గుండపనేని రామారావు, సర్పంచి గుండపనేని విజయలక్ష్మి, చింతా రామారావు, శ్రీధర్‌బాబు, తదితరులు పాల్గొన్నారు.

ఈసారీ కందిపప్పు లేనట్టే

బాపట్ల, న్యూస్‌టుడే: ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు కందిపప్పు అందడం లేదు. ఈ నెలలోనైనా ఇస్తారని ఆశగా చౌకధరల దుకాణాలకు వెళ్లిన తెల్లరేషన్ కార్డుదారులకు నిరాశే ఎదురవుతోంది. వరుసగా ఐదో నెల కందిపప్పు పంపిణీ చేయడం లేదు. ఈ నెల బియ్యం, పంచదార మాత్రమే డీలర్లకు ఇచ్చామని, గోదాముల్లో కందిపప్పు అందుబాటులో లేకపోవడంతో కేటాయించలేదని పౌరసరఫరాల సంస్థ డీఎం శివపార్వతి తెలిపారు.

బీఈడీ ఫలితాలు విడుదల

ఏఎన్‌యూ, న్యూస్‌టుడే : ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలోని బీఈడీ కళాశాలల్లో ఈ ఏడాది మార్చి, మేలో నిర్వహించిన పరీక్షల ఫలితాలను సీఈ ఆలపాటి శివప్రసాద్ శుక్రవారం విడుదల చేశారు. మొదటి సెమిస్టర్‌లో 7,301 మంది పరీక్ష రాయగా 5,760 మంది, మేలో నిర్వహించిన ప్రత్యేక మొదటి సెమిస్టర్‌లో 92 మందికి గాను 75 మంది, మార్చిలో జరిగిన ప్రత్యేక మొదటి సెమిస్టర్‌లో 34 మంది పరీక్ష రాయగా 32 మంది ఉత్తీర్ణత సాధించారని ఆయన చెప్పారు. పరీక్ష పత్రాల పునఃమూల్యాంకన కోసం ఈ నెల 14లోపు ఒక్కో పేపర్‌కు రూ.1860 చెల్లించాలని సీఈ తెలిపారు.

స్ఫూర్తి ప్రదాత అల్లూరి సీతారామరాజు

బాపట్ల, న్యూస్‌టుడే: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జీవితాన్ని నేటి యువత స్ఫూర్తిగా తీసుకుని నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని ఎస్పీ తుషార్ డూడీ అన్నారు. జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో శుక్రవారం అల్లూరి సీతారామరాజు జయంతి నిర్వహించారు. ఆయన చిత్రపటానికి ఎస్పీ పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం మాట్లాడుతూ మన్యంలో గిరిజనులను ఏకం చేసి బ్రిటీషర్లకు వ్యతిరేకంగా వీరోచిత పోరాటం చేశారన్నారు. అల్లూరి పోరాట పటిమ అనితర సాధ్యమన్నారు. ఏఆర్ డీఎస్పీ పి.విజయ సారథి, ఎస్బీ ఇన్‌స్పెక్టర్ నారాయణ, అడ్మిన్ ఆర్ఐ మౌలుద్దీన్, అధికారులు పాల్గొన్నారు.

అల్లూరి చిత్రపటానికి వందనం చేస్తున్న ఎస్పీ తుషార్ డూడీ

ప్రమాదాల నుంచి కాపాడేందుకు 'కవచ్'

గుంటూరు : రైళ్లను ప్రమాదాల బారి నుంచి కాపాడడంలో అత్యంత కీలకమైన 'కవచ్' వ్యవస్థ గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో తొలిసారి అందుబాటులోకి తెస్తున్నారు. ఒక రైలును మరో రైలు వెనక నుంచి ఢీకొట్టడం, ప్రతికూల వాతావరణంలో సిగ్నల్ కనిపించక ప్రమాదకరంగా ముందుకెళ్లడం వంటి అనేక సమస్యలకు ఇది పరిష్కారం చూపుతుంది. ఒకదానికొకటి ఎదురెదురుగా వస్తే ఈ వ్యవస్థ గుర్తించి బ్రేకులు వేస్తుంది. దీన్ని వీలైనంత వేగంగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం రూ.98.16 కోట్ల అంచనా వ్యయంతో ఇప్పటికే టెండర్ల ప్రక్రియ ప్రారంభించారు.

నాలుగు మార్గాల్లో.. : కవచ్ విధానాన్ని తొలి దశలో నాలుగు మార్గాల్లో ఏర్పాటు చేస్తున్నారు. నంద్యాల-గుంటూరు (256.98కి.మీ), గుంటూరు-నడికుడి (95.25కి.మీ), నడికుడి-బీబీనగర్ (152.69కి.మీ), గుంటూరు-కృష్ణా కెనాల్ (27.12కి.మీ) మధ్య 532.04 కి.మీ మేర పనులు చేయనున్నారు. రైల్వే నమూనాలు, ప్రమాణాల సంస్థ(ఆర్‌డీఎస్‌వో) రూపొందించిన మార్గదర్శకాల ప్రకారం దీనిని అమలు చేయడానికి రైలుమార్గం వెంబడి ఆప్టికల్ ఫైబర్ కేబుల్ వేయడంతో పాటు టెలికం టవర్లను నెలకొల్పాల్సి ఉంటుంది. అనంతరం డేటా సెంటర్లను సిద్ధం చేసి, వాటిని సిగ్నల్ వ్యవస్థతో అనుసంధానిస్తారు. చివరిగా ఇంజిన్లలో రైళ్లలో పరికరాలు అమర్చుతారు.

పుస్తకాలు అందవు.. వసతులు ఉండవు..

న్యూస్‌టుడే, యద్దనపూడి

అంబేడ్కర్ ఎస్సీ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలల్లో అభ్యసిస్తున్న విద్యార్థులు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇప్పటికీ హైస్కూల్ విద్యార్థినులకు పాఠ్యాంశాలు, రాత పుస్తకాలు, విద్యాసామగ్రి పంపిణీ పూర్తిస్థాయిలో అందలేదు. గతనెల 10వ తేదీ మండల విద్యాశాఖ అధికారులు పుస్తకాలు సరఫరా చేసినా వాటి పంపిణీలో గురుకుల పాఠశాల సిబ్బంది మీనమేషాలు లెక్కిస్తున్నారు. తరగతులు ప్రారంభమైనా తమ వద్ద పుస్తకాలు లేవని విద్యార్థులు చెబుతుండడంతో తల్లిదండ్రులు సొంత నగదుతో దుకాణాల్లో పుస్తకాలు కొనుగోలు చేసి ఇవ్వడం గమనార్హం. అంతేకాక నీటి సరఫరాలో లోపం తలెత్తడంతో బాలికలు ఇబ్బందులు పడుతున్నారు. ఆహార పదార్థాల్లోనూ నాణ్యత కొరవడింది. ప్రాంగణం అపరిశుభ్రంగా ఉంటోందని, విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నారని వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎంఈవో సీహెచ్ గోపి మాట్లాడుతూ గత నెల 10న గురుకుల విద్యార్థినులకు పుస్తకాలు పంపించినట్లు తెలిపారు. ఇప్పటికీ పాఠ్యపుస్తకాలు, రాత పుస్తకాలు అందకపోవడంపై వివరాలు అడుగుతామని, బాలికలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని చెప్పారు.

భోజనం అనంతరం ప్లేట్లు కడుక్కోవడానికి ఇబ్బందులు

నేడు జాతీయ లోక్‌అదాలత్

బాపట్ల న్యూస్‌టుడే: స్థానిక కోర్టు భవన సముదాయంలో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జాతీయ లోక్‌అదాలత్‌ను శనివారం నిర్వహిస్తున్నట్లు సంస్థ ఛైర్మన్, జిల్లా ఆరో అదనపు జడ్జి కె.శ్యాంబాబు తెలిపారు. ఆయన శుక్రవారం మాట్లాడుతూ లోక్‌అదాలత్ ద్వారా కక్షిదారులకు సత్వర న్యాయం అందుతుందన్నారు. రాజీ చేసుకోదగిన సివిల్, క్రిమినల్, ఇతర కేసులు పరిష్కరించుకోవాలని సూచించారు. చిన్న వివాదాల్లో నమోదైన కేసుల్లో కోర్టుల చుట్టూ తిరిగి విలువైన సమయం, నగదు వృథా చేయరాదన్నారు. రాజీయే ఉత్తమ మార్గమని తెలిపారు.

మూడు శాఖలపైనే చర్చ

❖ సాఫీగా జడ్పీ సర్వసభ్య సమావేశం
❖ వరికపూడిశెల ఎత్తిపోతల పూర్తి చేస్తా: ఎంపీ

గుంటూరు, న్యూస్‌టుడే: అజెండాలో 13 శాఖల అంశాలను చేర్చినా.. చివరకు మూడు శాఖలపై చర్చతోనే జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం ముగించారు. మిగిలిన శాఖలపై చర్చకు సమయం లేదంటూ సభ్యులను ప్రశ్నలు అడగమని చెప్పి మమ అనిపించారు. శుక్రవారం నిర్వహించిన ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశానికి ఛైర్‌పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా అధ్యక్షత వహించగా.. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు చొరవ తీసుకుని సభను నడిపించారు. మొత్తం 56 మంది సభ్యులకు గాను 51 మంది హాజరయ్యారు.

❖ పల్నాడు జిల్లాలో వరికపూడిశెల ఎత్తిపోతలకు అనుమతులు తీసుకొచ్చిన ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజల కలలు నెరవేర్చాలని వైకాపా ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం, రొంపిచర్ల జడ్పీటీసీ సభ్యుడు పిల్లి ఓబుల్‌రెడ్డి కోరారు. పార్టీలకతీతంగా ఎంపీని అభినందిస్తున్నామని, పథకానికి ఆయన పేరు పెట్టాలని సూచించారు. ఆ పనులకయ్యే రూ.2,400 కోట్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి తీసుకొచ్చి పూర్తి చేస్తామని ఎంపీతోపాటు శాసనసభలో ప్రభుత్వ చీఫ్‌విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు చెప్పారు.

❖ లిఫ్ట్ ఇరిగేషన్ సొసైటీలు ఏ పార్టీ అధికారంలో ఉంటే.. ఆ పార్టీ నాయకులకు ఆదాయ వనరులుగా మారుతున్నాయని ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ పేర్కొన్నారు.

❖ పల్నాడు జిల్లాలో అనధికార లేఔట్లకు బాధ్యులపై చర్యలు తీసుకోవడంతోపాటు, రైతుల సమ్మతి లేకుండా వాణిజ్యభూములుగా మార్చిన వాటిని రద్దు చేస్తామని అమరావతి ఎంపీపీ మేకల హనుమంతరావు అడిగిన ప్రశ్నకు సమాధానంగా కలెక్టరు పి.అరుణ్‌బాబు స్పష్టం చేశారు.

❖ అమరావతి-సత్తెనపల్లి రహదారిలోని జడ్పీకి చెందిన 2.50 ఎకరాల భూమి ఆక్రమణకుగురైనా చర్యలు తీసుకోలేదని కో-ఆప్షన్ సభ్యుడు హష్మి సభ దృష్టికి తీసుకురాగా.. విచారణ చేసి ఆక్రమణలు తొలగిస్తామని ఛైర్‌పర్సన్ హెనీ క్రిస్టినా, సీఈవో జ్యోతిబసు హామీ ఇచ్చారు. సమావేశంలో గుంటూరు, పల్నాడు జిల్లాల కలెక్టర్లు ఎస్.నాగలక్ష్మి, అరుణ్‌బాబు, ఎమ్మెల్యేలు కన్నా లక్ష్మీనారాయణ, నక్కా ఆనంద్‌బాబు, ధూళిపాళ్ల నరేంద్రకుమార్, భాష్యం ప్రవీణ్, బాపట్ల డీఆర్వో, మూడు జిల్లాల అధికారులు పాల్గొన్నారు.

సమావేశం నిర్వహిస్తున్న జడ్పీ ఛైర్‌పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా

❖ కౌలురైతులకు పూర్తిస్థాయిలో రుణాలివ్వాలని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ కోరారు. రైతులకు అన్నదాత సుఖీభవ కింద కేంద్రం విడుదల చేసే రూ. 6 వేలు కలిపి రాష్ట్ర ప్రభుత్వం రూ. 20 వేలు ఇవ్వనుందని ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, చీఫ్‌విప్ జి.వి. ఆంజనేయులు చెప్పారు.

పనుల పురోగతిపై డీఆర్‌ఎం సమీక్ష

గుంటూరు రైల్వే, న్యూస్‌టుడే: గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో జరుగుతున్న వివిధ పనుల పురోగతిపై మండల రైల్వే అధికారి సుదేష్ణసేన్ శుక్రవారం రైల్ వికాస్ భవన్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సుదేష్ణసేన్ మాట్లాడుతూ గుంటూరు-గుంతకల్లు, నల్లపాడు-బీబీనగర్ తదితర మార్గాల్లో జరుగుతున్న నిర్మాణ పనులపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. వివిధ విభాగాల అధికారులతో సమన్వయం చేసుకుంటూ పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాలని సూచించారు. నిర్ణీత గడువులోగా లక్ష్యాలను అధిగమించేందుకు కృషి చేయాలని కోరారు. సమావేశంలో ఏడీఆర్‌ఎం రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ప్రయాణికులకు నాణ్యమైన సేవలే ధ్యేయం

అద్దంకి, న్యూస్‌టుడే: ప్రయాణికులకు సౌకర్యాలు, నాణ్యమైన సేవలు అందించడమే ఆర్టీసీ ధ్యేయమని ఈడీ (కార్యనిర్వాహక సంచాలకులు) నాగేంద్రప్రసాద్ అన్నారు. అద్దంకి ఆర్టీసీ డిపో గ్యారేజి, బస్‌స్టేషన్ పరిసరాల్ని శుక్రవారం ఆయన పరిశీలించారు. అనంతరం డిపో గ్యారేజి వద్ద విలేకరులతో మాట్లాడారు. పది రోజుల క్రితం అద్దంకి డిపోను పరిశీలించానన్నారు. బస్టాండ్ పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా, ప్రయాణికులు కూర్చునేందుకు కుర్చీలు, పంకాలు బిగించాలని సూచించినట్లు తెలిపారు. ఆ మేరకు పురపాలక సంఘం సహకారంతో వాటిని బిగించినట్లు వివరించారు. రాష్ట్రంలో కొత్త బస్సులు వస్తున్నాయని, అద్దంకి డిపోనకు 15 కేటాయించామన్నారు. బస్సులు బాగుండాలి- బస్‌స్టేషన్ పరిశుభ్రంగా ఉండాలనే నినాదాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల్లో అమలు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రజా రవాణాధికారిణి సామ్రాజ్యం, డిప్యూటీ సీటీఎం (ఆపరేషన్ అండ్ కమర్షియల్) రవికాంత్, అద్దంకి, బాపట్ల డిపోల మేనేజర్లు రామ్మోహనరావు, శ్రీమన్నారాయణ పాల్గొన్నారు.

అధికారులతో మాట్లాడుతున్న ఈడీ నాగేంద్రప్రసాద్

కన్నీటి వీడ్కోలు

జననం: 25-12-1943

మరణం: 04-07-2025

శ్రీ నల్లపాటి శివరామ చంద్రశేఖరరావు గారు
మాజీ ఛైర్మన్ : గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ లిమిటెడ్

మా నాన్నగారు శ్రీ నల్లపాటి శివరామ చంద్రశేఖరరావు గారు
ది.04-07-2025, శుక్రవారం నాడు స్వర్గస్తులైనారని తెలియజేయుటకు చింతిస్తున్నాము.

అంతిమయాత్ర: ది.05-07-2025 శనివారం ఉదయం 9.30 ని॥లకు నరసరావుపేట మండలం, జొన్నలగడ్డ గ్రామంలోని మా స్వగృహం నుండి బయలుదేరును. కావున తెలియపరచడమైనది.

కుమారులు
నల్లపాటి రామచంద్ర ప్రసాద్ (రాము)
నల్లపాటి వంశీ మోహన్
మరియు కుటుంబ సభ్యులు

(c) eenadu

జిల్లాను అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యం

కలెక్టర్ వెంకటమురళిని సత్కరించి మొక్క అందజేస్తున్న కమిషనర్ రఘునాథరెడ్డి

బాపట్ల, న్యూస్‌టుడే: అన్ని రంగాల్లో బాపట్ల జిల్లాను అగ్రస్థానంలో నిలపడమే ధ్యేయంగా అధికారులు, ఉద్యోగులు కలిసికట్టుగా పనిచేద్దామని కలెక్టర్ జె.వెంకటమురళి అన్నారు. కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా క్యాంపు కార్యాలయంలో కలెక్టర్‌ను పురపాలక కమిషనర్లు, డీఆర్వో, ఆర్డీవోలు, జిల్లా అధికారులు కలిసి సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. ఆయన మాట్లాడుతూ అందరూ బృంద స్ఫూర్తితో పని చేసి ప్రభుత్వ నిర్దేశిత లక్ష్యాలు చేరుకుందామన్నారు. ఏడాదిగా జిల్లాలో ప్రజలకు అందించిన సేవలు సంతృప్తి నిచ్చాయన్నారు. అభినందనలు, ప్రశంసలు మరింత ఉత్సాహంగా పని చేసేలా స్ఫూర్తినిస్తాయన్నారు. జిల్లా ప్రగతికి కీలకమైన రంగాలపై ప్రత్యేక దృష్టి సారించి పని చేస్తామన్నారు. డీఆర్వో గంగాధర్ గౌడ్, ఆర్డీవోలు గ్లోరియా, చంద్రశేఖర్, రామలక్ష్మి, కమిషనర్ రఘునాథ రెడ్డి, రెడ్‌క్రాస్ జిల్లా ఛైర్మన్ నారాయణభట్టు పాల్గొన్నారు.

నిధులు ఫుల్.. భూమి నిల్

❖ మహిళా డిగ్రీ కళాశాలకు లేని శాశ్వత భవనం
❖ రెండెకరాలు లేక 11 ఏళ్లుగా తీరని సమస్య

బాపట్ల, న్యూస్‌టుడే

ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల స్థాపించి 11 ఏళ్లు అవుతున్నా శాశ్వత భవనాలు మాత్రం నిర్మించలేదు. తాత్కాలిక భవనంలో అరకొర వసతుల మధ్య విద్యార్థినులకు తరగతులు నిర్వహిస్తున్నారు. దీంతో పేద విద్యార్థినులకు నాణ్యమైన విద్య అందటం ఎండమావిగా మారింది. తరగతి గదుల కొరత కారణంగా కొత్త కోర్సులు ప్రవేశపెట్టటానికి అవకాశం లేకుండా పోయింది. భవనాల నిర్మాణానికి కేంద్ర నిధులు ఎటూ ఉన్నాయి. కావాల్సిందల్లా భూమే.

❖ బాపట్లకు 2014లో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల మంజూరైంది. సరస్వతి స్మారక ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, ఉన్నత పాఠశాల ఆవరణలో తాత్కాలిక భవనంలో కళాశాల ప్రారంభించారు. యూజీసీ నిబంధనల ప్రకారం కళాశాలకు తరగతులు, ప్రయోగశాలల భవనాల నిర్మాణానికి కనీసం రెండెకరాల భూమి కావాలి. భవనాల నిర్మాణానికి కేంద్రం రూ.ఐదు కోట్లు మంజూరు చేసింది. కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగారు. ప్రజాప్రతినిధులను కలిశారు. భూమి మాత్రం లభించలేదు. కేవలం ఐదు చిన్న గదుల్లో తరగతులు నిర్వహిస్తున్నారు.

❖ ప్రస్తుతం కళాశాలలో బీకాం కంప్యూటర్స్, బీఏ, బీఎస్సీ ఎంపీసీ, బీఎస్సీ బైపీసీ కోర్సులు బోధిస్తున్నారు. ఒక్కో కోర్సులో 40 సీట్లు ఉన్నాయి. ప్రస్తుతం 360 మంది విద్యార్థినులు

ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల నడుపుతున్న తాత్కాలిక భవనం

చదువుతున్నారు. కళాశాలకు భవనం లేకపోవటం వల్ల బీబీఏ, బీఎస్సీ కంప్యూటర్స్ వంటి డిమాండ్ ఉన్న కోర్సులు, ఇతర కొత్త కోర్సులు ప్రారంభించటానికి అవకాశం లేకుండా పోయింది. యూజీసీ గ్రాంట్స్ రావటం లేదు. కేవలం విద్యార్థినులు చెల్లిస్తున్న ఫీజులు, అధ్యాపకులు కొంత వేసుకుని నిర్వహణ ఖర్చులు భరిస్తున్నారు. బీకాం కంప్యూటర్స్ కోర్సు బోధిస్తున్నా ల్యాబ్ లేకపోవటం గమనార్హం.

❖ ఎమ్మెల్యే నరేంద్రవర్మతో పాటు పట్టణ ప్రముఖులు చొరవ తీసుకుని దాతల సహకారంతో రెండెకరాల భూమిని కళాశాల కేటాయిస్తే దశాబ్దానికి పైగా ఉన్న సమస్య పరిష్కారమవుతుంది. భవనాలు నిర్మిస్తే వసతులు మెరుగవుతాయి. యూజీసీ నుంచి నిధులు వస్తాయి. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు చాలా తక్కువగా ఉన్నాయి. ప్రభుత్వ సహకారంతో బాపట్లలో ఉన్న కళాశాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది.

ఉన్నతాధికారులను కలిసి సమస్య వివరించాం

డిగ్రీ కళాశాలకు పక్కా భవనాలు లేకపోవటం ఇబ్బందిగా ఉంది. ఉపాధి నిచ్చే కొత్త కోర్సులు ప్రారంభించలేకపోతున్నాం. ఎమ్మెల్యే, కలెక్టర్‌ను కలిసి సమస్య వివరించాం. కళాశాలకు భూమిని కేటాయిస్తే భవనాల నిర్మాణం జరిగి సమస్య పరిష్కారమవుతుంది. – నాగమణి, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్

పీ-4 అమలులో జిల్లాకు రాష్ట్రంలో ప్రథమ స్థానం

బాపట్ల, న్యూస్‌టుడే: పీ-4 కార్యక్రమ అమలులో జిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచిన సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా ప్రశంసించారని కలెక్టర్ జె.వెంకటమురళి అన్నారు. అమరావతి నుంచి సీఎం చంద్రబాబు నిర్వహించిన వీసీలో కలెక్టరేట్ నుంచి జిల్లా అధికారులతో కలిసి ఆయన శుక్రవారం పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ పీ-4 అమలులో కలెక్టర్‌గా తన ప్రణాళిక, సమష్టిగా అధికారుల పనితీరు బాగా ఉందని సీఎం అభినందించారన్నారు. జిల్లాలో 62,388 బంగారు కుటుంబాలు ఉన్నాయని తెలిపారు. ఇప్పటికి 44,920 కుటుంబాలను 3,528 మంది మార్గదర్శులకు దత్తత ఇచ్చి రాష్ట్రంలో అగ్రస్థానం సాధించామన్నారు. 72 శాతం బంగారు కుటుంబాలను మార్గదర్శులతో అనుసంధానించామని, మిగిలిన 17 వేల కుటుంబాల దత్తత ప్రక్రియ త్వరలో పూర్తి చేస్తామన్నారు. 13 వేల కుటుంబాలకు జీవనోపాధి కల్పించామని తెలిపారు. సీపీఎం షాలెం రాజు, డీఆర్డీఏ పీడీ శ్రీనివాసరావు, ఆర్డీవో గ్లోరియా పాల్గొన్నారు.

డబ్బులు అడిగినందుకు భార్యపై దాడి

అద్దంకి, న్యూస్‌టుడే: తల్లికి వందనం డబ్బులు అడిగినందుకు భార్యపై భర్త, అత్త దాడి చేశారు. దీనిపై పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఏఎస్ఐ కె.సైదయ్య అందించిన సమాచారం మేరకు.. తిమ్మాయపాలెం గ్రామానికి చెందిన రాధికకు అదే గ్రామానికి చెందిన మహేష్‌తో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం. రెండేళ్ల నుంచి రాధిక పుట్టింట్లో ఉంటుంది. ఇటీవల తల్లికి వందనం డబ్బులు ఆమె బ్యాంక్ ఖాతాకు జమయ్యాయి. భర్త వద్ద ఏటీఎం కార్డు ఉండటంతో వాటిని డ్రా చేశాడు. ఈనేపథ్యంలో శుక్రవారం ఉదయం డబ్బుల కోసం ప్రశ్నించగా భర్త, అత్త కలిసి దాడి చేశారు. బాధితురాలు వారిద్దరిపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై తెలిపారు.

డ్రోన్‌తో రసాయనాల పిచికారీ

ఈనాడు కథనానికి స్పందన

చెరుకుపల్లి గ్రామీణ, న్యూస్‌టుడే: ఆర్ఎం డ్రెయిన్లో గుర్రపు డెక్క, తూటికాడ నివారణకు డ్రోన్‌తో రసాయనాలు పిచికారీ చేశారు. ఖరీఫ్ మొదలైనా పూడిక తొలగించకపోవడం.. రైతులు ఆందోళన చెందుతుండటంపై ఈ నెల 3న ఈనాడులో 'పనులు చేస్తారా.. పంట ముంచుతారా?' శీర్షికన ప్రచురితమైన కథనానికి ప్రాజెక్టు కమిటీ ఛైర్మన్ పంతాని మురళీధర్ రావు స్పందించారు. డ్రెయిన్‌లో గుర్రపు డెక్క, తూటికాడలపై రసాయనాలను పిచికారీ చేయాలని ఆదేశించారు. శుక్రవారం డ్రోన్ సాయంతో మూడు కి.మీ. మేర రసాయనాలు పిచికారీ చేయించారు. పనులను నీటి సంఘం అధ్యక్షుడు గోగినేని రామంజనేయులు, నేతలు మల్లాది రామకృష్ణ, మేక మహేష్ తదితరులు పర్యవేక్షించారు. డ్రెయిన్‌లో పూడిక, మట్టి మేటలు తొలగించకుండా.. ఇలా రసాయనాలు చల్లించడంపై రైతులు పెదవి విరుస్తున్నారు.

కౌలు గుర్తింపు కార్డులు ఇవ్వాలి

పర్చూరు, న్యూస్‌టుడే : కౌలు రైతులందరికీ భూముల యజమానులతో సంబంధం లేకుండా గుర్తింపు కార్డులు అందించాలని కౌలురైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి హరిబాబు అన్నారు. శుక్రవారం జరిగిన కౌలు రైతుల సంఘం జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా నాయకులు కొండయ్య, రహీం, కె.శ్రీను, డేవిడ్ పాల్గొన్నారు.

నెల రోజులుగా తాగునీరు వృథా!

లీకులతో రోడ్డుపై నిలిచిన నీరు

చిత్రంలో రోడ్డుపై నిలిచిన నీరు వేటపాలెం గ్రంథాలయం వీధిలోనిది. దీన్ని చూసి వర్షం పడిందని అనుకుంటే మీరు పొరపడినట్లే. గడిచిన నెల రోజులుగా ఇదే ప్రాంతంలో రెండు చోట్ల తాగునీటి పైపులు లీకవుతున్నాయి. నీరంతా రహదారిపై నిలుస్తోంది. ఈ మార్గంలో నిత్యం బ్యాంకులు, పంచాయతీ కార్యాలయం, జూనియర్ కళాశాలకు అనేక మంది రాకపోకలు సాగిస్తున్నారు. ఇక్కడ నీరు నిల్వ ఉండటంతో వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పంచాయతీ అధికారులు స్పందించి దీన్ని బాగుచేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. -న్యూస్‌టుడే, వేటపాలెం

వైద్య కళాశాలల నిర్మాణానికి పీపీపీ విధానం వద్దు

బాపట్ల: వైద్య కళాశాలలను పీపీపీ విధానంలో నిర్మించాలన్న ప్రభుత్వం నిర్ణయం సరికాదని వైకాపా విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.రవికుమార్ అన్నారు. వైకాపా కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం ప్రారంభించిన వైద్య కళాశాలల నిర్మాణ పనులను కూటమి ప్రభుత్వం కొనసాగించి సత్వరమే పూర్తి చేయాలన్నారు. బాపట్ల వైద్య కళాశాల నిర్మాణ పనులు తిరిగి వెంటనే ప్రారంభించాలని కోరారు. నేతలు సోహిత్, లక్ష్మణ్, వసీం మొహమ్మద్, వెంకటేష్, రాజశేఖర్ పాల్గొన్నారు.

బ్రాయిలర్ ధరలు (కిలో 1కి రూ.లలో)

వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 102, రిటైల్ ధర - 124, చికెన్ విత్‌స్కిన్ - 180, చికెన్ స్కిన్‌లెస్ - 205.
కృష్ణా జిల్లాలో: వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర -97 రిటైల్ ధర 119 చికెన్ విత్ స్కిన్ - 173, చికెన్ స్కిన్‌లెస్ - 196.
అమరావతి పౌల్ట్రీ ఫార్మర్స్ & ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 104, 112, 123 చికెన్ విత్ స్కిన్ - 200 చికెన్ స్కిన్‌లెస్ - 210.

నెక్ సూచించిన కోడిగ్రుడ్డు ధర

ఈరోజు నెక్ విజయవాడ జోన్ సూచించే ప్లాస్టిక్ ట్రే ఫారం- గేటు గుడ్డు ధర 100 గుడ్లకు రూ. 570 (వాణిజ్య & పరిశ్రమల సమాచారం కోసం) ★ నెక్ విజయవాడ. ఈరోజు ఫారం కోడి ధర కిలో రూ.88/-.

91.9 FM Vijayawada ఈఎఫ్ఎమ్ కార్యక్రమాలు
శనివారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ. 5 - ఉ. 7
ఈ-మార్నింగ్స్	ఉ. 7 - ఉ. 11
నువ్వా నేనా	ఉ. 11 - మ. 2
సత్యభామ	మ. 2 - సా. 5
కాలేజీ స్టైల్	సా. 5 - రా. 9
ఈ స్టార్ మీ స్టార్	రా. 9 - రా. 10
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా. 10 - తె. 5

/Eenadufm
For Advertising on Eenadu FM Contact 80080 03297

శాశ్వత పరిష్కారం చూపేవరకు ఆందోళన

ఫ్యాక్టరీ సిబ్బంది, గ్రామస్థులతో మాట్లాడుతున్న సీఐ మల్లికార్జునరావు, ఎస్సై మహమ్మద్ రఫీ

మేదరమెట్ల, న్యూస్‌టుడే: మిర్చి కర్మాగారం నుంచి వచ్చే కారం కొరకు శాశ్వత పరిష్కారం లభించే వరకు ఆందోళన చేస్తామని మేదరమెట్ల గ్రామస్థులు తెలిపారు. కొరిశపాడు మండలం మేదరమెట్లలోని సిండికేట్ ఫ్యాక్టరీ నుంచి నెల రోజులుగా కోరు వస్తుంది. 10 రోజుల నుంచి అది తీవ్రంగా ఉంది. దీంతో గ్రామస్థులు శుక్రవారం ఫ్యాక్టరీ వద్దకు చేరుకుని సిబ్బందితో మాట్లాడి, రన్నింగ్‌లో ఉన్న దానిని ఆపివేయించారు. సమస్యకు పరిష్కారం చూపే వరకు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. యజమాన్యం వచ్చి శాశ్వత పరిష్కారం చూపిస్తేనే పునఃప్రారంభించాలన్నారు. కొన్నేళ్లుగా సమస్యకు పరిష్కారం చూపిస్తామని యాజమాన్యం మాయమాటలు చెబుతోందని.. ఆ దిశగా ఎటువంటి చర్యలు చేపట్టలేదని ఆందోళన వ్యక్తం చేశారు. 15 వేల మంది గ్రామస్థుల ఆరోగ్యం పాడైపోయాక పరిష్కారం చూపిస్తే ఎవరికి ప్రయోజనమని ఆవేదన చెందారు. అక్కడికి చేరుకున్న అద్దంకి రూరల్ సీఐ మల్లికార్జునరావు, ఎస్సై మహమ్మద్ రఫీ ఉద్యోగులు, గ్రామస్థులతో మాట్లాడారు. సమస్యను ఉన్నతాధికారులకు తెలియజేశారు. యాజమాన్యం వచ్చి సమస్యకు పరిష్కారం చూపే వరకు కర్మాగారం ప్రారంభించమని సిబ్బంది తెలపడంతో గ్రామస్థులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Dr. NTR VAIDYA SEVA TRUST
(Government of Andhra Pradesh)
#241, MGM Capital, Near NRI Y Junction, Chinakakani, Mangalagiri, Guntur Dist., A.P-522503, Email: ap_d236@drntrvaidyaseva.ap.gov.in

TENDER NOTICE

Inviting Tenders from **qualified Audit Firms for conducting of Statutory Audit for 2024-25, Internal Audit for 2025-26** and Last date for submission Tender **11.07.2025, 05:00 PM.** visit the website for Tender Documents: **https://www.drntrvaidyaseva.ap.gov.in/**

Executive Officer (Admin), Dr. NTR VST.

నగర పాలక సంస్థ, గుంటూరు.

ఆర్.సి. నెం.2276/2007/ఎ2 **బహిరంగ వేలము నోటీసు** ది.04-07-2025

1. గుంటూరు నగరపాలకసంస్థ యాజమాన్యమునకు చెందిన షాపింగ్ కాంప్లెక్స్ ల నందలి ఈక్రింది తెలిపిన షాపులకు సంబంధించి జి.ఓ.ఎం.ఎస్.నెం.56 ది.05-02-2011 ప్రకారము 3 సంవత్సరములకు నెల అద్దె పై లీజుకు యిచ్చుటకు ది.15-07-2025న ఉదయం 11.00 గం లకు మునిసిపల్ ట్రావెలర్స్ బంగ్లా నందు కమీషనరు గారిచే గాని, వారు అనుమతించిన వారితో గాని బహిరంగ వేలము నిర్వహించబడును.
బహిరంగ వేలములో నెల అద్దెపై హెచ్చు పాటదారునకు మాత్రమే 2025-26 సంవత్సరము గజిట్ నిబంధనల ననుసరించి షాపును లీజుకు కేటాయించబడును.

సీ. నెం	కాంప్లెక్స్ పేరు	కేటగిరి	షాపు నెం.	నెల అద్దె రూ.	ధరావత్తు మొత్తము (రూ.)	సాల్వెన్సీ / సెక్యూరిటీ డిపాజిట్టు (రూ.)	Remarks
1	నాజ్ సెంటర్	O.C	1800003	22,247	66,800	1,33,600	
2	షాపింగ్ కాంప్లెక్స్	O.C	1800011	11,062	33,200	66,400	
3	శ్రీనాథపీఠం షాపింగ్	O.C	2300001	9038	27,200	54,400	
4	కాంప్లెక్స్	O.C	2300002	9038	27,200	54,400	
5	రాజాగారితోట	O.C	2300003	9038	27,200	54,400	
6	యల్.యల్.ఆర్ షాపింగ్ కాంప్లెక్స్	S.C	7700009	3337	10,100	20,200	
7	యన్.టి.ఆర్.	O.C	3300005	21,555	64,700	1,29,400	
8	స్టేడియం	O.C	3300006	21,555	64,700	1,29,400	
9	కాంప్లెక్స్	O.C	3300041 (2వ అంతస్తు)	14,000	42,000	84,000	ఉత్తర్వులు జారీచేయు తేదీనుండి 3 సంవత్సరములు వరకు
10	గన్ హాల్	O.C	5600012	3,847	12,000	24,000	
11	షాపింగ్ కాంప్లెక్స్	O.C	5600013	3,847	12,000	24,000	
12	ఓల్డ్ గుంటూరు వెజిటబుల్ మార్కెట్ షాపింగ్ కాంప్లెక్స్	O.C	2900005	6,487	19,500	39,000	
13	బి.ఆర్.	O.C	300021A	7,308	21,925	43,850	
14	స్టేడియం	O.C	3000024	7,308	21,925	43,850	
15	షాపింగ్	O.C	300024A	7,308	21,925	43,850	
16	కాంప్లెక్స్	O.C	3000025	7,308	21,925	43,850	
17		O.C	300025A	7,308	21,925	43,850	
18	బి.ఆర్.	O.C	7200002	6,380	19,140	38,280	
19	స్టేడియం	O.C	7200003	6,380	19,140	38,280	
20	షాపింగ్	O.C	7200004	6,380	19,140	38,280	
21	కాంప్లెక్స్	O.C	7200005	6,380	19,140	38,280	
22	ఫస్ట్ ఫ్లోర్	O.C	7200006	6,380	19,140	38,280	

2025-26 సంవత్సరమునకు సంబంధించి గెజిట్ లోని నిబంధనల ప్రకారము నెల అద్దె పై బహిరంగ వేలము నిర్వహించిన షాపులను హెచ్చు పాట దారులు 12 నెలల అద్దెను నాన్ రిఫండబుల్ గుడ్ విల్ క్రింద 7 దినములలోపు చెల్లించవలెను.

2. గుంటూరు నగరపాలకసంస్థ పరిధిలోని అడవి తక్కెళ్లపాడు నందలి నగరపాలకసంస్థకు చెందిన నూతనముగా నిర్మించిన IHSDP షాపింగ్ కాంప్లెక్స్ మొదటి అంతస్తు నందలి ఈక్రింది తెలిపిన 2 షాపులకు జి.ఓ.ఎం.ఎస్.నెం.21 ది.18-01-2013 ప్రకారము 5 సంవత్సరములకు గుడ్ విల్ పద్దతి పై లీజుకు యిచ్చుటకు ది.15-07-2025న ఉదయం 11.00 గం లకు మునిసిపల్ ట్రావెలర్స్ బంగ్లా నందు బహిరంగ వేలము నిర్వహించబడును.

సీ. నెం	కాంప్లెక్స్ పేరు	కేటగిరి	షాపు నెం.	షాపునకు నెలకు అద్దె రూ.	గుడ్ విల్ రూ.	ధరావత్తు మొత్తము (రూ.)	సాల్వెన్సీ / సెక్యూరిటీ డిపాజిట్టు (రూ.)	కౌలు కాలము
1	IHSDP షాపింగ్ కాంప్లెక్స్, అడవి	బి.సి (నాయి బ్రాహ్మణ మరియు వాషర్ మెన్ కో- ఆపరేటివ్ సొసైటీస్)	7 (FF)	రూ.723/- (613/- + 18% GST 110/-)	2,36,000/-	4500/-	9,000/-	ఉత్తర్వులు జారీచేయు తేదీనుండి 5 సంవత్సరములు వరకు
2	తక్కెళ్లపాడు	యస్. సి.	10 (FF)	రూ.723/- (613/- + 18% GST 110/-)	2,36,000/-	4500/-	9,000/-	

గుడ్‌విల్ పద్ధతిపై బహిరంగ వేలము నిర్వహించే షాపులకు హెచ్చు పాటదారులు 7 దినములలోపు పాట మొత్తమును చెల్లించవలెను. లీజుదారుడు / గుత్తదారుడు వేలం మొత్తంపై అమలులో ఉన్న జి.యస్.టి. 18% ట్యాక్సును అదనముగా చెల్లించవలెను. ఇతర వివరముల కొరకు నగరపాలక సంస్థ రెవెన్యూ విభాగము నందు కార్యాలయపు పనివేళల యందు ఎ2-I గుమస్తా గారిని సంప్రదించవలెను.

సం/- కమిషనరు, నగర పాలక సంస్థ, గుంటూరు.

జీడీసీసీ బ్యాంకు మాజీ ఛైర్మన్ నల్లపాటి కన్నుమూత


చంద్రశేఖరరావు (పాతచిత్రం)

నరసరావుపేట అర్బన్, నరసరావుపేట సెంట్రల్, న్యూస్‌టుడే: గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు మాజీ ఛైర్మన్ నల్లపాటి శివరామచంద్రశేఖరావు(83) హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు. ఈయన స్వగ్రామం నరసరావుపేట మండలం జొన్నలగడ్డ. సర్పంచిగా, సొసైటీ ఛైర్మన్‌గా పని చేశారు. నియోజకవర్గ ప్రజలకు నల్లపాటి చంద్రంగా సుపరిచితులు. చంద్రం పెదనాన్న నల్లపాటి వెంకట్రామయ్య ఆంధ్ర రాష్ట్ర తొలి స్పీకర్‌గా పని చేశారు. తెదేపా ఆవిర్భావంతో చంద్రం రాజకీయాల్లోకి ప్రవేశించారు. జడ్పీటీసీ సభ్యుడిగా అత్యధిక మెజార్టీతో విజయం సాధించారు. అనంతరం జీడీసీసీ బ్యాంకు ఛైర్మన్‌గా సేవలందించారు. ఆయన కుమారుడు నల్లపాటి రామచంద్రప్రసాద్ తెదేపా రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. శనివారం ఉదయం గుంటూరు రోడ్డులోని నివాసం నుంచి అంతిమ యాత్ర సాగుతుందని రామచంద్రప్రసాద్ తెలిపారు. తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కె.శ్రీనివాసరావు, గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు ముత్తినేని నాగేశ్వరరావు, ముప్పాళ్ల రామదాసు, పీడీఎం నేత నల్లపాటి రామారావు తదితరులు సంతాపం ప్రకటించారు.

గుర్తుతెలియని వ్యక్తి మృతి

బాపట్ల: పట్టణంలోని విజయకృష్ణ థియేటర్ వెనక బజారులో గుర్తు తెలియని వ్యక్తి మురుగుకాలువలో పడి మృతిచెందిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. మద్యం మత్తులో రోడ్డుపై నుంచి కింద ఉన్న కాలువలో పడిపోవడంతో అతను చనిపోయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. అతని వయసు 35 నుంచి 37 ఏళ్ల మధ్య ఉంటుందన్నారు.

EENADU Classifieds

BUSINESS SERVICES

బంగారం కొనబడును. బ్యాంకులలో, ఇతర ప్రైవేట్ సంస్థలలో తాకట్టులో ఉన్న మీ బంగారం మా డబ్బుతో విడిపించి అధిక ధరకు కొనబడును. (స్పాట్ క్యాష్). సంప్ర: 87907 41166.

BUSINESS OFFER

టైలరింగ్ వర్క్స్ ఇంటి వద్దనే పనిచేసే స్త్రీలు కావలెను. వారి క్లాత్ ఇచ్చుటకు స్టాక్ పాయింట్స్ పెట్ పార్టనర్స్ కావలెను. ✆ 7093632399.

SOLAR PRODUCTS

PM సూర్య ఘర్ ద్వారా 3.3 KW సోలార్ సిస్టం 2,10,000/-కి 78,000/- రూ. సబ్సిడీతో + ఉచిత రిజిస్ట్రేషన్లు + 90% బ్యాంకు లోన్‌తో బైఫేషియల్ ప్యానెల్స్ 30 Years వారంటీతో. ✆ 98667 28063.

PEOPLE CARE

OLD AGE HOME

రామకృష్ణ గ్రూప్ (AP No:1) VJA. వృద్ధులకు, పేషంట్ల సేవలకు, ఇంటి/ వంటపని, బేబీకేర్ కొరకు M/F వర్కర్లను మీ ఇంటికి పంపగలము. ✆ 95052 76677, 82474 49036.

REAL ESTATE

GENERAL

A.P. **రాజధాని** అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌లో గజం 5000/-, కాజాలో గజం 10,000/-, అమరావతిలో గజం 7000/-, మంగళగిరిలో గజం 12000/- 96035 30555.

FLAT FOR SALE

AMARAVATHI ROAD

గుంటూరు, గోరంట్ల, హోసన్నా మందిర్ ఎదురుగా హసిని ఇన్‌ఫ్రా అపార్ట్‌మెంట్‌లో 2BHK-910 Sft; వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ నెం: 509, కార్ పార్కింగ్‌తో అమ్మకమునకు కలదు. Ph: 63058 92803.

PATTABHIPURAM

FLATS FOR SALE
గుంటూరు సిటీ, పట్టాభిపురంలో 100% వాస్తుతో, అత్యంత నాణ్యతా ప్రమాణాలతో నూతనంగా నిర్మించిన గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్‌మెంట్ నందు
4,607 చ.అ.ల 5 BHK ప్రీమియం ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్స్ అమ్మకమునకు కలవు
రెడీ టు ఆక్యుపై
బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు
✆ 81211 42332

HOUSE FOR SALE

GENERAL

విజయవాడ గన్నవరం దగ్గర NH-16 హైవేని ఆనుకుని 60 అ|| రోడ్డు తూర్పు ఫేసింగ్ ఒక్కొక్క ఫ్లోరు 2000 Sq.Ft.తో 466 చ||గ||లలో G+3 Triplex బిల్డింగ్ అమ్మకమునకు కలదు. ✆ 88774 58888.

LAND FOR SALE

GENERAL

మెగా ★ అవకడో ★ ఫామ్‌ల్యాండ్‌లో 11 సెంట్లు ★5 లక్షలకే ★ 5వ సంవత్సరం నుండి సంవత్సరంకి 2 లక్షల ఆదాయం పొందండి. ఫోన్: 9133574455.

PLOT FOR SALE

GENERAL

అమరావతి రోడ్, మల్లికార్జునపేట, 30 అ|| రోడ్, వెస్ట్ ఫేసింగ్ 25X45=125 చ.గ.ల ఖాళీ స్థలం అమ్మకానికి కలదు. గజం 44వేలు. ఫోన్: 90308 07472.

విశాఖలో/ అనకాపల్లిలో NRI ఫామ్ ల్యాండ్స్ వేయుటకు ఇన్వెస్ట్ పార్టనర్స్ కావలెను. సంప్రదించండి. ✆ 73864 14017/ 70936 32399.

TO LET

COMMERCIAL

గుంటూరు, అశోక్‌నగర్, 1వ లైను, టీడీపీ ఆఫీస్ దగ్గర, డా|| కళ్యాణ్ బిల్డింగ్ నందు 2వ ఫ్లోర్‌లో 1600 S.Ft. బిల్డింగ్ కమర్షియల్ పర్పస్‌కు అద్దెకు కలదు. ✆: 98854 99979, 94926 01716 & 96525 56678.

Book your 5 lines Classified Colour Rs.770/- 3Ads Package Rs.1945/-
5 lines Classified B/W Rs.650/- 3Ads Package Rs.1625/-
ప్రకటనపై 5% జి.ఎస్.టి. అదనం

JOBS

Wanted Lady Tele Callers. Preferred Young & Energetic, Talktive Persons. Qualification: Inter & Degree. Contact: Worldwide Education Consultant. Lakshmipuram, Guntur. Cell: 90001 33866.

Wanted Part Time Lady Graduate Teachers, Time: 1.00 P.M. to 8.00 P.M. & For Study Hours: 4.00 P.M. to 8.00 P.M. Sri Satya Sai Ideal School, Chowtra, Guntur-3. ✆: 0863-2222114, 2241837.

Wanted Office Asst. (Male) Qua: Any Degree with Computer Knowledge. Maxmuller Publication Guntur. 94941 61313.

Wanted B-Pharmacy/ D-Pharmacy candidates to work in a pharmacy in Guntur city. Pci registration mandatory. And wanted packing & delivery boys, Q: 10th. 63009 75241.

Amaravathi Roofings: Roofing Sheats Distributor looking for Sales executives for Palnadu District with 2 to 3 yrs. Experience, Any Degree/ Diploma. ✆ 95505 33666.

Wanted Primary, high school English and Physics teachers contact immediately. Perecherla. Ph: 97017 59405.

Earn Extra Income online through Work from Home in Wellness Industry. 101, SF Res. Rd # 4, B.Hills, Hyd. ✆ 8919664679, 8309909749.

గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతీ యువకులకు ఉచితంగా భోజనం మరియు వసతితో పాటు Tally + Ms-Office కోర్సు నందు శిక్షణతో 100% ఉపాధి కల్పించబడును. 88851 81110.

గుంటూరు, 11/2, అరండల్‌పేట, SR Images సంస్థలో పనిచేయుటకు రియల్ ఎస్టేట్ రంగంలో అనుభవం కలిగిన అకౌంటెంట్ కావలెను. ✆: 84658 45211.

శివకార్తికేయ హోంకేర్ నందు వృద్ధులను/ పేషంట్స్/ పిల్లలను చూసుకొనుటకు ఇంటి/ వంట పనిచేయుటకు వర్కర్స్/ నర్సులు కావలెను. ఉచిత వసతి, భోజనం, జీతం: 20K. ✆ 99120 11499, 99120 11899.

గుంటూరు నగరంలో ప్రముఖ స్కూల్లో Classical Dance, Western Dance, Chess Masters & Primary Teachers కావలెను. ✆ 9447660603.

రామకృష్ణ బిల్డర్స్ & డెవలపర్స్ VJA కొరకు 10th ఆపైన చదివిన టెలీకాలర్స్, కస్టమర్‌కేర్ మరియు అన్ని రకాల M/F స్టాఫ్ కావలెను. భో+వ +మంచి జీతం+ఇన్సెంటివ్స్ కలవు. 9959021122/ 9959031122.

అకౌంటెంట్ కావలెను. బీకాం, 5 సం||లు కంప్యూటర్ అకౌంట్స్‌పై అనుభవం, ఇన్‌కంటాక్స్ రిటర్న్స్‌కు ప్రిపేర్ చేయకలిగి, GST రిటర్న్స్ వేయగలిగిన వారు రెజ్యూమ్‌లను kamathamjob@gmail.com కు పంపగలరు.

గుంటూరులోని ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ వారి APCRDA అప్రూవ్డ్ ప్లాట్లు మార్కెటింగ్ చేయుటకు టీం లీడర్స్ & ఎగ్జిక్యూటివ్స్ (M/F) కావలెను. ఆకర్షణీయమైన జీతం/ మంచి కమీషన్ ఇవ్వబడును. ✆ 95731 51860.

FACULTY/ TEACHERS

Naveena High School, Guntur require qualified Teachers for Maths & Science, English & Social Combinations and Lady P.E.T. 93923 58368.

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

తక్కువ బడ్జెట్‌లో మీ అవసరాలు తీర్చే ఏకైక మార్గం.. ఈనాడు లో ప్రకటన ఇవ్వటం
పూర్తి వివరాలకు సంప్రదించండి: 8008510541

(c) eenadu

బాపట్ల

•బాపట్ల •రేపల్లె •వేమూరు

దేశవ్యాప్త సమ్మె విజయవంతం చేయాలి

రేపల్లె అర్బన్, నిజాంపట్నం, అమృతలూరు, న్యూస్‌టుడే: లేబర్ కోడ్‌లు వ్యతిరేకిస్తూ జులై 9న జరిగే దేశవ్యాప్త సమ్మెలో కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని సీఐటీయూ బాపట్ల జిల్లా అధ్యక్షుడు సీహెచ్ మణిలాల్, ఏఐటీయూసీ రేపల్లె ఏరియా గౌరవాధ్యక్షుడు గొట్టుముక్కల బాలాజీ, అమృతలూరు ఐసీడీఎస్ ప్రాజెక్టు స్థాయి లీడర్ బసవమ్మ పిలుపునిచ్చారు. 44 కార్మిక చట్టాలు, 4 లేబర్ కోడ్‌లు తీసుకొచ్చి కార్మికులను కార్పొరేటర్లకు కట్టు బానిసలను చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వినతి పత్రాలు అందజేశారు. పని ప్రదేశాలకు వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు.

విస్తృతంగా సేవా కార్యక్రమాలు

శ్రీనివాసరావు

బాపట్ల, న్యూస్‌టుడే: రోటరీ క్లబ్ ద్వారా సమాజ సేవా కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తామని క్లబ్ బాపట్ల శాఖ నూతన అధ్యక్షుడు వేజెండ్ల శ్రీనివాసరావు అన్నారు. రోటరీ క్లబ్ నూతన కార్యవర్గ ఎన్నిక పట్టణంలోని విజయలక్ష్మీపురం వద్ద సంస్థ కల్యాణ మండపంలో శుక్రవారం జరిగింది. రోటరీ క్లబ్ అధ్యక్షుడిగా వేజెండ్ల శ్రీనివాసరావు, కార్యదర్శిగా కొత్త ఆంజనేయవరప్రసాద్, కోశాధికారిగా కొత్త సుబ్బారావు ఎన్నికయ్యారు. ఈ నెల 11న నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించనుంది.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

బాపట్ల : 80085 73141, రేపల్లె : 80085 73136, వేమూరు: 91107 83738

? కర్లపాలెం పంచాయతీ తారకరామానగర్ సమీపంలో విద్యుత్తు స్తంభంతో పాటు తీగలకు పిచ్చి మొక్కలు అల్లుకున్నాయి. - **స్థానికులు** ✔ స్తంభంతో పాటు తీగలకు అల్లుకున్న పిచ్చి మొక్కలు వెంటనే తొలగిస్తాం. - **బాషా, విద్యుత్తు శాఖ ఏఈ** –న్యూస్‌టుడే, కర్లపాలెం

? చందోలు శ్రీబండ్లమ్మ దేవస్థానం ఎదురు ప్రధాన రహదారిపై కొద్దిపాటి వర్షానికే నీరు నిల్వటంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. - **శ్రీనివాస్, చందోలు** ✔ పరిశీలించి వెంటనే చర్యలు తీసుకుంటాం. -**సుజాత, పంచాయతీ కార్యదర్శి, చందోలు** –న్యూస్‌టుడే, పిట్టలవానిపాలెం

కాలువల ఏర్పాటు

స్పందనకు వందనం

రేపల్లె అర్బన్: రేపల్లె మండలం పేటేరు గౌడపాలెం వాకా వారి వీధిలో కచ్చా కాలువల సదుపాయం లేక వర్షం నీరు రోడ్డుపై నిలుస్తోంది. దీనిపై ఈనెల 4న మేమున్నాం..మీకుతోడుగా శీర్షికన ఈనాడులో సమస్య ప్రచురితమైంది. స్పందించిన పంచాయతీ కార్యదర్శి దాసరి శ్రీనివాసరావు శుక్రవారం జేసీబీ యంత్రం ఏర్పాటు చేయించి రోడ్డుకు రెండు వైపులా కచ్చా కాలువలు తీయించారు.

అడవులదీవి ఎస్సైగా బాబూరావు

నిజాంపట్నం, న్యూస్‌టుడే : నిజాంపట్నం మండలం అడవులదీవి పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా బత్తుల బాబూరావు శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఒంగోలు సీసీఎస్‌లో పని చేస్తున్న ఆయన సాధారణ బదిలీల్లో భాగంగా ఇక్కడకు వచ్చారు. ఇక్కడ ప్రస్తుతం ఇన్‌ఛార్జి ఎస్సైగా నిజాంపట్నం ఎస్సై కందుల తిరుపతిరావు అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. బాబూరావు మాట్లాడుతూ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు శక్తివంచన లేకుండా పని చేస్తానని తెలిపారు.

కాళ్లరిగేలా తిరుగుతున్నా.. కనికరించరా!

కర్లపాలెం, న్యూస్‌టుడే

ఇంకా అందని స్పౌజ్ పింఛన్లు

స్పౌజ్ పింఛన్ల నగదు కోసం లబ్ధిదారులకు నిరీక్షణ తప్పడం లేదు. గ్రామాల వారీగా అర్హుల జాబితా సిద్ధం చేసి రెండో నెల గడుస్తున్నా నేటికీ అందలేదు. వారంతా సచివాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్టీఆర్ భరోసా పథకంలో భాగంగా స్పౌజ్ పింఛన్లు అందించేందుకు ఉత్తర్వులిచ్చింది. సామాజిక పింఛను తీసుకుంటున్న భర్త చనిపోతే అతని భార్యకు ఆ తరువాత నెల నుంచి అందేలా స్పౌజ్ పింఛను ఇవ్వాలని నిర్ణయించింది. కానీ నేటికీ కార్యరూపం దాల్చలేదు.

2023 డిసెంబరు నుంచి 2024 అక్టోబరు వరకు

2023 డిసెంబరు నుంచి 2024 అక్టోబరు వరకు ఈ పింఛన్లకు దరఖాస్తులు స్వీకరించారు. ఈ ఏడాది మేలో అర్హుల జాబితా విడుదల చేశారు. వీరికి రూ.4 వేలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఈ ఏడాది జూన్ 12 నాటికి కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తైన సందర్భంగా పింఛను పంపిణీ చేయాలని తొలుత నిర్ణయించారు. అనివార్య కారణాలతో పంపిణీ ఆగింది. జులై ఒకటినైనా పంపిణీ చేస్తారని లబ్ధిదారులు ఎదురు చూశారు. అయినప్పటికీ నిరాశ తప్పలేదు. దీంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.

బాపట్ల నియోజకవర్గంలో వివరాలు ఇలా..

మండలం	లబ్ధిదారులు	మంజూరైన నగదు
బాపట్ల	119	4,76,000
కర్లపాలెం	99	3,96,000
పిట్టలవానిపాలెం	78	3,12,000

ఇంతవరకూ అందలేదు

నా భర్త చనిపోయి సంవత్సరం అవుతోంది. స్పౌజ్ పింఛను మంజూరైంది. గత నెల 12న పంపిణీ చేస్తామని అధికారులు తెలిపారు. కానీ ఇంతవరకూ అందించలేదు. అప్పటి నుంచి సచివాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నాను. అధికారులు స్పందించి స్పౌజ్ పింఛను మంజూరు చేయాలని కోరుతున్నాం.
–బత్తుల నాగమ్మ, పెదగొల్లపాలెం

త్వరలో పంపిణీ చేస్తాం

స్పౌజ్ పింఛన్ల అర్హుల జాబితా సిద్ధంగా ఉంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పంపిణీ చేస్తాం. ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
– శ్రీనివాసరావు, ఎంపీడీవో, కర్లపాలెం

ఆకటుకున్న అమ్మవారి అలంకరణ

అలంకరణలో అమ్మవారు

చందోలు(పిట్టలవానిపాలెం), న్యూస్‌టుడే : చందోలు శ్రీబండ్లమ్మ అమ్మవారి దేవస్థానంలో ఆషాఢమాసం సందర్భంగా నిర్వహిస్తున్న శ్రీవారాహీ అమ్మవారి నవరాత్ర మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం అమ్మవారిని 'సింహరుఢా వారాహీదేవి'గా అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో నరసింహమూర్తి మాట్లాడుతూ దుష్టశక్తులను పారదోలి భక్తులకు అభయప్రదాయినిగా, కల్పవల్లిగా సింహవాహనం చేసుకొని అష్ట భుజాలతో త్రిశూలం, హలం, ముసలం, పాశం అంకుశం, శంకుచక్రములను ఆయుధాలుగా ధరించి రాష్ట్రాన్ని దేశంలో సింహ భాగంగా నిలపాలని కోరుతూ ఇలా అలంకరించామని తెలిపారు.

ఉపాధ్యాయులకు సత్కారం

బదిలీ అయిన వారితో పాఠశాల ఉపాధ్యాయుల బృందం

అమృతలూరు, న్యూస్‌టుడే: అమృతలూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఇటీవల బదిలీపై వెళ్లిన శాంతి, అనూరాధ, విజయలక్ష్మి, శ్రీనివాసరావు, నాగేశ్వరావు, పోతురాజు, గోపిలను సత్కరించారు. ప్రధానోపాధ్యాయుడు నిరీక్షణరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో బదిలీ ఉపాధ్యాయులకు శాలువాలు కప్పి జ్ఞాపికలు అందజేశారు. 8ఏళ్లు వారు పాఠశాలలో అందించిన ఉత్తమ బోధనను పలువురు ఉపాధ్యాయులు అభినందించారు.

అభివృద్ధి ప్రణాళిక సిద్ధం చేయండి

వేమూరు, న్యూస్‌టుడే: వివిధ శాఖల అధికారులు నియోజకవర్గ అభివృద్ధి ప్రణాళికను సిద్ధం చేయాలని ఎమ్మెల్యే ఆనందబాబు కోరారు. ఈ విషయంపై గుంటూరులోని తన క్యాంపు కార్యాలయంలో పలు శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ వీ-4 నివేదికపై ఎంపీడీవోలను ఆరాతీశారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కోరారు. రెవెన్యూ సమస్యలపై అందిన అర్జీలను సంబంధిత అధికారులు పరిష్కరించాలని ఆదేశించారు. డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాసరావు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఆర్‌అండ్‌బీ, పంచాయతీ రాజ్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న ఎమ్మెల్యే ఆనందబాబు

మంజూరు పత్రం అందజేస్తున్న మంత్రి అనగాని సత్యప్రసాద్

సీఎం సహాయనిధి చెక్కులు అందజేత

రేపల్లె అర్బన్: రేపల్లె తెదేపా కార్యాలయంలో రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ శుక్రవారం వివిధ అనారోగ్య కారణాలతో బాధపడుతున్న పలు కుటుంబాలకు చెందిన సభ్యులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన రూ.23,77,387 లక్షల విలువైన చెక్కులు అందజేశారు. బాధితుల ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకుని అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం మెప్మా ఆర్పీలకు బయోమెట్రిక్ డివైస్, ట్యాబ్, రాపిడో బైక్‌లు పంపిణీ చేశారు. కృష్ణా పశ్చిమ డెల్టా ప్రాజెక్టు కమిటీ ఛైర్మన్ పంతాని మురళీధరరావు, గూడపాటి శ్రీనివాసరావు, కమిషనర్ సాంబశివరావు, మెప్మా మేనేజరు అరుణ, సుగుణ పాల్గొన్నారు.

పోలీసు కుటుంబాలకు అండగా ఉంటాం

కానిస్టేబుల్ రమేష్ సతీమణి జెమినికి ఆర్థిక సాయం చెక్కు అందజేస్తున్న ఎస్పీ తుషార్ డూడీ

బాపట్ల, న్యూస్‌టుడే: పోలీసు కుటుంబాలకు ఎప్పుడూ అండగా ఉంటామని ఎస్పీ తుషార్ డూడీ అన్నారు. వెదుళ్లపల్లి పోలీస్‌స్టేషన్‌లో పని చేస్తూ ఈ ఏడాది ఏప్రిల్ 7న మృతి చెందిన కానిస్టేబుల్ బిల్లా రమేష్ సతీమణి జెమినికి జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో రూ.75 వేల ఆర్థిక సాయం చెక్కులు ఎస్పీ అందజేశారు. కుటుంబపరమైన సమస్యలు, పిల్లల చదువు వివరాలను ఆయన ఆరా తీశారు. ఎస్పీ మాట్లాడుతూ పోలీసుశాఖలో అంకితభావంతో విధులు నిర్వహించి సిబ్బంది అకాల మరణం చెందటం బాధాకరమన్నారు. ఆ కుటుంబాలకు ఏ అవసరం వచ్చినా తక్షణమే స్పందించి సాయం చేస్తామని తెలిపారు. ప్రభుత్వం నుంచి రమేష్ కుటుంబానికి రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు త్వరగా అందేలా చూస్తామని పేర్కొన్నారు. డీపీవో బీ సెక్షన్ సూపరింటెండెంట్ రాధిక పాల్గొన్నారు.

అల్లూరి జీవితం యువతకు ఆదర్శం

బాపట్ల, రేపల్లె అర్బన్, పిట్టలవానిపాలెం, నిజాంపట్నం, న్యూస్‌టుడే : మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జీవితం యువతకు ఆదర్శప్రాయమని అధికారులు, ప్రజాప్రతినిధులు తెలిపారు. శుక్రవారం అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఆయన విగ్రహాలకు, చిత్రపటాలకు నివాళి అర్పించారు. క్షత్రియ సేవా సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని సూర్యలంక రోడ్డులో జయంతి కార్యక్రమంలో బాపట్ల చైర్మన్, తెదేపా జిల్లా అధ్యక్షుడు సలగల రాజశేఖరబాబు, తెదేపా మండల అధ్యక్షుడు ముక్కామల శివ, భాజపా పట్టణాధ్యక్షుడు బ్రహ్మాండం బాలనారాయణ, క్షత్రియ సేవా సంఘం నేతలు పాల్గొన్నారు. కలెక్టరేట్లో నిర్వహించిన జయంతి వేడుకల్లో డీఆర్వో గంగాధర్ గౌడ్, ఆర్డీవో గ్లోరియా, ఏవో మల్లికార్జునరావు, డీటీవో ప్రకాష్, ఏడీ మోహనరాజు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఏజీ కళాశాలలో ఏడీ ప్రసూనరాణి, ఎన్టీఆర్ ఏజీ బీటెక్ కళాశాలలో ఏడీ డీడీ స్మిత్ అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. రేపల్లె మండల రెవెన్యూ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు జయంతి నిర్వహించారు. ఐలాండు సెంటర్‌లో క్షత్రియ యువత ఆధ్వర్యంలో నివాళి అర్పించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో కూడా జయంతి నిర్వహించారు. నిజాంపట్నం తహసీల్దారు కార్యాలయంలో తహసీల్దారు మోర్ల శ్రీనివాసరావు అల్లూరి చిత్రపటానికి నివాళి అర్పించారు.

కొల్లూరు, భట్టిప్రోలు: బీఆర్‌కే శాస్త్రి ఐటీఐ కళాశాలలో భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన అల్లూరు సీతారామరాజు జయంతిలో ఎస్సై అమర్‌వర్ధన్ పాల్గొన్నారు.

సీతారామరాజు విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పిస్తున్న బాపట్ల చైర్మన్ రాజశేఖరబాబు, కమిషనర్ రఘునాథరెడ్డి, నేతలు

నివాళి అర్పిస్తున్న ఆర్డీవో గ్లోరియా, అధికారులు

అంధకారంలో నగరం

నెలలుగా వెలగని వీధి దీపాలు

చీకట్లో నగరం కూడలి

నగరం, న్యూస్‌టుడే: నగరం ప్రధాన రహదారిలో వీధి దీపాలు కొన్ని నెలలుగా వెలగడం లేదు. స్థానిక ప్రధాన కూడలి నుంచి రేపల్లె మురుగు కాలువ వరకు ఉన్న ఎల్ఈడీ దీపాలు చాలా వరకు వెలగడం లేదు. 2018 అప్పటి తెదేపా హయాంలో రూ.కోట్లతో సీసీ రోడ్డు నిర్మించి రోడ్డుకు సెంటర్లో స్తంభాలు ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వం వీటి నిర్వహణను విస్మరించడంతో కూడలిలోని దీపాలతో పాటు రోడ్డు పొడవున్న ఉన్న దీపాలు వెలగడం లేదు. నగరం నుంచి రేపల్లె వైపు రాకపోకలు సాగించే వాహన చోదకులు, బాటసారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఇటీవల ఈనాడులో వచ్చిన కథనానికి సచివాలయ సిబ్బంది స్పందించి ఒకటి రెండు దీపాలు ఏర్పాటు చేసి కొంత మేర వెలుగులు ఇచ్చారు. అధికారులు స్పందించి పూర్తి స్థాయిలో వీధి దీపాలు వెలిగేలా చూడాలని నగరం ప్రజలు కోరుతున్నారు.

నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యం

పిట్టలవానిపాలెం మండల కేంద్రం పరిధిలో ఉన్న పలు ప్రభుత్వ కార్యాలయాల పరిసరాలు పనికిరాని మొక్కలు ముళ్లపొదలతో దర్శనమిస్తూ చిన్నపాటి ఆడవులను తలపిస్తున్నాయి. దీంతో విషసర్పాల బెడద వెంటాడుతోందని పలువురు వాపోతున్నారు. వెలుగు కార్యాలయం చుట్టూ ముళ్లపొదుల అల్లుకుని పైకి పాకాయి. దీనిపై ఎంపీడీవో ఎలీషాబాబు వద్ద ప్రస్తావించగా స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పనులు చేపట్టి శుభ్రం చేయిస్తామని తెలిపారు.
– న్యూస్‌టుడే, పిట్టలవానిపాలెం

వంగవీటి మోహనరంగాకు నివాళి

రేపల్లె అర్బన్, నిజాంపట్నం, న్యూస్‌టుడే: రేపల్లె పట్టణం, మండలంలో శుక్రవారం ఆధ్వర్యంలో వంగవీటి మోహనరంగా జయంతి నిర్వహించారు. ఓల్డ్‌టౌన్‌లో ఆయన విగ్రహానికి రేపల్లె మార్కెటింగ్ యార్డు ఛైర్మన్ మత్తి అనురాధ పూలమాల వేసి నివాళి అర్పించారు. జనసేనపార్టీ నాయకులు పూషడపు నాని, ఆళ్ల సూరిబాబు, బత్తుల మల్లి, చక్రవర్తి, వాసు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. నేటి తరానికి వంగవీటి మోహనరంగా ఆదర్శప్రాయుడని తెదేపా నేత అనగాని శివప్రసాద్ పేర్కొన్నారు. వంగవీటి మోహనరంగా జయంతి సందర్భంగా కొనపలంలో రంగా విగ్రహానికి పూల మాల వేసి నివాళి అర్పించారు. తెదేపా రాష్ట్ర కార్యదర్శి గూడపాటి శ్రీనివాసరావు, రేపల్లె నియోజకవర్గ తెలుగుయువత అధ్యక్షుడు కొలసాని రాము, రంగా అభిమానులు పాల్గొన్నారు.


బాపట్ల: రంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పిస్తున్న కూటమి నేతలు

బాపట్ల, న్యూస్‌టుడే: పేదల అభ్యున్నతికి అహర్నిశలు శ్రమించిన గొప్ప నేతగా వంగవీటి మోహన రంగా ప్రజల గుండెల్లో చిరస్మరణీయునిగా నిలిచారని పురపాలక మాజీ ఛైర్పర్సన్ జిట్టా ప్రమీలారాణి, పురపాలక మాజీ ఛైర్మన్ నరాలశెట్టి ప్రకాష్ అన్నారు. రంగా జయంతి వేడుకలు భీమావారిపాలెంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు.

తెలుగువారి ఖ్యాతి పెంచిన పింగళి

బాపట్ల: జాతీయ పతాక రూపకర్తగా పింగళి వెంకయ్య తెలుగువారికి ఖ్యాతి తెచ్చారని ఫోరం ఫర్ బెటర్ బాపట్ల కార్యదర్శి పీసీ సాయిబాబు అన్నారు. ఫోరం ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతిని శుక్రవారం నిర్వహించారు. రైల్వేస్టేషన్ వద్ద పింగళి విగ్రహానికి ఏవీవీ ఉన్నత పాఠశాల విద్యార్థులతో కలిసి పూలమాల వేసి ఆయన నివాళి అర్పించారు.

ఉగ్రవాదుల కదలికలపై నిఘా ఏర్పాటు చేయాలి

చెరుకుపల్లి: రాయచోటిలో ఉగ్రవాదులు పట్టుబడిన నేపథ్యంలో రాష్ట్రంలో ఉగ్రవాదుల కదలికలపై మరింత నిఘా పెంచాల్సిన అవసరం ఉందని హిందూ చైతన్య వేదిక రేపల్లె ఖండ్ ప్రముఖ్ కోట విజయకుమార్ కోరారు. శుక్రవారం ఆయన చెరుకుపల్లిలో మాట్లాడుతూ పాక్, బంగ్లాదేశ్ ప్రాంతాల నుంచి వచ్చి రాష్ట్రంలో స్థిరపడిన వారి కదలికలపై నిఘాపెంచి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఎంతైనా ఉందని తెలిపారు. వేదిక జిల్లా ప్రముఖ్ పీటా న్యూటన్ తదితరులు పాల్గొన్నారు.

12న విద్యార్థులకు పోటీలు

ఆరుంబాక (చెరుకుపల్లి గ్రామీణ), న్యూస్‌టుడే: మండల విద్యార్థులకు ఈనెల 12న సాహితీ, సంస్కృతి అంశాలపై పోటీలను నిర్వహిస్తున్నట్లు సాహితీ వేదిక అధ్యక్షుడు డాక్టర్ వేము వందనం శుక్రవారం తెలిపారు. ఆరుంబాక వద్ద జాతీయ రహదారి పక్కన ఉన్న అంబేడ్కర్ పరివర్తన భవనంలో పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వ్యాస రచన, పద్యాలు, పాటలు, ఏకపాత్రాభినయం, నృత్య పోటీలు ఉంటాయన్నారు. పోటీలు జూనియర్, సీనియర్స్ విభాగంలో జరుగుతాయని, ప్రతి అంశంలోనూ వరుసగా తొలి మూడు స్థానాల్లో విజేతలకు బహుమతులు అందిస్తామన్నారు. వివరాలకు 9949383911లో సంప్రదించాలని ఆయన కోరారు.

ప్రతిభ చూపిన ఉల్లిపాలెం విద్యార్థులు

నగరం, న్యూస్‌టుడే: తల్లికి వందనం కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ స్థాయిలో నిర్వహించిన పోటీల్లో ఉల్లిపాలెం జడ్పీ ఉన్నత పాఠశాల బాలికలు ప్రతిభ కనబరిచారు. వ్యాసరచన పోటీలో నిహారిక, చిత్రలేఖనంలో ఆమనలు ప్రథమ బహుమతులు దక్కించుకున్నారు. విజేతలను ప్రధానోపాధ్యాయరాలు రాజేశ్వరి, ఉపాధ్యాయులు బాబూరావు అభినందించారు.

చినమట్లపూడిలో పారిశుద్ధ్య పనులు

నగరం, న్యూస్‌టుడే: సంపూర్ణ పారిశుద్ధ్యం పనులు నర్వహించడంలో చినమట్లపూడి మండలంలోని ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తోంది. తెదేపా నాయకుడు అనగాని సత్యప్రసాద్ యువత కరీముల్లా, జానీ తదితరుల సాయంతో ఎంపీడీవో బొర్రా శ్రీనివాస్ గ్రామంలోని చెత్తను ట్రాక్టర్లలో చెత్త శుద్ధి కేంద్రానికి తరలించారు. కేంద్ర సమీపంలోని ఖాళీ స్థలంలో పెద్ద గొయ్యి తవ్వి చెత్తను దానిలో నింపేశారు. ఐదారు నెలలకు చెత్త కుళ్లిపోయి సేంద్రియ ఎరువుగా తయారవుతుందని దీన్ని గ్రామ రైతులకు ఉచితంగా అందివ్వనున్నట్లు శ్రీనివాస్ తెలిపారు. మండలంలోని అన్ని గ్రామాలను కాలుష్యరహిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు నాయకులు, స్థానిక అధికారులు, స్వచ్ఛంద సేవా సంస్థలు, గ్రామ ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.

పుస్తకాలు.. నేలపాలు

కూలేందుకు సిద్ధంగా కనగాల గ్రంథాలయం

కనగాల, గుళ్లపల్లి (చెరుకుపల్లి గ్రామీణ), న్యూస్‌టుడే: అధికారుల నిర్లక్ష్యంతో విజ్ఞాన భాండాగారం తన ఉనికిని కోల్పోయింది. చెరుకుపల్లి మండలం కనగాల యాదవపాలెంలోని రీడింగ్ రూంలో ఉన్న గ్రంథాలయ భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరింది. చెక్క బీరువాలు పగిలి పుస్తకాలు నేలపాలయ్యాయి. లోలెవల్ సమస్యతో చిన్న వర్షానికే భవనంలోకి నీరు చేరి నేలంతా బురదగా మారుతోంది. భవనం పైన చుట్టూ మొక్కలు మొలిచి చెట్లుగా మారడంతో గోడలు బీటలు వారాయి. దీంతో వాన నీరు గోడల మీదుగా లోపలకు చేరి పుస్తకాలు ఉన్న చెక్క బీరువాలపై పడి అవి పాడయ్యాయి. ప్రస్తుతం బీరువాలు పగిలిపోవడంతో పుస్తకాలు నేలపై పడిపోయాయి. వాన కురిస్తే ఆ నీటికి పుస్తకాలు తడిచి పాడైపోయే అవకాశం ఉంది. పుస్తకాలను జాగ్రత్త చేయాలని స్థానికులు కోరుతున్నారు.

శిథిలమైన గ్రంథాలయ భవనం

భవనంలో నేలపాలైన పుస్తకాలు

ఇక అంతా చరిత్రే.. ఒకప్పుడు గుర్రం జాషువా కనగాల వచ్చిన సమయంలో ఈ గ్రంథాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఇప్పుడు శిథిలమైన భవనం స్థానంలో అప్పట్లో గ్రంథాలయ పెద్ద భవనం ఉండేది. కాలక్రమంలో దాని స్థానంలో జవహర్ రోజ్‌గార్ యోజన కింద రీడింగ్ రూంను అందుబాటులోకి తీసుకువచ్చి అందులోనే గ్రంథాలం నిర్వహిస్తున్నారు. దశాబ్దాల క్రితం వరకు ఇక్కడ ఉద్యోగి ఉండేవారు. ఉద్యోగ విరమణ తరువాత మరొక ఉద్యోగి రాలేదు. దీంతో ఈ గ్రంథాలయం మూలకు చేరింది. అధికారులు కనీసం పుస్తకాలను భద్రపరచాలని, చరిత్ర తాలుకా జ్ఞాపకాలను భావితరాలకు అందించాలని ప్రజలు కోరుతున్నారు.

పంచాయతీ కార్యాలయానికి తరలిస్తాం

సిబ్బందిని పంపి పరిస్థితిని తెలుసుకుంటాం. గ్రంథాలయంలోని పుస్తకాలను ప్రస్తుతానికి పంచాయతీ కార్యాలయానికి తరలిస్తాం. వీలైతే అక్కడ భద్రపరుస్తాం. గ్రంథాలయ విషయమై ఆ శాఖ అధికారులతో మాట్లాడి కొత్త భవనం ఏర్పాటుకు కృషి చేస్తాం. –షేక్ మహబూబ్ సుభానీ, ఎంపీడీవో, చెరుకుపల్లి

నరసాయపాలెంలో కరపత్రం పంపిణీ చేస్తున్న తెదేపా మండల అధ్యక్షుడు శివ, నేతలు దినేష్, ప్రేమ్‌చంద్

కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్రాభివృద్ధి

వేమూరు, న్యూస్‌టుడే: రాష్ట్ర అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని ఎమ్మెల్యే ఆనందబాబు తెలిపారు. సుపరిపాలనతో తొలిఅడుగు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం చుండూరులో పర్యటించారు. ఇంటింటికి తిరిగి సంక్షేమ పథకాలకు సంబంధించిన కరపత్రాలను అందజేశారు. ప్రజలను ప్రభుత్వ పనితీరుపై ఆరా తీశారు. వేమూరు మార్కెట్ కమిటీ ఛైర్మన్ జి.పూర్ణకుమారి తెదేపా నాయకులు పాల్గొన్నారు.

బాపట్ల : పేదల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చి పని చేస్తోందని తెదేపా మండల అధ్యక్షుడు ముక్కామల శివ అన్నారు. పార్టీ నేతలతో కలిసి గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు.

శానిటరీ కిట్ల పంపిణీ

చెరుకుపల్లి: మండలంలోని గ్రామాల్లో పనిచేస్తున్న 52 మంది పారిశుద్ధ్య కార్మికులకు శుక్రవారం శానిటరీ కిట్లు పంపిణీ చేశారు. మండల పరిషత్తు కార్యాలయంలో శుక్రవారం ఎంపీడీవో షేక్ మహబూబ్ సుబానీ, ఈవోఆర్డీ కేజేఏ శ్రీనివాసన్‌లు కార్మికులకు ఆప్రాన్, బూట్లు, చేతితొడుగులు, టోపీ తదితరాలతో కూడిన కిట్లు అందిస్తూ గ్రామాలను పరిశుభ్రంగా ఉంచటంలో కార్మికుల చూపిస్తున్న చొరవను అభినందించారు.

ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేయండి

అమృతలూరు, న్యూస్‌టుడే: ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ఉపాధ్యాయులు కృషి చేయాలని ఎంఈవో రమేష్‌బాబు అన్నారు. ఆయన శుక్రవారం యలవర్రులోని మూడు ప్రాథమిక పాఠశాలలు, పెదపూడిలోని కొత్తపాలెం ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు. దస్త్రాలు పరిశీలించి, విద్యార్థుల సామర్థ్యాలను పర్యవేక్షించారు. పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంపునకు పాఠశాల యాజమాన్య కమిటీల సహకారం తీసుకోవాలని సూచించారు. సాయంత్రం తురుమెళ్ల జడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న పదవ తరగతి అదనపు బోధనాతరగతులను పర్యవేక్షించారు.

ప్రమాద బాధితులకు సాయం

నగరం: అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధితలకు గ్రామస్థులు అండగా నిలిచారు. కారంకివారిపాలెం శివారు వాకావారిపాలెం గ్రామంలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో ధూళిపూడి అంజిబాబు, వెంకటేశ్వరరావు, నాగసాయిలకు చెందిన పూరిళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. సర్వం కోల్పోయిన బాధిత కుటుంబాలకు గ్రామానికి చెందిన విచారపు రాఘవయ్య, కోటేశ్వరరావు, రామచంద్రరావు తదితరులు ఆర్థిక సాయంతో పాటు నిత్యావసర సరకులు శుక్రవారం పంపిణీ చేశారు.

ప్లకార్డులతో ధర్నా నిర్వహిస్తున్న ఆర్టీసీ ఉద్యోగులు

సమస్యలు పరిష్కరించాలని ధర్నా

రేపల్లె అర్బన్, న్యూస్‌టుడే: ఆర్టీసీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఎంప్లాయీస్ యూనియన్ నేతలు డిమాండ్ చేశారు. రేపల్లె ఆర్టీసీ డిపో గ్యారేజీ ఎదుట శుక్రవారం ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఆరేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పదోన్నతులు కల్పించాలని, పాత పద్ధతిలో వైద్య సేవలు అందించాలని కోరారు. పెండింగ్ బకాయిలు చెల్లించాలని, ఉద్యోగ నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

రహదారుల పక్కన చెత్త కనపడకూడదు

నిజాంపట్నం, న్యూస్‌టుడే : గ్రామాల్లో పక్కాగా పారిశుద్ధ్య కార్యక్రమాలు అమలు కావాల్సిందేనని ఎంపీడీవో నర్రా నాగలక్ష్మి పేర్కొన్నారు. నిజాంపట్నంలో జరుగుతున్న పారిశుద్ధ్య కార్యక్రమాల అమలును శుక్రవారం పురవీధుల్లో పరిశీలించారు. ప్రధాన బజారులో వ్యాపారుల వద్దకు వెళ్లి రహదారులపై చెత్త పడేయవద్దని డబ్బాలో వేసి వాహనం వచ్చినప్పుడు దానిలో పడేయాలని సూచించారు.

విద్యుదాఘాతానికి గురై కార్మికుడి మృతి

పొన్నూరు, న్యూస్‌టుడే : విద్యుదాఘతానికి గురై కార్మికుడు మృతి చెందిన సంఘటన పొన్నూరు పట్టణ పరిధిలోని ఓ ప్రైవేటు కల్యాణ మండపంలో శుక్రవారం జరిగింది. అర్బన్ పోలీసుల కథనం మేరకు... బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలంలోని నడింపల్లికి చెందిన వి.సూర్యతేజ(22) చాలా కాలం నుంచి స్థానిక జీబీసీ రోడ్డులోని ప్రైవేటు కల్యాణ మండపంలో విద్యుత్తు కార్మికుడిగా పని చేస్తున్నారు. విద్యుత్తు మోటార్లకు మరమ్మతులు చేస్తున్న సమయంలో సూర్యతేజ విద్యుదాఘతానికి గురై తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు స్పందించి వెంటనే పొన్నూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సూర్యతేజ మృతి చెందినట్లు పోలీసులు చెప్పారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఎల్.వీరానాయక్ తెలిపారు.

మరో ఘటనలో జూనియర్ లైన్‌మెన్‌కు గాయాలు

వేమూరు, న్యూస్‌టుడే: మరమ్మతులు చేస్తున్న సమయంలో విద్యుత్తు సరఫరా కావడంతో జూనియర్ లైన్‌మెన్ విద్యుదాఘాతానికి గురైన సంఘటన వేమూరు మండలం బలిజేపల్లిలో శుక్రవారం జరిగింది. స్థానికుల వివరాల మేరకు..రాజోలు గోపి గ్రామంలో జూనియర్ లైన్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. విద్యుత్తు మరమ్మతుల్లో భాగంగా, ఉప కేంద్రం సిబ్బంది నుంచి ఎల్‌సీ తీసుకున్నాడు. పనిచేస్తున్న సమయంలో ఒక్కసారిగా తీగలలోకి సరఫరా వచ్చింది. దీంతో అతను షాక్‌కు గురై కిందపడ్డాడు. స్థానికులు వెంటనే విద్యుత్తు సిబ్బందికి సమాచారం ఇచ్చారు. క్షతగాత్రుడిని వైద్య సేవల నిమిత్తం గుంటూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. ఈ విషయంపై విద్యుత్తు శాఖ ఏఈ గోపీని వివరణ కోరగా ఎల్‌సీ తీసుకున్నా తీగల నుంచి సరఫరా ఎలా వచ్చిందో తెలుసుకునేందుకు విచారణ చేపట్టామని తెలిపారు.

(c) eenadu

చీరాల

• చీరాల • అద్దంకి • పర్చూరు

బాగైన పాఠశాల ఆట స్థలం

పాఠశాల ఆవరణలో పిచ్చిచెట్లు, చెత్తాచెదారం తొలగిస్తున్న పంచాయతీ కార్మికులు

ఈనాడు స్పందన

చినగంజాం, న్యూస్‌టుడే: చినగంజాం ప్రాథమిక పాఠశాల ఆవరణలోని పిచ్చి మొక్కలు తొలగించి శుభ్రం చేశారు. 'ఆట స్థలం బాగు చేయండి' శీర్షికన గురువారం ప్రచురితమైన కథనానికి ఎంపీడీవో బి.అంజయ్యబాబు స్పందించారు. ఎంపీడీవో ఆదేశాల మేరకు శుక్రవారం పంచాయతీ ఉపాధి కార్మికులు బడి ఆవరణలో మొక్కలన్నింటినీ పీకేశారు. శుభ్రం చేసిన స్థలంలో సర్పంచి రాయని ఆత్మారావు, కార్యదర్శి కత్తి అంజయ్య, హెచ్‌ఎం వెంకటేశ్వరరావులు జామ మొక్కలు నాటారు. ఆ స్థలంలో పిల్లలు సంతోషంగా ఆటలాడుకుంటున్నారు.

ప్రజాదర్బారులో 155 అర్జీలు

అర్జీలు స్వీకరిస్తున్న నాయకులు

చీరాల, న్యూస్‌టుడే: ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకే ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నట్లు ఏఎంసీ ఛైర్మన్ కె.జనార్దన్ తెలిపారు. శుక్రవారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. దీనిలో 155 అర్జీలు రాగా పింఛన్లకు 50, ఇళ్ల స్థలాలకు 100, ఇతర సమస్యలపై ఐదు వచ్చాయి. వాటిని సంబంధిత శాఖలకు పంపి ప్రాధాన్యక్రమంలో పరిష్కరిస్తామని నాయకులు తెలిపారు. మించాల సాంబశివరావు, గంజి పురుషోత్తం, ఆదినారాయణ, విజయభాస్కర్‌రెడ్డి, కారంపూడి పద్మిని పాల్గొన్నారు.

భాజపా మండల కమిటీ నియామకం

మేదరమెట్ల, న్యూస్‌టుడే: కొరిశపాడు మండలం భాజపా మండల నూతన కమిటీని శుక్రవారం నియమించినట్లు ఆ పార్టీ మండల అధ్యక్షుడు గుడిపాటి అశోక్‌కుమార్ తెలిపారు. మేదరమెట్ల పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో నూతన కమిటీ సభ్యుల వివరాలు వెల్లడించారు.

'సూర్యఘర్'పై రాయితీలు

జె.పంగులూరు, న్యూస్‌టుడే: పంగులూరులోని వెలుగు కార్యాలయంలో సూర్యఘర్ పథకంపై మండల సమాఖ్య అధ్యక్షురాలు మాధవి అధ్యక్షతన గ్రామ సంఘాల అధ్యక్షులు, గ్రామ సంఘాల వీవోఏలతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఎంపీడీవో కె.స్వరూపరాణి, ఏపీఎం కోటేశ్వరరావు పాల్గొన్నారు. వినియోగదారులు పథకం రాయితీలను వినియోగించుకోవాలని కోరారు.

దేవాంగపురిలో పింగళి వర్ధంతి

చీరాల గ్రామీణం: జాతీయ త్రివర్ణ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య వర్ధంతి శుక్రవారం దేవాంగపురిలోని వారి మనుమరాలు స్వగృహంలో వేటపాలెం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈసందర్భంగా పింగళి మనుమరాలు [illegible] పాటు ఆమె భర్త సీతారామయ్యను సన్మానించారు.

కలిసికట్టుగా పోరాడాలి

చీరాల గ్రామీణం: హక్కుల సాధనకు ఐక్యంగా పోరాడాలని సీపీఎం జిల్లా కార్యదర్శి తన్నీరు సింగరకొండ పేర్కొన్నారు. వాడరేవులో మండల రెండో మహాసభలు శుక్రవారం నిర్వహించారు. శామ్యూల్, ప్రకాష్‌బాబు, వీరాంజనేయులు, వెంకటేశ్వర్లు, హరిహరరావు, గేయ రచయిత శ్రీనివాస్ పాల్గొన్నారు.

బదిలీ ఉపాధ్యాయులకు సత్కారం

సన్మానం పొందిన ఉపాధ్యాయులు

వేటపాలెం, న్యూస్‌టుడే: బాలికోన్నత పాఠశాలలో 650 మంది విద్యార్థులకు 30 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ఇటీవల బదిలీల్లో భాగంగా 19 మంది ఇతర ప్రాంతాలకు వెళ్లారు. వీరిలో నలుగురికి గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతి లభించింది. వీరందరికి శుక్రవారం పాఠశాలలో సన్మానం చేయడంతో పాటు జ్ఞాపికలు అందజేశారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు.

ప్రమాదకర యాప్‌ల జోలికి వెళ్లొద్దు

విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న ఎస్సై హరిబాబు

కారంచేడు, న్యూస్‌టుడే: విద్యార్థులు ఫోన్లలో ప్రమాదకరమైన యాప్‌ల జోలికి వెళ్లవద్దని చీరాల పోలీస్ సబ్‌డివిజన్ శక్తిటీం ఇన్‌ఛార్జి, ఎస్సై ఎ.హరిబాబు సూచించారు. శుక్రవారం కుంకలమర్రు జడ్పీ ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు చరవాణుల్లోని ప్రమాదకరమైన యాప్‌లపై అవగాహన కల్పించారు. విద్యార్థినులకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌లపై ప్రదర్శన పూర్వకంగా వివరించారు. శక్తిటీం సభ్యులు లోకేశ్, సుబ్బారావు, సునీత, వరలక్ష్మి, పాఠశాల హెచ్‌ఎం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య

పర్చూరు, న్యూస్‌టుడే: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యనందిస్తున్నట్లు అడుసుమల్లి జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయిని నిర్మలాకుమారి తెలిపారు. శుక్రవారం మండలంలోని అడుసుమల్లి, బోడవాడ, గొల్లపూడి, ఇనగల్లు, చిననందిపాడు గ్రామాల్లో సర్కా పాఠశాలల్లో అందిస్తున్న విద్య, సదుపాయాలపై అవగాహన కల్పిస్తూ విద్యార్థుల నమోదు నిర్వహించారు. ఉపాధ్యాయులు రాఘువరెడ్డి, రవి, ఎస్.శ్రీనివాసరావు, నారాయణ తదితరులు పాల్గొన్నారు.

అతివ ప్రగతితోనే సాధికారత

బల్లికురవ, న్యూస్‌టుడే: గ్రామీణ ప్రాంతాల్లో మహిళా సాధికారతకు మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందితేనే సాధ్యమని ఎంపీడీవో కుసుమ కుమారి అన్నారు. శుక్రవారం స్థానిక వెలుగు కార్యాలయంలో మండల మహిళ సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఏపీఎం రాజారావు, ఏపీవో రమాదేవి, బ్యాంకు మేనేజర్లు పాల్గొన్నారు.

రోడ్డుపైనే మురుగు.. కాలువలేక ఆగిన పరుగు

మార్టూరు, న్యూస్‌టుడే

మార్టూరు పరిధిలోని షోరూంల వద్ద ఎక్స్‌ప్రెస్ హైవే, సర్వీస్ రోడ్డు మధ్య నిలిచిన నీరు

బలరాం కాలనీ కూడలి వద్ద పూడిపోయిన హైవే కాలువ

చెన్నై- కోల్‌కతా పదహారో నంబరు జాతీయ రహదారిపై ప్రధాన వ్యాపార కేంద్రంగా ప్రసిద్ధి గాంచిన మార్టూరులో మురుగునీటి పారుదల అస్తవ్యస్తంగా మారింది. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక మురుగునీరంతా సర్వీసు రోడ్డుపైకి చేరడంతో ప్రజలు అసహనానికి గురవుతున్నారు. మార్టూరులో సుమారు రెండు కిలోమీటర్ల నిడివిమేర ఎక్స్‌ప్రెస్ హైవే కోసం ఆరు వరుసల పైవంతెన నిర్మించారు. దీనిలో భాగంగా వంతెనకు తూర్పు, పడమర భాగాల్లో ఇరువైపులా సర్వీస్ రోడ్లను నిర్మించారు. హైవే సర్వీసు రహదారి- గ్రామంలోని అంతర్గత రోడ్లకు అనుసంధానంగా డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయలేదు. ఫలితంగా ఇళ్లు, వ్యాపార సంస్థలు, హోటళ్లు, దుకాణాల నుంచి బయటకు వచ్చే మురుగు పారుదలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోక తప్పడంలేదు. కొందరైతే సర్వీసు రోడ్డుపైకే మురుగునీటిని వదులుతున్నారు. దీనికి చినుకులు పడిన సమయంలో వాన నీరుతోడై రోడ్లపైకి మురుగు చేరి, తటాకంలా మారుతోంది. మార్టూరు పట్టణంలోనే కాక ఇసుకదర్శి, కూరగాయల మార్కెట్ ప్రాంతాల్లో మెరుగైన డ్రైనేజీ వ్యవస్థను రూపొందించాల్సిన ఆవశ్యకత తీవ్రంగా ఉంది.

అసంపూర్తి పనులతో అవస్థలు

మార్టూరులోని తూర్పు భాగాన ఎస్బీఐ సమీపంలోని హైవే అండర్‌పాస్‌పై వర్షాల సమయంలో చిన్నపాటి నీటి తటాకంగా మారిపోతుంది. పలుమార్లు హైవే సిబ్బంది మురుగు పారుదలకు కాలువ పనులు చేస్తున్నా పరిస్థితుల్లో ఎలాంటి మార్పు కనపడటంలేదు. ఇప్పటికీ మురుగు ఎక్కడికక్కడే నిలిచి తీవ్ర దుర్వాసన వెదజల్లడంతో ప్రజలు తల్లడిల్లుతున్నారు. ఇసుకదర్శి వద్ద డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో గ్రామంలో నుంచి వచ్చే మురుగు సర్వీసు రోడ్డుపైకి చేరుతోంది. మార్టూరులోని షోరూంల వద్ద ఎక్స్‌ప్రెస్ హైవే, సర్వీసు రోడ్డు మధ్య మురుగు నిండుకుంది. మధ్యలో ఏర్పడిన గోతితో ద్విచక్రవాహన చోదకులు తరచూ ప్రమాదాలబారిన పడుతున్నారు.

దుర్వాసనతో ఇబ్బంది: పి.వేణు

మార్టూరులోని హైవే సర్వీస్ రోడ్డుపైన ఎక్కడపడితే అక్కడ మురుగు నిలిచి ఉంది. దుర్వాసన తీవ్రంగా వెదజల్లుతోంది. దీంతో ఆ వైపు వెళ్లాలంటేనే ప్రజలు ఆందోళన చెందుతున్నారు. షోరూంల వద్ద దారి మధ్యలోనే మురుగు తటాకంలా దర్శనమిస్తోంది. పలువురు ఈ గుంత కనిపించక, దానిలో పడి ఆసుపత్రి పాలవుతున్నారు.

ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యం

జె.పంగులూరు, న్యూస్‌టుడే: ప్రజల ఆరోగ్యానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని తహసీల్దారు పోపూరి శింగారావు అన్నారు. మండలంలోని తూర్పు కొప్పెరపాడులో మండల స్థాయిలో మల మురుగు శుద్ధి కేంద్రం ఏర్పాటుకు ఎకరం స్థలం కేటాయించినట్లు తహసీల్దారు తెలిపారు. ఈ భూమికి సంబంధించిన పత్రాలను ఎంపీడీవో కె.స్వరూపరాణికి శుక్రవారం అందజేశారు. ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ శివయ్య, వంశీ పాల్గొన్నారు.

ఉచితంగా రేబిస్ మందు

అద్దంకి: ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా ఈనెల 6న అద్దంకి పశువైద్యశాల వద్ద ఉచితంగా రేబిస్ మందు అందిస్తున్నట్లు పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ కేవీ.బ్రహ్మయ్య అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పెంపుడు జంతువుల యజమానులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

విజయవంతం చేయాలి

కారంచేడు, న్యూస్‌టుడే: ఆదిపూడిలో ఈ నెల 7న జరగబోయే ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు బి.లక్ష్మీనరసయ్య, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు డి.వందనం కోరారు. ఆవిర్భావ దినోత్సవం నిర్వహణకు శుక్రవారం గ్రామంలో కమిటీ ఏర్పాటు చేశారు.

అవీ ఇవీ

శుభ్రతతో దోమల వ్యాప్తి ఉండదు

చినగంజాం, న్యూస్‌టుడే: పరిసరాల పరిశుభ్రతతో దోమల వ్యాప్తి తగ్గి డెంగీ తదితర వ్యాధులు దరిచేరవని డాక్టర్ సిరివెన్నెల అన్నారు. జాతీయ డెంగీ మాసోత్సవాలను పురస్కరించుకొని శుక్రవారం చినగంజాం [illegible] ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు.

ట్రిపుల్ ఐటీకి నలుగురు ఎంపిక

పర్చూరు, న్యూస్‌టుడే: నాగులపాలెం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో పదో తరగతి చదివిన విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించిన నలుగురు విద్యార్థినులు ట్రిపుల్ ఐటీకి ఎంపికయ్యారని ప్రధానోపాధ్యాయిని పి.విశ్వరాణి శుక్రవారం తెలిపారు. జె.గ్రేస్ కారుణ్య, యు.దీపిక, జె.జయశ్రీ, పి.నక్షత్ర ఎంపికైనట్లు చెప్పారు.

రుణాలు సద్వినియోగం చేసుకోండి

ఇంకొల్లు: తీసుకున్న రుణాలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో శ్రీనివాసరావు పేర్కొన్నారు. శుక్రవారం వెలుగు కార్యాలయంలో నిర్వహించిన మండల సమాఖ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. సూర్యఘర్ పథకం కింద మండలంలో 1500మంది లబ్ధిదారుల ఎంపిక లక్ష్యమన్నారు.

అందరి మన్ననలు చూరగొన్న ఏడీప

అద్దంకి: అన్ని వర్గాల వారి అభిమానాన్ని చూరగొన్న అధికారి [illegible] అని ఎంపీడీవో వి.సింగయ్య అన్నారు. అద్దంకి నుంచి బదిలీపై బాపట్లకు వెళ్లిన [illegible] శుక్రవారం నిర్వహించారు. [illegible]

బీమాతో తోడ్పాటు

అద్దంకి: భారతీయ స్టేట్ బ్యాంక్ ఖాతాదారులకు కల్పించిన బీమా సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని అద్దంకి ప్రధానశాఖ చీఫ్ మేనేజరు కె.రాజేష్ అన్నారు. బ్యాంక్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ [illegible] దినోత్సవం సందర్భంగా ముగ్గురు లబ్ధిదారులు ఒక్కొక్కరికి రూ.రెండు లక్షల చెక్కులు అందించామన్నారు. ప్రధాన మంత్రి సురక్షాబీమా యోజన, ప్రధాన మంత్రి జీవన్‌జ్యోతి బీమా యోజన ద్వారా ఈ లబ్ధి పొందినట్లు చెప్పారు.

ఇంకొల్లు: గ్రామస్థులకు కరపత్రాలు అందజేస్తున్న వెంకట్రావు తదితరులు

మహిళల అభ్యున్నతికి కృషి

మార్టూరు, ఇంకొల్లు, న్యూస్‌టుడే: మహిళా సంక్షేమం, అభ్యున్నతే లక్ష్యంగా సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారని, పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు భారీగా రుణాలు మంజూరు చేస్తున్నట్లు తెదేపా మండల అధ్యక్షుడు తాటి నాగేశ్వరరావు, ఎంపీటీసీ మాజీ సభ్యుడు తాటి నాగార్జున అన్నారు. మండలంలోని కోలలపూడిలో శుక్రవారం సుపరిపాలనలో తొలి అడుగు.. ఇంటింటికి తెదేపా ప్రారంభించారు. తొలుత గ్రామంలోని పలు ఇళ్లకు వెళ్లి ప్రభుత్వం తొలి ఏడాదిలో చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు వివరించి కరపత్రాలు పంపిణీ చేశారు. ఇంకొల్లు మండలం గంగవరంలో ఇంటింటికి తెదేపా నిర్వహించారు. పర్చూరు ఏఎంసీ ఛైర్మన్ గుంజి వెంకట్రావు, మార్కు, రామకృష్ణ, వీరాంజనేయులు, బి.సుబ్బారావు, నగరాజకుమారి, నాగేంద్రమ్మ పాల్గొన్నారు.

వేటపాలెం, న్యూస్‌టుడే: తెలుగుదేశం పార్టీ నాయకులు దేశాయిపేట పంచాయతీ శాంతినగర్‌లో 'సుపరిపాలనలో తొలి అడుగు- ఇంటింటికీ తెలుగుదేశం శుక్రవారం రాత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు ఇంటింటికి వెళ్లి అమలు చేస్తున్న పథకాలు వివరించడంతో పాటు కరపత్రాలు అందజేశారు. నాసిక వీరభద్రయ్య, నిమ్మని వెంకట పిచ్చియ్య, మాచర్ల సాంబశివరావు, గుత్తి వీరప్రసాద్, బుర్రా కవిత, యర్రా శివనాగమల్లేశ్వరి, బుద్ధి దుర్గామల్లేశ్వరి, దేవన విజయలక్ష్మి రాంబాబు ఉన్నారు.

వీధి కుక్కలు వెంబడిస్తున్నాయ్

పెనుగొండవారి వీధిలో కుక్కలు

చీరాల అర్బన్, న్యూస్‌టుడే: పట్టణంలోని పలు వార్డుల్లో గ్రామ సింహాల బెడద ఎక్కువగా ఉంది. చీకటి పడితే చాలు వెంట పడుతున్నాయి. రాత్రిపూట విద్యార్థులు ట్యూషన్‌కి వెళ్లి ఇంటికి రావాలంటే జంకుతున్నారు. ముఖ్యంగా నల్లగాంధీ బొమ్మ వెనుక ఉన్న పెనుగొండ వారి వీధి, రామమందిరం వద్ద, ప్రసాద్ థియేటరు ఎదురు వీధుల్లో, ఐక్యనగర్, రామనగర్ తదితర ప్రాంతాల్లో ఇవి అధికంగా సంచరిస్తున్నాయి. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి సమస్య పరిష్కరించేందుకు చొరవ చూపాలని ఆయా ప్రాంత ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

అధికారులూ.. కాస్త దృష్టి సారించరూ..

న్యూస్‌టుడే, చినగంజాం, ఇంకొల్లు

హెచ్చరిక బోర్డు చుట్టూ తుమ్మచెట్లు

ఇంకొల్లు నుంచి కడవకుదురు వరకు 13 కిలోమీటర్ల మేర ఉన్న రోడ్డుకు ఇరువైపులా.. ముఖ్యంగా మలుపుల వద్ద తుమ్మచెట్లు విస్తారంగా పెరిగాయి. భీమవరం గుడి మలుపుతో పాటు పలు చోట్ల అదే పరిస్థితి నెలకొంది. వాటి కారణంగా పగటి వేళల్లో ఎదురుగా వచ్చే వాహనాలు దగ్గరికి వచ్చే వరకు కన్పించక ఇబ్బంది పడుతున్నామని వాహన చోదకులు అంటున్నారు. రోడ్డు పక్కన ఉండే హెచ్చరిక బోర్డులూ కన్పించడం లేదు. మైలు రాళ్లు కొన్ని చోట్ల ఆచూకే లేదు. ఉన్న చోట్ల కిందకు వాలి ఉన్నాయి. అక్కడ రహదారి వెంట అంచులు జారి, అప్పేరు వాగులోకి కలిశాయి. 11 మైలు రాయి వద్ద ఆ పరిస్థితి స్పష్టంగా ఉంది. మైలు రాళ్లు కన్పించకపోవడం వల్ల ఎంత వరకు ప్రయాణిస్తున్నామనేది తెలియడం లేదని కొత్తగా ఇటుగా వెళ్లే వాహన చోదకులు అంటున్నారు. రాత్రులు మరీ కష్టంగా ఉందంటున్నారు. ఈ రహదారిలో నిత్యం అధిక సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. గ్రావెల్, ఇసుక ట్రాక్టర్లు, టిప్పర్లు వేగంగా వెళుతుంటాయి. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో పలు ప్రమాదాలు జరిగాయి. సంబంధిత శాఖ ఉన్నతాధికారులు ఆ రోడ్డును పరిశీలించి పెరిగిన తుమ్మచెట్లు తొలగించి, ఇబ్బంది లేకుండా చూడాలని వాహన చోదకులు, ప్రజలు, రైతులు కోరుతున్నారు.

సూపర్‌వైజర్‌పై చర్యలకు డిమాండ్

అద్దంకి డిపో గ్యారేజి ఎదుట నినాదాలు చేస్తున్న ఎంప్లాయిస్ యూనియన్ కార్మికులు

అద్దంకి, న్యూస్‌టుడే: అద్దంకి ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న సూపర్‌వైజర్ పనిచేసే సిబ్బందిని ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ఆయనపై తక్షణం విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు పసుపులేటి చిరంజీవి అన్నారు. ఆర్టీసీ బస్‌డిపో గ్యారేజీ వద్ద రెండు రోజుల నిరసన కార్యక్రమాలకు పిలుపు నిచ్చారు. శుక్రవారం ఉదయం డిపో గ్యారేజి వద్ద జరిగిన కార్యక్రమంలో డిపో అధ్యక్ష, కార్యదర్శులు వాహీద్, శంకరరావు, డిపో ఛైర్మన్ విక్రం చిరంజీవి, గ్యారేజి కార్యదర్శి వివేక్ తదితరులు పాల్గొన్నారు.

చీరాల: కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్(ఈయూ) జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు కె.వెంకటరావు డిమాండ్ చేశారు. ఈయూ ఆధ్వర్యంలో కార్మికులు శుక్రవారం బస్టాండ్ వద్ద గేటు మీటింగ్ నిర్వహించారు. విద్యుత్తు బస్సులు ఆర్టీసీ ద్వారా కొనుగోలు చేయాలన్నారు. డిపో అధ్యక్ష, కార్యదర్శులు కాల్వ శ్రీనివాసరావు, ఎం.శ్రీనివాసరావు, పి.రవి, సునీత, సుజాత, పుష్పవల్లి పాల్గొన్నారు.

విద్యుత్తు కార్మికుల్ని ఢీకొన్న ప్రైవేటు కళాశాల బస్సు

పాతమాగులూరు (సంతమాగులూరు), న్యూస్‌టుడే: ప్రైవేటు పాఠశాల బస్సు అదుపు తప్పి విద్యుత్తు కార్మికుల్ని ఢీకొన్న ఘటన అమరావతి-అనంతపురం జాతీయ రహదారిలో పాతమాగులూరు వద్ద శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. విద్యుత్తు ఏఈ దీపక్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పాతమాగులూరు వద్ద విద్యుత్తు లైన్ పనులు ముగించుకుని వస్తున్న ముగ్గురు కార్మికుల్ని నరసరావుపేటకు చెందిన ఓ ప్రైవేటు పాఠశాల బస్సు ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడ్డ క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నరసరావుపేట ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. బాధితుల పూర్తి వివరాలు తెలియరావాల్సి ఉంది.

నట్టల నివారణ మందు అందజేత

మార్టూరు: పశు పోషకులు తమ సంపదకు సీజనల్‌గా సోకే వ్యాధులపై అప్రమత్తంగా మెలగాలని, ప్రభుత్వం అందించే రాయితీలు వినియోగించుకోవాలని పశుసంవర్ధక ఏడీ రావెళ్ల శ్రీనివాస్ కోరారు. బొల్లాపల్లిలో శుక్రవారం నట్టల నివారణ మందును మూడు వేల జీవాలకు వేశారు.

అల్లూరి యువతకు స్ఫూర్తి

పర్చూరు: అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న తహసీల్దార్ బ్రహ్మయ్య

చీరాల, న్యూస్‌టుడే: దేశం కోసం ప్రాణాలను తృణప్రాయంగా త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి అల్లూరి సీతారామరాజు నేటి యువతకు స్ఫూర్తిదాయకమని ఏఎంసీ ఛైర్మన్ కె.జనార్దన్ పేర్కొన్నారు. స్వాతంత్ర్య సమర యోధుడు అల్లూరి జయంతి సందర్భంగా శుక్రవారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నాయకులు అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సర్విశెట్టి సుబ్బరామయ్య, సత్యనారాయణ, పురుషోత్తం, ఏడుకొండలు, మంగపతి, శంకర్, అక్కల ఆంజనేయులు పాల్గొన్నారు. చీరాల ఎంపీడీవో కార్యాలయంలో నివాళులు అర్పించారు.

పర్చూరు, యద్దనపూడి, కారంచేడు, ఇంకొల్లు, మార్టూరు, చినగంజాం, అద్దంకి, బల్లికురవ, న్యూస్‌టుడే: పర్చూరు రెవెన్యూ, మండల పరిషత్ కార్యాలయాల్లో తహసీల్దార్ పి.బ్రహ్మయ్య, ఎంపీడీవో పి.ప్రద్యుమ్నకుమార్, యద్దనపూడి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో పి.టి.వి కృష్ణ, కారంచేడు మండలం స్వర్ణ జడ్పీ ఉన్నత పాఠశాలలో జేవీవీ రాష్ట్ర కార్యదర్శి కె.రామారావు, ఎస్ఎఫ్ఐ మాజీ జిల్లా కార్యదర్శి కొండయ్యలు అల్లూరి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వర్ణలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి, బహుమతులు ప్రదానం చేశారు. డిప్యూటీ ఎంపీడీవో కె.సత్యనారాయణ, ఏపీవో రేణుక, ఏపీఎం రామకృష్ణ పాల్గొన్నారు. ✦ ఇంకొల్లు రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ శ్రీనివాసరావు, సీతారామరాజు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. డీటీ లక్ష్మీకుమారి, భాగ్యరాజు సిబ్బంది పాల్గొన్నారు. ✦ మార్టూరు మండలం రాజుగారిపాలెంలో అల్లూరి విగ్రహానికి ఘన నివాళులర్పించారు. తెదేపా నేత ఉప్పలపాటి తిరుపతిరాజు, రోటరీ క్లబ్ ప్రతినిధులు, స్థానిక క్షత్రియ యూత్, సర్పంచి వేర్వేరుగా వేడుకలు నిర్వహించారు. ఎం.సాంబశివరావు, కోటేశ్వరరావు తదితరులు మిఠాయిలు పంచారు. ✦ చినగంజాం రెవెన్యూ కార్యాలయంలో అల్లూరి చిత్రపటానికి తహసీల్దార్ జె.ప్రభాకరరావు, సిబ్బంది, కడవకుదురు జడ్పీ ఉన్నత పాఠశాలలో హెచ్‌ఎం కుర్రా రామారావు, ఉపాధ్యాయులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బడిలో నిర్వహించిన సభలో జాతీయ జెండాను రూపొందించిన పింగళి వెంకయ్య, స్వామి వివేకానందుడి వర్ధంతి సందర్భంగా హెచ్‌ఎం రామారావు వారి సేవలను కొనియాడారు. ✦ అద్దంకి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో అల్లూరి చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఏజీపీ వై.రమేష్‌బాబు, అర్థశాస్త్ర అధ్యాపకురాలు కె.రాజేశ్వరమ్మ పాల్గొన్నారు. ✦ రోటరీక్లబ్ ఆఫ్ శింగరకొండ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అధ్యక్ష, కార్యదర్శులు బాచిన శివధర పూర్ణచంద్రరావు, అళహరి ప్రసాద్, కోశాధికారి చామర్తివెంకట గురుశేఖర్‌తో పాటు సభ్యులు మహమ్మద్ రఫీ, చప్పిడి వీరయ్య, మన్నం త్రిమూర్తులు, పీఎల్‌వీ.నరసింహారావు, రామారావు పాల్గొన్నారు. ✦ బల్లికురవ తహసీల్దార్ కార్యాలయంలో అల్లూరి జయంతి నిర్వహించారు. తహసీల్దార్ రవినాయక్, డీటీలు రవికుమార్, ప్రహర్ష, వీఆర్వో అశోక్ పాల్గొన్నారు.

ఇంకొల్లు: సీతారామరాజుకు నివాళులర్పిస్తున్న తహసీల్దార్ శ్రీనివాసరావు తదితరులు

నేటి తరానికి రోశయ్య ఆదర్శం

చీరాలలో నివాళులు అర్పిస్తున్న ఎమ్మెల్యే కొండయ్య, ఆర్యవైశ్య ప్రతినిధులు

అద్దంకిలో ..

చీరాల, వేటపాలెం, అద్దంకి, న్యూస్‌టుడే: నేటి తరం రాజకీయ నాయకులకు రోశయ్య జీవితం ఆదర్శనీయమని ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య పేర్కొన్నారు. మాజీ గవర్నర్, మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య జయంతి పురస్కరించుకొని శుక్రవారం ఎంజీసీ మార్కెట్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ✦ ఎంజీసీ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అధ్యక్షుడు వి.చంద్రశేఖరరావు, చిన్ని లీలాధర్, నాళం సత్యనారాయణ, కోట శ్రీమన్నారాయణ, తాతా కుమారస్వామి, నేరేళ్ల చంద్రశేఖరరావు, గురుప్రసాద్, చుండూరి కృష్ణమూర్తి, రమేష్ పాల్గొన్నారు. ✦ వేటపాలెంలో రోశయ్య ఫ్లెక్సీ వద్ద పురప్రముఖులు, వ్యాపారులు, రైతులు నివాళులు అర్పించారు. ప్రత్తి వెంకటసుబ్బారావు, కరణం మురళీకృష్ణ, బెంజిమెన్, గొడవర్తి రామకృష్ణ, ఖాజావలి, వెంకటేశ్వర్లు, రామారావు, సుబ్బారావు ఉన్నారు. ✦ అద్దంకిలో గాంధీబొమ్మ కూడలి వద్ద గల రోశయ్య విగ్రహానికి ఆర్యవైశ్య నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జవ్వాజి నాగమల్లేశ్వరరావు, ఊటుకూరి రామకోటేశ్వరరావు, తమ్మన శ్రీనివాసరావు, శ్రీరామ్ నాగేశ్వరరావు పాల్గొన్నారు.

రంగా సేవలు చిరస్మరణీయం

చీరాల: కేకు కోస్తున్న నాయకులు

చినగంజాంలో..

చీరాల, జె.పంగులూరు, చినగంజాం, పర్చూరు, న్యూస్‌టుడే: పేద, బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి వంగవీటి రంగా చేసిన సేవలు చిరస్మరణీయమని పలువురు నాయకులు పేర్కొన్నారు. మోహనరంగా జయంతిని పురస్కరించుకొని రాధారంగా మిత్రమండలి ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. జంజనం కాంప్లెక్స్‌లోని కార్యాలయంలో రంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కేకు కోసి, శుభాకాంక్షలు తెలిపారు. మిత్రమండలి అధ్యక్షుడు గోకుల్ కిరణ్‌బాబు, జి.నాగేశ్వరరావు, చుండూరి వాసు, శేఖర్, గూడూరి శివరామప్రసాద్, కిషోర్, కృష్ణమూర్తి, కస్తూరి, కోటేశ్వరి, వీరమ్మ, అరుణ, శిరీష పాల్గొన్నారు. ✦ జె.పంగులూరు మండలం చందలూరులో నాయకులు రేపల్లె సురేష్, వట్టెం శేషయ్య, కసుకుర్తి సత్యనారాయణలు రంగా విగ్రహానికి నివాళి అర్పించారు. కనక చంద్రారావు, పాలెపు వీరాంజనేయులు పాల్గొన్నారు. ✦ చినగంజాం సోపిరాల సెంటర్‌లో రంగా కాంస్య విగ్రహానికి గ్రామ పెద్ద డాక్టర్ టీఎస్ఆర్ ఆంజనేయులు పూలమాల వేసి నివాళులర్పించారు. 15 కిలోల కేకును కట్ చేశారు. వంద మంది పేదలకు కండువాలు పంపిణీ చేశారు. ✦ పర్చూరు బొమ్మల కూడలిలో రంగా విగ్రహానికి అభిమానులు నివాళులర్పించారు.

చికిత్స పొందుతూ క్షతగాత్రుడి మృతి

ఏల్చూరు (సంతమాగులూరు): నామ్ ఎక్స్‌ప్రెస్ రహదారిలో కొమ్మాలపాడు-ఏల్చూరు మధ్య జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ క్షతగాత్రుడు కె.మణికంఠ (25) గుంటూరు సర్వ జన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై ఎం.పట్టాభిరామయ్య తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. మైలవరం మండలానికి చెందిన మణికంఠ ఈ నెల 2న ద్విచక్ర వాహనంపై బంధువులను పరామర్శించేందుకు వెళుతూ కొమ్మాలపాడు-ఏల్చూరు మధ్యకు రాగానే గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయింది. 108 వాహన సిబ్బంది క్షతగాత్రున్ని చికిత్స నిమిత్తం నరసరావుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో గుంటూరు సర్వజన వైద్యశాలకు తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ ఆయన అక్కడ మృతిచెందారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

ద్విచక్ర వాహన దహనంపై కేసు

పరిటాలవారిపాలెం (సంతమాగులూరు): పరిటాలవారిపాలెంలో వ్యక్తిగత వివాదాల నేపథ్యంలో ద్విచక్ర వాహనాన్ని దహనం చేసిన ఘటన గురువారం అర్ధరాత్రి దాటాక చోటు చేసుకుంది. ఎస్సై ఎం.పట్టాభిరామయ్య తెలిపిన వివరాల ప్రకారం.. పరిటాలవారిపాలెంలో ఆర్ఎంపీ వి.నాగూర్‌బాబుకు కొమ్మాలపాడు గ్రామానికి చెందిన ఖాజావలికి మధ్య వ్యక్తి గత వివాదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఖాజావలి తన మిత్రుడు రఫీతో కలిసి ఇంటి ముందు నిలిపిన నాగూర్‌బాబు ద్విచక్ర వాహనంపై పెట్రోలు పోసి, తగులబెట్టారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

తృతీయ వర్ధంతి

మరణం: 5.7.2022

కీ॥శే॥ శ్రీ కారుసాల సింగయ్య చౌదరి గారు
సెంట్రల్ బ్యాంక్ మాజీ డైరెక్టర్, మాజీ సొసైటి అధ్యక్షులు, రావినూతల, కొరిశపాడు (మం)

సహృదయులు.. నిరాడంబరులు.. సేవాతత్పరులు..
మాకు మమతానురాగాలు పంచిపెట్టి.. మా కుటుంబ శ్రేయస్సుకు అహర్నిశలు శ్రమించి..
మా అభివృద్ధికి బంగారు బాటలు వేసిన.. మా ఇంటి దైవం మా నుండి దూరమై
3 వసంతాలు గడిచినను వారి తీపిగుర్తులు మా మదిలో ఎల్లప్పుడూ చిరస్మరణీయం..
వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ...

మీ కుటుంబసభ్యులు

(c) eenadu

మహావీరుడు అల్లూరి

అల్లూరి చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటిస్తున్న కలెక్టర్ సుమిత్‌కుమార్

బ్రిటిషు పాలకుల్ని ఎదిరించి పోరాడి వీరమరణం పొందిన అల్లూరి సీతారామరాజు మహావీరుడని కలెక్టర్ సుమిత్‌కుమార్ అన్నారు. ఆయన జయంతిని శుక్రవారం కలెక్టరేట్‌లో ఘనంగా నిర్వహించారు. అల్లూరి జీవితచరిత్రను ఆదర్శంగా తీసుకుని పోరాట పటిమను అలవరచుకోవాలని సూచించారు. శిక్షణ కలెక్టర్ నరేంద్ర పాడల్, డీఆర్‌వో మోహన్‌కుమార్, ఇతర అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.

న్యూస్‌టుడే, చిత్తూరు కలెక్టరేట్

సిద్ధమవుతోన్న ఈత కొలను



తిరుపతిలో వినాయకసాగర్ వద్ద అంతర్జాతీయ ప్రమాణాలతో, నూతన సాంకేతిక పరిజ్ఞానంతో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఈత కొలను నిర్మించారు. ఇక్కడికి వచ్చే క్రీడాకారులు, ఔత్సాహికుల కోసం ప్రత్యేకంగా డ్రస్సింగ్ రూంలు, వెయిటింగ్ కోసం స్టాండ్‌లు, మరుగుదొడ్లు, కోచ్ గది, షవర్‌బాత్‌లు ఏర్పాటు చేశారు. చిన్నపిల్లలు, పెద్దలు, క్రీడాకారుల కోసం ప్రత్యేకంగా స్విమ్మింగ్ పూల్ నిర్మించారు. నీటిశుద్ధి కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన యంత్రాలు అమర్చారు. శుక్రవారం సాయంత్రం నిపుణులు డైవింగ్ స్టాండ్ పనులు చేస్తున్నారు. పనులన్నీ దాదాపు పూర్తయ్యాయి. గోడలపై ఈతకు సంబంధించిన క్రీడా చిత్రాలు ఏర్పాటు చేయనున్నారు. పనులన్నీ పూర్తయితే ఈ నెల రెండో వారంలో ప్రారంభించనున్నారు. - ఈనాడు, తిరుపతి

కన్నీళ్లు తుడవాలి.. నీళ్లతో తడపాలి

తమిళనాడుకు వృథాగా వెళ్తున్న కైగల్ జలాలు (పాత చిత్రం)

తమ కన్నీళ్లు తుడవాలి.. వైకాపా పాలనలో నిర్లక్ష్యానికి గురైన సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో కదలిక తెచ్చి సాగు భూములను తడపాలని కర్షకులు కోరుకుంటున్నారు. ఇందుకోసం కూటమి ప్రభుత్వం యత్నిస్తోంది. హంద్రీ- నీవా సుజల స్రవంతి (హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్)లో భాగమైన పుంగనూరు, కుప్పం బ్రాంచ్ కాలువల విస్తరణ, లైనింగ్‌ను యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నారు. ఇదే తరహాలో చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో దశాబ్దాలుగా ప్రతిపాదనల్లో ఉన్న ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు చర్యలు తీసుకోవాలని రైతాంగం, ప్రజలు ఆశిస్తున్నారు.

ఈనాడు- చిత్తూరు, తిరుపతి

ఐదేళ్ల జగన్ హయాంలో రెండు జిల్లాల్లో ఒక్క జలాశయ పనులు కూడా కాలేదు. నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నియోజకవర్గం కుప్పానికి నీళ్లు ఇచ్చామని చెప్పుకొనేందుకు ఆఖర్లో హడావుడి చేసి అభాసుపాలయ్యారు. వైకాపాలో నంబరు 2 నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి లబ్ధి చేకూర్చడానికి మూడు రిజర్వాయర్లు మంజూరు చేశారు. కేవలం స్వార్థ ప్రయోజనాలే పరమావధిగా పనిచేశారే తప్ప కర్షకుల మేలు కోసం పనులు జరిగిన దాఖలాలు లేవు. ఎన్డీయే ప్రభుత్వం వచ్చీరాగానే పుంగనూరు, కుప్పం బ్రాంచి కాలువలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఒక్క చిత్తూరు జిల్లాలోనే ఏడాదిలో దాదాపు రూ.680 కోట్లు ఖర్చు చేసింది. జులై చివరి నాటికి పనులు పూర్తి చేసి రాష్ట్రంలో చిట్టచివర ఉన్న కుప్పానికి నీళ్లు తేవడానికి భగీరథుడిలా శ్రమిస్తున్నారు.

రెండింటికి టెండర్లు పిలిచేదెప్పుడు?

గుడుపల్లె మండలం యామగానిపల్లెలో 0.710 టీఎంసీలు, శాంతిపురం మండలం మాదనపల్లి వద్ద 0.354 టీఎంసీల సామర్థ్యంతో రెండు జలాశయాల నిర్మాణానికి వైకాపా హయాంలో జీవో ఇచ్చారు. రూ.535.435 కోట్లతో పనులకు ఆమోదం తెలిపారు. తర్వాత వీటి ఊసే మరిచారు. రెండు రిజర్వాయర్లకు టెండర్లు పిలిస్తే వచ్చే ఏడాదైనా కృష్ణా జలాలను కుప్పంలో నిల్వ చేసుకునే అవకాశం ఉంటుంది. కొత్త పరిశ్రమలకూ నీరందుతుంది.

అటవీ అభ్యంతరాలతో ఆగిన తుంబ

అధ్వానంగా తుంబ ప్రాజెక్టు

బంగారుపాళ్యం మండలం తుంబపాళ్యానికి మూడు కిలోమీటర్ల దూరంలో అటవీ ప్రాంతంలో తుంబ ప్రాజెక్టును నిర్మించారు. భూగర్భంలో కాలువలు ఏర్పాటు చేసి 3వేల ఎకరాలకు సాగునీరు అందించేవారు. భారీ వర్షాలకు గేట్లు కూలిపోవడంతో పంటలు వేసే పరిస్థితి లేదు. జైకా నిధులు రూ.2.30 కోట్లు మంజూరైనా అటవీ శాఖ అభ్యంతరాలతో పనులు ఆగాయి.

☛ హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ మినహా పడకేసిన సాగునీటి ప్రాజెక్టులు

☛ నిధులు విడుదల చేస్తేనే చురుగ్గా పనులు

తమిళనాడుకు వృథాగా వెళ్లాల్సిందేనా?

బైరెడ్డిపల్లె మండలంలోని కైగల్ నదిపై జలాశయం నిర్మిస్తే బైరెడ్డిపల్లె, వి.కోట మండలాల్లో తాగునీటి సమస్యకు చెక్ పడుతుంది. రిజర్వాయర్ లేకపోవడంతో వర్షపు నీరంతా తమిళనాడుకు వృథాగా పోతోంది. 2019లో తెదేపా హయాంలో రూ.16.01 కోట్లు మంజూరు చేయగా.. వైకాపా పాలనలో రద్దుల జాబితాలో చేర్చారు. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పలమనేరు వచ్చినప్పుడు దీని ప్రస్తావన వచ్చింది.

ప్రత్యామ్నాయ ప్రణాళిక రూపొందించినా

జీఎన్‌ఎస్‌ఎస్ ప్రాజెక్టులో భాగమైన మల్లెమడుగు రిజర్వాయర్

ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని తూర్పు ప్రాంతానికి గాలేరు-నగరి సుజల స్రవంతి (జీఎన్‌ఎస్‌ఎస్) ప్రాజెక్టు వరప్రదాయిని. ఇది అందుబాటులోకి వస్తే 5 లక్షల మందికి తాగునీరు ఇవ్వవచ్చు. 1.05 లక్షల ఎకరాలు సస్యశ్యామలమవుతాయి. గతంలో ఉమ్మడి కడప జిల్లాలోని గండికోట నుంచి నీరు తీసుకునేందుకు ప్రణాళికలు రూపొందించారు. అటవీ శాఖ అనుమతులు రావడం కష్టమని భావించి నెల్లూరు జిల్లాలోని కండలేరు రిజర్వాయర్ నుంచి ప్రత్యామ్నాయ ప్రణాళిక తయారుచేశారు. అధికారులు డిజైన్లు పంపినా ఇప్పటి వరకు ప్రభుత్వం ఆమోదించలేదు. ఈ ఏడాది ప్రారంభిస్తే 2029 ఎన్నికల నాటికైనా పనులు పూర్తవుతాయి.

కొత్త కార్డులు వచ్చేస్తున్నాయ్..!

⏩ సవరణలకు దరఖాస్తుల వెల్లువ

⏩ ఇప్పటివరకు అందినవి 60,583

ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తులు

- చిరునామా మార్పు: 1,474
- ఆధార్ సవరణ: 908
- సభ్యుల చేరిక: 45,890
- సభ్యుని తొలగింపు: 1,117
- కొత్త కార్డులకు: 5,938
- కార్డు విభజనకు: 5,194
- బియ్యం కార్డు సరెండర్: 41
- చౌక దుకాణం నవీకరణ: 21

చిత్తూరు(మిట్టూరు), న్యూస్‌టుడే: కొత్త బియ్యం కార్డు పొందాలనుకుని ఎంతో కాలంగా నిరీక్షిస్తున్న వారికి కూటమి ప్రభుత్వం అవకాశం కల్పించింది. రెండు మూడ్రోజుల్లో కొత్త బియ్యం కార్డుల జారీ మొదలుకానుంది. ఈ ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. ఎన్నడూలేని విధంగా ఈసారి కొత్త బియ్యం కార్డుల్లో క్యూఆర్ కోడ్ విధానం అమలు చేయనున్నారు. ఈ క్రమంలో బియ్యం కార్డుల్లో పలు రకాల సవరణలకు ఇప్పటి వరకు 60,583 దరఖాస్తులు అందాయి. వాటిని రెవెన్యూ అధికారులు పరిశీలించి వెంటనే ఆమోదిస్తున్నారు.

జిల్లాలో కొత్త బియ్యం కార్డులకు 5,938, కార్డు విభజనకు 5,194 దరఖాస్తులందాయి. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి 3,347 కొత్త కార్డుల జారీకి ఆమోదముద్ర వేశారు. కార్డుల విభజనకు సంబంధించి 3,689 దరఖాస్తులకు ఆమోదముద్ర వేశారు. ఇప్పటి వరకు అందిన దరఖాస్తుల్లో అర్హత కలిగిన కొత్త కార్డుల వివరాలను జిల్లా పౌర సరఫరాల శాఖ ప్రభుత్వానికి నివేదించింది.

■ నిరంతర ప్రక్రియ..

కొత్త బియ్యం కార్డు పొందాలన్నా, కుటుంబ సభ్యుల పేరు నమోదు చేయాలన్నా.. తొలగించాలన్నా.. ఇతరత్రా ఏ విభాగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కూటమి ప్రభుత్వం కల్పించింది. మొత్తం ఏడు రకాల విభాగాలకు ప్రజలు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. తుది గడువు విధించకపోవడంతో దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి.

వీలైనంత త్వరగా జారీ..

అర్హులందరికీ వీలైనంత త్వరగా కొత్త కార్డులు జారీ చేయనున్నాం. దీని వివరాలను ఇప్పటికే ప్రభుత్వానికి నివేదించాం. ఈ నెల 5 లేదా 6 నుంచి కొత్త కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభం కానుంది.

- శంకరన్, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి

అడవి బిడ్డలకు.. ఆధార్ తిప్పలు

మేకలచిన్నేపల్లె పాఠశాలకు వచ్చిన విద్యార్థులు

అడవుల్లో తిరుగుతూ.. తోటలకు కాపలాగా ఉంటున్న గిరిజన చిన్నారులకు అక్షరాలు నేర్పించడానికి ఓ ఉపాధ్యాయురాలు వారిని బడికి తెస్తే వారికి ఆధార్ లేకపోవడం అడ్డంకిగా మారింది. చౌడేపల్లె మండలం శెట్టిపేట పంచాయతీ తామరకులకుంట యానాది కాలనీలో ఎనిమిది మంది చిన్నారులు ఉన్నారు. వారు చదువుకునేందుకు మేకలచిన్నేపల్లె పాఠశాలకు రావాలి. ప్రస్తుతం 1, 2 తరగతుల్లో ఐదుగురు మాత్రమే మిగిలారు. ఆ ఎనిమిది మందిని పాఠశాలలో చేర్పించేందుకు ఉపాధ్యాయురాలు అమృత తీసుకురాగా వారికి ఆధార్ లేకపోవడంతో ఆన్‌లైన్‌లో పేరు నమోదు కావడం లేదు. అలాగే గోసులకురప్పల్లె బడిలోనూ ముగ్గురు విద్యార్థులకు ఇదే పరిస్థితి ఎదురైంది. ఈ విషయమై ఎంఈవో కేశవరెడ్డిని సంప్రదించగా.. పిల్లలను పాఠశాలలో చేర్చుకుంటాం.. వారికి అవసరమైన బోధన పరికరాలు అందజేస్తామన్నారు. అయితే ఆధార్ లేనిదే ఆన్‌లైన్‌లో నమోదు చేయలేమని ఈ కారణంగా తల్లికి వందనం వర్తించదన్నారు. ఆధార్ కార్డులు తెప్పించేందుకు తగు చర్యలు తీసుకుంటామని వివరించారు. - న్యూస్‌టుడే, చౌడేపల్లె

65,451 బంగారు కుటుంబాల గుర్తింపు

చిత్తూరు కలెక్టరేట్, న్యూస్‌టుడే: ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన పీ4 కార్యక్రమం ద్వారా జిల్లాలో 65,451 బంగారు కుటుంబాలను గుర్తించామని కలెక్టర్ సుమిత్‌కుమార్ పేర్కొన్నారు. పీ4 కార్యక్రమంపై సీఎం చంద్రబాబు శుక్రవారం అమరావతి నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా.. కలెక్టర్ వివరాలు వెల్లడించారు. ఈ నెల 15వ తేదీలోగా 1,93,424 కుటుంబాలను దత్తత తీసుకోవాలనే లక్ష్యాన్ని సాధించేలా చర్యలు చేపడతామన్నారు.

సర్వదర్శనానికి 12 గంటలు

తిరుమల: సర్వదర్శనం టోకెన్లు లేని భక్తులకు 12 గంటల్లో, రూ.300 టికెట్ల భక్తులకు మూడు గంటల్లో శ్రీవారి దర్శనం లభించనుంది. గురువారం శ్రీవారిని 64,015 మంది దర్శించుకున్నారు. రూ.3.54 కోట్ల హుండీ కానుకలు లభించాయి.

అందుబాటులోకి ఓఆర్ఎం యంత్రం

సత్వరమే నియంత్రికల మరమ్మతులు

ఓఆర్ఎం యంత్రాన్ని ప్రారంభించిన ఎస్ఈ ఇస్మాయిల్ అహ్మద్, ఇంజినీర్లు

చిత్తూరు (మిట్టూరు), న్యూస్‌టుడే: చిత్తూరులోని నియంత్రికల మరమ్మతు కేంద్రంలో నూతన ఓఆర్ఎం (ఆయిల్ రీజనరేషన్ మిషన్) యంత్రాన్ని అందుబాటులోకి తెచ్చారు. శుక్రవారం ఎస్ఈ ఇస్మాయిల్ అహ్మద్ ఈ యంత్రాన్ని ప్రారంభించారు. రాయలసీమ జిల్లాల పరిధిలో తొలుతగా రూ.55 లక్షలతో 2 వేల లీటర్ల నియంత్రికల ఆయిల్‌ను శుద్ధి చేసే ఈ యంత్రాన్ని చిత్తూరులో ఏర్పాటు చేశామని ఎస్ఈ తెలిపారు. దీని సాయంతో జాప్యం లేకుండా ఆయిల్‌ను శుద్ధి చేసి నియంత్రికల మరమ్మతులు సకాలంలో పూర్తిచేయవచ్చన్నారు. చిత్తూరు అర్బన్ డివిజన్ ఈఈ మునిచంద్ర, ఎంఆర్‌టీ ఈఈ బాబు, ఆపరేషన్ డీఈఈ ఆనంద్, నియంత్రికల మరమ్మతు కేంద్రం డీఈఈ రవి, ఏఈ మోహన్‌శెట్టి, అధికారులు పాల్గొన్నారు.

ఆహా.. ఏమి రుచి..!

సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం ఆరగిస్తున్న విద్యార్థులు

▸ పూతలపట్టు జడ్పీ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం తీసుకుంటున్న విద్యార్థులు ▸ మధ్యాహ్న భోజనానికి సరఫరా చేసిన సన్న బియ్యం

కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ పాఠశాలల్లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో సన్నబియ్యాన్ని పాఠశాలల పునః ప్రారంభం రోజు నుంచి అందజేయడంతో విద్యార్థులు సంతృప్తికరంగా భోజనం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో చౌకదుకాణం ద్వారా మామూలు బియ్యం పాఠశాలలకు సరఫరా చేసేవారు. ఈ విద్యా సంవత్సరం నుంచి సన్నబియ్యం అందజేయాలనే సంకల్పంతో ప్రభుత్వం పాఠశాలకే నేరుగా సరఫరా చేస్తోంది. ప్రాంతాల వారీగా ఉన్న ఆహార అలవాట్లకు అనుగుణంగా మధ్యాహ్న భోజనం మెనూలో మార్పులు చేస్తూ పౌష్టికాహారమే లక్ష్యంగా విద్యార్థులకు అందజేస్తున్నారు.

- న్యూస్‌టుడే, చిత్తూరు, తిరుపతి విద్య, పూతలపట్టు

ఎంతో నాణ్యత.. సన్నబియ్యంతో భోజనం సహా కూరలు సరిపడా ఇస్తుండటంతో గతంలో తక్కువ తినే విద్యార్థులు నేడు కడుపారా తింటున్నారు. భోజనం నాణ్యంగా ఉండటంతో రెండు మూడు సార్లు అడిగి మరీ ఆరగిస్తున్నారు. గతంలో ఇంటి నుంచి భోజనం తెస్తున్న వారు.. సన్నబియ్యంతో వండుతుండటంతో ఇక్కడే భోజనం చేస్తున్నారు. తిరుపతి జిల్లాలో 1.32 లక్షల మంది, చిత్తూరు జిల్లాలో 1.21 లక్షల మంది భోజనం చేస్తున్నారు.

10న మెగా తల్లిదండ్రుల సమావేశం

ఈ నెల 10న ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు తదితర పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో తల్లిదండ్రుల సమావేశం నిర్వహించనున్నారు. హాజరయ్యే తల్లిదండ్రులకు పలు పోటీలు నిర్వహించి, బహుమతులు అందజేస్తారు. కూటమి ప్రభుత్వం వచ్చాక తల్లికి వందనం కింద ప్రకటించిన రూ.15 వేలు, తల్లి పాత్రపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులు అందజేయనున్నారు. పిల్లల సామర్థ్యాలపై చర్చిస్తారు.

పక్కాగా మధ్యాహ్న భోజనం..

ప్రభుత్వ ఆదేశాల మేరకు సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం చేయడంతో విద్యార్థులు తృప్తిగా భోజనం చేస్తున్నారు. ప్రాంతాల వారీగా మెనూ ప్రకారం పిల్లలకు నాణ్యమైన భోజనాన్ని పక్కగా అందజేస్తున్నాం.

- వరలక్ష్మి, డీఈవో, చిత్తూరు

పర్వాలేదనిపించిన తొలి త్రైమాసికం

లక్ష్య సాధన 76 శాతం

చిత్తూరు(సంతపేట), న్యూస్‌టుడే: స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించి తొలి త్రైమాసికంలో సాధించిన ఆదాయ లక్ష్యాలు పర్వాలేదనిపించాయి. ఏప్రిల్ ఒకటి నుంచి 2025-26 ఆర్థిక సంవత్సరం ప్రారంభమైంది. జిల్లాలో ఎనిమిది సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో(తొలి త్రైమాసికం) ఈ కార్యాలయాల మొత్తం లక్ష్యం రూ.50 17 కోట్లు. వచ్చిన ఆదాయం రూ.38.15 కోట్లు. ఆదాయ లక్ష్య సాధన 76 శాతంగా నమోదైంది. సబ్ కార్యాలయాల వారీగా పరిశీలిస్తే కుప్పం, పలమనేరు, చిత్తూరు రూరల్ కార్యాలయాలు వంద శాతం లక్ష్యాల్ని అధిగమించాయి. ఆదాయం పరంగా పరిశీలిస్తే చిత్తూరు ఆర్వో కార్యాలయం అధిక ఆదాయం లభించగా, కార్వేటినగరంలో తక్కువ ఆదాయం వచ్చింది.

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వారీగా ఆదాయ లక్ష్యాలు (రూ.కోట్లలో) -సాధన వివరాలు

సబ్ రిజిస్ట్రార్	ఆదాయ లక్ష్యం	సాధన
బంగారుపాళ్యం	2.63	2.05
కుప్పం	5.14	5.55
పలమనేరు	8.03	8.12
పుంగనూరు	7.08	4.40
కార్వేటినగరం	2.50	1.34
నగరి	3.31	3.24
చిత్తూరు ఆర్వో	17.89	9.67
చిత్తూరు రూరల్	3.58	3.74

నకిలీ టోకెన్లు విక్రయిస్తున్న ఉద్యోగిపై కేసు

కార్వేటినగరం, న్యూస్‌టుడే: మామిడి రైతులకు నకిలీ టోకెన్లు విక్రయించి అక్రమాలకు పాల్పడుతున్న సచివాలయ ఉద్యోగిపై ఏబీసీ జ్యూస్ ఫ్యాక్టరీ యాజమాన్యం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఏఎస్సై మునికృష్ణ శుక్రవారం తెలిపారు. డీఎంపురం సచివాలయంలో ఉద్యాన శాఖ సహాయకులుగా పనిచేస్తున్న వెంకటేష్ మామిడి రైతులకు నకిలీ టోకెన్లు విక్రయించి రూ.2 వేలు నుంచి రూ.4 వేలు వసూలు చేస్తున్నట్లు ఫ్యాక్టరీ మేనేజర్ వెంకటేష్ ఫిర్యాదు చేశారన్నారు. సదరు సచివాలయ ఉద్యోగి ఇప్పటి వరకు 39 ట్రాక్టర్లకు నకిలీ టోకెన్లు ముద్రించి రైతులకు ఇచ్చి వారినుంచి నగదు దోచుకున్నాడని చెప్పారు.

ఏటీఎంలో మోసగాడి చేతివాటంపై కేసు నమోదు

వెదురుకుప్పం: పచ్చికాపల్లంలోని ఓ ఏటీఎం వద్ద తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలానికి చెందిన రామయ్య.. తన వ్యక్తిగత ఖాతా నుంచి నగదును తీసుకోడానికి వచ్చాడు. ఏటీఎం నిర్వహణపై సరైన అవగాహన లేని ఆ వ్యక్తి అక్కడే ఉన్న గుర్తుతెలియని వ్యక్తికి తన ఏటీఎం కార్డు ఇచ్చి నగదు డ్రా చేసివ్వాలని కోరగా, ఇదే అదనుగా గుర్తు తెలియని వ్యక్తి తన చేతివాటాన్ని ప్రదర్శించి అతడి ఖాతా నుంచి రూ.37 వేలు నగదు డ్రా చేశాడు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు తెలిపారు.

పార్థా.. పాహిమాం..!

తపస్సు మానుపై నుంచి నిమ్మకాయలు విసురుతున్న అర్జున వేషధారి ◆ అర్జున తపస్సు విహంగ వీక్షణం

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: శ్రీద్రౌపదీ సమేత ధర్మరాజుల స్వామి వారి వార్షిక ఉత్సవాల్లో భాగంగా అర్జున తపస్సు వేడుక ఘనంగా జరిగింది. ఈ విశేషోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం అర్జున స్వామి ఉత్సవమూర్తిని అలంకార మండపం నుంచి అర్జున తపస్సుమాను వద్దకు తెచ్చారు. పాశుపతాస్త్రం కోసం అర్జునుడు తపస్సు చేయడం, శివుడు కిరాతకుని వేషంలో ఆయనతో యుద్ధానికి దిగే ఘటన పౌరాణిక కళాకారుల నాటకం ఆకట్టుకుంది. అనంతరం అర్జున వేషధారి శివుని కీర్తిస్తూ తపస్సుమాను ఎక్కి భక్తులపై నిమ్మకాయలు విసిరారు. మహిళా భక్తులు గొడుగులు తిప్పి వాటిని దక్కించుకున్నారు. మొక్కుల కంకణాలు ధరించిన భక్తులూ పోటీ పడ్డారు.

62 శాతం కార్డులకు సరకుల పంపిణీ

చిత్తూరు (మిట్టూరు): జిల్లాలో చౌక దుకాణాల ద్వారా బియ్యం కార్డుదారులకు జులై నెల కోటా సరకుల పంపిణీ వేగవంతంగా సాగుతోందని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి శంకరన్ శుక్రవారం తెలిపారు. జిల్లాలో 5.34 లక్షల బియ్యం కార్డులు ఉండగా.. ఇప్పటివరకు 62 శాతం కార్డులకు పంపిణీ పూర్తయిందన్నారు. సరకుల పంపిణీలో అక్రమాలకు పాల్పడితే సంబంధిత డీలర్లపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. వంద శాతం కార్డులకు సరకులు అందజేయాలని డీలర్లకు ఆయన సూచించారు.

తహసీల్దార్, వీఆర్వోపై క్రమశిక్షణ చర్యలు

చిత్తూరు కలెక్టరేట్: లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకు దొరికిన తహసీల్దార్ షబ్బీర్‌బాషా (ప్రస్తుతం కలెక్టరేట్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు)తో పాటు వీఆర్వో గోవిందరెడ్డిపై ఆర్టికల్ ఆఫ్ ఛార్జెస్ నమోదు చేస్తున్నట్లు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. షబ్బీర్‌బాషా 2023లో ఎస్ఆర్‌పురం తహసీల్దార్‌గా పనిచేస్తూ.. మ్యూటేషన్ నిమిత్తం రైతు నుంచి లంచం తీసుకుంటూ మార్చి 21న అనిశా అధికారులకు పట్టుబడ్డారు. ఈ కేసుకు సంబంధించి వివరాల్ని క్రమశిక్షణ కమిటీకి తెలియజేయడానికి ప్రజెంటింగ్ అధికారిని నియమించినట్లు ఆ ఉత్తర్వులో తెలిపారు. అనిశాకు పట్టుబడిన వీరు పది రోజుల్లోగా లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చుకోవాలని, లేకుంటే ఉన్న ఆధారాల ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఆశ చూపి.. ఆభరణాలు దోచి..!

» మహిళలను బురిడీ కొట్టిస్తున్న కేటుగాళ్ల అరెస్టు

» నిందితుల్లో 14 ఏళ్ల బాలుడు

నిందితులు, స్వాధీనం చేసుకున్న ఆభరణాలతో సీఐ నాగార్జునరెడ్డి, సిబ్బంది

తొట్టంబేడు, న్యూస్‌టుడే: ఒంటరిగా వెళ్తున్న మహిళలతో మాటలు కలిపి.. తమ వద్ద అదనంగా ధనం ఉందని.. ఒంటిపై నగలు ఇస్తే అధిక మొత్తం ఇస్తామని నమ్మకం కలిగిస్తారు. తర్వాత వారిని మాయ చేసి నగలతో పాటు వారు తెచ్చిన నగదుతో ఉడాయిస్తారు. ఈ తరహా మోసాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల అంతర్రాష్ట్ర ముఠాను శ్రీకాళహస్తి రెండో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో 14 ఏళ్ల బాలుడు ఉన్నాడు. వారి నుంచి రూ.11 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు రెండో పట్టణ సీఐ నాగార్జునరెడ్డి తెలిపారు. నెల్లూరుకు చెందిన సునీత శ్రీకాళహస్తిలో ఏఎన్ఎంగా పనిచేస్తోంది. జూన్ 23న ఆమెను మోసం చేసి ముఠా 58 గ్రాముల బంగారంతో ఉడాయించింది.

సీసీ కెమెరాల సాయంతో నిఘా.. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల కదలికలపై నిఘా ఉంచారు. వారు శుక్రవారం ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉండగా చాకచక్యంగా అరెస్టు చేశారు. ముగ్గురి నుంచి చోరీ చేసిన 114 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. నిందితులు కిషన్ (24), శ్యాంలాల్ (30) గుజరాత్‌లోని అహ్మదాబాద్ జిల్లాకు చెందినవారు కాగా, ప్రస్తుతం తెలంగాణలోని మేడ్చల్ జిల్లాలో నివాసం ఉంటున్నట్లు గుర్తించామన్నారు. నిందితుల్లో 14 ఏళ్ల బాలుడు ఉన్నట్లు తెలిపారు. వీరిపై తెలంగాణలో ఏడు కేసులు, ఏపీలోని శ్రీకాళహస్తి, చిత్తూరు, కడపలో మూడు కేసులున్నాయని తెలిపారు.

బాలికపై అత్యాచారం కేసులో 20 ఏళ్ల జైలు

రామకృష్ణ

చిత్తూరు (న్యాయవిభాగం), న్యూస్‌టుడే: తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం కేసులో ఓ నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ శుక్రవారం స్థానిక పోక్సో జిల్లా కోర్టు న్యాయమూర్తి ఎం.శంకరరావు తీర్పు చెప్పారు. పోక్సో కోర్టు స్పెషల్ పీపీ మోహనకుమారి కథనం మేరకు.. సోమల మండలం చింతలవారిపల్లెకు చెందిన రామకృష్ణ(65)కు భార్య, పిల్లలు ఉన్నారు. కూలీ పనులు చేసే ఇతను మద్యానికి బానిస కావడంతో భార్యాపిల్లలు వదిలేసి వెళ్లిపోయారు. 2020 జులై 21న ఓ గ్రామంలో తొమ్మిదేళ్ల బాలికకు చాక్లెట్ ఇస్తానని ఆశ చూపి పాడుబడిన ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక కుటుంబీకులు ఫిర్యాదు చేయగా సోమల పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. నేరం రుజువు కావడంతో నిందితుడికి 20 ఏళ్ల జైలుశిక్ష, రూ.5 వేలు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. ఈ కేసు విచారణలో కోర్టు లైజనింగ్ అధికారిగా రామచంద్ర, కోర్టు కానిస్టేబుల్‌గా విజయ్ పర్యవేక్షించారు.

104FM Tirupati
104 Mee FM
ఈఎఫ్ఎమ్ కార్యక్రమాలు
శనివారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ॥ 5 - ఉ॥ 7
ఈ-మార్నింగ్స్	ఉ॥ 7 - ఉ॥ 11
నువ్వా నేనా	ఉ॥ 11 - మ॥ 2
సత్యభామ	మ॥ 2 - సా॥ 5
కాలేజీ స్టైల్	సా॥ 5 - రా॥ 9
ఈ స్టార్ మీ స్టార్	రా॥ 9 - రా॥ 10
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా॥ 10 - తె॥ 5

/Eenadufm

For Advertising on Eenadu FM Contact 8008555167, 9000180635

(c) eenadu

రసవత్తరంగా అంతర్ జిల్లాల క్రికెట్ పోటీలు

కడప ఏడురోడ్లు, న్యూస్‌టుడే: ఏసీఏ అండర్-19 పురుషుల మల్టీడే అంతర్ జిల్లాల క్రికెట్ పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి. వైఎస్‌ఆర్‌ఆర్-ఏసీఏ స్టేడియంలో నెల్లూరు-చిత్తూరు జట్లు పోటీపడ్డాయి. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన నెల్లూరు 77.3 ఓవర్లలో 338 పరుగులకు ఆలౌట్ అయింది. జట్టులో మన్విత్‌రెడ్డి 140 పరుగులు, సయ్యద్ షాహుల్ హమీద్ 63 పరుగులు చేశారు. చిత్తూరు బౌలర్లలో సాయిచరణ్, ధనుష్‌రెడ్డి చెరో మూడేసి, తేజేష్, యశ్వంత్‌లు చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. అనంతరం బ్యాటింగ్ చేసిన చిత్తూరు 4 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 14 పరుగులు చేసింది. ❖ కేఎస్‌ఆర్‌ఎం మైదానంలో కర్నూలు-అనంతపురం జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన కర్నూలు 59.3 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 213 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి అనంతపురం జట్టు ఒక వికెట్ కోల్పోయి 139 పరుగులు చేసింది.

మన్విత్‌రెడ్డి, 140 పరుగులు

గణనాథుడి హుండీ ఆదాయం రూ.1.68 కోట్లు

కాణిపాకం, న్యూస్‌టుడే: శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారికి భక్తులు హుండీల్లో సమర్పించిన కానుకల లెక్కింపు ద్వారా గడిచిన 22 రోజుల్లో రూ.1,68,18,705 ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో పెంచల కిషోర్ శుక్రవారం తెలిపారు. ఆలయ ఆస్థాన మండపంలో హుండీల్లోని కానుకలు లెక్కించారు. 52 గ్రాముల బంగారం, కిలో వెండి వచ్చిందన్నారు. అన్నదానం హుండీలో రూ.38,751, గో సంరక్షణ హుండీలో 16,783 ఆదాయం వచ్చిందన్నారు. 980 యూఎస్‌ఏ, 140 కెనడా, 75 ఆస్ట్రేలియా, 33 సింగపూర్ డాలర్లు, 64 మలేషియా రింగిట్స్‌తో పాటు విదేశీ కరెన్సీ వచ్చిందని పేర్కొన్నారు. డిప్యూటీ ఈవో కేవీ సాగర్‌బాబు, దేవాదాయశాఖ ఏసీ చిట్టెమ్మ, ఏఈవోలు ఎస్వీ కృష్ణారెడ్డి, రవీంద్రబాబు, హరిమాధవరెడ్డి, ధనుంజయ, ప్రసాద్, ధనపాల్, సీఎఫ్‌వో నాగేశ్వరరావు, స్థానిక యూనియన్ బ్యాంకు, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

కానుకల లెక్కింపును పర్యవేక్షిస్తున్న ఈవో పెంచల కిషోర్

70 వసంతాల విద్యాధామం

తిరుపతి (ఎస్వీయూ), న్యూస్‌టుడే: శ్రీవారి పాదాల చెంత.. 1954 సెప్టెంబర్ 2వ తేదీన ఏర్పాటైన తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం అంచెలంచెలుగా ఎదిగి 70 వసంతాలు పూర్తి చేసుకుంది. 73 విభాగాలతో దేశంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాలతో పోటీపడుతూ అరుదైన విద్యాధామంగా వెలుగొందుతోంది. ఇక్కడ చదివిన ఎందరో విద్యార్థులు దేశవిదేశాల్లో పలు రంగాల్లో ఉన్నతంగా స్థిరపడటంలో ఓ దిక్సూచిగా నిలిచిందనడంలో సందేహం లేదు. వర్సిటీలోని పలు కీలక కోర్సులు నేటికీ యువతను ఆకట్టుకుంటూ వారి ఉపాధికి బాటలు వేస్తున్నాయి.

త్వరలో పీజీ ప్రవేశాలకు కౌన్సెలింగ్

ఏపీ పీజీసెట్ 2025 ఫలితాలు ఇటీవల వెలువడగా అర్హత సాధించిన వారికి త్వరలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. డిగ్రీ తర్వాత అధ్యాపక వృత్తి, పరిశోధనా రంగం, వివిధ సంస్థల పరిపాలనా రంగంలోనూ రాణించాలంటే కచ్చితంగా మాస్టర్స్ డిగ్రీ అవసరం. వృత్తివిద్య కోర్సులైన ఎంబీఏ, ఎంసీఏ.. ఇంజినీరింగ్‌లో ఎంటెక్, బీటెక్ తదితర కోర్సుల ప్రవేశానికి రాష్ట్రస్థాయిలో ఆయా సెట్‌లలో అర్హత సాధించిన వారికి ప్రవేశం ఉంటుంది.

❖ పీజీలో ముఖ్యమైనవి బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కామర్స్, ఎకనామిక్స్ ఇవి సమాజ అభివృద్ధిలో మూలాలు. వీటినుంచే అనేక కొత్త కోర్సులు ఉద్భవిస్తున్నాయి. అప్లైడ్ కోర్సులైన అనిమల్ బయోటెక్నాలజీ, బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, వైరాలజీ, మైక్రోబయాలజీ, ఆక్వాకల్చర్, జియాలజీ తదితర కోర్సులు కీలకం.

ఎస్వీయూలో వన్నె తగ్గని కోర్సులు

సమాజ అధ్యయనంలో కీలకం

సైకాలజీ సబ్జెక్టు మానవ ప్రవర్తనను అధ్యయనం చేసేందుకు ఉపయుక్తంగా ఉంటుంది. సమాజంలో మానసిక రుగ్మతలను పారదోలేందుకు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, విద్యా సంస్థల్లో వీరికి ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆయా రంగాల్లో సైకాలజిస్టులను నియమించుకుంటోంది. సోషియాలజీ, సోషల్ వర్క్ పూర్తిచేసిన వారు సమాజ అధ్యయనం, సమాజసేవ, వివిధ సంస్థల నిర్వహణలో కీలకం.

ప్రవేశాలిలా..	
ఇంజినీరింగ్	396
మాస్టర్ ఆఫ్ సైన్స్	1178
మేనేజ్‌మెంట్ -ఫార్మసీ	90
ఆర్ట్స్	1160

నిత్యజీవితంతో ముడిపడి..

కామర్స్, ఎకనామిక్స్, ఎంబీఏ తదితర కోర్సులు మానవుడి నిత్యజీవితంలో ముడిపడి ఉన్నాయి. వీటిలో పీజీ, పీహెచ్‌డీ చేసిన వారికి మంచి ఉపాధి దొరుకుతోంది. వర్తక వాణిజ్య రంగాల్లో యువతకు పెద్దఎత్తున అవకాశాలు ఉన్నాయి. అలాగే విద్యాభివృద్ధి, బోధనలో బీఈడీ తప్పనిసరి. భాషా శాస్త్రాలు అయిన తెలుగు, ఇంగ్లిష్, హిందీలో పీజీ చేసినవారికి బోధనారంగం ఆహ్వానం పలుకుతోంది.

మెరుగైన ఉపాధి అవకాశాల కల్పనకు కృషి

వర్సిటీ ప్రగతి, విద్యార్థుల భవిష్యత్తుకు నిరంతరం కృషి చేస్తున్నాం. పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఏపీ పీజీ సెట్‌ను దిగ్విజయంగా నిర్వహించాం. విద్యార్థుల సంఖ్య పెంచేందుకు, వర్సిటీలోని ఏడు కళాశాలల్లో విద్యా ప్రగతిని సాధించేందుకు ప్రత్యేక అకడమిక్ ప్లానింగ్‌తో ముందుకెళ్తున్నాం. పలు విదేశీ విశ్వవిద్యాలయాలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుని ఇక్కడి విద్యార్థులకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నాం.

- సీహెచ్ అప్పారావు, ఎస్వీయూ ఇన్‌ఛార్జి ఉపకులపతి

మామిడి రైతులను దగా చేసింది వైకాపా ప్రభుత్వమే

☛ ఆ పార్టీ సానుభూతిపరుడు కాసానే సిండికేట్‌కి కారణం

☛ జగన్ సభ నిర్వహిస్తున్నదీ అతనే: ఎమ్మెల్యే నాని

తిరుపతి (మంగళం), న్యూస్‌టుడే: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి రైతులను దగా చేసింది వైకాపా ప్రభుత్వం, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డేనని తిరుపతి నాయకులైన ఎమ్మెల్యే పులివర్తి నాని ధ్వజమెత్తారు. మంగళం పంచాయతీ పరిధిలోని శేషాచల నగర్‌లో శుక్రవారం నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ మామిడి కాయలు కొనుగోలు చేసే ఫ్యాక్టరీల సిండికేట్ కారణంగానే బంగారుపాళ్యం మండలంలోని పల్ప్ ఫ్యాక్టరీ యజమాని, వైకాపా సానుభూతిపరుడు కాసానే కారణమన్నారు. అతనే ప్రస్తుతం మాజీ సీఎం జగన్ పర్యటనకు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన సొంత మండలం సదుంలో ఫ్యాక్టరీ మూసేస్తే ఏమాత్రం పట్టించుకోలేదని, అక్కడి రైతులంతా దామలచెరువు మండీలకు వచ్చి కాయలు అమ్ముకుంటున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్న పెద్దిరెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి బహిరంగ చర్చకు వస్తే ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు సరైన సమాధానం చెబుతారన్నారు. జగన్ నిజంగా రైతులను ఆదుకోవాలనుకుంటే మే, జూన్ నెలల్లో జిల్లాలో పర్యటించి ఉండాల్సిందన్నారు.

మహిళకు పథకాల గురించి వివరిస్తున్న ఎంపీ ప్రసాదరావు, ఎమ్మెల్యే నాని

మదిలో కొలువై.. చేతిపై రూపమై

తిరుమల, న్యూస్‌టుడే: శ్రీవేంకటేశ్వరస్వామిని భక్తులు రకరకాలుగా ఆరాధిస్తారు. బెంగళూరుకు చెందిన సౌజన్య తన చేతిపై టాటూగా శ్రీనివాసుడు, శంఖు, చక్ర, తిరునామాలు వేయించుకున్నారు. ప్రత్యేకంగా స్వామివారిపై భక్తితో ఈ టాటూ వేయించుకున్నట్లు భక్తురాలు తెలిపారు.

నేడు జాతీయ లోక్ అదాలత్

చిత్తూరు(న్యాయవిభాగం): ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టుల్లో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక శుక్రవారం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 34 బెంచ్‌లు.. చిత్తూరులో ఐదు బెంచ్‌లు ఏర్పాటు చేశామన్నారు. స్థానిక జిల్లా కోర్టు ప్రాంగణంలో ఉదయం 10 గంటలకు అదాలత్ ప్రారంభమవుతుందన్నారు. లోక్ అదాలత్ విజయవంతానికి న్యాయమూర్తులు, న్యాయవాదులు, పోలీసు, రెవెన్యూ, బ్యాంకు, బీమా సంస్థలు వివిధ శాఖల అధికారులు, కక్షిదారులు కృషి చేయాలని ఆమె కోరారు.

పెళ్లి సంబంధాల కోసం వెతుకుతున్నారా..

కమ్మ కుల అవివాహితులకు సువర్ణావకాశం

నేడు, రేపు కమ్మ కుల అవివాహిత వధూవరులకు ఈనాడు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం

తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన 'ఈనాడు పెళ్లిపందిరి', కమ్మ కుల అవివాహిత వధూవరులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహిస్తుంది. తిరుపతి, దేవేంద్ర థియేటర్ రోడ్డు, రైల్వే కాలనీలోని ఈనాడు కార్యాలయం వేదికగా నిర్వహిస్తున్నారు. వివాహం కోసం ఎదురు చూస్తున్న వధూవరులతో పాటు సంబంధిత కుటుంబీకులు నేడు (శనివారం, జులై 5న), రేపు (ఆదివారం, జులై 6న) ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 5.30 గం. వరకు తమ ప్రొఫైల్స్‌ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు.

మరిన్ని వివరాలకు 91547 72006 80080 02165 ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు

● ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ వాట్సప్ ద్వారా చేసుకోవచ్చు. అందుకు వధూవరుల బయోడేటా & ఫోటోలను పక్కన తెలిపిన వాట్సప్ నంబర్లకు పంపవచ్చు. క్యూఆర్‌కోడ్ స్కాన్ చేసి వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసుకోవచ్చు.

మోహన్‌రెడ్డి జ్యూయలర్స్‌లో

ఆషాఢం డిస్కౌంట్ సేల్

916 KDM BIS హాల్‌మార్క్

బంగారు ఆభరణములపై తరుగు కేవలం 4.99%

వడ్డాణాలు, లాంగ్‌హారాలు, నెక్‌లాకెట్స్, చౌకర్స్, గాజులు, సరుడ్లు, చైన్లు, బ్రాస్‌లెట్స్, నల్లపూసల దండలు, జుంకీలు, డాలర్లు, ఉంగరాలు, కమ్మలు మొదలగు ఆభరణాలపై కూలీలు లేవు...

916 KDM BIS హాల్‌మార్క్

రాళ్ల ఆభరణాలపై తరుగులు, కూలీలు, రాళ్ల ఛార్జీలు లేకుండా పొందే సువర్ణ అవకాశం.

వెండి వస్తువులపై తరుగు కూలీలు లేవు.

ప్రతి ఆదివారం షాపు తెరచి ఉండును

కాకర్లవారివీధి, చిన్నబజార్, నెల్లూరు.

Cell: 9393 770 990, Ph: 0861 - 2327549

గదుల కొరత.. సైకిళ్లతో వెత..!

పలమనేరు, న్యూస్‌టుడే: పలమనేరు పట్టణంలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో వెయ్యి మంది చదువుతున్నారు. పాత గదులు 11 చాలక నాడు-నేడు కింద చేపట్టిన అదనపు గదుల నిర్మాణం పూర్తికాకపోవడంతో చాలీచాలని గదుల్లో వీరు విద్యనభ్యసిస్తున్నారు. డీఆర్‌డీఏ అధికారులు ప్రత్యేక ప్రతిభావంతులకు పంపిణీ చేసేందుకు సుమారు 500 ట్రైసైకిళ్లను పాఠశాల ఆవరణలో, కొన్నింటిని తరగతి గదుల్లో ఉంచారు. దీంతో విద్యార్థులు ఆడిటోరియం, చెట్ల కింద వరండాలో చదువుకుంటూ అవస్థలు పడుతున్నారు. ఈ విషయమై ఎంపీడీవో భాస్కర్‌ను వివరణ కోరగా.. ముందస్తు సమాచారం లేకుండా ట్రైసైకిళ్లను జిల్లా కేంద్రం నుంచి తెచ్చి ఇక్కడ ఉంచారని.. పంపిణీ తేదీ కూడా చెప్పలేదని వివరించారు. పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామన్నారు.

నిర్మాణంలో ఉన్న తరగతి గదుల్లో ట్రైసైకిళ్లు

విద్యార్థులతో ఇవేం పనులు..?

తవణంపల్లె మండలం అరగొండ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులు చెత్తబుట్టను తీసుకెళ్లే ఫొటో పెట్టి.. పాఠశాలలో విద్యార్థులతో పనులు చేయిస్తున్నారంటూ శుక్రవారం సామాజిక మాధ్యమాల్లో వార్త చక్కర్లు కొట్టింది. ఈ సంఘటనపై ఎంఈవో హేమలతను 'న్యూస్‌టుడే' వివరణ కోరగా విద్యార్థులతో పనులు చేయించడం వాస్తవం కాదన్నారు. పూర్తి స్థాయి విచారణ చేపట్టి వాస్తవం ఉంటే చర్యలు తీసుకుంటామని చెప్పారు. **- న్యూస్‌టుడే, తవణంపల్లె**

చెత్తబుట్ట తీసుకెళ్తున్న విద్యార్థినులు

పట్టు రైతులకు ప్రోత్సాహక రాయితీలు

చిత్తూరు(వ్యవసాయం), న్యూస్‌టుడే: పట్టు సాగు చేపట్టే రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహక రాయితీలు మంజూరు చేస్తాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో మూడు వేల ఎకరాల్లో పట్టు సాగు విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించిందని పట్టు పరిశ్రమ శాఖ జేడీ పద్మమ్మ శుక్రవారం తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో పట్టు రైతులకు ప్రభుత్వాలు రాయితీలు విడుదల చేశాయన్నారు. పట్టు మొక్కలు నాటే ఎస్సీ, ఎస్టీ రైతులకు ఎకరానికి రూ.27 వేలు, షెడ్డు నిర్మాణానికి రూ.4.5 లక్షలు, బీసీ, ఓసీ రైతులకు మొక్కలకు ఎకరానికి రూ.22,500, షెడ్డు నిర్మాణానికి రూ.3,37,500 రాయితీలు మంజూరు చేస్తామన్నారు. పంటల సాగులో తెగుళ్ల నిరోధక మందులకు 75శాతం రాయితీ ఇస్తామన్నారు. పట్టు సాగులో యాంత్రీకరణ విధానం విస్తరణకు 133 యూనిట్లు కేటాయించారన్నారు. రాయితీలను పట్టు రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.

మేమింతే.. మారమంతే..!

పోలీసుల హెచ్చరిక బేఖాతరు

నగరి, న్యూస్‌టుడే: పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణ కోసం భారీ వాహనాల ప్రవేశానికి ప్రత్యేక సమయాలు కేటాయించినా కొందరు పాటించడం లేదు. ప్రధానంగా క్వారీల నుంచి వచ్చే టిప్పర్లు, భారీ వాహనాలు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 3.30 గంటల నుంచి 6 గంటల మధ్య పట్టణంలోకి ప్రవేశం లేదని ఇటీవలే నిషేధం విధించారు. ఈ మార్గంలో ట్రాఫిక్ నియంత్రణకు ఏకాంబరకుప్పం రైల్వే గేటు వద్ద ప్రత్యేకంగా పోలీసులను నియమించారు. ఎవరెన్ని చెప్పినా, హెచ్చరించినా.. 'మేం మారమంతే..' అంటూ టిప్పర్లు ఇష్టానుసారంగా రాకపోకలు సాగించడంతో ట్రాఫిక్ సమస్య జటిలంగా మారింది.

రైలు పట్టాలపై నిలిచి..

శుక్రవారం ఉదయం 8.45 గంటలకు ఏకాంబరకుప్పం వద్ద క్వారీల నుంచి వచ్చిన టిప్పర్లు రైల్వే పట్టాల పైకి చేరుకోగా, రెండు వైపులా వాహనాలు స్తంభించాయి. వెనక్కి వెళ్లలేక వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఇద్దరు కానిస్టేబుళ్లు ఎంత శ్రమించినా ట్రాఫిక్ చిక్కు వీడలేదు. ప్రమాదభరితంగా టిప్పరు రైలు పట్టాలపైనే ఉంది. ఆ సమయంలో గేటు వేయక, ఒకవేళ ఏదైనా రైలు వస్తే పరిస్థితి ఎంత ప్రమాదకరమోనని అందరూ ఆందోళన చెందారు. చివరికి ఒకవైపు వాహనాలను వెనక్కి రప్పించి, టిప్పర్‌ని పట్టాల నుంచి బయటకు తీయించారు. నిబంధనలు విధించినా అదే సమయంలో నాలుగు టిప్పర్లు రావడంతో, పోలీసుల ఆదేశాలు పట్టించుకునేవారే లేరంటూ ఇతర వాహనదారులు వాపోతున్నారు.

ఏకాంబరకుప్పం రైల్వేగేటు వద్ద చిక్కుకున్న టిప్పర్, స్తంభించిన ట్రాఫిక్

సవాళ్లు అధిగమిస్తేనే ప్రగతి

ఐఐటీలో రెండోరోజు ఐసీసీఎంఎస్

ఏర్పేడు, న్యూస్‌టుడే: సవాళ్లను అధిగమిస్తేనే ఏ రంగంలోనైనా ప్రగతి సాధ్యమని సిడ్నీ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ జియాన్లుకా రాంజీ పేర్కొన్నారు. ఏర్పేడు సమీపంలోని తిరుపతి ఐఐటీలో అంతర్జాతీయ నిర్మాణ సామగ్రి, నిర్మాణాల ప్రణాళికల సమావేశం (ఐసీసీఎంఎస్) రెండో రోజు శుక్రవారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ కాంక్రీట్, కాంపోజిట్ నిర్మాణాల్లో సర్వీస్‌బిలిటీ డిజైన్ కోసం అధునాతన విశ్లేషణ పద్ధతులను వివరించారు. జీరో కార్బన్, వేస్ట్, వ్యర్థజలాల పునర్ వినియోగం, పాలీప్రొపైలిన్ ఫైబర్‌తో పగుళ్లు తగ్గించడం వంటి వాటి గురించి ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్ రవీంద్రగెట్టు అవగాహన కల్పించారు. అగ్నిప్రమాదాల నుంచి రక్షణ, ఎత్తయిన ప్రదేశాల్లో జరిగే ఘటనలపై ఎనిమిది ప్లీనరీలు, 21 కీనోట్ ఉపన్యాసాలు ప్రత్యక్షంగా, ఆన్‌లైన్ వేదికగా నిర్వహించారు. ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ కె.ఎన్. సత్యనారాయణ, బిజిలీ బాలకృష్ణన్, సురేష్‌జైన్ పాల్గొన్నారు.

సమావేశానికి హాజరైన వివిధ ప్రాంతాలకు చెందిన ప్రముఖులు

పడకల స్థాయికి తగ్గట్టుగా రోగులను పెంచండి

తిరుపతి (వైద్యవిభాగం), న్యూస్‌టుడే: కార్మిక రాజ్య బీమా(ఈఎస్‌ఐ) ఆస్పత్రి పడకల స్థాయికి తగ్గట్టుగా రోగుల సంఖ్య పెంచాలని రాష్ట్ర బీమా వైద్యసేవల శాఖ సంచాలకుడు డాక్టర్ ఆంజనేయులు ఆదేశించారు. శుక్రవారం ఆర్‌సీ రోడ్డులోని ఈఎస్‌ఐ ఆస్పత్రిని ఆకస్మిక తనిఖీ చేశారు. ఓపీ బ్లాక్, ఫార్మసీ, ఇన్‌పేషంట్ వార్డుల్లో రోగులతో మాట్లాడారు. అందుతున్న వైద్యసేవల గురించి ఆరా తీశారు. అనంతరం వైద్యులతో సమీక్షించారు. రాష్ట్రంలోని అన్ని ఈఎస్‌ఐ ఆస్పత్రులకు అవసరమైన సర్జికల్, ల్యాబ్ ఐటెమ్స్ రూ.11 కోట్లతో సమకూర్చనున్నట్లు వెల్లడించారు. వైద్యులు, సిబ్బంది కొరతను అధిగమించేందుకు ప్రభుత్వానికి నివేదిక సమర్పించినట్లు చెప్పారు. ఆస్పత్రిలోని సాంకేతిక సమస్యల పరిష్కారానికి కార్పొరేషన్ అధికారులతో చర్చించనున్నట్లు తెలిపారు. ఆస్పత్రిలో పనిచేస్తున్న పొరుగు సేవల ఉద్యోగులను ప్రభుత్వ ఒప్పంద ఉద్యోగులుగా మార్చాలని ఉద్యోగులు విన్నవించారు. జీతాల పెంపు, ఉద్యోగ భద్రత గురించి హౌస్ కీపింగ్, భద్రతా సిబ్బంది వినతులు ఇచ్చారు. సూపరింటెండెంట్ శ్యాంబాబు, ఆర్‌ఎంవో డాక్టర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

రోగితో మాట్లాడుతున్న సంచాలకులు డాక్టర్ ఆంజనేయులు

తల్లికి వందనానికి ఎన్‌పీసీఐ నమోదు చేసుకోండి

చిత్తూరు(జిల్లా పంచాయతీ), న్యూస్‌టుడే: జిల్లాలో ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న ఎస్సీ విద్యార్థులు తల్లికి వందనం ద్వారా ఉపకార వేతనాల మంజూరుకు తల్లిదండ్రుల తల్లి బ్యాంకు ఖాతాకు ఎన్‌పీసీఐ అనుసంధానం చేయించుకోవాలని సాంఘిక సంక్షేమశాఖ, సాధికారత అధికారి విక్రమ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో సంక్షేమ, విద్య సహాయకులు, డేటా ప్రాసెసింగ్ కార్యదర్శుల ద్వారా బ్యాంకు వారిని లేదా తపాలా సిబ్బందిని సంప్రదించి అనుసంధానం చేయించుకోవాలని ఆయన సూచించారు.

ప్రపంచ పోలీస్ క్రీడల్లో తితిదే అధికారుల విజయం

తిరుమల, న్యూస్‌టుడే: ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో జరిగిన ప్రపంచ పోలీస్, ఫైర్ గేమ్స్ పోటీల్లో తితిదే విజిలెన్స్, సెక్యూరిటీ విభాగానికి చెందిన ఇద్దరు అధికారులు ప్రతిభను ప్రదర్శిస్తూ అద్భుత విజయాలు సాధించారు. 45 ఏళ్ల పైబడిన విభాగం సింగిల్స్ టెన్నిస్ పోటీల్లో తితిదే వీజీవో ఎ.సురేంద్ర స్వర్ణం, 55 ఏళ్లు పైబడిన విభాగం సింగిల్స్ టెన్నిస్ పోటీలో వింగ్ వీజీవో ఎస్టీవీ రామ్‌కుమార్ కాంస్య పతకం సాధించారు. తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు విజేతలను అభినందించారు. ప్రపంచవ్యాప్తంగా 80 దేశాల పోలీస్, ఫైర్ విభాగాల నుంచి 9 వేల మంది అథ్లెట్లు పాల్గొన్న ఈ పోటీల్లో తితిదే అధికారుల విజయాలు దేశానికే గర్వకారణమని, తితిదేకు ఇది గొప్ప గౌరవమని కొనియాడారు.

విజేతలు రామ్‌కుమార్, సురేంద్ర

రేపు శునకాలకు జూనోసిస్ టీకా

చిత్తూరు (వ్యవసాయం), న్యూస్‌టుడే: పెంపుడు జంతువుల నుంచి మనుషులకు వ్యాధులు సంక్రమించకుండా అవగాహన కల్పించేందుకు ఏటా జులై 6న జూనోసిస్ దినోత్సవాన్ని నిర్వహిస్తామని పశుసంవర్ధక శాఖ ఇన్‌ఛార్జి జేడీ అబ్దుల్ ఆరిఫ్ తెలిపారు. పెంపుడు శునకాల పెంపకం విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. పెంపకందారులు విధిగా శునకాలకు టీకా వేయించాలన్నారు. ఆదివారం స్థానిక దర్గా కూడలిలోని బహువిధ పశువైద్యశాలతో పాటు జిల్లాలోని ఏరియా పశువైద్యశాలల్లో శునకాలకు జూనోటిక్ టీకా మందు వేస్తామని, వారం రోజులు ఈ ప్రక్రియ కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.

ఫసల్ బీమా సద్వినియోగం చేసుకోవాలి

చిత్తూరు(క్రీడలు), న్యూస్‌టుడే: ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన-2025 కరపత్రాల్ని కలెక్టర్ సుమిత్‌కుమార్ శుక్రవారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ కరవు, అకాల వర్షాలు, ప్రకృతి వైపరీత్యాలతో పంట దిగుబడి నష్టపోయిన, వాతావరణ ఆధారంగా సంభవించిన నష్టాన్ని అంచనా వేసి రైతులకు ఈ పథకం ద్వారా బీమా పరిహారం చెల్లిస్తారన్నారు. ఎంపిక చేసిన పంటలను సాగు చేస్తూ నిర్ణీత సమయంలో ప్రీమియం చెల్లించి నమోదు చేసుకున్న రైతులు ఈ పథకానికి అర్హులన్నారు. జులై 31లోగా ప్రీమియం చెల్లించాలన్నారు. టాటా ఏఐజీ బీమా కంపెనీ చిత్తూరు, కర్నూలు జిల్లాల క్లస్టర్ మేనేజర్ సాగర్‌తో పాటు ధనంజయ, పెద్దన్న పాల్గొన్నారు.

చికెన్ ధరలు	
వెన్‌కాబ్ (కిలో రూ.ల్లో)	
బ్రాయిలర్ (రైతు ధర)	97
రిటైల్	119
లేయర్	112
బ్రాయిలర్	173
బ్రాయిలర్ స్కిన్ లెస్	196
లేయర్ మాంసం	190

నెలాఖరులోగా వ్యవసాయ సర్వీసుల జారీ: ఎస్ఈ

వేగంగా ఆర్‌డీఎస్‌ఎస్ పనులు

చిత్తూరు (మిట్టూరు), న్యూస్‌టుడే: జిల్లాలో పెండింగ్‌లో ఉన్న వ్యవసాయ సర్వీసుల జారీ ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని విద్యుత్తు శాఖ ఎస్ఈ ఇస్మాయిల్ అహ్మద్ ఆదేశించారు. స్థానిక ఎస్ఈ కార్యాలయంలో ఆపరేషన్, ఎంఆర్‌టీ, కన్‌స్ట్రక్షన్ విభాగాల ఇంజినీర్లతో శుక్రవారం సమీక్షించారు. ఎస్ఈ మాట్లాడుతూ సత్వరమే వ్యవసాయ సర్వీసుల జారీ చేసి రైతులకు మెరుగైన సేవలు అందించాలన్నారు. వారిని ఇబ్బంది పెడితే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. చిత్తూరు, పరిసర ప్రాంతాల్లో ఆర్‌డీఎస్‌ఎస్(రీవ్యాప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్) పనులు నత్తనడకన కొనసాగుతున్నాయని, వీటి వేగవంతానికి ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కన్‌స్ట్రక్షన్ విభాగం ఇంజినీర్లు తరచూ పనులు పర్యవేక్షిస్తూ పురోగతి సాధించాలన్నారు. నిర్దేశిత సమయానికి పనులు పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. నియంత్రికల ఫెయిల్యూర్లు తగ్గించాలని అవి దెబ్బతినడానికి కారణాలు అన్వేషించి పూర్తిస్థాయిలో అరికట్టాలని స్పష్టం చేశారు. విద్యుత్తు సరఫరాలో అంతరాయాలు తగ్గించాలని సూచించారు. ఈఈలు మునిచంద్ర, సురేష్‌బాబు, జగదీశ్వర్‌రెడ్డి, అమరబాబు, డీఈఈలు, ఏఈలు, అధికారులు పాల్గొన్నారు.

EENADU e Classifieds

REAL ESTATE

FLAT FOR SALE

GENERAL

తిరుపతి, అవిలాల ధనలక్ష్మీ నగర్‌లో కలశం బిల్డింగ్ దగ్గర Sai Udayagiri అపార్ట్‌మెంట్‌లో 1998 Sq.ft East Facing 3BHK Flats అమ్మబడును. Ready to Occupy. ✆ 94938 59332.

HOUSE FOR SALE

GENERAL

విజయవాడ గన్నవరం దగ్గర NH-16 హైవేని ఆనుకుని 60 అ|| రోడ్డు తూర్పు ఫేసింగ్ ఒక్కొక్క ఫ్లోరు 2000 Sq.Ft.తో 466 చ||గ||లలో G+3 Triplex బిల్డింగ్ అమ్మకమునకు కలదు. ✆ 88774 58888.

THE EENADU Ec WAY CLASSIFIEDS B/W 5 లైన్ల ప్రకటన రూ. 470/- మాత్రమే అన్ని రకాల బిజినెస్ వ్యవహారాలు

వివరాలకు... 80085 13290

మీ చిన్నారులకు పుట్టిన రోజు శుభాకాంక్షలు ఈనాడు ద్వారా తెలపండి B/W: రూ. 600 Colour: రూ. 800

ప్రకటనలపై 5% GST వర్తించును

PLOT FOR SALE

GENERAL

అతి తక్కువ ధరల్లో, 42 సులభ వాయిదా పద్ధతిలో, తుడా/ డిటిసిపి అమోదించబడిన స్పాట్ రిజిస్ట్రేషన్ ప్లాట్లు కొరకు : ✆ 91145 61456.

నేషనల్ హైవేకి అనుకొని తిరుపతి IIT దగ్గర ఫైనల్ అప్రూవ్డ్ కలిగిన ప్లాట్లు అతి తక్కువ ధరకే ✆ 95027 74175/ 79959 92114.

తిరుపతి ఎయిర్‌బైపాస్ రోడ్డు రోడ్డుకు 2వ ప్లాటు (రాస్ బిల్డింగ్ దగ్గర) 100 అంకణముల సెమి కమర్షియల్ ప్లాటు అమ్మబడును. వివరములకు సెల్: 95154 83527.

LEASE/ RENT

GENERAL

SCIENTIFIC Ware Houses with FCI Specification of 13,500 sq.ft East 2 Ware Houses Totaling 27,000 sq.ft are Readily Available for Occupation for Rent at Adjacent National Highway near to the International Airport at Renigunta. PCR Warehousing Ltd., D.No: 3-147, Guravaraju Palli, Tirupati - Srikalahasti Road, Renigunta - 517520 Dist. Chittoor, Andhra Pradesh. ✆ 98490 46567 / 98499 82900, Email: pcrayulu@gmail.com & pcrwhltd@gmail.com, web: www.pcrwarehousingltd.com.

బాలాజీ ఫైనాన్స్ నందు పనిచేయుటకు కంప్యూటర్ ఆపరేటర్ (Male) & కలెక్షన్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. జీతం: 14,000, Exp: 1 year. నియర్ రామానుజ సర్కిల్, తిరుచానూరు రోడ్డు, తిరుపతి. ✆ 97013 66663, 90005 05067.

WANTED FOR Primary Teachers (Subject: English), Depends upon Skills, Salary: Above 25K, Contact: ✆ 77318 09480.

PRIMARY MATHS, UP SCHOOL English, Male Warden Aayaas, Cleaner. MATRUSRI E.M. SCHOOL, Railway Colony, Tirupati. ✆ 73822 88751.

Job Requirement Managers: 4 Nos with Min 3 Years Exp. Executive: 5 Nos. 2 Wheeler Must. 9972130188/ 8904469899.

Earn Extra Income online through Work from Home in Wellness Industry. 101, SF Res. Rd # 4, B.Hills, Hyd. ✆ 8919664679, 8309909749

పెట్రోల్ బంక్‌లో పనిచేయుటకు పంప్ బాయ్స్ కావలెను. జీతం: 12,000 + కమీషన్ ఇవ్వబడును. శ్రీ లక్ష్మీ శ్రీనివాస పెట్రోల్ బంక్, శ్రీకాళహస్తి రోడ్డు. సంప్ర: 80747 37577.

Study Power (Education Loans) నందు పనిచేయుటకు Staff మరియు కమిషన్ based Agents కావలెను. ✆ 9705817817.

ప్రముఖ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ చేయుటకు జిల్లాలోని అన్ని మండలాల నుండి ప్రాంతాల వారీగా M/F అభ్యర్థులు కావలెను. అనుభవమును బట్టి 25 వేల జీతం+మంత్లీ ఇన్సెంటివ్స్ ఇవ్వబడును. 73968 87685.

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్-లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

JOBS

G KEY IT SOLUTIONS Pvt. Ltd. Wanted Exp. Tele callers (2) for Software Training & Placements, Qual: Any Degree. # 401, Vignesh Towers, Leelamahal Circle, Tirupati. ✆ 99638 30776 / 95335 34534.

ప్రముఖ మ్యాట్రిమోని ఆఫీస్‌కు ఏదైనా Job లో 2 సం||లు అనుభవం గల స్త్రీలు PRO & Telecaller కావలెను. Q: Any Degree, Sal: 20 (or) 25K, Age: 30+ తిరుపతి. ✆ 80193 05930.

MARKETING/ SALES

WANTED MEDICAL REPRESENTATIVES for TIRUPATI Hq. for a leading multinational company. EuroMedicare INTERNATIONAL Fresh Graduates with Good English Comunication skills may send resume to hreuromedicare@gmail.com or call 9848024034

(c) eenadu

చిత్తూరు

• చిత్తూరు • పూతలపట్టు • గంగాధరనెల్లూరు • నగరి

'రైతుల గురించి మాట్లాడే అర్హత జగన్‌కు లేదు'

చిత్తూరు(జిల్లా పంచాయతీ), న్యూస్‌టుడే: మామిడి రైతుల గురించి మాట్లాడే అర్హత జగన్‌కు లేదని తెదేపా చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కోదండయాదవ్ అన్నారు. శుక్రవారం తెదేపా కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జగన్.. ఈ నెల 9న బంగారుపాళ్యం రావడానికి ముందు అసలు మామిడి రైతులకు ఆయన ఏంచేశారో చెప్పాలని ప్రశ్నించారు. జిల్లాలోని పలు పరిశ్రమల యాజమాన్యంతో వైకాపా నాయకులు కుమ్మక్కై తక్కువ మోతాదులో మామిడి కొనుగోలు చేస్తున్నారని, వీటన్నింటికీ సమాధానం చెప్పి ఆపై జగన్ నిరసన కార్యక్రమానికి రావాలని సవాల్ విసిరారు. నరసింహులునాయుడు, శ్రావణకుమార్, శేఖర్‌రాజు, అరుల్‌నాథన్, యతిరాజులు పాల్గొన్నారు.

కాలువల శుభ్రం

స్పందనకు వందనం

శ్రీరంగపల్లె ఎగువ ఎస్సీకాలనీలో మురుగునీటి కాల్వల అధ్వాన స్థితిపై ఈవోపీఆర్డీ కృష్ణప్రసాద్ స్పందించి సర్పంచి, పంచాయతీ కార్యదర్శి సహకారంతో కాల్వలు శుభ్రం చేయించి బ్లీచింగ్ చల్లించారు. - న్యూస్‌టుడే, గుడిపాల

మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM TO 1 PM)
చిత్తూరు నగరం: 80085 74598
నగరి: 9866112017
గంగాధరనెల్లూరు: 80085 74605
పూతలపట్టు: 9505557466

న్యూస్‌టుడే, చిత్తూరు నగరం: సమస్య: విజయానగర్ కాలనీ రెండో వీధిలో నివాసాల మధ్య వ్యర్థాలు పేరుకుపోయాయి. **-స్థానికులు**

సమాధానం: చెత్త, వ్యర్థాలు తొలగించి దోమల నివారణకు ఫాగింగ్ చేస్తాం. **-లోకేష్, ఆరోగ్యాధికారి, నగరపాలక సంస్థ**

న్యూస్‌టుడే, బంగారుపాళ్యం: సమస్య: బంగారుపాళ్యం-పలమనేరు హైవేలోని పాలమాకులపల్లె సమీప రహదారి అంచున మట్టికుప్పలతో ప్రమాదం పొంచి ఉంది. వాహనదారులు ఆదమరిచి పక్కకు వెళ్తే ప్రమాదానికి గురికావాల్సిందే. **-మహేంద్ర, వాహనదారుడు**

సమాధానం: రహదారిపై ఉన్న మట్టికుప్పలు తొలగించి పొంచిఉన్న ప్రమాదాన్ని నివారిస్తాం. **-శ్రీనివాసులు, సీఐ**

న్యూస్‌టుడే, శ్రీరంగరాజపురం: సమస్య: కొత్తపల్లిమిట్టలో కోళ్ల వ్యర్థాలు చికెన్ సెంటర్ల యజమానులు రోడ్డ పక్కనే పోస్తున్నారు. **- స్థానికులు**

సమాధానం: చికెన్ సెంటర్ల యజమానులకు అవగాహన కల్పించి కోళ్ల వ్యర్థాలు రోడ్డు కిరువైపులా వేయకుండా చర్యలు తీసుకుంటాం. **-కోదండరామిరెడ్డి, ఈవోపీఆర్డీ**

న్యూస్‌టుడే, విజయపురం: సమస్య: పన్నూరు దళితవాడలో వీధిదీపాలు వెలగడం లేదు. **- గ్రామస్థులు**

సమాధానం: జూనియర్ లైన్‌మెన్ అందుబాటులో లేడని పంచాయతీ కార్యదర్శి ఉదయ్‌కుమార్ చెబుతున్నాడు. ఇప్పటికే మెటీరియల్ కొనుగోలు చేశారు. ప్రైవేటు లైన్‌మెన్‌తో సమస్య పరిష్కరిస్తాం. **- రాజేంద్ర ఎంపీడీవో**

ప్రభుత్వాసుపత్రిలో ఉద్యోగులకు న్యాయం చేయండి

సీఎం చంద్రబాబుకు వినతిపత్రం అందజేస్తున్న ప్రభుత్వాసుపత్రి నర్సులు

చిత్తూరు (వైద్యవిభాగం), న్యూస్‌టుడే: చిత్తూరు ప్రభుత్వాసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న అన్ని కేడర్లలోని ఉద్యోగులకు న్యాయం చేయాలని ప్రభుత్వ నర్సుల సంఘం సభ్యులు సీఎం చంద్రబాబును కలిసి వినతిపత్రం అందించారు. రెండు నెలల్లో రి-డిప్లాయిమెంట్ ద్వారా ప్రభుత్వాసుపత్రిలోని 130 మంది ప్రభుత్వ ఉద్యోగులను ఇతర ప్రాంతాలను బదిలీ చేస్తారనే ఆరోపణలు ఉన్నాయని, ప్రభుత్వాసుపత్రిని పూర్తిగా అపోలో సంస్థకే ఇచ్చేసార్తనే వాదనలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 2006 ఒప్పందం ప్రకారమే కొనసాగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పరిశీలిస్తామని సీఎం వారికి హామీ ఇచ్చారు. ప్రభుత్వ నర్సుల సంఘం ఉపాధ్యక్షులు రాణి, ఈసీ సభ్యులు హిమబిందు తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా అల్లూరి సీతారామరాజు జయంతి

చిత్తూరు(నేరవార్తలు), న్యూస్‌టుడే: జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఎస్పీ మణికంఠ, ఏఎస్పీలు రాజశేఖర్‌రాజు, శివ నందకిషోర్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎస్పీ మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు దేశం కోసం చేసిన త్యాగాలు మరువలేనివని తెలిపారు. డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.

అల్లూరి చిత్రపటానికి పూలమాల వేస్తున్న ఎస్పీ మణికంఠ

మాట్లాడుతున్న చుడా ఛైర్‌పర్సన్ హేమలత

అందరి సహకారంతోనే పార్టీ బలోపేతం

శ్రీరంగరాజపురం, న్యూస్‌టుడే: నాయకులు, కార్యకర్తలు అందరి సహకారం ఉంటేనే భవిష్యత్తులో పార్టీ మరింత బలోపేతం కావడానికి ఆస్కారం ఉంటుందని తెదేపా సంస్థాగత ఎన్నికల పరిశీలకులు, చుడా ఛైర్‌పర్సన్ కఠారి హేమలత అన్నారు. శుక్రవారం పుల్లూరుక్రాస్‌లోని మండల పార్టీ కార్యాలయంలో సంస్థాగత ఎన్నికలపై నాయకులు, కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఏకాభిప్రాయంతో గ్రామ కమిటీలు ఎన్నుకోవాలన్నారు. రానున్న రెండు దశాబ్దాలు తెదేపా అభ్యర్థి ఇక్కడ విజయం సాధించేలా సమష్టిగా పనిచేయాలన్నారు. మండల పార్టీ అధ్యక్షుడు జయశంకర్ నాయుడు, నాయకులు వేమన నాయుడు, నిరంజన్‌రెడ్డి, కేఎం రవి, మాధవ నాయుడు, హేమాద్రి యాదవ్ పాల్గొన్నారు.

అభివృద్ధి ఎన్నడు స్వామీ..?

సత్యనారాయణపురం ఎక్స్‌టెన్షన్‌లో మట్టిరోడ్డు



కట్టమంచి సాయిబాబా ఆలయ వీధిలో నివాసాల మధ్య పిచ్చిమొక్కలు

న్యూస్‌టుడే, చిత్తూరు నగరం

చిత్తూరు నగరం నడిబొడ్డున ఉన్న పలు వీధుల్లో మౌలిక సదుపాయాల కొరత కారణంగా స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు.. పేరుకే నగరపాలక సంస్థగా ఉన్నా.. ఆయా వీధుల్లో కనీస వసతులు లేక స్థానికులు సతమతమవుతున్నారు.. ఫలితంగా ఆయా ప్రాంతాలు సదుపాయాల్లేక గ్రామాలను తలపిస్తున్నాయి.

● కరవైన సదుపాయాలు
● నగరం నడిబొడ్డున ప్రజల అవస్థలు

స్థానిక సత్యనారాయణపురం ఎక్స్‌టెన్షన్‌లో ప్రధానంగా రహదారి సదుపాయం లేకపోవడంతో మట్టి రోడ్లపైనే ప్రయాణం సాగించాల్సి వస్తోంది. ఇక కాలనీ పరిధిలోని ప్రాంతాల్లో వీధి దీపాల కోసం ఏర్పాటు చేసిన స్తంభాలు అలంకారప్రాయమే. అవి సక్రమంగా వెలగని కారణంగా ఇళ్ల చుట్టూ ఏపుగా పెరిగిన పిచ్చిమొక్కలతో రాత్రి వేళ పాములు, కీటకాల బెడదతో స్థానికులు సతమతమవుతున్నారు. మురుగునీటి కాలువలు నిర్మించక పోవడంతో నివాసాల చిన్నపాటి గుంతల్లో ఇళ్ల నుంచి విడిచిపెట్టే వ్యర్థ నీటిని నిల్వ చేసుకోవాల్సిన దుస్థితి. ఫలితంగా దోమల బెడద, దుర్వాసన భరించలేకపోతున్నామని స్థానికులు తెలిపారు. పారిశుద్ధ్యం లోపించడంతో దోమకాటుతో పిల్లలు, వృద్ధులకు విష జ్వరాలు వస్తున్నాయని పేర్కొన్నారు. కాలనీలో వివిధ రకాల సమస్యలు ఉన్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదని వాపోయారు. ఇక్కడ రాత్రివేళ మందుబాబుల ఆగడాలు ఎక్కువయ్యాయని, ఇటుగా రావాలంటేనే మహిళలు వెనుకంజ వేస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించే నాథుడే కరవయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు. నగరపాలక అధికారులు స్పందించాలని కాలనీవాసులు కోరుతున్నారు.

డివిజన్: 10
ప్రాంతాలు: సత్యనారాయణపురం, ఎన్‌బీ కాలనీ, వివేకానంద కాలనీ, లక్ష్మీనగర్ కాలనీ, సాయినగర్ కాలనీ, ఉషానగర్ కాలనీ
జనాభా: 3,500

పత్తాలేని డ్రెయిన్లు..

కట్టమంచి సాయిబాబా ఆలయం వీధి ఎక్స్‌టెన్షన్‌లో కాలువలు, సీసీ రోడ్డు ఇప్పటివరకు నిర్మించలేదు. ఎగుడుదిగుడుగా ఉన్న మట్టిరోడ్డుపైనే వాహనాల ప్రయాణం. వీధిదీపాలు ఉన్నా సక్రమంగా వెలగవు. నివాసాల మధ్యలోని ఖాళీ స్థలాల్లో వ్యర్థాలు, ఏపుగా పెరిగిన పిచ్చిమొక్కలతో క్రిమికీటకాల బెడద ఎక్కువగా ఉంది. మురుగునీరు వెళ్లడానికి కాలువలు లేక నివాసాల ఎదుట చిన్నపాటి గుంతల్లో మురుగునీరు నిలిచి దుర్వాసన, దోమల బెడద ఎక్కువగా ఉందని స్థానికులు తెలిపారు. కాలనీలో పారిశుద్ధ్యం లోపించడంతో దోమలతో ఏటా వర్షాకాలంలో పిల్లలకు విష జ్వరాలు రావడం పరిపాటిగా మారిందని స్థానికులు చెబుతున్నారు. ఇక్కడ సదుపాయాలు కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

డివిజన్: 4
ప్రాంతాలు: కట్టమంచి, తిరుపతి రోడ్డు, రిక్షా కాలనీ, మల్లికార్జున కాలనీ, లాయర్స్ కాలనీ
జనాభా: దాదాపు మూడు వేల మంది

మట్టి రోడ్లే దిక్కు...

పీవీకేఎన్ డిగ్రీ కళాశాల సమీప సిద్ధార్థ నగర్‌లో సదుపాయాలు కరవయ్యాయి. కాలువలు సక్రమంగా లేక మట్టి మురుగునీటి గుంతల్లోనే డ్రైనేజీ నీరు నిలుస్తోంది. దీంతో విపరీతమైన దోమల బెడదతో స్థానికులకు రాత్రి వేళల్లో నిద్ర కరవైంది. రోడ్డు సదుపాయం సైతం లేక మట్టి రహదారులే దిక్కయ్యాయి. నగరం నడిబొడ్డున ఉన్న కాలనీలో ఇలాంటి పరిస్థితి ఉండటం గమనార్హం.

ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం..

నగరంలోని పలు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు లేని ప్రాంతాలు గుర్తించాం. కనీస వసతుల కల్పనకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నాం.
- వెంకట్రామిరెడ్డి, ఎంఈ, నగరపాలక సంస్థ

నేడు వసతి గృహాల అభివృద్ధి పనులపై చర్చ

చిత్తూరు (జిల్లా పంచాయతీ): బీసీ సంక్షేమ వసతిగృహాల అభివృద్ధి పనులపై విద్యార్థులతో శనివారం చర్చా కార్యక్రమం నిర్వహించనున్నట్లు బీసీ సంక్షేమ, సాధికారత అధికారి రబ్బానీ బాష శుక్రవారం పేర్కొన్నారు.

మృతుల కుటుంబాలకు సాయం.. చిత్తూరు(నేరవార్తలు): అనారోగ్యంతో మృతి చెందిన ఎస్బీ కానిస్టేబుల్ మురళీకృష్ణ, ఎస్ఆర్‌పురం స్టేషన్ కానిస్టేబుల్ ఆనందబాబు, గుడుపల్లె కానిస్టేబుల్ లక్ష్మి కుటుంబాలకు ఒక్కోరికి రూ.లక్ష చొప్పున శుక్రవారం ఎస్పీ మణికంఠ ఆర్థిక సాయం అందజేశారు.

మహిళలు ఆర్థికంగా ఎదగాలి.. నగరి: మహిళలు స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ పేర్కొన్నారు. మెప్మా కార్యాలయంలో ఆర్పీలకు ట్యాబ్‌లు అందించే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కమిషనర్ కె.వి.కృష్ణారెడ్డి, మెప్మా ప్రతినిధి ప్రసాద్, ఆర్పీలు, తెదేపా పట్టణ కార్యదర్శి శ్రీనివాసన్, టీఎన్‌టీయూసీ రాష్ట్ర కార్యదర్శి కె.బాలాజీ, మహిళలు పాల్గొన్నారు.

మామిడి రైతులపై జగన్ కపట ప్రేమ: ఎమ్మెల్యే

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే జగన్మోహన్

చిత్తూరు నగరం, న్యూస్‌టుడే: మామిడి రైతులపై వైకాపా అధినేత జగన్ కపట ప్రేమ కురిపిస్తున్నారని ఎమ్మెల్యే జగన్మోహన్ విమర్శించారు. నగరపాలక కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారంలో ఉన్న సమయంలో వైకాపా నేతలు మామిడి రైతుల్ని పూర్తిగా విస్మరించారని, ప్రస్తుతం స్వార్థ రాజకీయాలు చేయడం సిగ్గుచేటన్నారు. రైతులకు రూ.4 రాయితీ ఇచ్చి ఆదుకున్న ఘనత తెదేపా ప్రభుత్వానిదేనని, గుజ్జు కర్మాగారాలతో చర్చించి రైతులకు న్యాయం చేసినట్లు తెలిపారు. వైకాపా నాయకులు కూటమి ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చేలా కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. సీఎంగా ఉన్న సందర్భంలో పట్టించుకోని జగన్.. జిల్లాకు వచ్చి రైతులతో మాట్లాడాలని అనుకోవడం హాస్యాస్పదమన్నారు. మేయర్ అముద, ఉప మేయర్ రాజేష్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ రాజసింహులు, మోహన్‌రాజ్ పాల్గొన్నారు. *

పీ4 కార్యక్రమం అమలుపై సీఎం చంద్రబాబు అమరావతి నుంచి నిర్వహించిన వీడియో సమావేశానికి ఎమ్మెల్యే నగరపాలక కార్యాలయం నుంచి హాజరయ్యారు. జడ్పీ సీఈవో రవికుమార్ నాయుడు, కమిషనర్ నరసింహ ప్రసాద్, సహాయ కమిషనర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

సమస్యలు పరిష్కరించాలని ధర్నా.. చిత్తూరు(కొంగారెడ్డిపల్లి): చిత్తూరు ఆర్టీసీ రెండో డిపో ఆవరణలో శుక్రవారం ఆర్టీసీ ఉద్యోగులు, సంఘ నాయకులు తమ సమస్యలు పరిష్కరించాలని ధర్నా చేశారు. ప్లకార్డులు చేబూని నినాదాలు చేశారు. ఏపీపీటీడీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి మురళీధర్, డిపో అధ్యక్షులు చలపతి, డిపో కార్యదర్శి మణి, గ్యారేజీ అధ్యక్షులు అన్బరసన్ పాల్గొన్నారు.

బహుమతుల అందజేత.. బంగారుపాళ్యం: రాగిమానుపెంట జడ్పీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూజలు చేసి నివాళులర్పించారు. విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. హెచ్ఎం నాగమణి, ఉపాధ్యాయులు బాబునాయుడు, సూర్యకుమారి పాల్గొన్నారు.

సేంద్రియ సాగుతోనే అధిక దిగుబడి.. చిత్తూరు గ్రామీణ: సేంద్రియ సాగుతో అధిక దిగుబడి, ఆదాయం సాధ్యమని ప్రకృతి వ్యవసాయం డీపీఎం వాసు అన్నారు. ముత్తుకూరు, తాళంబేడు సేంద్రియ యూనిట్‌లో తయారు చేసిన విత్తన కిట్లను శుక్రవారం ఆయన పరిశీలించారు.

ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకుందాం

ఐరాల: రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఉపాధ్యాయుడు ముందుకు రావాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎం.సోమశేఖర్‌నాయుడు పిలుపునిచ్చారు. ఎమ్మార్సీ భవనంలో నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి మాట్లాడారు. ప్రభుత్వ బడుల్లో నమోదు శాతం పెంచే కరపత్రాలు ఆవిష్కరించారు. సంఘ జిల్లా కార్యదర్శి ఏకాంబరం, మండల అధ్యక్షుడు జి.దేవరాజులు, ప్రధాన కార్యదర్శి అరుణ్‌కుమార్, గౌరవాధ్యక్షుడు ప్రభాకర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

వరసిద్ధుడికి కళా నివేదన

కాణిపాకం: శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారి ఆలయ పుష్కరిణిలో బెంగళూరుకు చెందిన గ్రీతా నృత్యాలయానికి చెందిన కళాకారులు శుక్రవారం రాత్రి భరతనాట్య, కూచిపూడి నృత్య ప్రదర్శనలిచ్చారు. ఆలయ సూపరింటెండెంట్ కోదండపాణి శేషవస్త్రాలతో సత్కరించి, తీర్థప్రసాదాలను అందించారు.

సంతానలక్ష్మి అలంకరణలో శ్రీవాసవీ కన్యకా పరమేశ్వరీదేవి

ప్రత్యేక పూజల్లో మహిళలు

పుత్తూరు, న్యూస్‌టుడే: పట్టణంలోని శ్రీవాసవీ కన్యకా పరమేశ్వరీ దేవి ఆలయంలో తొమ్మిది శుక్రవారాలు అష్టలక్ష్మీ దేవి పూజ కార్యక్రమంలో భాగంగా ఐదో శుక్రవారం అమ్మవారు శ్రీసంతానలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ఆలయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు విశేషపూజలు నిర్వహించారు. సాయంత్రం అమ్మవారిని శ్రీసంతానలక్ష్మిగా అలంకరించి ప్రత్యేక పూజలు చేపట్టారు. శ్రీవాసవి మహిళా మండలి సభ్యులు అమ్మవారి పారాయణం చేశారు. ఈ కార్యక్రమానికి శ్రీలత ఉభయ ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మల, శ్రుతి, సుప్రిత పాల్గొన్నారు.

ఆదమరిస్తే.. ఆసుపత్రే గతి

లోడు వాహనాలపై కూర్చొని ప్రయాణించడం ప్రమాదకరమని తెలిసినా కొందరు తమ తీరు మార్చు కోవడం లేదు. అదే వాహనంలో వెళ్తే ప్రయాణ ఛార్జీలు ఆదా అవుతాయని భావించడం తప్ప అదుపు తప్పితే ఎంత ప్రమాదమనే విషయాన్ని మరుస్తున్నారు. ఇలాంటి ఘటనే శుక్రవారం పెనుమూరు- నేంద్రగుంట మార్గంలో పెద్ద చెరువు కట్టపై కనిపించింది. సిమెంటు ఇటుకరాళ్ల లోడుతో వెళ్తున్న ట్రాక్టరుపై కొందరు కూర్చొని ప్రమాదకరంగా ప్రయాణిస్తూ 'న్యూస్‌టుడే' కెమెరాకు చిక్కారు.
- న్యూస్‌టుడే. పెనుమూరు

రక్తదానం.. ప్రాణదానం

పుత్తూరు, న్యూస్‌టుడే: రక్తదానం చేయడం ఎందరికో ప్రాణదానం చేసినట్లని స్విమ్స్ రక్తనిధి కేంద్ర ఇన్‌ఛార్జి శ్రీధర్ పేర్కొన్నారు. ఎల్ఐసీ యూనియన్ 75వ వ్యవస్థాపక వారోత్సవాల్లో భాగంగా పుత్తూరులో శుక్రవారం స్విమ్స్ రక్తనిధి కేంద్రం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. సిద్దార్థ ఇంజినీరింగ్ కళాశాల, కేఎంఆర్, శ్రీసాయి జ్యోతి కళాశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఎల్ఐసీ ఉద్యోగులు 117 యూనిట్లు రక్తదానం చేశారన్నారు. ఎల్ఐసీ విశ్రాంత ఉద్యోగి వెంకటముని, ఆయా కళాశాలల అధ్యాపకులు సురేష్, అరవింద్, యూనియన్ బ్రాంచి అధ్యక్షుడు దస్తగిరి, కార్యదర్శి లక్ష్మణకుమార్, ఉద్యోగులు పాల్గొన్నారు.

రక్తదానం చేస్తున్న యూనియన్ నాయకులు, విద్యార్థులు, ఉద్యోగులు

వారాహి అమ్మవారి ఆలయంలో మాంగళ్య పూజ

పుత్తూరు: విశేష అలంకరణలో వారాహి అమ్మవారు

పుత్తూరు, న్యూస్‌టుడే: పరమేశ్వరమంగళం పరిధిలోని శ్రీదక్షిణ కాళీ వారాహి శక్తిపీఠం ఆలయంలో వారాహి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చివరి రోజైన శుక్రవారం ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. అన్నదానం చేశారు. మహిళలకు పసుపు, కుంకుమ, గాజులు అందజేశారు. ఆలయ ఛైర్మన్ మోహనమ్మ, వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటేశ్వర్లు, పూజారి రుతుపవన్, మహిళలు పాల్గొన్నారు. **నగరి:** పట్టణ శివారులోని కన్నామిట్ట వద్ద దక్షిణ కాళీ అమ్మన్ ఆలయంలో వారాహి శక్తిపీఠంలో నవరాత్రి పూజలు నిర్వహించారు. భక్తులకు అన్న, వస్త్రదానం చేశారు. ఆలయ నిర్వాహకులు, దాతలు, భక్తులు పాల్గొన్నారు.

బలహీన వర్గాల ఆశాజ్యోతి రంగా

పుత్తూరు, న్యూస్‌టుడే: విజయవాడ మాజీ ఎమ్మెల్యే, దివంగత నాయకులు వంగవీటి మోహన రంగా బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి అని పుత్తూరు బలిజ సంఘం అధ్యక్షుడు శివయ్య పేర్కొన్నారు. బలిజ సంఘ కార్యాలయంలో శుక్రవారం వంగవీటి మోహన్‌రంగా జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. నాయకులు గోపీ, మునిరత్నం, కేశవులు, కృష్ణయ్య, రాజేంద్ర, మదన్, లోకయ్య, డిల్లీబాబు, చెంచులు పాల్గొన్నారు. **నగరి:** వంగవీటి రంగా జయంతిని నియోజకవర్గ కాపు సంఘం అధ్యక్షుడు ఎం.వి.బాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆయన చిత్రపటాన్ని ఆవిష్కరించి పుష్పాంజలి ఘటించారు. మున్సిపల్ మాజీ ఛైర్మన్ కె.జె.కుమార్, దాము నాయుడు, శేఖర్ రాయల్, గోపీరాయల్, భాస్కర్, మునిరత్నంనాయుడు, మోహన్ పాల్గొన్నారు.

నగరి: రంగాకు నివాళులర్పిస్తున్న కాపు సంఘం నాయకులు

'ఇల్లు కూల్చడం దారుణం'

పుత్తూరు: పరమేశ్వరమంగళం పంచాయతీలోని మొట్టిగానిసత్రంలో నోటీసు ఇవ్వకుండా రెవెన్యూ అధికారులు దళితుడి ఇల్లు కూల్చారని, అతడికి న్యాయం చేయాలని సీపీఎం పట్టణ కార్యదర్శి వెంకటేష్ డిమాండ్ చేశారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద శుక్రవారం నిరసన తెలియజేశారు. డీటీ అశోక్‌రెడ్డికి వినతి అందజేశారు. దళిత, గిరిజన జిల్లా కార్యదర్శి నందయ్య, కౌన్సిలర్ బాలసుబ్రహ్మణ్యం, భారతి, రాజా, ఏసురత్నం పాల్గొన్నారు.

తల్లీబిడ్డ అదృశ్యం

వెదురుకుప్పం: మారేపల్లెకు చెందిన ప్రకాష్, గీత(24) దంపతులకు నాలుగేళ్ల చిన్నారి ఉన్నారు. ఇటీవల దంపతుల మధ్య మనస్పర్థలు తలెత్తడంతో తరచూ గొడవపడుతున్నారు. ఆమె.. భర్తపై కోపంతో పాపతో సహా ఇంటి నుంచి వెళ్లిపోయిందని, కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని ఎస్సై వెంకటసుబ్బయ్య తెలిపారు.

విద్యుత్తు సరఫరాకు అంతరాయం.. వెదురుకుప్పం: సంతబయలు గ్రామానికి వెళ్లే దారిలో ఉన్న ఓ విద్యుత్తు నియంత్రిక వద్ద గాలుల ధాటికి మంటలు రేగడంతో పరిసర గ్రామాలకు శుక్రవారం రాత్రి విద్యుత్తు సరఫరాకు తీవ్ర అంతరాయమేర్పడింది. సరఫరా పునరుద్ధరణకు సిబ్బంది రంగంలోకి దిగారు.

భూ తగాదా విషయమై ఇరువర్గాల ఫిర్యాదు.. వెదురుకుప్పం: భూమికి సంబంధించిన హద్దులు చూపడానికి వచ్చిన రెవిన్యూ సిబ్బంది తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయగా, అదే వ్యక్తి తమ విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా నానా దుర్భాషలాడినట్లు సదరు రెవెన్యూ సిబ్బంది సైతం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

డ్రైవర్ ఆత్మహత్య.. బంగారుపాళ్యం: యాదమరి మండలం సీఆర్ కండ్రిగకు చెందిన దామోదరం(49) డ్రైవర్. అతడు మద్యానికి బానిసై కుటుంబాన్ని పట్టించుకోవడంలేదని కుటుంబీకులు మందలించడంతో బంగారుపాళ్యం పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తపల్లి వెళ్లే మార్గంలో కోళ్లవ్యాను రహదారి పక్కన నిలిపి, ఆ వ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి భార్య కామాక్షి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

36 మందికి రూ.90 వేలు జరిమానా.. చిత్తూరు (నేరవార్తలు): నగరంలో మద్యం మత్తులో వాహనాలను నడుపుతున్న వారు, బహిరంగ ప్రదేశంలో మద్యం తాగుతూ పట్టుబడిన 36 మందికి రూ.90 వేలు న్యాయస్థానంలో జరిమానా విధించారని వన్‌టౌన్ సీఐ మహేశ్వర్ తెలిపారు.

పూడిన కాలువ.. నిండని చెరువులు

■ బీళ్లుగా నాలువేల ఎకరాల సాగుభూమి

న్యూస్‌టుడే, బంగారుపాళ్యం

చెరువులకు అనుసంధానంగా ఏర్పాటు చేసిన కాలువలు దెబ్బతిని దశాబ్ద కాలం గడిచినా అధికారులు, పాలకులకు పట్టడం లేదు.. దీంతో వర్షాలు కురిసినా చెరువులకు నీరు చేరని దుస్థితి.. ఫలితంగా వేలాది ఎకరాల భూమికి సాగు నీరు అందక బీళ్లుగా మారుతున్నాయి.. మరోవైపు వ్యవసాయ బావులు, బోర్లలో భూగర్భ జలాలు పెరగక పోవడంతో అన్నదాతల జీవితాలు కుదేలవుతున్నాయి.. ఇందుకు నిదర్శనమే బంగారుపాళ్యం, తవణంపల్లె మండలాల్లోని 13 చెరువులను అనుసంధానం చేస్తూ నిర్మించిన చేసిన చెంగల్రాయ నాయుడు కాలువ.

చుక్క నీరు లేని నల్లగాంపల్లె సమీప యాతల చెరువు

మూడు దశాబ్దాల క్రితం బంగారుపాళ్యం, తవణంపల్లె మండలాల్లోని 13 చెరువుల ఆయకట్టు పరిధిలోని నాలుగు వేల ఎకరాలను సస్యశ్యామలం చేసేందుకు ఆయకట్టు రైతులను సమావేశపరిచి రైతుల భూమిలో కాలువ నిర్మాణానికి ఒప్పించారు. ఈ క్రమంలో చిత్తూరు మాజీ ఎంపీ స్వర్గీయ చెంగల్రాయనాయుడికి చెందిన పొలంలో సింహభాగం కాలువ ఏర్పాటుకు కావాల్సి ఉండటంతో కాలువకు ఆయన నామకరణం చేసేందుకు ఆయన్ను ఒప్పించారు. మండలంలోని వెంకటప్ప నాయుని చెరువు నుంచి జంబువారిపల్లె, దండువారిపల్లె, మల్లేశ్వరం, నల్లగాంపల్లె, పాపానివారిపల్లె పొలాల మీదుగా తవణంపల్లె మండలంలోని పట్నం చెరువు వరకు కాలువ పనులు నాటి కలెక్టరు చొరవతో జరిగాయి. దీనిపై పలుచోట్ల వం తెనలు నిర్మించారు. కాలువ గట్టు నేల మెతకగా ఉన్నచోట రివిట్‌మెంట్ నిర్మించారు. కాలక్రమంలో కురిసిన వర్షాలకు కాలువ గట్టు దెబ్బతింది. రివిట్‌మెంట్ కూలిపోయి పూడిక మట్టితో అస్తవ్యస్తంగా ఉంది. వర్షాలు కురిసినా నీరు చెరువులకు చేరని దయనీయ స్థితి. కాలువ మరమ్మతులు చేయాలని గత వైకాపా ప్రభుత్వ హయాంలో పలుమార్లు అప్పటి ఎమ్మెల్యే బాబుకు రైతులు వినతులు అందజేసినా ఫలితం శూన్యం. ప్రస్తుతం కూటమి ప్రజాప్రతినిధులు చొరవ చూపి కాలువ మరమ్మతులు చేపట్టాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.

కూలిన చెంగల్రాయ నాయుడు కాలువ రివిట్‌మెంట్

ఉపాధి హామీ పథంలో చేపట్టాలని..

వైకాపా ప్రభుత్వంలో ఈ కాలువ దుస్థితిపై అప్పట్లో 'ఈనాడు'లో కథనం ప్రచురితమైంది. అప్పటి ఎంపీడీవో వెంకట రమణ.. ఉపాధి హామీ పథకంలో మరమ్మతులు చేపట్టాలని నాటి ఏపీవో కిరణ్‌ను ఆదేశించారు. ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికలు రావడంతో ఎంపీడీవో బదిలీ అయ్యారు. ఆ తర్వాత వచ్చిన ఎంపీడీవోలు కాలువ దుస్థితిని పట్టించుకోలేదు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకుని కాలువ మరమ్మతులు చేపట్టి సాగునీరందించాలని రైతులు కోరుతున్నారు.

ప్రజా సంక్షేమమే లక్ష్యం

చిత్తూరు(జిల్లా పంచాయతీ): సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే జగన్మోహన్ పాల్గొన్నారు. శుక్రవారం 7, 8, 9, 10వ డివిజన్లలో ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ విజయాల కరపత్రాలు పంపిణీ చేశారు. మేయర్ అముద, చుడా ఛైర్‌పర్సన్ హేమలత, ఉప మేయర్ రాజేష్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాజసింహులు, సురేంద్రకుమార్ పాల్గొన్నారు. **నింద్ర:** కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నామని ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ అన్నారు. నింద్రలో సంక్షేమ పథకాల కరపత్రాలు పంపిణీ చేశారు. జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ తల్లికి వందనం నగదు సద్వినియోగం చేసుకుని విద్యార్థులు రాణించాలన్నారు. ఎంపీడీవో కార్యాలయం వద్ద ఈ-ఆటోల తాళాలు సర్పంచులకు అందజేశారు. ఎంపీడీవో శివప్రసాద్‌వర్మ, తహల్దారు శేషగిరిరావు, ఎంఈవో శ్రీధర్‌రాజు, మండల తెదేపా అధ్యక్ష, కార్యదర్శులు వెంకటేశ్వరరావు, విజయ్‌కుమార్, శ్రీశైలం ఆలయ కమిటీ మాజీ ఛైర్మన్ చక్రపాణిరెడ్డి పాల్గొన్నారు. **పూతలపట్టు:** ఎమ్మెల్యే మురళీమోహన్.. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల కరపత్రాలను సీఎంకండ్రిగ, వెంకటాపురం, పాపానాయుడుపల్లెలో పంపిణీ చేశారు. **పాలసముద్రం:** తెదేపా మండల అధ్యక్షుడు రాజేంద్రన్, పార్లమెంట్ నియోజకవర్గ కార్యదర్శి వాసునాయుడు ఆధ్వర్యంలో ఆముదాల పుత్తూరులో కరపత్రాలు అందించారు. **పెనుమూరు:** మాజీ సర్పంచి పి.కృష్ణమూర్తి ఆధ్వర్యంలో పెనుమూరు అంబేడ్కర్ కాలనీలో కరపత్రాలు పంచిపెట్టారు. **గంగాధరనెల్లూరు:** జిల్లా తెదేపా కార్యదర్శి కృష్ణమనాయుడు ఆధ్వర్యంలో పాతపాళ్యం, అంబోదరపల్లెలో సంక్షేమ పథకాల కరపత్రాలు పంపిణీ చేశారు.

వావిల్‌తోటలో కరపత్రాలు అందజేస్తున్న ఎమ్మెల్యే మురళీమోహన్

నింద్ర: ఈ-ఆటోల తాళాలు సర్పంచులకు అందజేస్తున్న ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్

IN THE COURT OF THE HON'BLE IV. ADDL. CIVIL JUDGE (JUNIOR DIVISION), CHITTOOR.
O.S.No. 23 of 2025
Between:-
M.Visalakshi ...Plaintiff
And:
T.Ramamurthy ...Defendant
SUMMONS TO DEFENDANT
To
T. Ramamurthy,
s/o late T.Chenga Reddy,
D.No.4-464, Bodapuru village,
Varuthuru post, G.D.Nellore mandal,
Chittoor District.
Sir. Please take summons that the plaintiff filed the above for recovery of money based on the suit promissory note dt.14-05- 2022 executed by you in favour of the plaintiff. The plaintiff also filed IA.No.60 of 2025 for attachment of the petition schedule property before judgment. The above suit and IA stands posted to 24-07-2025 for your appearance. Therefore, you please be appear before the above court on 24-07-2025 at 10-30 A.M. either by you personally or through your Advocate and file your written statement and counter if any, otherwise, the matter will be decided ex-parte according to law.
Sd/-U.SESHADRI NAIDU
Advocate for Plaintiff
Place: Chittoor Date:03-07-2025

(c) eenadu

పలమనేరు

•పలమనేరు •కుప్పం •పుంగనూరు

అక్కదేవతల ఊరేగింపు

పుంగనూరు, న్యూస్‌టుడే: అమ్మగానిపల్లెలో అక్కదేవతల విగ్రహాలను శుక్రవారం ఊరేగించారు. ఏటా నిర్వహించే పచ్చ పండుగ సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టారు. గ్రామంలో రామభజన నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

పింఛన్లు పంపిణీ చేస్తున్న పీఎస్ మునిరత్నం, పుర ఛైర్మన్ సెల్వరాజ్, సురేష్ బాబు

అర్హులందరికీ పింఛన్లు

కుప్పం పట్టణం: అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని ఆర్టీసీ వైస్ ఛైర్మన్ పీఎస్ మునిరత్నం అన్నారు. స్థానిక పురపాలిక కార్యాలయ ఆవరణలో 375 మందికి నూతన పింఛన్లను శుక్రవారం పంపిణీ చేశారు. పురపాలిక ఛైర్మన్ సెల్వరాజ్, తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డా.సురేష్‌బాబు, కౌన్సిలర్లు సోమ, సురేష్, నాయకులు పాల్గొన్నారు. **కుప్పం గ్రామీణ:** వైకాపా, మొత్తపేట, నూలుకుంట తదితర గ్రామాల్లో తెదేపా నాయకులు, కార్యకర్తలు శుక్రవారం కొత్త పింఛన్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. **రామకుప్పం:** ఎంపీపీ సులోచన, తెదేపా మండల అధ్యక్షుడు ఆనందరెడ్డి, మాజీ ఎంపీపీ ఆంజనేయరెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మునస్వామి మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో 666 మందికి నూతనంగా మంజూరైన పింఛన్లు పంపిణీ చేశారు.

శుద్ధ జలం.. అందని దైన్యం..!

● మరమ్మతులకు గురైన యంత్రాలు ● పట్టించుకోని అధికారులు

పుంగనూరు, చౌడేపల్లె, పలమనేరు, న్యూస్‌టుడే: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు శుద్ధ జలం అందించేందుకు ఏర్పాటు చేసిన శుద్ధజల యంత్రాలు మూలకు చేరడంతో విద్యార్థులు తాగునీటి కోసం ఇబ్బంది పడుతున్నారు. వైకాపా ప్రభుత్వం నాడు-నేడు తొలివిడతలో భాగంగా పాఠశాలల్లో ఏర్పాటు చేసిన యంత్రాలు నిర్వహణ లోపంతో ఉత్సవ విగ్రహాలుగా దర్శనమిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం వీటిని పునరుద్ధరిస్తే విద్యార్థులకు తాగునీటి కష్టాలు ఉండవని విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొంటున్నారు.

పుంగనూరు నియోజకవర్గంలోని పుంగనూరు పట్టణ, గ్రామీణ, చౌడేపల్లె, సోమల, సదుం, పులిచెర్ల, రొంపిచెర్ల మండలాల్లో 416 ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలున్నాయి. 49 ఉన్నత పాఠశాలలకు మంజూరు చేసిన ఆర్వో ప్లాంట్ల నిర్వహణ బాధ్యతలను ఆయా కంపెనీలకు అప్పగించారు. యంత్రాలు సరఫరా చేయడంతో చూసిన గుత్తేదారులు నిర్వహణ, మరమ్మతుల విషయంలో చూడడం లేదని విమర్శలు ఉన్నాయి. శుద్ధ జలం అందకపోవడంతో కుళాయిల నుంచి సరఫరా అయ్యే నీరు తాగుతూ విద్యార్థులు రోగాల బారిన పడుతున్నారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆర్వో ప్లాంట్ల మరమ్మతులపై అధికారులు దృష్టి సారించాల్సి ఉంది. పలమనేరు నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలకు మొత్తం 200 ప్లాంట్లు మంజూరు చేస్తే వాటిలో 40 వరకు మరమ్మతులకు గురయ్యాయి.

నిధులు నీళ్ల పాలు

పాఠశాలల ఆవరణ, భూగర్భ జలాల లవణీయత, విద్యార్థుల సంఖ్య ఆధారంగా ప్రభుత్వం ఆర్వో ప్లాంట్లను మంజూరు చేసింది. రూ.లక్షల విలువ చేసే యంత్రాలు అందించిన పలు చోట్ల నిరుపయోగంగా ఉన్నాయి. విద్యార్థులు లీటరు, అరలీటరు బాటిళ్లలో ఇళ్ల నుంచి తెచ్చుకునే నీటిని పొదుపుగా వాడుకుంటూ ఇబ్బంది పడుతున్నారు.

చౌడేపల్లె మండలం పుదిపట్ల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంటులో ఒక్క మోటారే పని చేస్తోంది. ఇక్కడ విద్యార్థులకు పూర్తిస్థాయిలో శుద్ధ జలం అందడం లేదు. దీంతో విద్యార్థులు ఇళ్ల నుంచి సీసాలతో నీరు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. ● రొంపిచెర్ల మండలం బొమ్మయ్యగారిపల్లె జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏడాదిగా ప్లాంటు మరమ్మతులకు గురైంది. నామమాత్రంగా పనిచేస్తున్న ఈ ప్లాంట్ ద్వారా వచ్చే నీరు విద్యార్థులకు చాలడం లేదు.

యంత్రం ఉన్నా.. చింత తీరదే..?

కుళాయి నీరు పట్టుకుంటున్న విద్యార్థి

గత ప్రభుత్వం నాడు-నేడు కింద పంపిణీ చేసిన శుద్ధ జల యంత్రాలు మరమ్మతులకు గురై మూలనపడ్డాయి. కుప్పం ఆర్‌ఎస్ పేటలోని ఉన్నత పాఠశాలలో తాగునీటి యంత్రం ఉన్నా.. వాటికి గేటు వేశారు. వేరే గత్యంతరం లేక చేతులు కడుక్కునే నీటిని విద్యార్థులు పట్టుకుని, దాహార్తి తీర్చుకుంటున్నారు. అదే ప్రాంగణంలోని ప్రాథమిక పాఠశాలలో ఉన్న తాగునీటి శుద్ధ యంత్రానికి నీటి సరఫరా లేకపోవడంతో మూలనపడింది. పాఠశాలల్లో తాగునీటి శుద్ధ యంత్రాలు పనిచేయక తాగునీటి చింత తీరడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. **- న్యూస్‌టుడే, కుప్పం పట్టణం**

నేడు జాతీయ లోక్ అదాలత్

పలమనేరు, న్యూస్‌టుడే: జాతీయ లోక్ అదాలత్‌ను ఈ నెల 5న నిర్వహిస్తున్నట్లు పలమనేరు సీనియర్ సివిల్ జడ్జి ఆదినారాయణ తెలిపారు. శుక్రవారం ఆ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM TO 1 PM)
పలమనేరు: 80085 74580
కుప్పం పట్టణం: 80085 73490
పుంగనూరు: 80085 74622

పుంగనూరు, న్యూస్‌టుడే: సమస్య: పట్టణంలోని ఎన్ఎస్ పేటలో కల్వర్టు దెబ్బతింది. దీంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా ఉంది. **- రాఘవాంజులు, స్థానికుడు**

సమాధానం: వెంటనే మరమ్మతు చేస్తాం. **- మధుసూదనరెడ్డి, కమిషనర్**

సమస్య: పట్టణ పరిధిలోని షిర్డీసాయినగర్‌లో ఇంటింటా చెత్త సేకరణ జరగడం లేదు. **- రవి, స్థానికుడు**

సమాధానం: ఆటో పంపడానికి చర్యలు తీసుకుంటాం. **- మునివెంకటప్ప, శానిటరీ ఇన్‌స్పెక్టర్**

పలమనేరు, న్యూస్‌టుడే: సమస్య: మున్సిపల్ పరిధిలోని నీళ్లకుంటలో పారిశుద్ధ్య పనులు పడకేశాయి. కాలువల్లో వ్యర్థాలు పేరుకుపోయాయి. **- గీత, పలమనేరు**

సమాధానం: గ్రామంలో పారిశుద్ధ్య పనులు చేపట్టడానికి చర్యలు తీసుకుంటాం. **- ఎన్వీ రమణారెడ్డి, కమిషనర్**

కుప్పం పట్టణం, న్యూస్‌టుడే: సమస్య: పట్టణంలోని గాంధీ విగ్రహం వద్ద నిత్యం ట్రాఫిక్ సమస్య నెలకొంటోంది. **- ప్రహ్లాద్, కుప్పం**

సమాధానం: సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. **- శంకరయ్య, అర్బన్ సీఐ, కుప్పం**

కాలనీలో శుభ్రత పనులు

పలమనేరు, న్యూస్‌టుడే: పట్టణంలోని దొరణ చెంగన్న వీధిలో పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటంతో సమస్యపై 'ఈనాడు'లో 'మేమున్నాం మీకు తోడుగా' శీర్షికన వార్త ప్రచురితమైంది. అధికారులు స్పందించి శుభ్రత పనులు చేపట్టారు.

స్పందనకు వందనం

స్టార్టర్ ఏర్పాటు

సోమల: నంజంపేట పంచాయతీ తుగువారిపల్లె మార్గంలో ఉన్న బోరు మోటారు స్టార్టర్ నేలపైనే ఉంది. ప్రజలు, మూగజీవాలు విద్యుత్తు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. సమస్యపై 'ఈనాడు'లో మేమున్నాం మీకు తోడుగా శీర్షికన వార్త ప్రచురితమైంది. కార్యదర్శి మణికుమార్ స్పందించి సమస్య పరిష్కారానికి చొరవ చూపారు.

రైతుసేవా భవనంలో శుభ్రత పనులు

శాంతిపురం, న్యూస్‌టుడే: అబకలదొడ్డి రైతు సేవా కేంద్ర భవనంలో అపరిశుభ్రతపై ఈ నెల 1న 'ఈనాడు'లో 'నమ్మండి.. ఇది రైతు సేవా కేంద్రమే' శీర్షికన ప్రచురితమైన కథనంపై ఉద్యానశాఖ సిబ్బంది స్పందించారు. కార్యాలయంలో పాత సామగ్రిని తొలగించారు.

తొలగిన బ్యానర్లు

ఈనాడు స్పందన

కుప్పం పట్టణం, న్యూస్‌టుడే: స్థానిక బైపాస్‌లో గుడుపల్లె రోడ్డు కూడలిలో ఉన్న సూచిక బోర్డు కనిపించకుండా కొందరు రియల్టర్లు ప్రచార బ్యానర్లు ఏర్పాటు చేశారు. దీంతో ద్రవిడ విశ్వవిద్యాలయం, పొగురుపల్లె, కె.జి.ఎఫ్ వెళ్లే వారి కోసం ఏర్పాటు చేసిన బోర్డు కనిపించేది కాదు. దీనిపై 'ఈనాడు'లో కథనం రావడంతో ఆర్‌అండ్‌బీ అధికారులు ప్రచార బ్యానర్లను తొలగించారు.

లబ్ధిదారులకు చెక్కులు అందజేస్తున్న నాయకులు తదితరులు

బాధితులకు సీఎం సహాయనిధి ఆసరా

శాంతిపురం, న్యూస్‌టుడే: అనారోగ్య బాధితుల వైద్య ఖర్చులకు ముఖ్యమంత్రి సహాయనిధి ఆసరాగా నిలుస్తోందని మండల తెదేపా అధ్యక్షుడు విశ్వనాథనాయుడు, మాజీ అధ్యక్షుడు జనార్దనరెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ ఉదయ్‌కుమార్, క్లస్టర్ ఇన్‌ఛార్జులు రాజేంద్ర, నాగరాజు పేర్కొన్నారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్ధిదారులకు రూ. 7.50 లక్షల సీఎం సహాయనిధి చెక్కులు అందజేశారు. నేతలు చంద్ర, రమేష్, జయరామిరెడ్డి పాల్గొన్నారు. ● 23 పంచాయతీల్లో కొత్తగా మంజూరైన 601 ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను శుక్రవారం పండుగ వాతావరణంలో పంపిణీ చేశారు.

ముగిసిన వారాహీ నవరాత్రులు

కుప్పం పట్టణం, న్యూస్‌టుడే: వారాహీ నవరాత్రుల్లో ఆఖరి రోజు శుక్రవారం వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక పాత పేట కన్యకాపరమేశ్వరి ఆలయం, మోడల్ కాలనీలోని శ్రీప్రత్యంగిర ఆలయంలో వారాహీ అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు చేసి భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించారు. అమ్మవారికి మొక్కులున్న భక్తులు దీక్ష విరమించారు.

అర్హులందరికీ పథకాలు

గుడుపల్లె, న్యూస్‌టుడే: ప్రభుత్వ పథకాలను అర్హులందరికీ అందేలా కృషి చేస్తామని మండల తెదేపా నేతలు ప్రజలకు భరోసా ఇచ్చారు. శుక్రవారం స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌లో టీఎం బాబు నాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో కుప్పం తెదేపా సమన్వయ కమిటీ కన్వీనర్ ఆర్. చంద్రశేఖర్, మండల క్లస్టర్ తెదేపా బాధ్యులు బేటప్పనాయుడు మాట్లాడారు. తహసీల్దారు సీతారాం, ఎంపీడీవో రాధాకృష్ణ పాల్గొన్నారు.

ఎమ్మెల్యేకు ఘన స్వాగతం

పలమనేరు, న్యూస్‌టుడే: సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే అమరనాథరెడ్డికి ప్రజలు ఘనస్వాగతం పలికారు. శుక్రవారం పట్టణంలోని 15వ వార్డులో ఆయన పర్యటించారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. నాయకులు బీఆర్సీ కుమార్, నాగరాజు, గిరిబాబు, కృష్ణమూర్తి పాల్గొన్నారు.

ప్రజల సమస్యలు, అభిప్రాయాలు తెలుసుకుంటున్న చల్లా బాబు

ఘనంగా 'సుపరిపాలనలో తొలి అడుగు'

రొంపిచెర్ల, న్యూస్‌టుడే: బొమ్మయ్యగారి పల్లె పంచాయతీ నగరిపాటి రిజనవాడలో శుక్రవారం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి చల్లా రామచంద్రారెడ్డి నిర్వహించారు. చల్లా బాబుకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఇంటింటా పర్యటిస్తూ తెదేపా చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. పరిపాలనపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్నారు. రాష్ట్ర కురవ సంఘం డైరెక్టర్ రమణ, నాయకులు సహదేవ, ఓబుళేశ్వర్‌రెడ్డి, మదన మోహన్‌రెడ్డి, రవినాయుడు తదితరులు పాల్గొన్నారు.

మొక్కల సంరక్షణ

కుప్పంలోని పలు కూడళ్లలో పట్టణ సుందరీకరణలో భాగంగా పచ్చదనం పెంపొందిస్తున్నారు. అయితే మొక్కలను పశువులు తింటుండటంతో ఎప్పుడికప్పుడు మొక్కలు చనిపోతున్నాయి. మళ్లీ మొక్కలు నాటేందుకు ఇబ్బందిగా ఉంటోంది. సమస్య పరిష్కారానికి మొక్కల చుట్టూ ఇలా గ్రీన్ నెట్‌ను చుట్టి పచ్చదనాన్ని కడా ఆధ్వర్యంలో రక్షిస్తున్నారు. **- ఈనాడు, చిత్తూరు. న్యూస్‌టుడే, కుప్పం పట్టణం**

చెరువంతా తామర పువ్వులే..!

చెరువులో కొంతభాగం తామర పుష్పాలు పూయడం సాధారణం. ఇక్కడ మాత్రం చెరువంతా తామర పుష్పాలు ఉండటంతో చూపరుల దృష్టిని ఆకర్షిస్తోంది. పెద్దపంజాణి మండలం పొట్టగానిపల్లె సమీపంలోని ఎద్దుల చెరువులో ఇటీవల వర్షాలకు నీరు పుష్కలంగా చేరింది. అలాగే చెరువు నిండుగా తామర పుష్పాలు కనువిందు చేస్తున్నాయి. **- న్యూస్‌టుడే, పెద్దపంజాణి**

సీసీ రోడ్డు లేక తిప్పలు

పట్టణ పరిధిలోని రాంనగర్ విస్తరణ ప్రాంతంలో సీసీ రోడ్డు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ ప్రాంతంలో స్థానికుల వినతితో మురుగు కాలువలు నిర్మించారు. కానీ సిమెంటు రోడ్డు వేయలేదని స్థానికులు పేర్కొన్నారు. ఈ మట్టి రోడ్డుతో వర్షాకాలం బురద, ఎండాకాలం దుమ్ము వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. **- న్యూస్‌టుడే, పుంగనూరు**

కోత.. ప్రజలకు వెత

స్థానిక ఇందిరా కూడలిలో వంతెన పక్కన రోడ్డు కోతకు గురవుతోంది. వంతెనకు రక్షణ గోడ లేకపోవడం, ఇటీవల పైపులైన్ల కోసం తవ్వకాలు జరపడంతో రోడ్డు కౌండిన్య కాలువలోకి దిగజారుతోంది. తాత్కాలిక మరమ్మతుల కింద రివిట్ మెంట్ చేసి తర్వాత శాశ్వత మరమ్మతులు చేపడితే కోతను నివారించవచ్చు. **- న్యూస్‌టుడే, పుంగనూరు**

డ్రైడే పాటించాలి

కుప్పం గ్రామీణ, న్యూస్‌టుడే: వారంలో ఒక రోజు ప్రతి ఒక్కరూ డ్రైడే కార్యక్రమంలో భాగంగా సంపులు, నీటి తొట్టెలు.. కుండలు శుభ్రం చేసుకోవాలని కొత్తపల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి సుభాస్‌రాజ్ పేర్కొన్నారు. నూలుకుంటలో శుక్రవారం డ్రైడేపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

పరిసరాల శుభ్రత తప్పనిసరి

పెద్దపంజాణి, న్యూస్‌టుడే: పరిసరాల శుభ్రత పాటించి ఆరోగ్యంగా ఉండాలని ఎంపీడీవో బాలాజీ అన్నారు. శుక్రవారం బసవరాజు కండ్రిగ గ్రామంలో తడి, పొడి చెత్త సేకరణపై మహిళలకు అవగాహన కల్పించారు.

ఘనంగా అల్లూరి జయంతి

పుంగనూరు, న్యూస్‌టుడే: స్వాతంత్ర్యం కోసం పోరాడి ప్రాణ త్యాగం చేసిన వీరుడు అల్లూరి సీతారామరాజు అని భాజపా పట్టణ అధ్యక్షుడు జగదీష్‌రాజు పేర్కొన్నారు. శుక్రవారం అల్లూరి జయంతి వేడుకలను నిర్వహించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ, ఎన్టీఆర్ కూడలిలో అన్నదానం చేశారు.

ప్రజలు సహకరించాలి

పుంగనూరు, న్యూస్‌టుడే: తపాలాశాఖ ఆదేశాల మేరకు సర్వే యాప్ చేపట్టే తపాలా ఉద్యోగులు, సిబ్బందికి ప్రజలు సహకరించాలని స్థానిక హెడ్‌పోస్టు మాస్టరు నాగరాజ కోరారు.

సేవలు అభినందనీయం

సుబ్బరామ్ దంపతులను సత్కరిస్తున్న ఉపాధ్యాయులు

శాంతిపురం: సి.బండపల్లె జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కె.సుబ్బరామ్ సేవలు అభినందనీయమని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. సుబ్బరామ్ ఉద్యోగ విరమణను శుక్రవారం పాఠశాలలో ఆయనకు వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇన్‌ఛార్జి ప్రధానోపాధ్యాయుడు జానకీరామయ్య పాల్గొన్నారు.

నాయకుల చొరవతో తీరిన నీటి సమస్య

గుడుపల్లె: బిజ్జిగానిపల్లెలో నెలకొన్న నీటి సమస్య పట్ల ఎంపీడీవో రాధాకృష్ణ, ఆర్‌డబ్ల్యూఎస్ డీఈఈ పురుషోత్తం, తెదేపా నాయకులు స్పందించి శుక్రవారం కొత్తగా బోరుబావి తవ్వించి మోటారు అమర్చారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

పెద్దపంజాణి, న్యూస్‌టుడే: ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొనడంతో ఇరువురు గాయపడిన ఘటనపై పెద్దపంజాణి పోలీసులు కేసు నమోదు చేశారు. జూన్ 29న బైరెడ్డిపల్లె-పుంగనూరు మార్గంలో శంకర్రాయలపేట వద్ద పుంగనూరు నుంచి బైరెడ్డిపల్లె వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొంది. ప్రమాదంలో ద్విచక్ర వాహన చోదకుడికి స్వల్పగాయాలు కాగా వెనుక కూర్చొన్న వి.కోట మండలం కుమ్మరమడుగుకు చెందిన శివరాజు తీవ్రంగా గాయపడ్డారు. శివరాజును మెరుగైన వైద్యం కోసం కుప్పం పీఈఎస్‌కు తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు శుక్రవారం కేసు నమోదు చేసినట్లు హెడ్‌కానిస్టేబుల్ రెడ్డి వెంకటేష్ తెలిపారు.

ఇచ్చిన సొమ్ము అడిగినందుకు దాడి

చౌడేపల్లె, న్యూస్‌టుడే: ఇచ్చిన సొమ్ము అడిగినందుకు దాడి చేశారని మండలంలోని పరికిదొనకు చెందిన మల్లికార్జున పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశారు. అదే గ్రామానికి చెందిన శివకు కొన్ని రోజుల క్రితం రూ.2,700 ఇచ్చానని తిరిగి అడిగినందుకు అతని స్నేహితులతో కలిసి దాడి చేసినట్లు బాధితుడు పేర్కొన్నారు.

భూ తగాదాలో నిందితులకు రిమాండ్

పుంగనూరు గ్రామీణ, న్యూస్‌టుడే: భూ తగాదాలతో ఇరువర్గాలు ఘర్షణ పడి దాడి చేసుకున్న ఘటనలో న్యాయమూర్తి ఆదేశాలతో నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు సీఐ సుబ్బరాయుడు శుక్రవారం తెలిపారు. మండలంలోని అడివినాథునికుంటకు చెందిన కృష్ణారెడ్డి, రత్నారెడ్డి అన్నదమ్ములు. వీరికి ఆస్తి తగాదాలున్నాయి. ఈ క్రమంలోనే సోమవారం కృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు రత్నారెడ్డి కుమారుడైన మహేంద్రరెడ్డిపై దాడి చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఇరువర్గాలపై కేసు నమోదు చేశారు. నిందితులను న్యాయమూర్తి వద్ద శుక్రవారం హాజరు పరచగా ఐదుగురికి రిమాండ్ విధించినట్లు సీఐ తెలిపారు.

స్తంభాన్ని ఢీకొన్న వాహనం

చౌడేపల్లె, న్యూస్‌టుడే: స్థానిక బోయకొండ ఆర్చి వద్ద విద్యుత్తు స్తంభాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో విరిగిపోయింది. గుర్తించిన ఏఈ శశిధర్ తక్షణ చర్యలు చేపట్టారు. శుక్రవారం విరిగిన స్తంభం స్థానంలో లైన్‌మెన్ సుబ్రహ్మణ్య సిబ్బందితో కలిసి కొత్త స్తంభం ఏర్పాటు చేశారు.

క్రైం కార్నర్

కుప్పం మండలంలో ఇద్దరి అదృశ్యం

కుప్పం పట్టణం, న్యూస్‌టుడే: మండలానికి చెందిన ఓ బాలిక(17), యువతి(18) అదృశ్యమవడంతో కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసినట్లు అర్బన్ పోలీసులు తెలిపారు.

బాటగంగమ్మ ఆలయంలో చోరీ

బైరెడ్డిపల్లె, న్యూస్‌టుడే: స్థానిక బాటగంగమ్మ ఆలయంలో గురువారం రాత్రి గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడిన విషయం శుక్రవారం ఉదయం వెలుగుచూసింది. ఉదయం పూజ చేయడానికి వెళ్లిన అర్చకులు తలుపు తాళాలు పగులగొట్టి ఉండటంతో అనుమానం వచ్చి ఆలయ నిర్వాహకులు, పోలీసులకు సమాచారం అందించారు. అమ్మవారి మెడలోని 22 గ్రాముల బంగారు మాంగళ్యం కనిపించకపోవడంతో చోరీ జరిగినట్లు గుర్తించారు. ఎస్సై పరశురాముడు చోరీ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

చురుగ్గా అభివృద్ధి పనులు

నానబాలవీధిలో రూపుదిద్దుకున్న సిమెంటు రోడ్డు

పుంగనూరు, న్యూస్‌టుడే: పట్టణ ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు మెరుగు పరచడానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. ప్రజలకు తాగునీరు, రోడ్లు, కాలువలు వంటి వసతులు అత్యవసరం. దీంతో ప్రభుత్వం పుంగనూరు పురపాలికకు 2023-24 ఏడాదికి 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.1.92కోట్లు విడుదల చేసింది. అధికారులు సమస్యల పరిష్కారానికి ప్రణాళికలు రూపొందించి ఉన్నతాధికారులకు నివేదించారు. వాటిలో మొదటి విడతలో రూ.76 లక్షలతో మురుగునీటి కాలువలు, సిమెంటు రోడ్ల పనులు చేపట్టారు. రెడ్డెమ్మ క్వార్టర్స్, భగత్‌సింగ్ కాలనీ, కోర్టు రోడ్డులో మురుగు నీటి కాలువల నిర్మాణం, ఎన్జీవో కాలనీ, సూర్యనగర్, చంద్రకాంత్ వీధి, మోతీనగర్, నానబాలవీధిలో సిమెంటు రోడ్డు నిర్మాణాలు పూర్తి చేశారు. మిగిలిన పనులు నిర్మాణ దశలో ఉన్నాయి.

రూ.77.35 లక్షలతో 14 పనులు

రెండో విడతలో 14 పనులకు రూ.77.35లక్షలతో అంచనాలు రూపొందించారు. వాటిలో తొమ్మిది మురుగు కాలువల నిర్మాణానికి రూ.37.30లక్షలు, ఐదు సీసీ రోడ్లకు రూ.29.84లక్షలు, మూడు పైపులైన్లకు రూ.8.66లక్షలు అవసరమని అంచనాలు వేసి ప్రభుత్వానికి పంపారు. అనుమతులు రాగానే టెండర్ల ద్వారా పనులు కేటాయిస్తామని కమిషనరు మధుసూదనరెడ్డి తెలిపారు.

విగ్రహం కూల్చిన వారిపై చర్యలు

పలమనేరు, న్యూస్‌టుడే: మదనపల్లె సమీపంలో బుద్ధుడి విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలమనేరు భారతీయ అంబేడ్కర్ సేన నాయకులు డిమాండు చేశారు. శుక్రవారం ఆ మేరకు వినతిపత్రాన్ని ఆర్డీవో భవానికి అందించారు. నాయకులు దొరస్వామి, గణపతి పాల్గొన్నారు.

బాటగంగమ్మకు అభిషేక పూజలు

బైరెడ్డిపల్లె, న్యూస్‌టుడే: స్థానిక శ్రీబాటగంగమ్మ ఆలయంలో ఆషాఢ మాసం రెండో శుక్రవారం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు అమ్మవారికి అభిషేకం, ప్రత్యేక పుష్పాలంకరణతో అర్చనలు, పూజలు జరిపారు. ఆలయంలో చోరీ జరగడంతో అర్చకులు ఆలయాన్ని శుద్ధిచేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ధరలు లేక మామిడి చెట్ల నరికివేత

సోమల, న్యూస్‌టుడే: గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది మామిడి ధరలు పడిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. మండి వ్యాపారులు కొనకపోవడం, గుజ్జు పరిశ్రమల్లో కాయలు కోసేందుకు పర్మిట్లు లభించకపోవడంతో కాయలను రహదారి పక్క పారబోస్తున్నారు. సోమల పంచాయతీ గన్నావారిపల్లెకు చెందిన రామన్న రాజీవ్‌కాలనీ వద్దనున్న మూడెకరాల్లోని మామిడి చెట్లను తొలగించారు.

యువత అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి

మాట్లాడుతున్న ఎమ్మెల్యే అమరనాథరెడ్డి

పలమనేరు, న్యూస్‌టుడే: యువత తమకు ఎదురైన మంచి అవకాశాలను సద్వినియోగం చేసుకుని జీవితంలో రాణించాలని ఎమ్మెల్యే అమరనాథరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉద్యోగ్ మేళాను ఆయన ప్రారంభించారు. జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి గుణశేఖర్‌రెడ్డి, ప్రిన్సిపల్ వెంకటేశులు, నాయకుడు ఆర్వీ బాలాజీ పాల్గొన్నారు.

ఆర్టీసీ ఉద్యోగుల ధర్నా

పుంగనూరు, న్యూస్‌టుడే: ఏపీపీటీడీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక డిపో ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి బలరామ్మూర్తి మాట్లాడుతూ... పదోన్నతులకు అనుమతులు ఇవ్వాలని, విద్యుత్తు బస్సులను ఆర్టీసీ ద్వారానే కొనుగోలు చేసి నిర్వహించాలని, కొత్త బస్సులను కొనుగోలు చేసి ఖాళీలు భర్తీ చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. డిపో కార్యదర్శి జీవీ రమణ, నాయకులు జేఆర్ఎన్ రెడ్డి, గంగాధర్, బాబాజాన్ పాల్గొన్నారు.

డిపో ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్న ఉద్యోగులు

దర్గాలో ప్రార్థనలు, అన్నదానం

పుంగనూరు, న్యూస్‌టుడే: మొహర్రం సందర్భంగా పట్టణంలోని హజరత్ సయ్యద్ మదని, సయ్యద్ జలాల్ దర్గాలో శుక్రవారం ప్రత్యేక ప్రార్థనలు, అన్నదానం నిర్వహించారు. గత నెల 27న ప్రారంభమైన మొహర్రం ప్రార్థనలు ఈ నెల 6న ముగుస్తాయి.

విద్యార్థి మిత్ర కిట్ల పంపిణీ

కుప్పం గ్రామీణ, న్యూస్‌టుడే: వేపూరు ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులకు శుక్రవారం విద్యార్థి మిత్ర కిట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు వెంకటేష్, విద్యా కమిటీ ఛైర్మన్ దామోదరం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మిస్సెస్ అండ్ మిస్టర్ విజేతలు వీరే

తిరుపతి (బైరాగిపట్టెడ), న్యూస్‌టుడే: తిరుపతి, చిత్తూరు జిల్లాలకు సంబంధించి మిస్సెస్ అండ్ మిస్టర్ ఫైనల్ పోటీల విజేతల వివరాలను నిర్వాహకులు శుక్రవారం ప్రకటించారు. అందం, ఆత్మవిశ్వాసం, మహిళల సాధికారతకు సూచికగా ఓ ప్రైవేట్ సంస్థ ఇటీవల ఫ్యాషన్ షో కార్యక్రమం నిర్వహించింది. ఇందులో విజేతలను ప్రకటించారు. టాప్ విన్నర్స్‌గా మిస్-2025గా రేష్మ రాయల్, సిమ్రాన్ మని, లక్ష్మీ, సౌందర్య జెస్సికా రాయ్ నిలిచారు. మిస్ దివగా ఉషశ్రీ, మిస్ గ్రేస్ ఫుల్‌గా మైథిలి, టాప్ విన్నర్స్ మిస్సెస్‌గా బి.లావణ్య, సురేఖ, తులసి, మాధవి, వాసుకి నిలిచారు.

పంటలపై ఏనుగుల బీభత్సం

కల్లూరు, న్యూస్‌టుడే: పాతపేటలోని వ్యవసాయ పొలాల్లో 17 ఏనుగుల గుంపు మామిడి, కొబ్బరి, పశుగ్రాసం తదితర పంటలను ధ్వంసం చేశాయి. గ్రామానికి చెందిన సురేష్ రాజు, దొరస్వామి, వెంకటరమణ, ప్రతాప్, చంద్రశేఖర్, నారాయణ, నందగోపాల్, శ్రీనివాసుల పొలాల్లోని మామిడి, అరటి, కొబ్బరి చెట్లు ధ్వంసం చేశాయి. మునిరాజ సాగు చేసిన అరెకరా పశుగ్రాసం తిన్నాయి.

(c) eenadu

మెరవాలి.. మురవాలి

త్వరలో పంచాయతీల్లో కేంద్ర బృందాల స్వచ్ఛ సర్వే

అమలాపురం కలెక్టరేట్, న్యూస్‌టుడే: గ్రామీణ ప్రాంతాల్లో స్వచ్ఛతపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాయి. అందులో భాగంగా ఉత్తమ గ్రామ పంచాయతీల ఎంపికకు స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ పేరిట కేంద్ర బృందాలు ప్రత్యేక సర్వే నిర్వహించనున్నాయి. 2014-19 మధ్య అప్పటి తెదేపా ప్రభుత్వం ప్రతి గ్రామంలో స్వచ్ఛభారత్ మిషన్ అమలు చేసింది. ఆ తర్వాత వచ్చిన వైకాపా ప్రభుత్వం పూర్తిగా వదిలేసింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఈ ప్రక్రియను తిరిగి పునరుద్ధరించింది. జిల్లాలో 385 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అందులో సుమారు 30 పంచాయతీలను బృందం పరిశీలించనుంది. గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించేందుకు కేంద్రం నుంచి అయిదుగురు సభ్యులతో కూడిన బృందం రానుంది.

అల్లవరంలో ఇంటింటి నుంచి చెత్త సేకరిస్తున్న పంచాయతీ సిబ్బంది

ఇదీ ఉపయోగం..

ఘన వ్యర్థాల నిర్వహణ, బహిరంగ మలవిసర్జన లేని గ్రామాలను గుర్తించడమే స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ ప్రధాన లక్ష్యం. అలాంటి పంచాయతీలకు ర్యాంకులు ప్రకటించి ఉత్తమంగా నిలిచిన వాటికి గాంధీ జయంతి(అక్టోబరు 2) రోజున కేంద్ర, రాష్ట్ర స్థాయిలో పురస్కారాలు అందజేస్తారు. ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు వస్తాయి. ఆ సొమ్ముతో మరిన్ని అభివృద్ధి పనులు చేసేందుకు వీలుంది.

జిల్లాలో ఇలా..

మండలాలు:	22
గ్రామ పంచాయతీలు:	385
చెత్త సంపద కేంద్రాలు:	272
నిర్వహణలో ఉన్నవి:	198
నిర్మించాల్సినవి:	79

11 అంశాల పరిశీలన..

ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, పంచాయతీ కార్యాలయాలకు వెళ్తారు. చెత్తసంపద కేంద్రాల నిర్వహణ ఎలా ఉంది, బహిరంగ మలవిసర్జన, వ్యక్తిగత మరుగుదొడ్ల వినియోగం, రహదారి వెంబడి చెత్త వేస్తున్నారా, తడి, పొడి చెత్త వేర్వేరుగా సేకరిస్తున్నారా, పంచాయతీ రిక్షాలు, ఫాగింగ్ యంత్రాల నిర్వహణ తదితర 11 అంశాలు పరిశీలిస్తారు.

వచ్చే వారం మొదలు..

కేంద్రం బృందం జిల్లాలోని పంచాయతీల్లో పర్యటిస్తారు. వారు గుర్తించిన అంశాల ఆధారంగా వివరాలు నమోదు చేసి, ఉన్నతాధికారులకు నివేదిస్తారు. వివిధ స్థాయిలో తనిఖీలు చేసి, పురస్కారాలు ప్రకటిస్తారు. ఇప్పటికే ఈ ప్రక్రియ ప్రారంభం అవ్వాల్సి ఉండగా సాంకేతిక కారణాలతో ఆలస్యమైంది. వచ్చే వారంలో మొదలయ్యే అవకాశం ఉంది. **-శాంత లక్ష్మి, డీపీవో**

తెలుగు వారి పౌరుషం 'అల్లూరి'

అమలాపురం కలెక్టరేట్: తెలుగు జాతి మనుగడ ఉన్నంత కాలం అల్లూరి చిరస్మరణీయంగా ఉంటారని కలెక్టర్ మహేష్‌కుమార్ అన్నారు. అల్లూరి జయంతిని శుక్రవారం కలెక్టరేట్‌లో అధికారికంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలుగు జాతి పౌరుషాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తిగా కీర్తించారు. ఆయన ధైర్య, సాహసాలను నేటి యువత ఆదర్శంగా తీసుకుని ఉన్నత ఫలితాలు సాధించాలన్నారు. జేసీ నిశాంతి, డీఆర్వో రాజకుమారి, డీఆర్‌డీఏ పీడీ జయంద్ర గాంధీ, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

అల్లూరి చిత్రపటం వద్ద నివాళి అర్పిస్తున్న కలెక్టర్ మహేష్‌కుమార్, జేసీ నిశాంతి

పట్టాభిషేకం.. ఆనందోత్సాహం

అతిథుల చేతుల మీదుగా అందుకున్న విద్యార్థులు ● ఘనంగా జేఎన్‌టీయూకే స్నాతకోత్సవం

న్యూస్‌టుడే, గాంధీనగర్(కాకినాడ)

తాము కన్న కలలను నిజం చేసుకునే సమయాన.. తమ భవిష్యత్తును నిర్ణయించే పట్టా పొందే తరుణాన.. తమలోని ప్రతిభకు బంగారు పతకాలు దక్కిన క్షణాన.. అటు విద్యార్థులతోపాటు, వారి కుటుంబ సభ్యులు ఆనంద పరవశులయ్యారు. జేఎన్‌టీయూకేలో శుక్రవారం నిర్వహించిన స్నాతకోత్సవం ఇందుకు వేదికైంది. కులపతి హోదాలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయనకు ఉపకులపతి సీఎస్ఆర్‌కే ప్రసాద్ సంప్రదాయ దుస్తులు, బ్యాండ్‌ల మధ్య సాదర స్వాగతం పలికారు. వర్సిటీ సాధించిన ప్రగతి, రాష్ట్ర ప్రగతిలో ఇంజినీరింగ్ విద్యార్థుల పాత్రపై గవర్నర్ చేసిన ప్రసంగం ఆకట్టుకుంది. ముఖ్యఅతిథిగా హాజరైన జేఎన్‌టీయూకే పూర్వ విద్యార్థి, అమెరికాలోని బోస్టన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఛైర్మన్ కోట సుబ్రహ్మణ్యం(సుబు కోట)కు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేశారు. ఉపకులపతి సీఎస్ఆర్‌కే ప్రసాద్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్త పోటీతత్వాన్ని ఎదుర్కొనేలా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నామన్నారు. ఈసందర్భంగా పరిశోధనా రంగంలో ప్రతిభ చూపిన వారితోపాటు, వివిధ కోర్సుల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు పట్టాలు, బంగారు పతకాలు, ఎండోమెంట్ నగదు అవార్డులను ప్రదానం చేశారు. వారిలో ఎక్కువమంది మహిళలే ఉండడం గమనార్హం.

ఆనందం అంబరమై....

స్నాతకోత్సవంలో పీహెచ్‌డీ పట్టాలు, బంగారు పతకాలు అందుకుంటున్న వేళ విద్యార్థులు, అభ్యర్థులు అలూమ్ని ఆడిటోరియంలో ఆనందిస్తుండగా వేడుకను బయట స్క్రీన్లపై చూస్తున్న వారి తల్లిదండ్రులు, బంధువులు భావోద్వేగాలకు గురయ్యారు. అనంతరం వారంతా తమ తీపి జ్ఞాపకాలను ఫొటోల్లో బంధించారు.

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

ఈ సందర్భంగా సాయంత్రం నుంచి రాత్రి వరకూ జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. నాట్యాచార్యులు హరిలోకేష్ శిష్యబృందం కూచిపూడి, భరత నాట్య ప్రదర్శనలు, డాన్స్‌యోగా ప్రత్యేక ప్రదర్శనలో భాగంగా జగన్నాథపురం సెయింట్ ఆన్స్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న చైత్ర శివవాసుకి చేసిన నృత్య యోగా ఆకట్టుకుంది. చిన్నారులను వీసీ ప్రసాద్, రెక్టార్ కె.వి.రమణ, ఇన్‌ఛార్జి రిజిస్ట్రార్ రవీంద్రనాథ్, ఓఎస్‌డీ కోటేశ్వర రావు అభినందించారు. డైరెక్టర్లు, మాజీ ఉపకులపతులు, జేఎన్‌టీయూకే కళాశాలల ప్రిన్సిపాళ్లు తదితరులు పాల్గొన్నారు.

బంగారు పతకాలు సాధించిన ఆనందంలో విద్యార్థుల కేరింత..

గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు జ్ఞాపికను అందజేస్తున్న జేఎన్‌టీయూకే వీసీ డాక్టర్ సీఎస్ఆర్‌కే ప్రసాద్

ప్రమాణం చేస్తున్న విద్యార్థులు

■ కాలానుగుణ వ్యాధుల నియంత్రణపై శిక్షణ నేడు

ముమ్మిడివరం: కాలానుగుణ వ్యాధుల నియంత్రణలో భాగంగా కీటక జనిత వ్యాధులపై శనివారం ముమ్మిడివరం ఎయిమ్స్ సమావేశ మందిరంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి ఎం.దుర్గారావు దొర శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. మలేరియా, డెంగీ, చికెన్ గన్యా, బోద, మెదడు వాపు తదితర వ్యాధుల నియంత్రణకు ముందస్తు చర్యలపై శిక్షణ ఇస్తామన్నారు. జిల్లా మలేరియా అధికారి ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమానికి ఆరోగ్య కార్యకర్తలు విధిగా హాజరు కావాలన్నారు. ఇప్పటివరకు మల్టి పర్పస్ హెల్త్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న వారంతా ఇకపై జిల్లా మలేరియా అధికారి పర్యవేక్షణలో విధులు నిర్వహించాల్సి ఉంటుందని వివరించారు.

■ ఇసుక అక్రమ తవ్వకాలపై ప్రత్యేక నిఘా

అమలాపురం కలెక్టరేట్: జిల్లాలో అక్రమ ఇసుక తవ్వకాలను పూర్తిగా అరికట్టాలని కలెక్టర్ మహేష్‌కుమార్ అధికారులను ఆదేశించారు. దీనిపై ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత వర్షాకాలంలో స్టాక్‌యార్డుల వద్ద వాహనాలు నిలుపుదల చేసేందుకు స్థలం, బరువు తూచే యంత్రాలు వంటి సౌకర్యాలను ఏర్పాటు చేయాలన్నారు. నిబంధనల ఉల్లంఘనలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఇసుక విక్రయాలకు బృందాలను ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో జేసీ నిశాంతి, గనుల శాఖ అధికారి వంశీధర్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

సేకరించిన భూమిని స్వాధీనం చేసుకోవాలి..

కోటిపల్లి-నరసాపురం రైల్వే లైన్ నిర్మాణానికి ఇప్పటివరకు సేకరించిన భూమిని స్వాధీనం చేసుకోవాలని కలెక్టర్ మహేష్‌కుమార్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో రైల్వే, జాతీయ రహదారుల అధికారులతో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ సేకరణ పూర్తయిన భూములకు ఫెన్సింగ్ వేయాలన్నారు. సరిహద్దులో సిమెంటు స్తంభాలు ఏర్పాటు చేయాలన్నారు. భూ సేకరణపై సమీక్షించారు.

వ్యాధుల కాలం.. వసతులు మృగ్యం

పరిశీలన

ప్రస్తుతం ఎక్కడచూసినా సీజనల్ జ్వరాలు వేధిస్తున్నాయి. వాతావరణంలో మార్పులతో రుగ్మతలు పీడిస్తున్నాయి. వసతులు, పరికరాలు, నిపుణుల కొరతతో ప్రభుత్వ ఆసుపత్రులు సతమతమవుతున్నాయి. 'న్యూస్‌టుడే' బృందం శుక్రవారం పరిశీలించింది. ఉప్పలగుప్తం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒకరే స్టాఫ్‌నర్సు, భీమనపల్లిలో ఒక మహిళా వైద్యురాలు మాత్రమే ఉన్నారు. పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. ఐ.పోలవరం మండలం కేశనకుర్రు పీహెచ్‌సీ పెచ్చులు ఊడిపడుతున్నాయి. నీళ్లు లేవు. వైద్యుడి పోస్టు ఖాళీగా ఉంది. ముమ్మిడివరం సీహెచ్‌సీలో ల్యాబ్ టెక్నీషియన్ లేక పరీక్షలు జరగడంలేదు. నగరం పీహెచ్‌సీలో స్లాబు నుంచి వర్షం నీరు లీకై మందులు తడిసిపోతున్నాయి. లూటుకుర్రు ఆరోగ్య కేంద్రంలో ఆరు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రాజోలు సామాజిక ఆరోగ్య కేంద్రంలో రక్తపరీక్షల కోసం రోగులు గంటలతరబడి వేచి చూడాల్సి వస్తోంది. **-న్యూస్‌టుడే, ముమ్మిడివరం, రాజోలు**

రాజోలు సామాజిక ఆరోగ్యకేంద్రం వద్ద రక్తపరీక్షల కోసం వేచిఉన్నవారు

ఉప్పునీటి ముంపు.. పంటలకు ముప్పు

న్యూస్‌టుడే - మామిడికుదురు

పంట చేల నుంచి మురుగు నీటిని బయటకు మళ్లించే బోదెలు మూసుకుపోవడంతోపాటు మీడియం డ్రెయిన్ నుంచి వచ్చిన పోటు నీరు చుట్టుముట్టడంతో ఏళ్లకాలంగా రైతులు సాగుకు దూరమయ్యారు. ఉప్పునీటి ప్రభావంతో కొబ్బరి చెట్లు ఎండిపోయి తలలు విరిగి పడిపోతున్నాయి. మామిడికుదురు మండలం పాశర్లపూడిబాడవ, పాశర్లపూడిలంక గ్రామాల్లో దాదాపు 250 ఎకరాల్లో వరి చేలు, మరో 175 ఎకరాల్లో కొబ్బరి తోటలకు ఈ ముప్పు వాటిల్లడంతో రైతులు అల్లాడిపోతున్నారు.

పాశర్లపూడిలో ఏళ్ల కాలంగా ముంపు నీటిలో పంట చేలు

డ్రిల్లింగ్ బావులతో.. పారుదల స్తంభించి

పాశర్లపూడి ఓఎన్జీసీ క్షేత్రంలోని ఆయా గ్రామాల్లో 8 చోట్ల డ్రిల్లింగ్ చేసిన బావులున్నాయి. కొన్నిచోట్ల రెండేసి చొప్పున డ్రిల్లింగ్ సైట్లు ఏర్పాటు చేశారు. అక్కడికి వెళ్లేందుకు వేసిన రహదారులతో మురుగు, ముంపునీరు బయటకు వెళ్లే మార్గం కరవైంది. వాటి కింద తూరలు ఏర్పాటు చేసినా పారుదల లేకపోవడంతో 2009 నుంచి సాగుకు వీల్లేక రైతులకు అవస్థలు మొదలయ్యాయి. పాశర్లపూడి నుంచి ఆదుర్రు వరకు 7 కిలోమీటర్ల మేర ఉన్న వాడబోది మీడియం డ్రెయిన్‌లోకి సముద్రం పోటు నీరు వస్తుండడంతో పంట చేలు, కొబ్బరి తోటలు పూర్తిగా చౌడుబారుతున్నాయి. మురుగు, ముంపునీరు సజావుగా దిగేలా బోదెలను చక్కదిద్ది మీడియం డ్రెయిన్‌లో పూడిక తొలగించి ఆధునికీకరించాలని రైతులు కోరుతున్నారు.

డ్రెయిన్‌లో పూడికతీతకు ప్రతిపాదనలు

వాడబోది మీడియం డ్రెయిన్‌లో పూడికతీత పనులు చేపట్టి గట్లను బలోపేతం చేసేందుకు రూ.2.09 కోట్ల వ్యయమయ్యే ప్రతిపాదనలు రూపొందించి నాబార్డ్ నిధుల కోసం ఆమోదానికి పంపించాం. మంజూరు వచ్చిన వెంటనే పనులు చేపడతాం. డ్రెయిన్‌లో పారుదల నిలిచిపోకుండా, పోటు నీరు రాకుండా అవసరమైన చర్యలు చేపడతాం. **- ఆర్.నాగార్జున, డీఈఈ, డ్రెయిన్స్ విభాగం, రాజోలు**

సమస్యపై రైతులతో మాట్లాడతా..

మురుగు, ముంపునీటి సమస్య నెలకొనడంతో చేలు, కొబ్బరి తోటలకు ఏవిధమైన ఇబ్బంది ఏర్పడిందన్న విషయాన్ని స్థానిక రైతులతో మాట్లాడతాను. దాని ప్రకారం చేపట్టాల్సిన అవసరమైన కార్యాచరణపై దృష్టి పెడతాను. **- గిడ్డి సత్యనారాయణ, ఎమ్మెల్యే, పి.గన్నవరం**

(c) eenadu

అన్ని కులాల అవివాహితులకు సువర్ణావకాశం

నేడు, రేపు అన్ని కులాల వధూవరులకు ఈనాడు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం

తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన ఈనాడు పెళ్లిపందిరి, అన్ని కులాల అవివాహిత వధూవరులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహిస్తుంది. **కాకినాడ ఈనాడు కార్యాలయంలో (2వ అంతస్తు, పద్మజ కాంప్లెక్స్, భానుగుడి జంక్షన్, శ్రీనగర్, తల్లి, పిల్లల ఆసుపత్రి దగ్గర)** ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వివాహం కోసం ఎదురుచూస్తున్న వారు, సంబంధిత కుటుంబీకులు నేడు (05 జులై 2025, శనివారం), రేపు (06 జులై 2025, ఆదివారం) ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 5.30 గం. వరకు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు.

- మరిన్ని వివరాలకు **8008621414** & **8008001686** ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చు.
- ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఫోన్ మరియు యాప్ ద్వారా కూడా చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేయదలచిన వధూవరుల బయోడేటా, ఫొటోలు పైన తెలిపిన ఫోన్ నంబర్లకు సంప్రదించి వాట్సాప్ ద్వారా పంపవచ్చు.

శ్రీవారి క్షేత్రం.. భక్తజన శోభితం

అష్టోత్తర పూజల్లో భక్తజనం

ఆత్రేయపురం, న్యూస్‌టుడే: కోనసీమ తిరుమల వాడపల్లి వేంకటేశ్వరుని దివ్యధామం భక్తజనంతో శోభిల్లింది. గోపూజ, అష్టోత్తర శతనామావళి, కల్యాణం, బాలభోగం, నివేదన తదితర కార్యక్రమాలను అర్చకులు కనుల పండువగా నిర్వహించారు. భక్తులు ఏడు ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు అన్నసంతర్పణ చేశారు. ఈవో నల్లం సూర్యచక్రధరరావు ఏర్పాట్లు పర్యవేక్షించారు.

అరుణాచలేశ్వర క్షేత్రంలో మహోత్సవాలకు శ్రీకారం

ప్రత్తిపాడు, న్యూస్‌టుడే: మండలంలోని రాచపల్లి శ్రీరమణ సేవాశ్రమంలో వేంచేసి ఉన్న శ్రీఅపీత కుచాంబ సమేత అరుణాచలేశ్వర స్వామి దేవస్థానంలో నాయనార్ల విగ్రహాల ప్రతిష్ఠామహోత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. మహాశివభక్తులైన 63 నాయనార్ల శిలా, పంచలోహ విగ్రహాల ప్రతిష్ఠాపనలో భాగంగా అరుణాచలేశ్వరుడికి అభిషేకాలు,

విగ్రహాల ప్రతిష్ఠ మహోత్సవ పూజలు

అర్చనలు అనంతరం ఆలయ ప్రాంగణంలో గోపూజతో మహోత్సవాలకు శ్రీకారం చుట్టారు. అనంతరం శ్రీగణపతి, లక్ష్మీ, నవగ్రహ హోమాలు జరిగాయి. తిరువణ్ణామలై అరుణాచల దేవస్థానం అర్చకులు డా.టి. అరుణాచల కార్తికేయ శివాచార్య ఆధ్వర్యంలో నాయనార్ల విగ్రహాలకు జలాధివాసం, ధాన్యాధివాసం అనంతరం నేత్రోన్మీలనం, శయనాధివాసం, వాస్తు పూజ తదితర పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచన కర్త అరుణాచల మాధవి, శ్రీరమణ సేవాశ్రమ వ్యవస్థాపకులు స్వామి రామానంద పర్యవేక్షణలో ఈ వేడుక జరుగుతోంది. 63 నాయనార్ల విగ్రహాలు, మరో 63 పంచలోహ విగ్రహాలు, దక్షిణామూర్తితో సహా 9 దేవతామూర్తులను 7న ప్రతిష్ఠిస్తారు.

గురుకుల పాఠశాలలకు యంత్ర పరికరాలు

పి.గన్నవరం, న్యూస్‌టుడే: జిల్లాలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు వివిధ యంత్ర పరికరాలను ప్రభుత్వం సమకూర్చింది. పాఠశాలలో శుభ్రం చేసేందుకు వాటర్‌జెట్ మిషన్, వ్యాక్యూమ్ క్లీనర్, దోమలు, ఇతర పురుగులను సంహరించే ఇన్‌సెక్ట్ కిల్లర్ వంటి యంత్ర పరికరాలను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. జిల్లాలోని నరేంద్రపురం, ముమ్మిడివరం, ద్రాక్షారామం, రాజోలు, గోడి (బాలురు, బాలికలు)లో గురుకుల పాఠశాలలకు వీటిని పంపించారు. ఇవి కాకుండా జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ ఈ పాఠశాలలకు సౌండ్ సిస్టమ్ పరికరాలు అందించారని నరేంద్రపురం, గోడి గురుకుల పాఠశాలల ప్రిన్సిపాళ్లు పి.వేణు, నక్కా శ్రీనివాస్ తెలిపారు.

సాంకేతిక దారి.. పతకధారి

- ఇంజినీరింగ్‌లో మెరిసిన విద్యార్థులు
- జేఎన్‌టీయూకే స్నాతకోత్సవంలో బంగారు పతకాలు

వారివి పేద, వ్యవసాయ, మధ్య తరగతి కుటుంబాలు. తల్లిదండ్రులు, అధ్యాపకుల ప్రోత్సాహంతో చిన్నప్పటి నుంచి చదువులో రాణిస్తూ తమ లక్ష్యాల వైపు అడుగులేశారు. ఇంజినీరింగ్‌లోనూ సత్తా చాటారు. కన్నవారి ఆశలను నెరవేరుస్తూ 'బంగారు'కొండలయ్యారు. కాకినాడలో శుక్రవారం నిర్వహించిన జేఎన్‌టీయూకే స్నాతకోత్సవం సందర్భంగా గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ చేతులమీదుగా బంగారు పతకాలు అందుకున్నారు. ఇది తమ జీవితంలో మరిచిపోలేమని, భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి వెళ్లడానికి ఇది ఎంతో ప్రోత్సాహాన్నిస్తుందని పలువురు పేర్కొన్నారు.

- న్యూస్‌టుడే, సాంబమూర్తినగర్, గాంధీనగర్

ఉన్నతస్థాయిలో నిలవాలని

కాకినాడ జేఎన్‌టీయూలో ఈసీఈ పూర్తి చేశాను. నాన్న షేక్ షరీఫ్ బంగారు దుకాణంలో గుమస్తాగా పనిచేస్తున్నారు. తల్లి నౌషాద్ గృహిణి. సోదరి ఎంకాం పూర్తి చేసింది. ఎండోమెంట్ గోల్డ్ మెడల్‌తోపాటు మొత్తం మూడు బంగారు పతకాలు సాధించాను. అధ్యాపకులు ఎంతో ప్రోత్సహించారు. అమ్మానాన్నలు కష్టపడి చదివించారు. ఇందుకు ఫలితం దక్కింది. ప్రస్తుతం విశాఖపట్నంలోని ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో పని చేస్తున్నాను. ఇంకా మరింత ఉన్నతోద్యోగం సాధించాలన్నదే నా ఆశయం. **- షేక్ వహీదా, కందుకూరు**

అందరి సహకారంతో..

నేను ఏలూరులోని రామచంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాలలో సీఎస్ఈ చదివాను. తండ్రి ప్రభాకర్ సుబ్రహ్మణ్యం ఇంజినీర్‌గా చేస్తున్నారు. తల్లి పావని గృహిణి. మొత్తం మూడు బంగారు పతకాలు సాధించాను. చాలా ఆనందంగా ఉంది. తల్లిదండ్రులతోపాటు అధ్యాపకుల సహకారం ఎంతో ఉంది. అక్క నన్ను వెన్నుతట్టి ప్రోత్సహించింది. ప్రస్తుతం ఎస్ఏపీలో పనిచేస్తున్నాను. భవిష్యత్తులో ఉన్నత స్థానంలో ఉండాలనేది కోరిక. **-జె.విశాల సుబ్బలక్ష్మి, ఏలూరు**

అమ్మానాన్నల కష్టానికి ఫలితం

కాకినాడ జేఎన్‌టీయూలో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశాను. నాన్న వీరబాబు వ్యవసాయం చేస్తారు. తల్లి దుర్గాదేవి గృహిణి. నాకు రెండు బంగారు పతకాలు రావడం చాలా సంతోషంగా ఉంది. దీని వెనుక తల్లిదండ్రుల ప్రోత్సాహం, వారి కష్టం ఎంతో ఉంది. అహర్నిశలూ కష్టపడి చదివాను. ఇంకా సాధించాల్సింది చాలా ఉంది. జీవితంలో మంచి ఇంజినీర్‌గా స్థిరపడాలనేది నా లక్ష్యం. **- ఎం.కృష్ణ కావ్య, అరట్లకట్ట, కరప మండలం**

సాఫ్ట్‌వేర్ కంపెనీ పెడతా

విజయవాడలో పొట్టి శ్రీరాములు చలువాదిమల్లికార్జునరావు కళాశాలలో చదువుకున్నాను. తండ్రి రమేష్‌బాబు వ్యాపారి. తల్లి శిరీష గృహిణి. చెల్లి లక్ష్మీప్రియ బీటెక్ చదువుతోంది. బంగారు పతకం వస్తుందని అనుకోలేదు. చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాను. భవిష్యత్తులో సొంతంగా కంపెనీ ఏర్పాటుచేస్తా. ఆ దిశగా కృషి చేస్తున్నాను. **- బి.అనంత సాయితేజ, విజయవాడ**

అన్నయ్య సహకారం.. కల సాకారం

మా నాన్న చక్రపాణి మెకానిక్. తల్లి వెంకటలక్ష్మి గృహిణి. సివిల్ ఇంజినీరింగ్ పూర్తయిన తర్వాత ముంబయిలోని ఎల్అండ్‌టీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను. తల్లిదండ్రులు, అధ్యాపకుల ప్రోత్సాహంతో కష్టపడి చదివాను. అన్నయ్య చదువు విషయంలో ఎంతో సహకారం అందించారు. ఎలాంటి సందేహాలున్నా అప్పటికప్పుడు నివృత్తి చేసేవారు. భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తా. **-కొప్పుల రమ్య, దుళ్ల, కడియం మండలం**

మారిన విధానం.. ఇకపై మరింత ప్రోత్సాహం

కుటుంబ జీవనోపాధి ప్రణాళికల ఆధారంగా స్వయం సహాయక సంఘాలకు రుణాలు

న్యూస్‌టుడే, మలికిపురం

స్వయం శక్తి సంఘాల (డ్వాక్రా బృందాల) సభ్యులకు రుణాల మంజూరుకు కూటమి ప్రభుత్వం క్రమబద్ధంగా ప్రణాళికలు రూపొందించే ప్రక్రియ చేపట్టింది. ఇందులో భాగంగా డీఆర్డీయే (వెలుగు) ఆధ్వర్యంలో 'కుటుంబ జీవనోపాధి ప్రణాళిక(హెచ్ఎల్‌పీ)'లను రూపకల్పన చేస్తోంది. గతంలో బ్యాంకు లింకేజీతో గ్రూపు సభ్యులకు రుణాలు మంజూరు చేసేవారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మహిళలను మరింత ఆర్థికంగా ప్రోత్సహించడానికి వారికి అవసరమైన ఉపాధి నిమిత్తం రుణాల మంజూరు ప్రక్రియ అమలు చేయడానికి ఇంటింటా హెచ్ఎల్‌పీ సర్వే చేపట్టింది. సభ్యుల ఆధార్, బ్యాంకు ఖాతాలు తదితర సమాచారాన్ని సెర్ప్ ఎస్‌హెచ్‌జీ యాప్‌లో నమోదు చేస్తూ సూక్ష్మ రుణ ప్రణాళిక(మైక్రో క్రెడిట్ ప్లాన్)లను రూపొందిస్తోంది.

శంకరగుప్తంలో డ్వాక్రా గ్రూపు సభ్యుల సమాచారాన్ని యాప్‌లో నమోదు చేస్తున్న వెలుగు సిబ్బంది

యూనిట్లు, అవసరాల ఆధారంగా..

స్వయం శక్తి సంఘాల సభ్యులు ఏయే యూనిట్లు ఏర్పాటు చేసుకుంటారు.. వాటికి ఎంత మేర రుణం అవసరం ఉంటుంది అనే అంశాలకు సంబంధించి సమాచారం సేకరించి, వారి వేలి ముద్రలతో యాప్‌లో నమోదు చేస్తున్నారు. సంఘ సభ్యుల పొదుపు నుంచి, ఎస్సీ, ఎస్టీ సంఘ సభ్యులకు వడ్డీ రహిత ఉన్నతి, స్త్రీ నిధి నుంచి, గ్రామైక్య సంఘాల ద్వారా సామాజిక పెట్టుబడి నిధి నుంచి, సభ్యుల అవసరాన్ని బట్టి వ్యాపారాలు నిర్వహించుకోడానికి(ఉమెన్ లీడ్ ఎంటర్‌ప్రైజెస్) రుణాలు మంజూరు చేయనున్నారు. ఏర్పాటు చేసే యూనిట్‌ను బట్టి రూ.లక్ష నుంచి రూ.5 లక్షలు పైబడి రుణం అందించనున్నారు.

జిల్లాలో 38,409 మహిళా శక్తి సంఘాలకు లబ్ధి

జిల్లాలోని 27 మండలాల పరిధిలో 38,409 మహిళా శక్తి సంఘాల్లోని 3,84,090 మంది మహిళలకు ఈ హెచ్ఎల్‌పీ యాప్‌లో సూక్ష్మ రుణ ప్రణాళిక ద్వారా లబ్ధి చేకూరనుంది. డ్వాక్రా గ్రూపు సభ్యుల సమాచారాన్ని సీసీ(క్లస్టరు కోఆర్డినేటరు) లాగిన్‌లో నమోదు చేసి దాన్ని ఏపీఎం లాగిన్‌కు బదిలీ చేస్తారు. ఏపీఎం లాగిన్‌లో అప్రూవల్ తర్వాత వాటిని పొదుపు నుంచి ఇచ్చే, ఉన్నతి, స్త్రీ నిధి, గ్రామైక్య సంఘాల నుంచి ఇచ్చే రుణాల కేటగిరీ వారీగా నమోదు చేస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 24,506 సంఘాల్లో హెచ్ఎల్‌పీ నమోదు పూర్తయింది.

ఇకపై హెచ్ఎల్‌పీ నమోదుతో రుణాలు..

ఇప్పటి వరకు బ్యాంకు లింకేజీతోనే సభ్యులకు రుణాలు మంజూరు అయ్యేవి. ఇకపై హెచ్ఎల్‌పీ ఆధారంగానే ఆన్‌లైన్ విధానంలో బ్యాంకుల్లో రుణాలు మంజూరవుతాయి. లబ్ధిదారులకు ఎప్పుడు అవసరమైతే అప్పుడే రుణం మంజూరు చేసి నిధులు విడుదల చేస్తారు. జిల్లాలో ఇప్పటి వరకు 63 శాతం ఆన్‌లైన్‌లో హెచ్ఎల్‌పీ నమోదయ్యాయి. మరో వారం రోజుల్లో పూర్తిగా నమోదు పూర్తి చేయనున్నాం. **- జయచంద్రగాంధీ, పీడీ, డీఆర్‌డీఏ**



బడి వైపు ఒక అడుగు - తల్లిదండ్రులతో ముచ్చట్లు

శ్రీ/శ్రీమతి .... వారికి ఆత్మీయ నమస్కారములు.

ది.10.07.2025 వ తేదీ, గురువారం నాడు ఉదయం 9.00 గంటలకు

తల్లిదండ్రుల సమావేశ ఆహ్వానము నాకు అందినది

ప్రధానోపాధ్యాయులు

సుంకరపాలెంలో తల్లిదండ్రుల సమావేశానికి ఆహ్వాన పత్రం

ఆహ్వాన పత్రం.. అభివృద్ధి మంత్రం

కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈనెల 10న జరిగే తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశానికి సిద్ధమవుతున్నారు. బడి వైపు ఒక అడుగు.. తల్లిదండ్రులతో ముచ్చట్లు పేరుతో సమావేశానికి రమ్మని కోరుతూ తాళ్లరేవు మండలం సుంకరపాలెం జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయిని కె.వెంకటలక్ష్మి శుక్రవారం విద్యార్థులకు ఆహ్వాన పత్రాలు అందించారు. సమావేశంలో విద్యా వికాసం, విద్యార్థుల అభ్యున్నతి తదితర అంశాలపై చర్చించనున్నట్లు ప్రధానోపాధ్యాయిని తెలిపారు.

- న్యూస్‌టుడే, తాళ్లరేవు

రంగా స్ఫూర్తితో యువత భవిష్యత్తు తీర్చిదిద్దాలి

వంగవీటి రాధాకృష్ణ

మలికిపురంలో రంగా విగ్రహాన్ని ఆవిష్కరించిన సందర్భంగా వంగవీటి రాధాకృష్ణ, ఎమ్మెల్యే దేవ వరప్రసాద్

మలికిపురం: వంగవీటి రంగా ఆశయ స్ఫూర్తితో యువత భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత మనందరిదని రంగా తనయుడు వంగవీటి రాధాకృష్ణ అన్నారు. మలికిపురం గాంధీ బొమ్మ కూడలిలో స్థానిక యువత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రంగా విగ్రహాన్ని శుక్రవారం రాధాకృష్ణ, స్థానిక ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ఆవిష్కరించారు. రాధాకృష్ణ మాట్లాడుతూ మూడున్నర దశాబ్దాల తర్వాత కూడా శక్తిమంతమైన నాయకుడిగా రంగా ప్రజల మనసుల్లో సుస్థిర స్థానం ఏర్పరచుకోవడం గొప్ప విషయమన్నారు. పేదల తరఫున పోరాడినందునే దశాబ్దాలైనా అందరూ గుండెల్లో గూడు కట్టుకున్నారన్నారు. ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల ప్రజల కోసం ఎంతో కృషి చేసిన రంగా ప్రజా హృదయాల్లో చిరస్మరణీయుడిగా నిలిచి ఉన్నారన్నారు. సర్పంచి గెడ్డం రాజ్యలక్ష్మి, జడ్పీటీసీ సభ్యురాలు బళ్ల ప్రసన్నకుమారి, తాడి మోహన్‌కుమార్, గెడ్డం మహాలక్ష్మీప్రసాద్, గెద్దాడ నాగేశ్వరరావు, గుబ్బల ఫణికుమార్, గుండుబోగుల పెద్దకాపు తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధికి అందలం.. సుపరిపాలనే లక్ష్యం

రామచంద్రపురంలో మంత్రి వాసంశెట్టి సుభాష్

రామచంద్రపురం, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు వైకాపా విధ్వంసానికి దారితీస్తాయని, చంద్రబాబు పాలనలో అభివృద్ధికి అందలం.. సుపరిపాలనే లక్ష్యమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలోని 24, 25, 26, 27, 28 వార్డుల్లో నిర్వహించిన సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ఇంటింటికి వెళ్లి వివరిస్తున్నామని, చెబుతూ ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గత వైకాపా ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో భయానక వాతావరణం ఉండేదని, కూటమి ప్రభుత్వంలో ప్రశాంతత నెలకొందన్నారు. విధ్వంసం పాలైన రాష్ట్రాన్ని చంద్రబాబు నాయకత్వంలో గాడిలో పెట్టి వికాసం దిశగా పయనిస్తున్నామని, ప్రజల్లో నమ్మకం, విశ్వాసం కనిపిస్తోందన్నారు.

మీ అమ్మాయి చదువుకు అయ్యే ఖర్చు భరిస్తా..

మీ అమ్మాయి చదువుకు అయ్యే ఖర్చు అంతా నేను భరిస్తాను.. నువ్వు మాత్రం చక్కగా చదివించు.. లేకుంటే నిన్ను జైల్లో వేయిస్తాను.. అంటూ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఓ వ్యక్తిని ఉద్దేశించి నవ్వుతూ వ్యాఖ్యానించారు. పట్టణంలోని 27వ వార్డు రామాలయంవీధిలోకి వెళ్లినపుడు.. వాసంశెట్టి సాయిదుర్గ ఇంటర్ పాసైనా డిగ్రీలో చేరేందుకు ఆర్థికస్తోమత లేక ఇంటిలోనే ఉంటోందని తెలుసుకున్న మంత్రి ఆమె ఇంటికి వెళ్లారు. బాలిక తల్లి చిన్నతనంలోనే మృతిచెందగా.. తండ్రి అప్పన్నబాబు అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలుసుకుని బాలిక ఉన్నత విద్యాభ్యాసానికి అండగా నిలుస్తానని చెప్పారు. అక్కడే ఉన్న ఎస్ఐని పిలిచి బాలిక చదవకపోతే తండ్రిని సెల్‌లో వేసేయండి అనడంతో అక్కడ నవ్వులు విరిశాయి.

కరపత్రం చూపిస్తూ పథకాలు వివరిస్తున్న మంత్రి సుభాష్

రావులపాలెం వద్ద ప్రవాహం

పోటెత్తుతున్న వరద

ఎగువ నుంచి వస్తున్న వరదతో రావులపాలెం మండలంలోని వశిష్ఠ, గౌతమి నదీపాయల్లో లంకలను ముంచుతూ గోదావరి ముందుకు సాగుతోంది. రావులపాలెం, గోపాలపురం వంతెనల వద్ద ప్రవాహాన్ని ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు. **- న్యూస్‌టుడే, రావులపాలెం గ్రామీణం**

గోదావరిలో బాటలు.. ప్రవాహానికి ఆటంకాలు

బాటను తొలగించకపోవటంతో ప్రవాహ గమనం మార్చుకుని వెళ్తున్న వరద నీరు

పి.గన్నవరం, న్యూస్‌టుడే: గోదావరి నదీపాయల్లోంచి ఇసుక, బొండు ఇసుక, లంకభూముల్లోంచి మట్టిని టిప్పర్లలో తరలించేందుకు అక్రమార్కులు అడ్డుగా వేసిన బాటలను తొలగించలేదు. వరదొస్తే అవే కొట్టుకుపోతాయనే నిర్లక్ష్యంతో వదిలేశారు. పి.గన్నవరం శివారు డి.ఎస్.పాలెం వద్ద అనధికార ఇసుక ర్యాంపునకు వేసిన బాటను తొలగించకుండా అలాగే వదిలేశారు. శుక్రవారం వైనతేయ గోదావరి నదిలో స్వల్పంగా వరదనీరు తగిలింది. ఇక్కడ బాట అడ్డుగా ఉండటంతో ప్రవాహ గమనం మారి, అక్కడ స్వల్పస్థాయిలో కోత ఏర్పడింది. ఇలా పలుచోట్ల అడ్డుగా బాటలువేసి వదిలేశారు. **- న్యూస్‌టుడే, పి.గన్నవరం**

780 మంది క్షయ రోగులకు చికిత్స

పోషకాహార కిట్లు అందిస్తున్న అదనపు డీఎంహెచ్‌వో

ద్రాక్షారామ: డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని ఏడు చికిత్స కేంద్రాల్లో 780 మంది క్షయ రోగులకు చికిత్స అందిస్తున్నామని అదనపు డీఎంహెచ్‌వో భరతలక్ష్మి తెలిపారు. రామచంద్రపురం మండలం నరసాపురపుపేట గ్రామంలో శుక్రవారం సర్పంచి చాట్రాది వరలక్ష్మితో కలిసి క్షయవ్యాధిగ్రస్థులకు సంబంధించిన పోషకాహార కిట్లను వారి కుటుంబ సభ్యులకు అందించారు. అనంతరం గ్రామస్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీబీ ముక్తభారత్ అభియాన్‌లో భాగంగా క్షయ బాధితుల కుటుంబ సభ్యులు, రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్నవారు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులకు స్క్రీనింగ్ పరీక్షలు చేస్తున్నామని వివరించారు. వ్యాధిని త్వరగా గుర్తించి మెరుగైన చికిత్స అందిస్తున్నామన్నారు. వెల్ల వైద్యాధికారి లక్ష్మీప్రసన్న మాట్లాడుతూ పీహెచ్‌సీ పరిధిలో 23 మంది అనుమానితులకు కళ్లె పరీక్ష చేసినట్టు వివరించారు. కార్యక్రమంలో డీపీఎంవో ఎం.వెంకటేశ్వరరావు, డివిజినల్ సూపర్‌వైజర్ జి.కమల్‌శేషు, ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగల అరెస్టు

ఖమ్మం నేరవిభాగం, న్యూస్‌టుడే: రెండు తెలుగు రాష్ట్రాల్లో చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేసి రూ.8 లక్షల విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నామని ఖమ్మం మూడో పట్టణ పోలీసు స్టేషన్ ఇన్‌స్పెక్టర్ మోహన్‌బాబు తెలిపారు. వివరాల ప్రకారం.. గత ఏడాది డిసెంబర్ చివరి వారంలో ఖమ్మం నయాబజార్‌లో జరిగిన దొంగతనంపై సీసీఎస్ పోలీసులతో కలిసి విచారణ చేపట్టామన్నారు. జిల్లాలోని ఎర్రుపాలేనికి చెందిన ఫణీందర్‌తో పాటు, నిజామాబాద్‌కు చెందిన సంపంగి రాజేందర్, ఆలకుంట మహేశ్‌లను అదుపులోకి తీసుకొని విచారించామన్నారు. వారు ఖమ్మం నగరం, మధిర టౌన్‌లో రెండు చొప్పున, వైరా, రఘునాథపాలెం, మధిర గ్రామీణం, ఆంధ్రప్రదేశ్‌లోని సామర్లకోట, అల్లవరం, అమలాపురం పోలీసు స్టేషన్ల పరిధిలో ఒక్కొక్కటి చొప్పున మొత్తం 10 చోరీలకు పాల్పడినట్లు అంగీకరించారన్నారు. ముగ్గురు నిందితులను న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు.

తండ్రి మందలించాడని విద్యార్థి ఆత్మహత్య

ఆలమూరు, న్యూస్‌టుడే: చెముడులంకకు చెందిన ఇంటర్ విద్యార్థి మీసాల శివప్రసాద్ మృతదేహం మూలస్థానం పెద్ద కాలువలో శుక్రవారం తేలింది. కళాశాలకు సరిగా వెళ్లడం లేదని తండ్రి మందలించడంతో మనస్తాపంతో బుధవారం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. పెద్దకాలువలో మృతదేహం కనిపించడంతో చొప్పెల్ల లాకుల వద్ద ప్రధాన కాలువలో బుధవారం రాత్రి దూకేసి ఉంటాడని నిర్ధారణకు వచ్చారు. తండ్రి ఆదినారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆలమూరు పోలీసులు తెలిపారు. సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే బండారు సత్యానందరావు చెముడులంక వెళ్తూ మార్గమధ్యంలో విషయాన్ని తెలుసుకుని మూలస్థానం వద్ద విద్యార్థి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. త్వరగా పోస్టుమార్టం పూర్తి చేసి మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించాలని అధికారులను ఆదేశించారు.

ధరవరలు

అంబాజీపేట కొబ్బరి మార్కెట్

కొబ్బరి (క్వింటాళ్లలో)	ధర (రూ॥లలో)
కొత్తకొబ్బరి కురిడీ (వెయ్యింటికి)	24,000
పాతకాయ: గండేరా	25,000
గటగట	26,000
కొత్తకాయ: గండేరా	26,000
గటగట	24,000
నీటి కాయ (వెయ్యింటికి):	
పాత (ముక్కుడు) కాయ	18,000-22,000
కొత్త (పచ్చి) కాయ	19,000-21,000
కొబ్బరినూనె మార్కెట్:	
15 కిలోలు	4,500
కిలో	300

గమనిక: అంబాజీపేట కొబ్బరి మార్కెట్ ధరలు ప్రతి బుధ, శనివారాల్లో మాత్రమే మారుతాయి.

వెన్‌కాబ్ చికెన్ ధర కిలోకు రూ॥లో

ఫారంరేటు	97-00
రిటైల్ లైవ్	119-00
డ్రెస్డ్	173-00
స్కిన్‌లెస్	196-00

92.7 FM Rajamahendravaram
ఈఎఫ్ఎమ్ కార్యక్రమాలు
శనివారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ॥ 5 - ఉ॥ 7
ఈ-మార్నింగ్స్	ఉ॥ 7 - ఉ॥ 11
నువ్వా నేనా	ఉ॥ 11 - మ॥ 2
సత్యభామ	మ॥ 2 - సా॥ 5
కాలేజ్ స్టైల్	సా॥ 5 - రా॥ 9
ఈస్టార్-మీస్టార్	రా॥ 9 - రా॥ 10
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా॥ 10 - తె॥ 5

/Eenadufm
For Advertising on Eenadu FM Contact
9000180626, 9989993175

EENADU eClassifieds

BUSINESS SERVICES
BUSINESS OFFER
టైలరింగ్ వర్క్స్ ఇంటి వద్దనే పనిచేసే స్త్రీలు కావలెను. వారికి క్లాత్ ఇచ్చుటకు స్టాక్ పాయింట్స్ పెట్ పార్ట్‌నర్స్ కావలెను. ✆ 7093632399.

FINANCIAL SERVICES
అతితక్కువ వడ్డీకే వ్యాపారస్తులకు, వ్యవసాయదారులకు, ఇళ్ళు, స్థలాలు పొలాలు, స్థిరాస్తులు, ఫ్యాక్టరీలు, స్కూలు / కాలేజీలపై ఫైనాన్స్ లేదా టేకోవర్ వెంటనే ఇవ్వబడును. ప్రభుత్వ ఉద్యోగస్తులకు పర్సనల్ లోన్స్ కలవు. నో సిబిల్, నో బ్రోకర్స్, M.S.R. గ్రూప్, వైజాగ్. Ct : 9121649474.

REAL ESTATE
FLAT FOR SALE
KAKINADA CITY
Kakinada 2 BHK Flat 1000 sft, Kanna Enclave, Gudarigunta, NFCL Road, Kakinada with Car Parking, near RTO Off. Ph: 63794 37423.

GENERAL
కాకినాడ, సినిమా రోడ్‌లో, నెల్లి అప్పన్న సెంటర్, GVR కాంప్లెక్స్‌లో 2nd ఫ్లోర్, 2 బెడ్ రూమ్, ఈస్ట్ ఫేసింగ్, ఫ్లాట్ 848 Sq. ft అమ్మకమునకు కలదు. సంప్రదించండి: 94901 23645.

HOUSE FOR SALE
KAKINADA CITY
అన్నవరం మెయిన్‌రోడ్‌లో 3 సెంట్ల 20 గ॥ల్లో 1 BHK, 2 షాపులు షట్టర్స్ గలవి, 5 సెంట్ల ఖాళీస్థలంతో కలిపి అమ్మకం. Contact: 81256 96501, 89195 69546.

GENERAL
విజయవాడ గన్నవరం దగ్గర NH-16 హైవేకి ఆనుకుని 60 అ॥ రోడ్డు తూర్పు ఫేసింగ్ ఒక్కొక్క ఫ్లోరు 2000 Sq.Ft.తో 466 చ॥గ॥లలో G-3 Triplex బిల్డింగ్ అమ్మకమునకు కలదు. ✆ 88774 58888.

Kkd & సామర్లకోటలో 45 లక్షలు & 30 లక్షలకే, House (85 లక్షలు, 1.20 లక్షలకే విల్లా), Open Sites అమ్మకం. 80% లోన్ Kuda, 98490 40891.

PLOT FOR SALE
RAJAMAHENDRAVARAM RURAL
రాజమండ్రి పిడింగొయ్యి, లోటస్ స్కూల్ దగ్గర, N/F 40x70 కొలతలతో 311 గజాల స్థలం (3 బిట్లు-933 గజాలు) అమ్మకమునకు కలదు. (డైరెక్ట్ పార్టీస్ మాత్రమే). Govt. Rate గజం 22,000/-. Ph: 63794 37423.

GENERAL
రాజమండ్రి రాజవోలు దగ్గరలో శ్రీమాన్ గేటెడ్ కమ్యూనిటీలో ఓపెన్ సైట్స్, ఇండిపెండెంట్ హౌస్‌లు, విల్లాస్ మరియు అపార్ట్‌మెంట్స్ కొరకు సంప్రదించండి: JSR, 70139 92077.

స్థలం అమ్మకమునకు కలదు
ఎయిర్‌పోర్టు రోడ్డు, కోలమూరు గ్రామం నందు 1500 చ॥గజాల స్థలము అమ్మకమునకు కలదు. డైరెక్ట్ పార్టీలు మాత్రమే సంప్రదించండి
Contact: 98482 62982

విశాఖలో/ అనకాపల్లిలో NRI ఫామ్ ల్యాండ్స్ వేయుటకు ఇన్వెస్ట్ పార్ట్‌నర్స్ కావలెను. సంప్రదించండి. ✆ 73864 14017/ 70936 32399.

EENADU for Advertisement Contact: 8008597607

JOBS
Wanted Electrical Engineers Qualified By B.Tech/ Diploma/ ITI Electrical Engineering. Exp: 0 - 10 Years. Place of Work: East & West Godavari Districts. Attractive Salary. ✆ 79950 50571 or Send Resume to hr@gvsprojectspvtltd.com

Job Requirement Managers: 4 Nos with Min 3 Years Exp. Executive: 5 Nos. 2 Wheeler Must. 9972130188/ 8904469899.

Earn Extra Income online through Work from Home in Wellness Industry. 101, SF Res. Rd # 4, B.Hills, Hyd. ✆ 8919664679, 8309909749

రామకృష్ణ ఓల్డేజ్ హోం. VJA శ్రీమంతుల ఇండ్లలో వృద్ధులు, పేషంట్లు సేవకు ఇంటి/ వంటపని, బేబీకేర్ కొరకు వర్కర్లు కావలెను. భో. వ. + జీతం: 16-18 వేలు. ఏజెంట్లకు 5000/- కమీషన్. ✆ 92814 52845, 82475 00574.

రామకృష్ణ ఓల్డేజ్ హోం (TG No-1) Hyd శ్రీమంతుల ఇండ్లలో వృద్ధులు/ పేషెంట్ల సేవకు ఇంటి/ వంట పని, బేబీకేర్ కొరకు స్త్రీ/పు. వర్కర్లు కావలెను. భో+ వ+ జీతం: 16-18 వేలు. ఏజెంట్ కమీషన్ 5000/-. ✆ 9515119430, 9618802390.

కాకినాడ, విద్యుత్‌నగర్‌లో ఇంటిపని చేయుటకు పనివారు కావలెను. భార్య ఇంటిపని చేసుకొంటూ, భర్త బయట ప్రైవేటుగా పని చేసుకొనవచ్చును. జీతం - ఉచిత వసతి కలదు. ✆ 90145 27768.

ప్రభాకరనిధి, దేవిచౌక్, రాజమండ్రి నందు బిజినెస్ ప్రమోషన్ చేయుటకు అభ్యర్థులు కావలెను. ఆసక్తిగలవారు సంప్రదించండి. సెల్: 79952 33384.

శివకార్తికేయ హోంకేర్ నందు వృద్ధులను/ పేషంట్స్/ పిల్లలను చూసుకొనుటకు ఇంటి/ వంట పనిచేయుటకు వర్కర్స్/ నర్సులు కావలెను. ఉచిత వసతి, భోజనం, జీతం: 20K. ✆ 99120 11499, 99120 11899.

శ్రీ రవి శంకర్ ఇండస్ట్రీస్ (ఎలక్ట్రికల్ పోల్స్ ప్లాంట్), తేటగుంట గ్రామం, తుని మండలం నందు పని చేయుటకు GST తెలిసి అనుభవం గల క్యాషియర్ కం అకౌంటెంట్ కావలెను. సంప్ర॥ 9848180136.

రాజమండ్రిలో ప్రముఖ ఇంటీరియర్ షాప్‌లో హెల్పర్స్ కావలెను. 10 Members, జీతం: Start 13,000/- + ఇన్సెంటివ్స్ + ట్రావెల్ అలవెన్స్ ఇవ్వబడును. ✆ 99564 77177.

ప్రముఖ రియల్‌ఎస్టేట్ సంస్థలో మార్కెటింగ్ & టెలికాలర్స్ కావలెను. జీతం + ఇన్సెంటివ్స్ ఇవ్వబడును. ★ మా దగ్గర అప్రూవ్డ్ ప్లాట్లు/ అపార్ట్‌మెంట్ Flats అమ్మకానికి కలవు. సంప్ర: 83059 35877.

Managers కావలెను. ప్రముఖ Life Insurance నందు ఇంటి నుండి పనిచేయు సదావకాశము. Salary, Incentives, Promotions, Foreign Trips, 40 సం॥లు పైబడినవారు మాత్రమే. ✆ 98494 21277.

నెక్ సూచించిన కోడిగుడ్ల ధర
★ For the Information of Trade & Industry
★ తూర్పుగోదావరి జోన్ ప్లాస్టిక్ ట్రేలో సరఫరా చేసే ఫారం గేటు ధర రూ. 5-35 పై॥
అనపర్తి ఆఫీసు: 08857-226908

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్-లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

(c) eenadu

రాజోలు
• రాజోలు • కొత్తపేట • పి.గన్నవరం

ఎట్టకేలకు లొల్ల ఛానల్ పునరుద్ధరణ

ఆత్రేయపురం, న్యూస్‌టుడే: జలవనరుల పనుల నిమిత్తం పూడ్చివేసిన లొల్ల ఛానల్‌ను శుక్రవారం పునరుద్ధరించారు. సార్వా పనులు ప్రారంభమైన దృష్ట్యా సంబంధిత అధికారులు చర్యలు తీసుకున్నారు. సాగునీరు రావడంతో రైతులు పనులకు ఉపక్రమించారు. సైఫన్ పనులు దాదాపు పూర్తికావచ్చాయి. ర్యాలి వద్ద మరో సైఫన్ పనులు సార్వా అనంతరం చేపట్ట నున్నట్లు సమాచారం. పనులు మొత్తం పూర్తయితే ముంపు సమస్య చాలావరకు పరిష్కారమవుతుంది. ఈ పనుల కోసం ప్రభుత్వం రూ. 2.35 కోట్లు మంజూరు చేసింది.

శాకంబరీదేవి అలంకరణలో వారాహిదేవి

అంబాజీపేట, న్యూస్‌టుడే: ఆషాఢమాసం సందర్భంగా అంబాజీపేటలోని విజయకనకదుర్గమ్మ వారిని నిమ్మకాయల దండలతో అలంకరించారు. వారాహిదేవి నవరాత్రులు ముగింపు సందర్భంగా శుక్రవారం అమ్మవారు శాకంబరీ దేవి అవతారంలో దర్శనమిచ్చారు. మహిళలు కుంకుమ పూజలు నిర్వహించారు.

అంబాజీపేటలో విజయకనకదుర్గమ్మ

మాచవరంలో శాకంబరీమాతగా వారాహిదేవి

సిబ్బంది కొరత.. వసతులు లేక వెత

• జ్వరాల వేళ ఆసుపత్రుల తీరిదీ..

పరిశీలన

నగరం పీహెచ్‌సీలో వర్షం నీరు లీకవుతున్న గదిలో మందులు

న్యూస్‌టుడే, మామిడికుదురు, పి.గన్నవరం, ఆత్రేయపురం, రావులపాలెం పట్టణం, కొత్తపేట, మలికిపురం

కొత్తపేట, రాజోలు, పి.గన్నవరం నియోజకవర్గాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆసుపత్రుల్లో వైద్యులు, సిబ్బంది కొరత వేధిస్తోంది. మందులు మాత్రం అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం జ్వరాలు వ్యాప్తి చెందుతుండటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆసుత్రుల్లో పరిస్థితులపై 'న్యూస్‌టుడే' శుక్రవారం పరిశీలించింది.

● మామిడికుదురు మండలం నగరం, లూటుకుర్రు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 24 గంటల ప్రసూతి వైద్య కేంద్రాలుగా ఉన్నా సిబ్బంది కొరత కారణంగా రాత్రి సమయాల్లో ఫోన్ సమాచారంపైనే ఆధారపడాల్సి వస్తోంది. అత్యవసర వైద్యానికి ఎవరైనా వస్తే చరవాణి సమాచారంతో వైద్య సిబ్బంది రావడం మినహా అక్కడ రాత్రి సమయాల్లో పూర్తి స్థాయిలో విధుల నిర్వహణ సక్రమంగా జరగడం లేదు. ఈ రెండు పీహెచ్‌సీల పరిధుల్లోని 18 గ్రామాల్లో 14 ఉప ఆరోగ్య కేంద్రాలున్నాయి. రెండు చోట్లా ఇద్దరేసి వైద్యులకుగాను ఒక్కొక్కరే ఉన్నారు. నగరం పీహెచ్‌సీలో హెచ్.వి. స్థానం రెండేళ్లుగా ఖాళీగా ఉంది. పీహెచ్‌ఎన్ ఉద్యోగి కూడా లేరు. స్లాబు నుంచి వర్షం నీరు లీకవుతుండటంతో గదిలో భద్రపరిచిన మందులు తడిచిపోతున్నాయి. ● లూటుకుర్రు పీహెచ్‌సీలో ఒక స్టాఫ్‌నర్స్, హెచ్.వి., పీహెచ్‌ఎన్, ఎఫ్.ఎన్.ఒ., శానిటరీ అసిస్టెంటు, ఎం.ఎల్.హెచ్.పి. స్థానాలు ఖాళీగా ఉండటంతో రోగులకు పూర్తి స్థాయిలో వైద్యం అందడం లేదు. సిబ్బందిని నియమించాల్సి ఉందని నగరం పీహెచ్‌సీ వైద్యుడు జాన్‌లెవీ, లూటుకుర్రు పీహెచ్‌సీ వైద్యురాలు కె.సత్యవతి తెలిపారు.

● పి.గన్నవరం సామాజిక ఆసుపత్రికి శుక్రవారం రోగుల్లో 20 మందికి సాధారణ జ్వరాలు ఉన్నాయని వైద్యుడు తెలిపారు. కొంత మందికి టైఫాయిడ్ లక్షణాలు ఉన్నాయన్నారు.

● ఆత్రేయపురం పీహెచ్‌సీలో ఇద్దరు వైద్యాధికారులు ఉన్నా స్టాఫ్‌నర్స్ పోస్టు ఖాళీగా ఉంది. ఆసుపత్రి స్లాబ్ లీకవుతోంది. ర్యాలి పీహెచ్‌లో ఒకే వైద్యాధికారి ఉన్నారు. స్టాఫ్ నర్స్ పోస్టు ఖాళీగా ఉంది. భారీ వర్షం వస్తే గదుల్లోకి నీరు చేరుతోంది.

● రాజోలు ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంలో రోగుల కోసం ప్రత్యేక వార్డు లేదు. నోడల్ వైద్యుడిని ఇప్పటి వరకు నియమించలేదు. రక్త పరీక్షల కోసం రోగులు గంటలకొద్దీ వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ప్రసూతి వైద్య నిపుణులు, చిన్నపిల్లల వైద్యులు లేరు. ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రశాంతిని వివరణ కోరగా, ప్రత్యేక వైద్యుడిని నియమిస్తామని ఉన్నతాధికారులు చెప్పారన్నారు.

● కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రిలో 11 మంది వైద్యులకుగాను అయిదుగురు మాత్రమే ఉన్నారు. ఇద్దరు సదరన్ శిబిరాల నిమిత్తం బయటి ప్రాంతాలకు వెళ్తుండగా.. మరో ఇద్దరు ఉదయం, ఒకరు రాత్రి సమయంలో విధులు నిర్వర్తిస్తున్నారు. స్టాఫ్ నర్సులు 11 మందికి గాను అయిదుగురు మాత్రమే ఉన్నారు. అత్యవసర కేసులు వచ్చిన సమయంలో ఓపీ చూసేందుకు వైద్యులు ఉండటం లేదు. రోగులు వైద్యం కోసం గంటలతరబడి వేచి చూడాల్సి వస్తోంది. పిల్లల వైద్య నిపుణులు, అత్యవసర గర్భిణీ సేవలు అందించే వైద్యులు లేరు.

కొత్తపేట ఆసుపత్రిలో వైద్య సేవల కోసం వేచిఉన్న రోగులు

● మలికిపురం మండలం లక్కవరం పీహెచ్‌సీలో ఇద్దరు వైద్యాధికారులు ఉన్నా సీనియర్ అసిస్టెంటు, పీహెచ్‌ఎన్ (పబ్లిక్ హెల్త్ నర్సు) పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 7 ఆశా కార్యకర్తల పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. జనరేటరు పాడయిపోయింది. పీహెచ్‌సీ పరిసరాలు పిచ్చి మొక్కలు, తుప్పలతో అపరిశుభ్రంగా ఉంది. పీహెచ్‌సీ సిబ్బంది ఉండే భవనం శిథిల స్థితికి చేరింది. కేశనపల్లి పీహెచ్‌సీకి భవనం లేకపోవడంతో ఆరోగ్య ఉపకేంద్రంలో నిర్వహిస్తున్నారు. ఇద్దరు వైద్యాధికారులు, ఒక ఎంపీహెచ్‌వో మాత్రమే ఉన్నారు. రోగులు ఇక్కడికి రాకుండా లక్కవరం పీహెచ్‌సీకి వెళ్తున్నారు.

పి.గన్నవరం సామాజిక ఆసుపత్రిలో రోగుల నిరీక్షణ

మేమున్నాం.. మీకు తోడుగా

మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు: రాజోలు: 80085 74174
ఉ॥ 10 - మ॥ 1
పి.గన్నవరం: 80085 74229 కొత్తపేట: 90323 93884

పరిసరాలు శుభ్రం

స్పందనకు వందనం

అంబాజీపేట: మాచవరం పంచాయతీ పరిధిలో రోజువారీ సంత, ప్రధాన రహదారి, మాచవరం ప్రాంతాల్లో వ్యర్థాలతో ఇబ్బంది పడుతున్నామని స్థానికులు కొందరు తెలిపిన సమస్యను సర్పంచి నాగాబత్తుల శాంతకుమారి, కార్యదర్శి కె.వి.వి.సత్యనారాయణ దృష్టికి తీసుకువెళ్లగా, ఆయా ప్రాంతాలను శుభ్రం చేయించారు.

విద్యుత్తు స్తంభం తొలగించారు

ఈనాడు స్పందన

పొశెట్టిగూడెం వైజెరేవు చెందిన ఉన్న మత్స్యకార రేవెట వద్ద గోదావరిలో పడిపోయేలా ఉన్న విద్యుత్తు స్తంభంపై 'కూలితే అంతే' శీర్షికతో ఈ నెల 1న ఈనాడులో కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన మండల విద్యుత్తు శాఖ ఏఈ కె.కవిత, ఏఈ ఇంజినీర్ కారం మోహన్‌లు స్తంభాన్ని అక్కడి నుంచి తొలగించి మరోచోట వేయించారు. దీంతో గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేశారు. - న్యూస్‌టుడే, అంబాజీపేట

వీహెచ్‌పీ రాష్ట్ర సదస్సు విజయవంతానికి పిలుపు

అంబాజీపేట, న్యూస్‌టుడే: ఈ నెల 5, 6న అమలాపురంలోని ఆర్‌ఎస్ఎస్ భవనంలో నిర్వహించే విశ్వహిందూ పరిషత్తు రాష్ట్ర స్థాయి సదస్సును విజయవంతం చేయాలని మండల ప్రచారక్ కడలి వెంకటేశ్వరరావు కోరారు.

మడికిలో రంగా విగ్రహావిష్కరణలో..

అంతర్వేదికరలో కేక్ కోస్తున్న నాయకులు

తాటిపాకలో రంగా విగ్రహం వద్ద..

పేదల నాయకుడు రంగా

న్యూస్‌టుడే బృందం: పేదల గుండెల్లో వంగవీటి మోహనరంగా స్థానం సుస్థిరమని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. ఆలమూరు మండలం మడికిలో వంగవీటి మోహనరంగా విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన కొత్తపేట జనసేన ఇన్‌ఛార్జి బండారు శ్రీనివాస్‌తో కలిసి పాల్గొన్నారు. కొత్తపేటలో రంగా విగ్రహానికి నివాళి అర్పించారు. ఆలమూరులో వంగవీటి మోహన కాపునాడు ఆధ్వర్యంలో రంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. ● పి.గన్నవరం మండలం నరేంద్రపురంలో మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, నియోజకవర్గ తెదేపా కన్వీనర్ నామన రాంబాబు తదితరులు రంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బోడపాటివారి పాలెం, లంకలగన్నవరం తదితర గ్రామాల్లో రంగా యూత్ ఆధ్వర్యంలో రంగా జయంతి నిర్వహించారు. ● రావులపాలెం మండలం గోపాలపురం సెంటర్‌లో రంగా విగ్రహానికి జిల్లా వైకాపా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి పూలమాలలు వేశారు. ముమ్మిడివరప్పాడులో ఆ పార్టీ నియోజకవర్గ తెదేపా పరిశీలకుడు ఆకుల రామకృష్ణ ఆధ్వర్యంలో రంగా విగ్రహానికి నివాళులు అర్పించారు. ● రావులపాలెంలో కాపు సంఘ ఆధ్వర్యంలో నందం సత్యనారాయణ ఆధ్వర్యంలో తెదేపా రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ పాల్గొని పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ● సఖినేటిపల్లి మండలం అంతర్వేదికరలో వంగవీటి రంగా జయంతిని పోలీస్ బందోబస్తు మధ్య నిర్వహించారు. ఎమ్మెల్యే దేవ వరప్రసాద్, ఆర్డీవో మాధవి, డీఎస్పీ మురళీమోహన్ గ్రామంలో రెండు వర్గాలను సమన్వయం చేసి విగ్రహం ఏర్పాటుకు సహకరించారు. ● అంబాజీపేట ఉన్నత పాఠశాల వద్ద రంగా విగ్రహానికి ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పూలమాలలు వేశారు. ● రాజోలు మండలం తాటిపాకలో రంగా విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ● మామిడికుదురు మండలం బి.దొడ్డవరంలో రంగా విగ్రహానికి వివిధ పార్టీలకు చెందిన నాయకులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు.

అంబాజీపేటలో వంగవీటి మోహనరంగా విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ

విద్యుత్తు సరఫరాకు అంతరాయం నేడు

పి.గన్నవరం, న్యూస్‌టుడే: అత్యవసర మరమ్మతు, నిర్వహణ పనుల కోసం 33 కె.వి. నగరం ఫీడర్, 11 కె.వి. నాగుల్లంక ఫీడర్లపై శనివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్తు సరఫరా నిలుపుదల చేస్తామని అమలాపురం డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కె.రాంబాబు తెలిపారు. లంకలగన్నవరం, మొండెపులంక, కందాలపాలెం, నాగుల్లంక, మానేపల్లి, చాకలిపాలెం, వాడ్రేవుపల్లి గ్రామాలతోపాటు పశ్చిమ గోదావరి జిల్లా కరుగోరుమిల్లి, తదితర గ్రామాల్లో సరఫరాకు అంతరాయం ఉంటుందన్నారు.

వాడపాలెం విద్యార్థుల దాతృత్వం

కొత్తపేట, న్యూస్‌టుడే: విద్యార్థి దశలోనే పిల్లలు మానవతా విలువలు కలిగి తోటి విద్యార్థికి సాయం చేయడం ఎంతో ఆనందంగా ఉందని వాడపాలెం సర్పంచి [illegible] అన్నారు. పదో తరగతి చదువుతున్న తోటి విద్యార్థిని భువన తండ్రి వీరభద్రం కిడ్నీ సమస్యతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దాదాపు రూ. 35 లక్షలు ఖర్చు అవుతుందన్న విషయం తెలిసి విద్యార్థులు తమ వంతు సాయంగా చందాలు పోగుచేసి రూ. 12,000 నగదు అందించారు. సర్పంచి రూ. 10,000 కలిపి మొత్తం రూ. 22 వేలు కుటుంబ సభ్యులకు అందించారు. బండారు బులితాత, మంతెన సూర్యసాయి, తదితరులు పాల్గొన్నారు.

క్షతగాత్రుడికి ఆర్థిక సాయం అందజేత

ఆత్రేయపురం: మెర్లపాలెంలో గాయపడి కోలుకుంటున్న రంకిరెడ్డి దుర్గాప్రసాద్‌కు టీం నేను సైతం వ్యవస్థాపక అధ్యక్షుడు అంబటి కిశోర్ ఆధ్వర్యంలో సభ్యులు సమకూర్చిన రూ. 10,200 ఆర్థిక సాయాన్ని సర్పంచి మెర్ల రాము శుక్రవారం అందజేశారు.

ప్రజల ముఖాల్లో ఆనందం చూస్తున్నాం

పి.గన్నవరం, న్యూస్‌టుడే: సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమంలో ప్రజల వద్దకు వెళ్తున్న సమయంలో వారి ముఖాల్లో ఆనందం కనిపిస్తోందని మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు అన్నారు. కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. నరేంద్రపురంలో శుక్రవారం ఇంటింటికీ వెళ్లి ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించారు. వారికి కావలసిన అవసరాలను మై టీడీపీ యాప్‌లో నమోదు చేశారు. నియోజకవర్గ తెదేపా కన్వీనర్ నామన రాంబాబు, కో-కన్వీనర్ మోకా ఆనందసాగర్, మాజీ ఎంపీపీ త్సల్లా బిందుమాధవరావు తదితరులు పాల్గొన్నారు.

చెముడులంకలో వృద్ధుడితో ఎమ్మెల్యే బండారు

ఆలమూరు: చెముడులంకలో జరిగిన సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమంలో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొన్నారు. ప్రతి ఇంటికీ వెళ్లి ప్రభుత్వం నుంచి అందుతున్న సంక్షేమం, అభివృద్ధి ఫలాల గురించి ప్రజలకు వివరించారు. ● రావులపాలెం గ్రామీణం ముమ్మిడివరప్పాడులో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర తెలుగురైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ కూటమి నాయకులతో కలసి ప్రజల వద్దకు వెళ్లి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని వివరించారు.

● అంబాజీపేట మండలం పుల్లేటికుర్రులో, సఖినేటిపల్లి మండలం కేశవదాసుపాలెంలో నాయకులు ఇంటింటికి తిరిగి కరపత్రాలను పంపిణీ చేశారు.

నరేంద్రపురంలో ప్రజలతో మాట్లాడుతున్న మాజీ మంత్రి చిక్కాల

సచివాలయ భవనం.. అసంపూర్తి నిర్మాణం

రాజోలు మండలం పొన్నమండలో సచివాలయ భవనం రెండేళ్లుగా అసంపూర్తిగా ఉంది. రూ. 40 లక్షల అంచనా వ్యయంతో మొదలుపెట్టిన రెండతస్తుల భవనం శ్లాబు వరకు వచ్చి ఆగిపోయింది. గత వైకాపా ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో నిర్మాణం నిలిచిపోయింది. దీనిపై మండల జేఈ రవికుమార్‌ను వివరణ కోరగా, ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే పనులు పూర్తిచేస్తామన్నారు. - న్యూస్‌టుడే, రాజోలు

రోడ్డుకు రంధ్రం.. రాకపోకలకు భయం

మామిడికుదురు మండలం కొమరాడ-మాకనపాలెం మధ్య రహదారి అంచులో రంధ్రం పడడంతో రాకపోకలకు వాహన చోదకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని 6 గ్రామాల ప్రజలు రాకపోకలు చేసేందుకు ఇదే ప్రధాన మార్గం కావడంతో పటిష్ఠ రక్షణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఈ విషయాన్ని ర.భ. శాఖ ఏఈఈ సురేష్ దృష్టికి తీసుకువెళ్లగా, రంధ్రం పడిన చోట వెంటనే మరమ్మతులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. - న్యూస్‌టుడే, మామిడికుదురు

ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం: ఎమ్మెల్యే గిడ్డి

అంబాజీపేట, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో తాగునీటి పథకం గురించి మాచవరం ప్రజలు పదేపదే అడిగేవారని.. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఈ పథకాన్ని శుక్రవారం తాను ప్రారంభించటం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అన్నారు. సర్పంచి నాగాబత్తుల శాంతకుమారి అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడారు. తొలుత శిలఫలకాన్ని ఆవిష్కరించారు. ఎంపీపీ దొమ్మేటి వెంకటేశ్వరరావు, జడ్పీటీసీ సభ్యురాలు బూడిద వరలక్ష్మి, పి.గన్నవరం తెదేపా కన్వీనర్ నామన రాంబాబు, రాష్ట్ర జలవనరుల కార్పొరేషన్ డైరెక్టర్ శిరిగినీడి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తొలుత నామన రాంబాబు, ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణలను గ్రామస్థులు, కూటమి శ్రేణులు సన్మానించారు. ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ పి.రవీంద్రబాబు, ఏఈలు జి.జయశ్రీ, కల్యాణచక్రవర్తి పాల్గొన్నారు.

విద్యుత్తు సమస్యలకు త్వరలో పరిష్కారం

ఆలమూరు, న్యూస్‌టుడే: గ్రామాల్లో విద్యుత్ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని ఏపీఈపీడీసీఎల్ అమలాపురం సూపరిండెంటింగ్ ఇంజినీర్ బి రాజేశ్వరి అన్నారు. శుక్రవారం ఆలమూరు విద్యుత్ శాఖ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశానికి మండలంలో 18 గ్రామాల నుంచి నాయకులు, ప్రజలు హాజరయ్యారు. విద్యుత్ శాఖ పనితీరుపై వారంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల్లో నెలకొన్న లోవోల్టేజి సమస్యలు, ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు, విద్యుత్ స్తంభాల మార్పు తదితర అంశాలపై అధికారులకు వినతిపత్రాలు అందించారు. మొత్తం 27 వినతిపత్రాలు అందాయని, త్వరలో పరిష్కరిస్తామని అధికారులు తెలిపారు. ఆలమూరు తెదేపా అధ్యక్షుడు ఈదల సత్తిబాబు, రామచంద్రపురం ఈఈ రత్నాలరావు, మండపేట డిఈవో శ్రీధర్, ఏఈ దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

రైతు శ్రామికుడు గంగారావుకు ఎమ్మెల్యే నివాళి

కొత్తపేట, న్యూస్‌టుడే: రైతులకు వ్యవసాయంలో మెలకువలు చెబుతూ వారి అభివృద్ధికి పరితపించిన సిద్ధంశెట్టి గంగారావు మృతి తీరనిలోటని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. గంగారావు కుమారుడు సిద్ధంశెట్టి సత్యనారాయణను ఎమ్మెల్యే పరామర్శించారు. పలువురు గ్రామ నాయకులు మాట్లాడుతూ గంగారావు 2003లో ఏనుగుల మహల్ వంతెన వద్ద వేంకటేశ్వరస్వామి ఆలయం నిర్మించారన్నారు.

అదనపు కట్నం వేధింపులపై కేసు

ఆత్రేయపురం, న్యూస్‌టుడే: అదనపు కట్నం తీసుకురావాలని భర్త, అత్తమామలు వేధిస్తున్నారని అందిన ఫిర్యాదుపై ఆత్రేయపురం పోలీసులు కేసు నమోదు చేశారు. మెర్లపాలెంకు చెందిన రామాంజనేయులు, రాజేశ్వరికి 2021 ఆగస్టులో వివాహం అయింది. కొంత కాలంగా అదనపు కట్నం తేవాలని వేధిస్తున్నారని ఆమె ఫిర్యాదు చేసినట్లు ఎస్సై రాము తెలిపారు.

ఘనంగా రోశయ్య జయంతి

రాజోలు, న్యూస్‌టుడే: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య జయంతిని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆర్య వైశ్య సంఘం అధ్యక్షుడు కంచర్ల బాబి ఆధ్వర్యంలో శుక్రవారం తాటిపాకలో నిర్వహించారు. పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు దుప్పట్లు పంచారు. రోశయ్య విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కాసు శ్రీనివాస్, లక్కింశెట్టి బాబులు, నానాజీ, రత్నబాబు, నాగబాబు, పోశెట్టి బుజ్జి, సూరిబాబు, రాజా నాగరత్నకుమార్, రంగనాయకమూర్తి, లక్కింశెట్టి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

ఆత్రేయపురం: ర్యాలిలో ఆర్యవైశ్య సంఘ భవనం వద్ద రోశయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘ సోషల్ మీడియా కమిటీ ఛైర్మన్ పసలపూడి కుమార్, సంఘ సభ్యులు మానేపల్లి దుర్గారావు, సుబ్రహ్మణ్యం, కోడూరి రవితేజ, మాతంశెట్టి బద్రి, కంచర్ల శ్రీనివాస్, వెంకన్నబాబు తదితరులు పాల్గొన్నారు. వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించారు.

తాటిపాకలో దుప్పట్లు పంపిణీ చేస్తున్న కంచర్ల బాబి

ఎంపీపీ శ్రీను మృతి తీరనిలోటు

మలికిపురం, న్యూస్‌టుడే: రాజోలు ఎంపీపీ కేతా శ్రీను మృతికి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే దేవ వరప్రసాద్, బీసీ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతి నియోజకవర్గానికి తీరనిలోటని పలువురు అన్నారు. గోదావరి సెంట్రల్ డెల్టా ప్రాజెక్టు కమిటీ ఛైర్మన్ గుబ్బల శ్రీనివాస్, బీసీ నాయకులు, శెట్టిబలిజ సంఘ నాయకులు పాల్గొన్నారు.

బాధ్యతలు స్వీకరించిన నాగబాబు

పి.గన్నవరం: రాష్ట్ర అటవీశాఖ ఐటీ ప్రాజెక్టు ప్రభుత్వ సలహాదారుగా నియమితులైన ఊడుమూడికి చెందిన పెన్నమరెడ్డి నాగేశ్వరరావు (నాగబాబు) శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. అమరావతిలోని సచివాలయం బ్లాక్-4 ఎన్విరాన్‌మెంట్ ఫారెస్టు సైన్స్ అండ్ టెక్నాలజీ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఆర్టీసీ ఉద్యోగుల నిరసన

రాజోలు ఆర్టీసీ డిపో ఎదుట నిరసనలో సంఘ నాయకులు

రావులపాలెం పట్టణం, రాజోలు, న్యూస్‌టుడే: తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ రావులపాలెం బస్టాండ్, రాజోలు డిపోలో శుక్రవారం ఆర్టీసీ ఉద్యోగులు నిరసన తెలిపారు. ఎరుపు బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. రావులపాలెంలో సంఘాధ్యక్షుడు ఎల్.ఎస్.రావు, కార్యదర్శి జె.పి.రావు, రాజోలులో డిపో అధ్యక్షుడు ఏవీఆర్ నాయుడు, ప్రచార కార్యదర్శి వైవీవీఎన్.ప్రసాద్, పీఎస్‌పీ.రావు తదితరులు పాల్గొన్నారు.

కూడళ్లలో చెత్తబుట్టల ఏర్పాటు: ఆలమూరు: పినపళ్లలో సర్పంచి సంగీత సుభాష్ ఆధ్వర్యంలో శుక్రవారం పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. అబ్దుల్ కలాం మైనారిటీ ఎడ్యుకేషనల్ సొసైటీ, మిస్టర్ సూరజ్, ఓఎన్జీసీ సంస్థలు సమకూర్చిన వంద పండ్ల మొక్కలను నాటారు. 150 లీటర్ల సామర్థ్యంగల 10 చెత్తబుట్టలను ముఖ్య కూడళ్లలో ఏర్పాటు చేశారు.

చిరస్మరణీయుడు అల్లూరి

మలికిపురం, న్యూస్‌టుడే: భారతదేశ స్వాతంత్ర్య పోరాట చరిత్రలో అల్లూరి సీతారామరాజు చిరస్మరణీయుడిగా నిలిచి ఉంటారని ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ అన్నారు. అల్లూరి సత్యనారాయణరాజు, రామకృష్ణంరాజుల కుమారులు వెంకట్రామరాజు, రామలింగరాజు, శివకుమారరాజుల ఆధ్వర్యంలో మలికిపురంలో ఏర్పాటు చేసిన అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని శుక్రవారం ఆయన ఆవిష్కరించారు. మాజీ ఉపసభాపతి అల్లూరి వెంకటసూర్యనారాయణరాజు, సర్పంచి గెడ్డం రాజ్యలక్ష్మి, రాష్ట్ర మార్క్‌ఫెడ్ డైరెక్టరు గుండుబోగుల పెద్దకాపు తదితరులు పాల్గొన్నారు.

పి.గన్నవరం: అల్లూరి సీతారామరాజు, రంగా జయంతి పురస్కరించుకుని పి.గన్నవరంలో ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ నివాళులర్పించారు.

అంబాజీపేట: కె.పెదపూడి, మొసలపల్లిలో అల్లూరి చిత్రపటాలు, విగ్రహాలకు క్షత్రియ సంఘం నాయకుడు గుంటూరి మురళీకృష్ణంరాజు, మాజీ ఎమ్మెల్యే మానేపల్లి అయ్యాజీవేమా పూలమాలలు వేశారు. కిసాన్‌మోర్చ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లా పవన్ తదితరులు పాల్గొన్నారు. రావులపాలెం పట్టణం, అయినవిల్లి, సఖినేటిపల్లి, మామిడికుదురు మండలాల్లో అల్లూరి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు.

మలికిపురంలో అల్లూరి విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే దేవ

మొసలపల్లిలో అల్లూరి విగ్రహం వద్ద వేమా తదితరులు

సర్పంచి ఫిర్యాదుపై డీఎల్పీవో విచారణ

ఆత్రేయపురం, న్యూస్‌టుడే: ఆత్రేయపురం పంచాయతీ పాలకమండలి ఆమోదం, పూర్తిస్థాయి వర్క్ కమిటీ లేకుండా గ్రామంలో ఒక ప్రైవేటు వ్యక్తి రూ. 40 లక్షల విలువైన అభివృద్ధి పనులు చేయడంపై విచారణ జరపాలని సర్పంచి గెడ్డం సుధ జిల్లా కలెక్టర్ మహేష్‌కుమార్‌కు చేసిన ఫిర్యాదు మేరకు శుక్రవారం ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో డీఎల్పీవో ఎ.రాజు విచారణ జరిపారు. సర్పంచి సుధ, ఉప సర్పంచి ముదునూరి విష్ణుకుమార్‌రాజు, కొంత మంది వార్డు సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సర్పంచి విలేకరులతో మాట్లాడుతూ ఉన్నతాధికారులు కలగజేసుకుని పనులకు బిల్లులు చెల్లించకుండా సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డీఎల్పీవో మాట్లాడుతూ పాలకమండలి సభ్యులు అంతా ఐకమత్యంగా ఉండి గ్రామాభివృద్ధికి సహకరించుకోవాలని సూచించారు. డిప్యూటీ ఎంపీడీవో డి చిన్నబ్బులు, ఈవోపీఆర్డీ చంద్రశేఖర్, కార్యదర్శి ఆర్ శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

భూములు కౌలు హక్కు బహిరంగ వేలం ప్రకటన

డా॥ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, అంబాజీపేట మండలం, మాచవరం గ్రామంలో వేంచేసియున్న శ్రీ రాజేశ్వర స్వామివారి దేవస్థానం హక్కుభుక్తంలో గల భూములు పి.గన్నవరం మండలం, పోతవరం గ్రామంలోయున్న ఈ క్రింది పేర్కొనబడిన పల్లపు భూములు 2025-26 సం॥రం నుండి 2027-28 సం॥ల వరకు అనగా 3 సం॥ల కాలమునకు కౌలు హక్కు ఇచ్చు నిమిత్తం దేవదాయ, ధర్మదాయ శాఖ అధికారుల సమక్షమున బహిరంగ వేలంపాట జరుపబడును.

ది. 14-07-2025 సోమవారం మధ్యాహ్నం 2.00 గంటలకు పోతవరం గ్రామ పంచాయితీ వద్ద ఈ క్రింది భూములను కౌలుకు బహిరంగ వేలం పాట పెట్టబడును.

శ్రీ రాజేశ్వర స్వామివారి దేవస్థానము హక్కుభుక్తములో గల భూములు

వ.నెం.	భూమి ఉన్న గ్రామం	రి.స.నెం.	భూమి విస్తీర్ణం	పల్లం/మెరక	పాట ధరావతు	సాల్వెన్సీ సర్టిఫికెట్ విలువ
1.	పోతవరం	35/3	1-91	పల్లం	రూ. 10,000/-	రూ. 2,00,000/-
2.	పోతవరం	35/3	0-95	పల్లం	రూ. 5,000/-	రూ. 1,00,000/-

మాచవరం,
01-07-2025.
సం/- యస్.సత్యమహేంద్ర
కార్యనిర్వహణాధికారి

అమలాపురం

• అమలాపురం • ముమ్మిడివరం

సంపద తయారీ కేంద్రాలు సద్వినియోగం చేసుకోవాలి

అమలాపురం గ్రామీణం: గ్రామాల్లో చెత్త నుంచి సంపద తయారు చేసే కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా పంచాయతీ అధికారి డి.శాంతలక్ష్మి సూచించారు. అమలాపురం మండలం భట్నవిల్లిలోని చెత్త సంపద కేంద్రాన్ని శుక్రవారం పరిశీలించారు. తడి, పొడి చెత్త వేర్వేరుగా సేకరించాలని సిబ్బందికి సూచించారు. చెత్తతో సంపద సృష్టిస్తే గ్రామాలను మరింత అభివృద్ధి చేసుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. అనంతరం స్థానిక మహిళలకు అవగాహన కల్పించారు. పంచాయతీ కార్యదర్శి శిరీష పాల్గొన్నారు.

ఉపాధ్యాయులకు ధ్యానంపై శిక్షణ

అమలాపురం కలెక్టరేట్, న్యూస్‌టుడే: ఆధునిక యుగంలో ప్రతిఒక్కరూ తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని, దానిని అధిగమించేందుకు ధ్యానం ఒక్కటే పరిష్కారమని కలెక్టర్ మహేష్‌కుమార్ తెలిపారు. శనివారం కలెక్టరేట్‌లో ఉపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారులకు శిక్షణ ఇస్తున్నారు. ఇక్కడ నేర్చుకున్న తర్వాత వీరు విద్యార్థులకు అవగాహన కల్పిస్తారన్నారు. దమ్ము నాగార్జున అంతర్జాతీయ విపస్సన కేంద్రం తరఫున వీణ, లక్ష్మయ్యల నేతృత్వంలో 25 మంది సహ ఆచార్యుల బృందం ఈ సదస్సు నిర్వహిస్తుందన్నారు. 300 సిబ్బందికి, 2,700 మంది విద్యార్థులకు శిక్షణ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.

పీజీఆర్ఎస్ అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ అవసరం

అమలాపురం కలెక్టరేట్, న్యూస్‌టుడే: ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో అర్జీల పరిష్కారంపై జేసీ నిశాంతి శుక్రవారం కలెక్టరేట్‌లో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కార్యక్రమంలో వస్తున్న అర్జీలను సకాలంలో పరిష్కరించాలన్నారు. ప్రతి సోమవారం ఏ శాఖ పరిధిలో ఫిర్యాదులు ఎక్కువ వస్తున్నాయో పరిశీలించాలన్నారు. ఆ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు.

పెంపుడు శునకాలకు ఉచిత టీకాలు రేపు

తాళ్లరేవు, న్యూస్‌టుడే: కుక్క కాటుతో వచ్చే రేబిస్ నివారణకు ఉచితంగా పెంపుడు కుక్కలకు టీకాలు వేయనున్నట్లు ఐజరం పశుసంవర్ధకశాఖ వైద్యురాలు దవులూరి సుధ తెలిపారు. ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా ఐజరం పశుసంవర్ధకశాఖ ఆసుపత్రి వద్ద ఆదివారం ఉదయం 9గంటల నుంచి సాయంత్రం వరకు టీకాలు వేస్తామన్నారు.

ఆలయ వార్షికోత్సవం

పూజలు చేస్తున్న భక్తులు

ముమ్మిడివరం: మండలంలోని చినకొత్తలంకలోని శ్రీపట్టాభిరామస్వామి ఆలయ ఆయుద్ద వార్షికోత్సవం శుక్రవారం నిర్వహించారు. శ్రీగణపతి స్వామి, శ్రీ సీతారాములు, దుర్గామాత ఆలయాల్లో పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. పొత్తూరి సత్యనారాయణరాజు, వీణారాణి, వీర వెంకటసుబ్బరాజు, దుర్గాభవాని, పీటీవీ వర్మ, ఎనపోతుల భాస్కర్ దంపతులతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వేడుకల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

విపత్తులను సమర్థంగా ఎదుర్కోవాలి


అవగాహన కల్పిస్తున్న కలెక్టర్ మహేష్‌కుమార్

అమలాపురం కలెక్టరేట్: వరదలు, తుపానులు వంటి విపత్తులను ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ మహేష్‌కుమార్ సూచించారు. విపత్తుల నిర్వహణపై రెవెన్యూ శాఖ అధికారులతో కలెక్టరేట్‌లో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ గోదావరికి వరదలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందన్నారు. అత్యవసర సమయంలో వినియోగించుకునేలా జిల్లా వ్యాప్తంగా పునరావస కేంద్రాలను సిద్ధం చేయాలన్నారు. పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో మూడు నెలలకు సరిపడేలా నిత్యావసరాలను నిల్వ చేయాలని తెలిపారు. గజ ఈతగాళ్లు, పడవలను సిద్ధం చేసుకోవాలని మత్స్యశాఖ అధికారులను సూచించారు. వైద్యారోగ్య శాఖ అధికారులు ముంపు ప్రభావిత ప్రాంతాల్లో గర్భిణులు, దీర్ఘకాలిక రోగుల సమాచారం పూర్తిగా సేకరించాలన్నారు.

విధుల్లోకి తీసుకోవాలని నిరసన

ఐ.పోలవరం, న్యూస్‌టుడే: విధుల నుంచి తొలగించిన మధ్యాహ్న భోజన కార్మికుల ఉద్యోగాలను పునరుద్ధరించాలని ఐ.పోలవరం ఎంఈవో కార్యాలయం ఎదుట శుక్రవారం నిరసన తెలిపారు. 18 ఏళ్ల నుంచి మధ్యాహ్న భోజన కార్మికులుగా గిరియాంపేట పాఠశాలలో కొనసాగుతున్నామని ఇళ్ల వెంకటలక్ష్మి, కొప్పిశెట్టి అనంతలక్ష్మి, కట్టా లక్ష్మి, ఇళ్ల దుర్గ వాపోయారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు దుర్గారావు సంఘీభావం ప్రకటించారు.

వైద్యుల కొరత.. సమస్యలతో వెత

అమలాపురం పట్టణం: అమలాపురం ఏరియా ఆసుపత్రికి నిత్యం రోగుల సంఖ్య పెరుగుతోంది. సోమవారం సుమారు 120 మంది ఓపీకి వస్తుంటారు. ఇక్కడ 23 మందికి 17 మంది వైద్యులు మాత్రమే ఉన్నారు.

జిల్లా కేంద్రమైనా యంత్రాలు లేవు.. వైద్యులు, అధికారులు, సిబ్బంది అందరూ కలిపి 96 మంది అవసరం ఉండగా 78 మంది మాత్రమే ఉన్నారు. కార్యాలయ ఉద్యోగులు నలుగురు, ఫార్మసిస్ట్ ఒకరు, ఎనిమిది సిబ్బంది అవసరం. ఆర్థోపెడిక్, జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్, రేడియాలజిస్టుల అవసరం ఉంది. అయినప్పటికీ జిల్లా ఆసుపత్రి స్థాయిలో ఉంటే కావాల్సిన సదుపాయాలు లేవు. ఎంఆర్ఐ, సిటీ స్కాన్ వంటివి లేవు.

పరిశీలన

ఆసుపత్రి ఆవరణలో పాముల భయం..

కాట్రేనికోన: కాట్రేనికోన పీహెచ్‌సీలో ఇద్దరు వైద్యులుండగా అందులో ఒకరిని పల్లంకుర్రు పీహెచ్‌సీకి డిప్యూటేషన్‌పై నియమించారు. ఇక్కడ ఒకరే విధులు నిర్వహిస్తున్నారు. ముగ్గురు స్టాఫ్ నర్సులకు ఒకరు మాత్రమే ఉన్నారు. రాత్రి వేళ ఆసుపత్రిలో వైద్యులు ఉండటం లేదు. స్టాఫ్‌నర్సు మాత్రమే ఉంటారు. ఆసుపత్రి ఆవరణ వెనుక మరుగుదొడ్ల చుట్టూ తుప్పలు విపరీతంగా పెరగడంతో పాముల భయం వెంటాడుతోంది. మలేరియా, డెంగీ, టైఫాయిడ్ పరీక్షలు చేస్తున్నారు. మందులు అందుబాటులో ఉన్నాయి.


మరుగుదొడ్డి చుట్టూ తుప్పలు

సిబ్బంది లేక సమస్య..

ఉప్పలగుప్తం: పీహెచ్‌సీలు 24 గంటలు పని చేయాల్సి ఉండగా మండలంలోని భీమనపల్లి, ఉప్పలగుప్తం పీహెచ్‌సీలు సాయంత్రం వరకే పనిచేస్తున్నాయి. సిబ్బంది కొరతే ఇందుకు కారణం. భీమనపల్లి పీహెచ్‌సీలో ముగ్గురు స్టాఫ్ నర్సులు ఉండగా ఒకరు పార్మసిస్ట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఇద్దరు వైద్యులకు ఒక మహిళా వైద్యురాలు మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. రాత్రిపూట ఎమైనా జరిగితే ప్రైవేటు

భవనం పెచ్చులూడి..

ఐ.పోలవరం: ఐ.పోలవరం మండలం కేశనకుర్రు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమస్యలతో సతమతం అవుతుంది. ఆసుపత్రి భవనం పెచ్చులు ఊడిపడుతున్నాయి. తాగునీటి కొరత వేధిస్తుంది. నీటి సరఫరాయం లేకపోవడంతో మరుగుదొడ్లు అధ్వానంగా ఉన్నాయి. ఇద్దరు వైద్యులకు ఒక్కరే విధులు నిర్వర్తిస్తున్నారు. మరొకరు ఇటీవల బదిలీపై వెళ్లిపోవడంతో ఆ పోస్టు ఖాళీగా ఉంది. నైట్ వాచ్‌మెన్ లేకపోవడంతో ఇబ్బంది ఉంది.

వైద్యులను ఆశ్రయించాల్సిందే. లేదా అమలాపురం ప్రాంతీయ ఆసుపత్రికి పరుగులు తీయాల్సిందే. ఉప్పలగుప్తం పీహెచ్‌సీలో ముగ్గురు స్టాఫ్ నర్సులకు ఒకరే ఉన్నారు. రాత్రిపూట ఉండాల్సిన వాచ్‌మెన్ పోస్టు ఇక్కడే స్థానికంగా ఉంటున్న వైద్యుని వద్దే ప్రాథమిక చికిత్స చేస్తారు.

యంత్రాలు ఉన్నా పరీక్షలకు ఇబ్బందే..

ముమ్మిడివరం: ముమ్మిడివరంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో ల్యాబ్ టెక్నీషియన్ లేకపోవడంతో పరీక్షలు జరగడం లేదు. వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉన్నారు. మందుల కొరత లేదు. తాగునీటికి ఇబ్బందులు ఉన్నాయి. సీహెచ్‌సీలో ఇటీవల ఆధునిక యంత్రాలను ఏర్పాటు చేశారు.

అమలాపురం అభివృద్ధికి ప్రణాళిక

అమలాపురం పట్టణం: అమలాపురం నియోజకవర్గ అభివృద్ధిపై ప్రణాళిక సిద్ధం చేశామని, దానికి అధికారులు కృషి చేయాలని ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు పేర్కొన్నారు. అమలాపురం పురపాలక సంఘ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ వి.నిర్మల్‌కుమార్ ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర-2047పై శుక్రవారం సమావేశం నిర్వహించారు. వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య, మత్స్యశాఖ, అటవీ శాఖ, డ్వాక్రా శాఖ అధికారులు, పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. ఇరిగేషన్ శాఖ నుంచి అధికారులు రాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ఆనందరావు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా 2047 ఏర్పాటు చేశారని అన్నారు. అంతకుముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించిన దూరదృశ్య సమావేశంలో పాల్గొన్నారు.

పరిసరాల శుభ్రతతో వ్యాధులు దూరం

ముమ్మిడివరం, న్యూస్‌టుడే: ఇంటి పరిసరాలను పొడిగా ఉంచుకోవాలని, డ్రైడే-డ్రైడే కార్యక్రమంపై అవగాహన పెంచుకోవాలని పట్టణ ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. స్థానిక నగర పంచాయతీ పరిధిలోని పల్లిపాలెంలో ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. హెల్త్ సూపర్‌వైజర్ సంపూర్ణ, ఆరోగ్య సహాయకులు ఎం.మీరాసాహెబ్, రవీంద్ర, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

అమలాపురం గ్రామీణం, న్యూస్‌టుడే: ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా మలేరియా అధికారి నక్కా వెంకటేశ్వరరావు సూచించారు. అమలాపురం మండలం కామనగరువులోని బుడగులపేటలో శుక్రవారం డ్రైడే.. డ్రైడే నిర్వహించారు. డెంగీ మాసోత్సవం కార్యక్రమంలో భాగంగా ఇంటింటి సర్వే చేశారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. సబ్ యూనిట్ అధికారి రామారావు, పీహెచ్‌సీ వైద్యాధికారి కె.సత్యనారాయణ, సూపర్‌వైజర్ కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

బలహీన వర్గాల ఆశాజ్యోతి రంగా

అమలాపురం కల్వకొలను వీధిలో నివాళి అర్పిస్తున్న నాయకులు

అమలాపురం పట్టణం, ఉప్పలగుప్తం, ముమ్మిడివరం: బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహనరంగా అని వక్తలు కొనియాడారు. అమలాపురంలో జనసేన పార్టీ నాయకుల ఆధ్వర్యంలో రంగా 78వ జయంతి శుక్రవారం నిర్వహించారు. కల్వకొలను తాతాజీ, యేడిద శ్రీను తదితరులు మాట్లాడారు. కురసాలవారివీధి, సినిమారోడ్డులో, నల్లవంతెన వద్ద రంగా విగ్రహాలకు నివాళి అర్పించారు. ● గోపవరం, కూనవరం గ్రామాల్లో జరిగిన పట్టణ అధ్యక్షుడు వంటెద్దు బాబి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నల్లవంతెన రోడ్డులో నివాళి అర్పించారు. ● కాపునాడు, కాపు నాయకుల ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ● కోనసీమ రంగా మిత్ర మండలి ఆధ్వర్యంలో నల్లవంతెన వద్ద రంగా విగ్రహానికి నివాళి అర్పించారు. ● ఉప్పలగుప్తం మండలంలోని గొల్లవిల్లి, చల్లపల్లి, కార్యక్రమాల్లో అరిగెల నానాజీ, ఆకుల సూర్యనారాయణ మూర్తి, చిక్కం సూర్యమోహన్, సుంకర బుజ్జి, గుర్రాల ప్రసాద్, మద్దింశెట్టి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ● ముమ్మిడివరం పరిధి లంకలమ్మ అమ్మవారి ఆలయం వద్ద జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు కర్రి ప్రసాద్ ఆధ్వర్యంలో భారీ కేక్ కోసి అభిమానులకు పంచారు. ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పాలు, పండ్లు అందజేశారు. అన్న క్యాంటీన్ వద్ద ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనాన్ని ఉచితంగా అందజేశారు. గోదశి నాగేశ్వరరావు, చెల్లి ఆశోక్, తాడి జానకిరామ్, గుద్దటి విజయ్, దూడల స్వామి, పోలిశెట్టి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ఉప్పలగుప్తం మండలంలో..

ముమ్మిడివరంలో..

అల్లూరి స్ఫూర్తి యువతకు ఆదర్శం

వన్నెచింతలపూడిలో అల్లూరి విగ్రహానికి నాయకుల నివాళి

అమలాపురం పట్టణం, గ్రామీణం: స్వాతంత్ర్య స్ఫూర్తిని రగిలించిన విప్లవ సింహం అల్లూరి అని ఆర్డీవో కె.మాధవి పేర్కొన్నారు. అమలాపురం ఆర్డీవో కార్యాలయంలో మాధవి ఆధ్వర్యంలో ఉద్యోగులు అల్లూరి సీతారామరాజు జయంతి శుక్రవారం నిర్వహించారు. ■ జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ బి.కృష్ణారావు ఏఎస్పీ ఏవీఆర్‌పీబీ ప్రసాద్, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ■ అమలాపురం క్షత్రియ కల్యాణమండపంలో కోనసీమ క్షత్రియ సేవా సమితి సంఘ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, అముడా చైర్మన్ అల్లాడ స్వామినాయుడు, తెదేపా నాయకులు మెట్ల రమణబాబు, డీసీఎంఎస్ చైర్మన్ పెచ్చెట్టి చంద్రమౌళి, బొర్రా ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జనసేన నియోజకవర్గ నాయకులు కల్వకొలను తాతాజీ, మున్సిపల్ ప్రతిపక్ష కౌన్సిలర్ యేడిద శ్రీను తదితరులు పాల్గొన్నారు. ■ వన్నెచింతలపూడిలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆనందరావు పాల్గొన్నారు.

అమలాపురం ఆర్డీవో కార్యాలయంలో..

కాట్రేనికోన: గెద్దనపల్లిలో భాజపా మండల పార్టీ అధ్యక్షుడు శివకుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ■ చెయ్యేరు పంచాయతీ ఆవరణలో అల్లూరి జయంతి, స్వామి వివేకానందుని వర్ధంతి నిర్వహించారు.

యానాం: పెట్రీ రోడ్‌లో క్షత్రియ పరిషత్ ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు జయంతి నిర్వహించారు. పింగళి వెంకయ్య, స్వామి వివేకానంద వర్ధంతి నిర్వహించారు. పరిపాలనాధికారి అర్ మునిస్వామి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కమిషనర్ బుద్ధి అఖిల్, సీఐ అడాల రసన్, ఎస్సై నూకరాజు పాల్గొన్నారు.

ఐ.పోలవరం: మండలంలోని కేశనకుర్రుపాలెం, కేశనకుర్రు, తిళ్లకుప్ప, కొమరగిరి, ఎదుర్లంక గ్రామాల్లోని అల్లూరి విగ్రహాలకు నివాళి అర్పించారు.

అల్లవరం: అల్లూరి సీతారామరాజు యువతకు స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యే ఆనందరావు పేర్కొన్నారు. గుండెపూడి, కోడూరుపాడు గ్రామాల్లో ఆయన విగ్రహాలకు నివాళి అర్పించారు.

ముమ్మిడివరం: చినకొత్తలంక గ్రామంలో తెదేపా ఆధ్వర్యంలో నిర్వహించారు. తెదేపా గ్రామ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జునవర్మ సీతారామరాజు విగ్రహానికి నివాళులర్పించారు.

సుపరిపాలనతో గ్రామాల అభివృద్ధి

కరపత్రాలు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే ఆనందరావు

అమలాపురం గ్రామీణం, ఉప్పలగుప్తం, అల్లవరం: సుపరిపాలనతో గ్రామాల అభివృద్ధి వేగవంతంగా జరుగుతుందని ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు పేర్కొన్నారు. వన్నెచింతలపూడిలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ అమలాపురంలో రెండు వంతెనల నిర్మాణం ప్రారంభించామని, మరో ఆరు నిర్మించనున్నట్లు తెలిపారు. తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు, డీసీఎంఎస్ చైర్మన్ పెచ్చెట్టి చంద్రమౌళి, అముడా చైర్మన్ అల్లాడ స్వామినాయుడు తదితరులు పాల్గొన్నారు. ★ ఉప్పలగుప్తం మండలం ఎస్.యానాం, అల్లవరం మండలం కోడూరుపాడులో జరిగిన సుపరిపాలన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే ఆనందరావు పాల్గొన్నారు.

ముమ్మిడివరం: అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లక్ష్యమని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ చెల్లి అశోక్ అన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలోని 3, 7, 13, 18 వార్డుల్లో తిరిగారు. పట్టణ తెదేపా అధ్యక్షులు రమణకుమార్, బీసీ సెల్ అధ్యక్షులు పిల్లి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

సమస్యలు తెలుసుకుంటున్న అశోక్

ఐ.పోలవరం: ముఖ్యమంత్రి చంద్రబాబు సుపరిపాలన సాధ్యమని తెదేపా సీనియర్ నాయకుడు, సహకార సంఘ మాజీ అధ్యక్షుడు కడియం వెంకటేశ్వరరావు అన్నారు. తిళ్లకుప్పలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. నాగిడి నాగేశ్వరరావు, వెంకటేశ్వరరావు, అజేయవర్మ, కిట్టయ్య పాల్గొన్నారు.

కాట్రేనికోన: కాట్రేనికోన, చెయ్యేరు, కుండలేశ్వరం, కొప్పిగుంట, నడవపల్లి, పల్లంకుర్రు గ్రామాల్లోని కార్యక్రమాల్లో మండల అధ్యక్షుడు సుబ్బరాజు మాట్లాడారు.

రోశయ్య సేవలు చిరస్మరణీయం

అమలాపురం పట్టణం: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నత పదవులు అలంకరించిన మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య అని వైశ్య సంఘ నాయకులు కొనియాడారు. శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి వైశ్య సంఘం ఆధ్వర్యంలో రోశయ్య 93వ జయంతి శుక్రవారం నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు, వైశ్య సంఘ నాయకులు రోశయ్య విగ్రహానికి నివాళి అర్పించారు. మహిళలు చీరలు పంపిణీ చేశారు. జిల్లా ఉపాధ్యక్షుడు వడాల సూరిబాబు సంఘ అధ్యక్షుడు నంబూరి సత్యనారాయణమూర్తి, నరేష్, యెండూరి నాగేశ్వరరావు, కుమార్ తదితరులు పాల్గొన్నారు.

పిల్లల సంరక్షణపై అవగాహన

యానాం, న్యూస్‌టుడే: యానాంలోని మహిళా, శిశు అభివృద్ధి శాఖ హబ్ ఫర్ ఎంపవర్‌మెంట్ కార్యక్రమంలో భాగంగా గిరియాంపేట అంగన్‌వాడీ కేంద్రాల్లో శుక్రవారం మిషన్ శక్తి డేయేరియా పేరిట శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సంక్షేమ అధికారి ఎస్.రాజేంద్ర ఆధ్వర్యంలో ఓఆర్ఎస్, జింకు మాత్రల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. మాధవి, రోజలిన్, మిషన్ శక్తి బృంద సభ్యులు పాల్గొన్నారు.

ఆశా కార్యకర్తల నియామకానికి దరఖాస్తులు

ఉప్పలగుప్తం, న్యూస్‌టుడే: ఉప్పలగుప్తం పీహెచ్‌సీ పరిధిలోని ఉప్పలగుప్తం-1, గొల్లవిల్లి, వేదగాడపల్లి గ్రామాల్లో ఆశాకార్యకర్తల నియామకానికి ఈనెల 15 వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు వైద్యాధికారి నాగార్జున శుక్రవారం తెలిపారు. జిల్లా హెల్త్ సొసైటీ ద్వారా నియామకం జరుగుతుందని, అర్హులైనవారు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

నేడు మెగా రక్తదాన శిబిరం

యానాం: పుదుచ్చేరి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు 62వ పుట్టినరోజు సందర్భంగా యానాంలో శనివారం మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. యానాంలోని ఒలెక్ హోం వద్ద నిర్వహించే శిబిరంలో అభిమానులు, నాయకులు, కార్యకర్తలు రక్తదానం చేస్తారన్నారు.

రోడ్డు ప్రమాదంలో గాయాలు

అమలాపురం పట్టణం: పేరూరు పంచాయతీ రోడ్డులో శుక్రవారం ద్విచక్రవాహనం ఢీకొని ఒకరు ప్రమాదానికి గురయ్యారు. పట్టణ సీఐ వీరబాబు తెలిపిన వివరాల ప్రకారం.. బోడసకుర్రు వంతెన చివర మల్లిపూడిపాలెం అల్లవరం గ్రామానికి చెందిన తాడి నాగేశ్వరరావు, రుద్రరాజు పొందురంగారావు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా మరో వాహనం ఢీకొంది. నాగేశ్వరరావు తలకు గాయమైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.

మున్సిపల్ సిబ్బంది సమ్మె విరమణ

అమలాపురం పట్టణం: తమ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇవ్వడంతో సమ్మె విరమిస్తున్నట్లు మున్సిపల్ ఒప్పంద ఇంజినీరింగ్ సంఘ జిల్లా అధ్యక్షుడు యెరుబండి వెంకటసత్యనారాయణ తెలిపారు. తమ సమస్యలపై అమలాపురం పురపాలక సంఘ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ వి.నిర్మల్‌కుమార్‌కు సిబ్బంది శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, సీనియారిటీ ప్రకారం ఉద్యోగోన్నతులు ఇవ్వాలన్నారు. దంగేటి షణ్ముఖరావు, నాగారాపు శ్రీను, సంగిలి కృష్ణ, చిక్కాల కుమార్, నల్లా శ్రీను, దంగేటి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

గృహ నిర్మాణానికి సాయం

యానాం, న్యూస్‌టుడే: ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో పేద ప్రజలకు అందిస్తున్న గృహ నిర్మాణానికి పుదుచ్చేరి స్లమ్ క్లియరెన్స్ బోర్డు ఆధ్వర్యంలో శుక్రవారం చెక్కులు పంపిణీ చేశారు. యానాం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ 11 మంది లబ్ధిదారులకు రూ.10.90 లక్షల చెక్కులను అందజేశారు. స్లమ్ క్లియరెన్స్ బోర్డు జేఈ భాస్కర్ పాల్గొన్నారు.

చెక్కులు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే గొల్లపల్లి

సేవలకు సత్కారం

కాట్రేనికోన, న్యూస్‌టుడే: మండల పరిషత్ కార్యాలయంలో పనిచేస్తూ ఇటీవల బదిలీ అయిన సీనియర్ అసిస్టెంట్ కె.శ్రీనివాస్, టైపిస్ట్ కళ్యాణిని స్థానిక కార్యాలయంలో ఎంపీడీవో కోలాటి సత్యవతి శుక్రవారం సన్మానించారు. మండలంలో వారు అందించిన సేవలను కొనియాడారు. ఎంపీవో వెంకటరావు, మమత, శ్రీనివాసరావు, కార్యదర్శులు పాల్గొన్నారు.

కీలక మలుపులు.. కావాలి సూచికలు

కాట్రేనికోన, ఉప్పలగుప్తం, న్యూస్‌టుడే: గ్రామాలకు వెళ్లే రహదారుల కీలక మలుపుల్లో హెచ్చరిక సూచికలు ఉండట్లేదు. ఉప్పలగుప్తం, కాట్రేనికోన మండలాల్లో ఇటీవల పలు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. దీనికి తోడు రోడ్ల పక్కన పెరిగిన మొక్కలు ప్రమాదాలకు కారణం అవుతున్నాయి. ఆర్అండ్‌బీ, పంచాయతీ రాజ్ శాఖల అధికారులు రోడ్ల నిర్వహణతో పాటు ప్రమాద మలుపుల వద్ద జాగ్రత్త చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

మితిమీరిన వేగంతో..

ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లిలో పసుపోలు వంతెన అనంతరం గ్రామంలోకి చేరడానికి మూడు ప్రమాదకర మలుపులు ఉన్నాయి. ఉప్పలగుప్తం నుంచి వానపల్లిపాలెం వెళ్లే దారిలో రెండు కీలక మలుపులు ఉన్నాయి. ఇక్కడ ఎలాంటి సూచికలు లేవు. కొన్ని ఎస్ ఆకారంలో ఉండగా వాహనదారులు గమనించక పడిపోతున్నారు. చల్లపల్లి-అమలాపురం రహదారిలో నిత్యం వందలాది వాహనాలు, వేగంగా తిరుగుతుంటాయి. చల్లపల్లిలో అంజనేయస్వామి విగ్రహం, పశువుల ఆసుపత్రి, రావిచెట్టు మార్గంలో ప్రమాదకర మలుపులు ఉన్నాయి. అక్కడ సూచిక బోర్డులు, వేగ నియంత్రికలు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

గొల్లవిల్లిలో సూచికలు లేక..

తరచూ ప్రమాదాలు..

కాట్రేనికోనలో సుబ్రహ్మణ్యేశ్వర్యం గుడి వద్ద ప్రధాన రోడ్డు మలుపు బిహర పెంచింది. రోడ్డు ఇరుకుగా ఉండటంతో పాటు రెండు మలుపులు ఉండటంతో ఎదురుగా వచ్చే వాహనాల్ని అంచనా వేయడం కష్టంగా ఉంది. ఇక్కడ ఆక్రమణలతో డ్రైనేజీ రోడ్డుపై వరకు ఉండటంతో ఇబ్బంది ఉంది. గత నెల 23న ఇదే మలుపులో బస్సు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందారు. గతంలో పలువురు ప్రమాదాలకు గురయ్యారు. ఆక్రమణలు తొలగించి, సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు. ★ మావుళ్లమ్మ గుడి మలుపు, దొంతికుర్రు, కంది కుప్ప తదితర చోట్ల ఇదే పరిస్థితి ఉందని వాపోతున్నారు.

కాట్రేనికోనలో..

భూములు కౌలుహక్కు బహిరంగ వేలం ప్రకటన

Dr BR అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఐ.పోలవరం మండలం, గుత్తెనదీవి గ్రామంలో వేంచేసియున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానము సంపూర్ణ హక్కుభుక్తములో గల సర్వే నెంబర్.189/1, 191, 174/5, 168/2, 287, 113/3, 205, 206లలో సెంట్లు 13-69 సెంట్లు మరియు సర్వే నెంబర్.528లో సెంట్లు 05-80 సెంట్లు (5 ప్రతులు) మరియు శ్రీ రాజేశ్వరస్వామి దేవస్థానమునకు గల సర్వే నెంబర్.215/2, 39/a18, 29/83, 189/4, 195/38లలో సెంట్లు 3-88 సెంట్లు (5 ప్రతులు) పల్లపు భూములను 2025-2026 సం.రం నుండి 2027-2028 వరకు అనగా 3 సం.ల కాలపరిమితికి కౌలు హక్కునకు ది.11-07-2025న మధ్యాహ్నం 2-30 & 3-30 గంటలకు గుత్తెనదీవి గ్రామంలో గల శ్రీ స్వామి వారి దేవస్థానం వద్ద దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారుల సమక్షములో బహిరంగ వేలంపాట నిర్వహించబడును. ఆసక్తి గలవారు ప్రతి 1 ఎ రూ.25,000/-లు మరియు రూ.5000/-లు, ధరావతు చెల్లించి, ఆధార్ కార్డ్ జిరాక్స్ సమర్పించి పాటలో పాల్గొనవలెను. మిగిలిన పాట షరతులు పాట కాలమందు తెలియపరచబడును.

గుత్తెనదీవి, తేది.02-07-2025. కార్యనిర్వహణాధికారి

భూములు కౌలుహక్కు బహిరంగ వేలం ప్రకటన

Dr BR అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఐ.పోలవరం మండలం, కొమరగిరి గ్రామంలో వేంచేసియున్న శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానము సంపూర్ణ హక్కుభుక్తములో గల సర్వే నెంబర్.19/2, 68/17, 95/1, 95/2, 198/2, 28/2, లలో సెంట్లు ఎ.సి.07-77 సెంట్లు (4 ప్రతులు) పల్లపు భూములను 2025-2026 సం.రం నుండి 2027-2028 వరకు అనగా 3 సం.ల కాలపరిమితికి కౌలుహక్కును ఇచ్చు నిమిత్తము ది. 11-07-2025న ఉదయం 11-30 గంటలకు కొమరగిరి గ్రామంలో గల శ్రీ స్వామివారి దేవస్థానం వద్ద దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారుల సమక్షములో బహిరంగ వేలంపాట పెట్టబడును. ఆసక్తి గలవారు ప్రతి 1ఎ రూ.5000/-లు, ధరావతు చెల్లించి, ఆధార్ కార్డ్ జిరాక్స్ సమర్పించి పాటలో పాల్గొనవలెను. మిగిలిన పాట షరతులు పాట కాలమందు తెలియపరచబడును.

కొమరగిరి, తేది.02-07-2025. కార్యనిర్వహణాధికారి

భూములు కౌలుహక్కు బహిరంగ వేలం ప్రకటన

Dr. BR అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఐ.పోలవరం మండలం, కేశనకుర్రు గ్రామంలో వేంచేసియున్న శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానము సంపూర్ణ హక్కు భుక్తములో గల సర్వే నెంబర్.210/2, 211/1eలో సెంట్లు ఎ.సి. 02-45 సెంట్లు (2 ప్రతులు) పల్లపు భూములను 2025-2026 సం.రం నుండి 2027-2028 వరకు అనగా 3 సం.ల కాలపరిమితికి కౌలుహక్కును ఇచ్చు నిమిత్తము ది.11-07-2025న ఉదయం 10-00 గంటలకు కేశనకుర్రు గ్రామంలో గల శ్రీ స్వామివారి దేవస్థానం వద్ద దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారుల సమక్షములో కౌలుకు బహిరంగ వేలంపాట పెట్టబడును. ఆసక్తి గలవారు ప్రతి 1ఎ రూ.5000/-లు ధరావతు చెల్లించి, ఆధార్ కార్డ్ జిరాక్స్ సమర్పించి పాటలో పాల్గొనవలెను. మిగిలిన పాట షరతులు పాట కాలమందు తెలియపరచబడును.

కేశనకుర్రు, తేది.02-07-2025. కార్యనిర్వహణాధికారి

(c) eenadu

మండపేట

•మండపేట •రామచంద్రపురం

నేడు మంత్రి సుభాష్ పర్యటన

కాజులూరు: రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మండలంలోని పలు గ్రామాల్లో శనివారం పర్యటిస్తారని మండల తెదేపా అధ్యక్షుడు చుప్పాకుల నారాయణ మూర్తి తెలిపారు. శుక్రవారం కేయ్యేరులో అయన విలేకరులతో మాట్లాడుతూ కోలంక, పల్లిపాలెం, నామవానిపాలెం గ్రామాల్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాల్లో మంత్రి పాల్గొంటారని వివరించారు.

అమ్మవారికి సారె సమర్పణ

ద్రాక్షారామ, న్యూస్‌టుడే: ద్రాక్షారామ జడ్పీ ఉన్నత పాఠశాల సమీపంలోని శ్రీలక్ష్మీగణపతి ఆలయంలోని అమ్మవారికి ఆషాఢమాసం శుక్రవారం సందర్భంగా భక్తులు సారె సమర్పించారు. నున్నవారివీధి, సాక్షివారివీధికి చెందిన పలువురు మహిళలు అధిక సంఖ్యలో మిఠాయిలు, పసుపు, కుంకుమలతో మేళతాళాలతో ఆలయానికి ప్రదర్శనగా చేరుకొని అమ్మవారికి సారె సమర్పించారు.

క్రీడాకారుడికి మంత్రి ఆర్థిక సాయం

జస్వంత్‌కి ఆర్థికసాయం అందిస్తున్న మంత్రి సుభాష్

రామచంద్రపురం: నేపాల్‌లో ఈనెల 11 నుంచి 15 వరకు జరిగే అంతర్జాతీయ పరుగు పోటీలకు ఎంపికైన మేడిశెట్టి జస్వంత్‌కు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ ద్వారా రూ.20 వేల ఆర్థిక సాయం అందించారు. పట్టణంలోని చింతపల్లి సూరన్ననగర్ ఇందిరాగాంధీ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి పూర్తిచేసిన జస్వంత్ ఇటీవల జరిగిన 12వ ఓపెన్ నేషనల్ స్కూల్ స్పోర్ట్స్ ఛాంపియన్‌షిప్ పరుగులో మూడు వేల మీటర్ల విభాగంలో బంగారు పతకం సాధించిన విషయం విదితమే. క్రీడాకారుడు జస్వంత్, పీఈటీ, కోచ్ కె.నాగార్జునను మంత్రి సుభాష్, సత్యం, ఆదర్శ ఐక్య సంఘం సభ్యులు అభినందించారు. ఇదే కాలనీకి చెందిన ఆదర్శ ఐక్య సంఘం సభ్యులు రూ.10 వేల ఆర్థికసాయం అందించారు.

విష జ్వరాలతో విలవిల

పరిశీలన

రామచంద్రపురం ఏరియా ఆసుపత్రిలో రోగులు

మండపేట, న్యూస్‌టుడే: వాతావరణంలో మార్పులతో సీజనల్ వ్యాధులతో ఎక్కువ మంది ఆసుపత్రుల బాట పడుతున్నారు. ప్రస్తుతం డెంగీ, మలేరియా, టైఫాయిడ్ తదితర కేసులు నమోదవుతున్నాయి. అయితే కొన్నిచోట్ల వైద్యుల కొరత, మందులు అందుబాటులో లేకపోవడం, వైద్య పరీక్షలకు అవకాశం లేక రోగులు ఇబ్బందిపడుతున్నారు. మండపేటలోని సీహెచ్‌సీ, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు రాయవరం, మాచవరం పీహెచ్‌సీల్లో శుక్రవారం పరిశీలన ఇలా సాగింది.

మండపేట పట్టణంలో: మండపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో సాధారణ రోజుల్లో 250 వరకు ఓపీ ఉంటుంది. సీజనులో 400 వరకు పెరిగే అవకాశాలున్నాయి. ప్రస్తుతం అన్ని రకాల వైద్య పరీక్షలు జరుగుతున్నాయి. జనరల్ మెడిసిన్ పోస్టు ఖాళీగా ఉండగా 8 మంది వైద్యుల్లో నలుగురు స్థానికేతరులు కావడంతో ఇతర ప్రాంతాల నుంచి వస్తున్నారు. అన్ని రకాల పరీక్షలు చేస్తున్నామని, మందులు అందుబాటులో ఉన్నాయని సూపరింటెండెంట్ డాక్టర్ రాధాకుమారి తెలిపారు.

రాయవరం పీహెచ్‌సీలో: రోజుకు 50 నుంచి 60 మంది ఓపీకి వస్తారు. మందుల కొరత లేదు. డెంగీ, మలేరియా కిట్లు ఉన్నాయి. స్టాఫ్‌నర్సు కొరత, డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేటర్ పదవీ విరమణ చేసినా మరొకరిని నియమించలేదు. రక్తపరీక్ష యంత్రం పాడయింది, బాగుచేయాలని వైద్యాధికారి డాక్టర్ అనిరుద్ చెప్పారు. లొల్ల, సోమేశ్వరం, రాయవరం సబ్ సెంటర్లు అద్దె భవనాల్లో ఉన్నాయి. మందుల కొరత లేదు. ఇద్దరు వైద్యులు పనిచేస్తున్నారు.

ద్రాక్షారామ: ఉదయం 11 గంటల సమయానికి 39 మంది రోగులు ఓపీ రాయించుకుని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. వీరిలో బీపీ, షుగర్, దెబ్బలకు మందు కోసం, నీరసం, సాధారణ జ్వరం కోసం వచ్చినవారు అధికంగా ఉన్నారు. జ్వర బాధితులు నలుగురు ఉన్నారు. ఆసుపత్రిలో డెంగీ, మలేరియా, వైరల్ తదితర పరీక్షల నిర్వహణకు ల్యాబ్‌తో పాటు టెక్నీషియన్ కూడా అందుబాటులో ఉన్నారు. డెంగీ, మలేరియా పాజిటివ్ కేసులు లేవని వైద్యులు చెప్పారు.

కీలక విభాగాల వైద్యులు లేరు..

రామచంద్రపురం: వైద్యుల బదిలీలతో రామచంద్రపురం ఏరియా ఆసుపత్రిలోని కీలకమైన ఆరు పోస్టులు ఖాళీ అయ్యాయి. మొత్తం 16 మంది వైద్యులు ఉండాల్సిన ఏరియా ఆస్పత్రిలో ప్రస్తుతం 10 మందే ఉన్నారు. నిత్యం 400 నుంచి 450 ఓపీ నమోదయ్యే ఆసుపత్రిని ఇటీవలే 150 పడకల స్థాయికి పెంచారు. రామచంద్రపురం, మండపేట, అనపర్తి నియోజకవర్గాల రోగులు ఎక్కువగా ఉన్న ఈ ఆసుపత్రికి ఎక్కువగా ప్రమాద కేసులే వస్తాయి. ఆర్థోపెడిక్ వైద్యుడు లేక కీలకమైన కేసులను కాకినాడ పంపాల్సి వస్తోంది. గైనకాలజిస్టు బదిలీపై అమలాపురం ఏరియా ఆసుపత్రికి బదిలీ కావడంతో ఆ స్థానంలో రావాల్సిన డాక్టర్ అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఇన్‌ఛార్జి డీసీహెచ్‌గా పనిచేస్తున్న కారణంగా ఇంకా రిలీవ్ చేయలేదని సమాచారం. ఇక రేడియాలజిస్టు, జనరల్ మెడిసిన్, డెర్మటాలజీతో పాటు మరో ఇద్దరు లేరు. దీనిపై సూపరింటెండెంట్ ఎస్.ప్రవీణ్‌ను వివరణ కోరగా ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లామన్నారు.

పేదల ఆశాజ్యోతి రంగా

రంగా విగ్రహానికి నివాళి అర్పిస్తున్న ఎమ్మెల్యే తదితరులు

మండపేట, రాయవరం, పామర్రు, ద్వారపూడి: పేదల ఆశాజ్యోతి వంగవీటి మోహనరంగా అని ఎస్ఈసీ ఛైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు. వంగవీటి మోహనరంగా జయంతి సందర్భంగా కరాచీ సెంటరులోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మున్సిపల్ మాజీ ఛైర్మన్ చుండ్రు శ్రీవరప్రకాష్, తెదేపా పట్టణ అధ్యక్షుడు నాగు, టీఎన్‌టీయూసీ అధికార ప్రతినిధి వాదా ప్రసాదరావు, వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు రామకృష్ణ పాల్గొన్నారు. ✦ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కరాచీ సెంటరులో రంగా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో జిన్నూరి సాయిబాబా, జొన్నపల్లి సూర్యారావు పలువురు కాపు సంఘం నాయకులు పాల్గొన్నారు. ✦ రాయవరం మండలం సోమేశ్వరంలో బస్టాండ్ కూడలిలో రంగామిత్ర మండలి, కాపు యూత్ ఆధ్వర్యంలో రంగా విగ్రహానికి కాపునేతలు నివాళి అర్పించారు. కార్యక్రమంలో గరగ శ్రీనివాసరావు, మేడిశెట్టి నాగయ్య, శాకా పెద్దచోడియ్య, రాకుర్తి సుబ్బారావు, నిమ్మకాయల సాయిరాంప్రసాద్, గరగ తాతారావు, గరగ చిట్టిబాబు పాల్గొన్నారు. ✦ కేశవరంలో వైకాపా ఆధ్వర్యంలో రంగా విగ్రహానికి నివాళి అర్పించారు. నాయకులు వెంకన్నబాబు, సలాది శివ, అల్లంపల్లి కిశోర్, కూసు దొరాజీ, కుర్ర రవి, రాజు పాల్గొన్నారు. ✦ ఏడిద జనసేన పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు రామిశెట్టి రాజా, కూటమి నాయకులు పర్వతిన వీర్రాజు, బండారు రాంబాబు, రామిశెట్టి చిన్న కండపల్లి సతీష్, చిలుకూరి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ✦ సత్యవాడ గ్రామంలో రంగా విగ్రహానికి పూలమాలలు వేశారు. సలాది రాంబాబు, రామకృష్ణ, వెంకటేశ్వరరావు, సలాది ప్రకాష్, బండారు బద్రి పాల్గొన్నారు.

యువతకు స్ఫూర్తి ప్రదాత అల్లూరి

ద్వారపూడిలో భాజపా నాయకుల నివాళి

రామచంద్రపురం, పామర్రు, రాయవరం, ద్వారపూడి, ద్రాక్షారామ: విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలను శుక్రవారం నిర్వహించారు. భాజపా మండల అధ్యక్షుడు కొప్పిశెట్టి చంద్రరావు, అనకాపల్లి భాజపా ఇన్‌ఛార్జి కర్రి చిట్టిబాబు, కిసాన్‌మోర్చ జిల్లా ప్రధాన కార్యదర్శి గుర్రాల సత్యనారాయణ కోటిపల్లిలో అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ● రాయవరంలో భాజపా మండల అధ్యక్షుడు శాకా దుర్గాశ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రధాన రహదారిలోని అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు, లొల్ల సర్పంచి చాట్రాతి జానకీ రాంబాబు, నాయకులు నరాల రాంబాబు, చిరట్ల సుబ్బారావు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ● ద్వారపూడిలోని అల్లూరి సెంటర్‌లో సీతారామరాజు విగ్రహానికి భాజపా కోనసీమ జిల్లా ఉపాధ్యక్షుడు కోనా సత్యనారాయణ, మండపేట నియోజకవర్గం కన్వీనర్ కోటిపల్లి సాయిరామ్, కోకన్వీనర్ కంకటాల మురళికృష్ణ, భాజపా మండల అధ్యక్షుడు పాలిక రమణ తదితరులు నివాళి అర్పించారు. ● రామచంద్రపురం శ్రీకృత్తివెంటి పేర్రాజు పంతులు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అల్లూరికి నివాళి అర్పించారు. ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్ డాక్టర్.ఎన్.శ్రీనివాస్ ఆధ్వర్యంలో కార్యక్రమంలో సీనియర్ అధ్యాపకులు డా.ఎన్.వి.రమణ మాట్లాడుతూ ఇదే పాఠశాలలోను అల్లూరి 5వ తరగతి చదివారని గుర్తుచేశారు. అధ్యాపకులు పి.భరిల్లు పాల్గొన్నారు. ● స్వాతంత్ర సమరయోధుడు, జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య 62వ వర్ధంతితో పాటు సీతారామరాజు జయంతిని నియోజకవర్గం మైనార్టీ బీసీ అధ్యక్షుడు యాట్ల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ద్రాక్షారామలో నిర్వహించారు.

ఆయిల్‌పామ్ సాగుతో అధిక లాభాలు

సాగుపై అవగాహన కల్పిస్తున్న అధికారులు

ద్రాక్షారామ, న్యూస్‌టుడే: వరితో పోల్చితే ఆయిల్‌పామ్ సాగుతో అధిక లాభాలు ఆర్జించవచ్చని కోనసీమ జిల్లా ఉద్యాన అధికారి బీవీశ్రీరమణ అన్నారు. ద్రాక్షారామలో శుక్రవారం సర్పంచి కొత్తపల్లి అరుణ అధ్యక్షతన ఆయిల్‌పామ్ సాగుపై ఏర్పాటుచేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ పంటను చోరీ చేయడం కుదరదని, పకృతి వైపరీత్యాలకు ధ్వంసం కాదని, నెలకు రెండుసార్లు ఆదాయం వస్తుందని, ఏడాదికి నికరంగా రూ.1.5 లక్షల వరకు ఆర్జించవచ్చని పేర్కొన్నారు. మండల వ్యవసాయాధికారి మణిదీప్, ఎడిబుల్ ఆయిల్ కంపెనీ జీఎం జె.ప్రభాకరరావు, ఏజీఎం వీరభద్రరావు, వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.

గురువు మాటలతో ఉన్నత స్థానం

సదస్సులో మాట్లాడుతున్న ఎస్సై లక్ష్మణ్

ద్రాక్షారామ, న్యూస్‌టుడే: తల్లిదండ్రులు, గురువులను గౌరవించాలని, ఎవరైతే గురువు మాట వింటారో వారు ఉన్నత స్థానాల్లో నిలుస్తారని ద్రాక్షారామ ఎస్సై ఎం.లక్ష్మణ్ పేర్కొన్నారు. మానసిక నైపుణ్యాలను ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలనే అంశంపై ద్రాక్షారామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం పదో తరగతి విద్యార్థులకు ఏర్పాటుచేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. క్రమశిక్షణ బాలికలకు రక్షణ కవచం లాంటిదని, మంచి నడవడికతో చదువుపైనే దృష్టిసారించాలని సూచించారు. సెల్ ఫోన్‌లో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ తదితర సామాజిక మాధ్యమాలకు అలవాటు పడొద్దని హెచ్చరించారు. శక్తి యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. విద్యార్థిని కోన అభిశ్రీ పుట్టినరోజు సందర్భంగా వేదికపై కేక్ కోయించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు పి.శేఖర్, స్టాఫ్ సెక్రటరీ అరవ విస్సు, పీడీ ఆని శ్రీనివాస్, టీచర్లు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

భక్తిశ్రద్ధలతో పీర్ల ఊరేగింపు

ద్రాక్షారామ, న్యూస్‌టుడే: మొహర్రం సంతాప దినాల్లో 9వ రోజు శుక్రవారం ద్రాక్షారామలో పీర్ల ఊరేగింపు నిర్వహించారు. సూర్యవీధి, చంద్రవీధుల్లో పీర్లను భక్తిశ్రద్ధలతో ఊరేగించారు. మహమ్మద్ ప్రవక్త మనుమడు ఇమామ్ హుస్సేన్ కుమారుణ్ణి యుద్ధంలో శత్రువులు బాణాలతో పొడిచి హింసించిన ఘటనను లక్‌నవూ (ఫైజాబాద్) నుంచి వచ్చిన మతగురువు మౌలానా మొహమ్మద్ షంసీ వివరించారు. సాయంత్రం చాంద్‌సాబ్ పంజా, పంజాథానీ పంజా నుంచి పీర్లను తీసుకుని పెద్దపంజా వరకు ప్రదర్శనగా సాగారు. కార్యక్రమాన్ని తిలకించడానికి పెద్దసంఖ్యలో ముస్లింలు ద్రాక్షారామ చేరుకున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చినవారికి వసతి సదుపాయాలు కల్పించారు.

పీర్ల ఊరేగింపులో ముస్లింలు

తాత్కాలికంగా సమ్మె విరమణ

రామచంద్రపురం: న్యాయమైన డిమాండ్ల సాధనకు దాదాపు 47 రోజులుగా సమ్మె చేస్తున్న మున్సిపల్ ఔట్ సోర్సింగ్ కార్మికులు శుక్రవారం తాత్కాలికంగా సమ్మెను విరమించారు. డిమాండ్లను పరిష్కరిస్తామని పురపాలక శాఖ ఉన్నతాధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమిస్తున్నట్లు మున్సిపల్ డీఈ శ్రీకాంత్‌కు లేఖలో వారు వివరించారు. ఇచ్చిన మాట ప్రకారం సమస్యలు పరిష్కరించకపోతే మళ్లీ సమ్మెచేస్తామని ప్రకటించారు.

పాఠశాలకు ఉపాధ్యాయుల వితరణ

మండపేట: పాలడుగు సత్యవతి చంద్రమౌళి జిల్లా పరిసత్ ఉన్నత పాఠశాలలో పనిచేసి బదిలీపై వెళుతున్న సందర్భంగా ఎన్.మైథిలి, గత ఏడాదిలో బదిలీపై వెళ్లిన మరికొంత మంది ఉపాధ్యాయులు రూ.15 వేల విలువైన మైకు సెట్టు అందించారని ప్రధానోపాధ్యాయుడు ముంగర వెంకటరాజు తెలిపారు.

అమృతమూర్తికి అశ్రునివాళి

శ్రీ వుండమట్ల రామారావు
జనసేన పార్టీ సీనియర్ నాయకులు
కేశవరం PACS మాజీ అధ్యక్షులు
వ్యవస్థాపకులు: D.కేశవరం ఓనర్స్ కల్చరల్ అసోసియేషన్
పాలతోడు నీటి వినియోగదారుల సంఘం మాజీ అధ్యక్షులు

పెద్దకర్మ: ది. 05-07-2025 శనివారం (ఈరోజు) కేశవరం గ్రామంలో మా స్వగృహమునందు జరుగును.

మాకు అత్యంత ఆత్మీయులు, మా శ్రేయస్సు కోరుకొనే మంచిమనిషి శ్రీ వుండమట్ల రామారావు గారి మరణానికి చింతిస్తూ, వారి కుటుంబసభ్యులకు మా ప్రగాఢ సానుభూతిని తెల్పుతూ..

మాకు ప్రేమాభిమానాలను అనురాగ ఆప్యాయతలను పంచి మా కుటుంబ ఉన్నతికి అహర్నిశలు శ్రమించిన
శ్రీ వుండమట్ల రామారావు గారి
మరణం మా కుటుంబానికి తీరనిలోటు. దైవసన్నిధికి చేరిన వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ..
భార్య: శ్రీమతి సత్యవతి (లేటు)
తల్లిదండ్రులు: కీ॥శే॥ వుండమట్ల సత్యం - శ్రీమతి చెల్లాయ్యమ్మ (లేటు)
అన్నయ్య - వదిన: కీ॥శే॥ సత్యనారాయణ - శ్రీమతి లక్ష్మి
తమ్ముళ్లు: మరదళ్లు: కీ॥శే॥ వెంకట్రావు - శ్రీమతి వీర్రాఘవ
కీ॥శే॥ కృష్ణారావు - శ్రీమతి బాపాలు
పాపారావు - శ్రీమతి మంగాదేవి
కుమారులు - కోడళ్లు: వుండమట్ల శ్రీనివాసరావు - శ్రీమతి దుర్గాదేవి
వుండమట్ల రాంబాబు - శ్రీమతి శివగంగాభవాని
కుమార్తెలు: అల్లుళ్లు: చంద్రగంటి శ్రీనివాసరావు - శ్రీమతి సూర్యావతి
కూసు శ్రీ వెంకటేశ్వర్లు - శ్రీమతి లక్ష్మి
మనుమరాండ్రు: మద్దూరి శ్రీసత్యగంగావేణి - శ్రీనివాస్‌నాయుడు
చైతన్య మోహన వీర గంగా సత్యశ్రీ మహాలక్ష్మి
మనుమలు: నాగరామలింగేశ్వర లోకేష్‌నాయుడు, జోగి వీరవెంకట కార్తికేయ అభిరామ్, ప్రవీణ్-హారిక, విష్ణు, శివ, శ్రీ రమేష్ నాయుడు, విశ్వనాథ కృష్ణప్రసాద్
సోదరుల కుమారులు - కోడళ్లు: చక్రధరరావు - శాంతి, యాతం రామకృష్ణ - పార్వతి,
కుమార్తెలు - అల్లుళ్లు: పెదపాటి మంగపతి - పద్మజ, వుండమట్ల సత్యం - నాగదుర్గ,
అన్నందేవుల నారాయణరావు - నాగమణి, చిక్కం బాలాజీ - చెల్లాయ్యమ్మ,
అన్నందేవుల వీరవెంకట సుబ్రహ్మణ్యం - అనూష,
వీరవెంకట సత్యనారాయణ, రాంబాబు, బొర్రా శ్రీరామ్ - శ్రీదేవి,
యాళ్ళ వీరవెంకట సూర్యకృష్ణ సందీప్ - దుర్గలక్ష్మి, చెల్లాదేవి
మరియు కుటుంబసభ్యులు, బంధుమిత్రులు

వేగుళ్ళ జోగేశ్వరరావు - శాసనసభ్యులు, రాష్ట్ర అంచనాల కమిటీ అధ్యక్షులు, మండపేట
ది కేశవరం లారీ ఓనర్స్ కల్చరల్ అసోసియేషన్ - 15 సం॥రాలు ఏకదాటిగా అధ్యక్షులుగా సేవలు అందించిన రామారావు గార్కి మా తరఫున అశ్రునివాళి
కేశవరం లారీ యూనియన్ సభ్యులు - బొర్రా ఈశ్వరరావు, గుల్లెంకల శివరామకృష్ణ, వెలుగుబంటి వెంకన్నబాబు, మనుమర్తి రాజు
నాగసాయి గని అయ్యప్ప ఎర్త్ మూవర్స్ - కూసు మునేశ్వరరావు, వుండమట్ల శ్రీనువాసు, మన్నె ఉమామహేశ్వరరావు
వుండమట్ల శ్రీనివాసు - MPP, మండపేట, కేశవరం
దూలం వెంకన్నబాబు - రాష్ట్ర కార్యదర్శి, YSRCP కేశవరం
కంటిపూడి శ్రీనివాసరావు - పంచాయతీ వార్డుమెంబర్, కేశవరం
కర్రి తాతారావు - మండపేట మండల తెదేపా అధ్యక్షులు, కేశవరం
వేగుళ్ళ లీలాకృష్ణ - ఛైర్మన్: రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ (APSIDC), మండపేట జనసేన పార్టీ ఇన్‌ఛార్జ్
నల్లమిల్లి వీర్రెడ్డి - జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్, అర్తమూరు
కుంచె దుర్గాప్రసాద్ - ఉపసర్పంచ్, ఇప్పనపాడు, జనసేన మండపేట మండల అధ్యక్షులు
వుండమట్ల వీరేంద్రకుమార్ - జనసేన మండపేట మండల ఉపాధ్యక్షులు
పెదపాటి సీతారాం - శ్రీ సరస్వతి E.M.స్కూల్
అనదాసు శ్రీనివాసరావు - గనిపోతురాజు చెరువు నీటి సంఘం అధ్యక్షులు, జనసేన పార్టీ
వుండమట్ల వెంకటేశ్వరరావు - మాజీ AMC ఛైర్మన్
పురంశెట్టి శ్రీనివాసు - సాయి గణేష్ ఫెర్టిలైజర్స్
కాపు అభ్యుదయ సంఘం, మండపేట - ప్రెసిడెంట్: జున్నూరి సత్యసాయిబాబ
గుగ్గిలం వెంకటేశ్వర్లు - జనసేన క్రియాశీల మెంబర్
బండారపు వెంకటేశ్వరరావు - జనసేన పార్టీ నాయకులు
కంచుమర్తి మూర్తి - జనసేన పార్టీ
బైరిశెట్టి రాంబాబు - పరమేశ్వరి ఫెర్టిలైజర్స్
గట్టి రామకృష్ణ - జనసేన పార్టీ
బొబ్బిలి నాగేశ్వరరావు - పాలతోడు నీటి సంఘం అధ్యక్షులు, జనసేన పార్టీ
చింతా శ్రీను (దొరబాబు) - ద్వారపూడి గ్రామ కమిటీ అధ్యక్షులు; గజ్జి వెంకటరమణ - మండపేట మండల Vice MPP
సరాకుల అబ్బులు - ఉమ్మడి తూ॥గో॥ జిల్లా ప్రధాన కార్యదర్శి, జనసేన పార్టీ
పిల్లా శ్రీను - పాలతోడు
పైడిమళ్ళ సతీష్ - మండపేట పట్టణ జనసేన నాయకులు
సూర్నీడి వెంకటరామారావు - జనసేన పార్టీ
వుండమట్ల గోవిందు - జనసేన పార్టీ
బరువు సత్యనారాయణ - కేశవరం లారీ యూనియన్ సభ్యులు
కుంచే రామకృష్ణ - సూరంపాలెం, గండేపల్లి మండల తెలుగుయువత అధ్యక్షులు
కొండమూరి వెంకట్రావు (చంటి)
శివ కేబుల్ నెట్‌వర్క్ - ప్రొ॥ వుండమట్ల శివశంకర్
పెదపాటి ఉమామహేశ్వరరావు - సెల్: 98484 22388
కంటిపూడి సూర్యచంద్రరావు - పాలతోడు నీటి సంఘం డైరెక్టర్
కంటిపూడి వెంకట్రావు - YSRCP నాయకులు
పెదపాటి వెంకట రామకృష్ణారావు (నల్లబాబు) - శ్రీమతి వెంకట దుర్గామణి
పెదపాటి గణేశ్వరరావు (శివయ్య) - శ్రీమతి రత్నకుమారి
గుడ్ల శ్రీనివాస్, (విష్ణు) - M.Sc., M.Ed. Retd.S.A (Maths)
కంటిపూడి రాంబాబు - TDP సీనియర్ నాయకులు
సత్తి సత్యనారాయణ - TDP గ్రామ కమిటీ అధ్యక్షులు, సొసైటీ మాజీ అధ్యక్షులు, ద్వారపూడి
అబ్బిరెడ్డి వెంకటేశ్వరరావు, అబ్బిరెడ్డి సత్యం - కేశవరం
కూసు అబ్బు, కూసు వనమయ్య
వుండమట్ల రాజేష్, E.O. - ఎండోమెంట్స్ డిపార్ట్‌మెంట్
సత్తి సుబ్బరాజు - కేశవరం లారీ యూనియన్ ట్రెజరర్
చిరుకూరి వీర్రాజు - మాజీ సొసైటీ డైరెక్టర్, జనసేన పార్టీ
వుండమట్ల సురేష్ - మండపేట నియోజకవర్గం తెలుగుయువత, కేశవరం
యడ్ల వెంకటేశ్వరరావు (వెంకటేష్) - జనసేన పార్టీ, ధవళేశ్వరం, రథం వీధి

అమృతమూర్తికి అశ్రునివాళి

శ్రీ వుండమట్ల రామారావు గారు

శ్రీ వెంకట శివ ట్రేడర్స్, కేశవరం
ఉండమట్ల వెంకట్రావు
సురమేష్, బాబి

ఆదర్శమూర్తికి అశ్రునివాళి

మంచిమనిషి, స్నేహశీలి, అందరిని చిరునవ్వుతో పలుకరించి, ఆత్మీయంగా మాట్లాడే మానవతామూర్తి, సొసైటీ అధ్యక్షులుగా సేవలు అందించి, సొసైటీ అభివృద్ధికి పాటుపడి రైతుల పక్షపాతిగా పేరుగాంచి, రైతుబిడ్డగా, పరోపకారిగా పదవులకే వన్నెతెచ్చిన శ్రీ వుండమట్ల రామారావు గారు అకాల మరణానికి చింతిస్తూ.. వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ, వారి కుటుంబసభ్యులకు మా ప్రగాఢ సానుభూతిని తెల్పుతూ..

శ్రీ వుండమట్ల రామారావు గారు
PACS మాజీ అధ్యక్షులు, కేశవరం

D.కేశవరం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం లిమిటెడ్
D.కేశవరం
పర్సన్ ఇన్‌ఛార్జ్ మరియు సిబ్బంది

(c) eenadu

పట్టాభిషేకం.. ఆనందోత్సాహం

ఘనంగా జేఎన్‌టీయూకే స్నాతకోత్సవం

గాంధీనగర్(కాకినాడ), న్యూస్‌టుడే: తాము కన్న కలలను నిజం చేసుకునే సమయాన.. తమ భవిష్యత్తు నిర్ణయించే పట్టా

బోస్టన్ గ్రూప్ ఛైర్మన్ కోట సుబ్రహ్మణ్యానికి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేస్తున్న గవర్నర్ అబ్దుల్‌నజీర్ చిత్రంలో వీసీ డాక్టర్ సీఎస్ఆర్‌కే ప్రసాద్

పొందే తరుణాన.. అటు విద్యార్థులతోపాటు, వారి కుటుంబ సభ్యులు ఆనంద పరవశులయ్యారు. జేఎన్‌టీయూకేలో శుక్రవారం నిర్వహించిన స్నాతకోత్సవం ఇందుకు వేదికైంది. కులపతి హోదాలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయనకు ఉపకులపతి సీఎస్ఆర్‌కే ప్రసాద్ సంప్రదాయ దుస్తులు, బ్యాండ్‌ల మధ్య సాదర స్వాగతం పలికారు. ముఖ్యఅతిథిగా హాజరైన జేఎన్‌టీయూకే పూర్వ విద్యార్థి, అమెరికాలోని బోస్టన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఛైర్మన్ కోట సుబ్రహ్మణ్యం(సుబు కోట)కు గౌరవ డాక్టరేట్‌ను

పట్టాలు సాధించిన ఆనందంలో విద్యార్థుల కేరింత.

ప్రదానం చేశారు. ఈ సందర్భంగా పరిశోధనా రంగంలో ప్రతిభ చూపిన వారితోపాటు, వివిధ కోర్సుల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు పట్టాలు, బంగారు పతకాలు, ఎండోమెంట్ నగదు అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సాయంత్రం నుంచి రాత్రి వరకూ జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

నాడి తప్పిన వైద్యం..!

అరకొర వసతులతో రోగులకు వెతలు

న్యూస్‌టుడే, రాజమహేంద్రవరం వైద్యం

పరిశీలన

కాలానుగుణ వ్యాధులు విజృంభిస్తున్నాయి.. మలేరియా, డెంగీ, టైఫాయిడ్ వంటి విషజ్వరాలతోపాటు దగ్గు, జలుబు, గొంతునొప్పి, డయేరియా లక్షణాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తమవ్వాల్సిన అవసరం ఉంది.

ఇదీ పరిస్థితి..

జిల్లాలో జీజీహెచ్, 31 పీహెచ్‌సీలు, 15 యూపీహెచ్‌సీలు, అయిదు సీహెచ్‌సీలు, ఒక ప్రాంతీయ ఆసుపత్రి ఉన్నాయి. పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీల్లో కొందరు వైద్యులు ఒక పూట మాత్రమే సేవలందిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. పీహెచ్‌సీల్లో ఇద్దరేసి వైద్యులుండాల్సి ఉండగా మూడు రోజులు ఒకరు.. మరో మూడు రోజులు ఇంకొకరు అనే రీతిలో విధులు నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.

రాజమహేంద్రవరంలోని కంబాలపేట యూపీహెచ్‌సీలో రోగులకు బీపీ చూస్తున్న ల్యాబ్ టెక్నీషియన్

సిబ్బంది కొరతతో..

రాజమహేంద్రవరం నగరంలో 11 యూపీహెచ్‌సీలున్నాయి. కంబాలపేటలో ఫార్మాసిస్టుల కొరత ఉంది. స్టాఫ్ నర్సే రోగులకు మందులిస్తున్నారు. బృహన్నలపేట ఆసుపత్రిలో సాధారణ పరీక్షలు మినహా ఇతర రక్త పరీక్షలు జరగడం లేదు. సిబ్బందే మందులిస్తున్నారు. వీఎల్‌పురంలో డిప్యుటేషన్‌పై వైద్యుడు ఉన్నారు. ● రాజమహేంద్రవరం జీజీహెచ్‌లో శ్వాసకోశ వైద్యనిపుణుడు అందుబాటులో లేరు. రెండు నెలల కిందట వైద్యురాలు, ఇప్పుడు ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ బదిలీపై కాకినాడకు వెళ్లారు. ఫార్మసీ విద్యార్థులే ఓపీ చూస్తున్నారు. ● కొన్ని యూసీహెచ్‌సీల్లో ఓపీ 50-60 ఉంటున్నా సగం మందికి కూడా నిర్ధారణ పరీక్షలకు వైద్యులు సిఫార్సు చేయలేని పరిస్థితి ఉంది. ● కొవ్వూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో సివిల్ సర్జన్, సివిల్ అసిస్టెంట్ సర్జన్ లేరు. ● గోపాలపురం సామాజిక ఆరోగ్య కేంద్రంలో దంత వైద్యుడు లేరు. ఎక్కువగా రిఫర్ చేయడంపై పలుమార్లు రోగి తరఫు బంధువులు వైద్యులతో గొడవ పడిన సందర్భాలు ఉన్నాయి.

జిల్లా సగటు వర్షపాతం 4.4 మి.మీ

వి.ఎల్.పురం (రాజమహేంద్రవరం): జిల్లాలో గడిచిన 24 గంటల్లో(శుక్రవారం ఉదయం 8.30 గంటల వరకు) సగటు వర్షపాతం 4.4 మిమీగా నమోదైంది. మొత్తం 17 మండలాల్లో వర్షపాతం నమోదు కాగా అత్యధికంగా తాళ్లపూడి మండలంలో 13.6 మిమీ కురిసింది. దేవరపల్లిలో 12.2, చాగల్లు 9.2, పెరవలి 7.6, రాజమహేంద్రవరం అర్బన్ 7.4, నల్లజర్ల 5.4, రాజమహేంద్రవరం గ్రామీణం 4.6, కోరుకొండ 4.2, కొవ్వూరు 4.2, ఉండ్రాజవరం 4.2, బిక్కవోలు 3.2, సీతానగరం 2.0, రాజానగరం 1.8, అనపర్తి 1.2, గోకవరం 0.8, నిడదవోలు 0.4 మిమీగా నమోదైంది. కడియం, రంగంపేట మండలాల్లో మాత్రం వర్షపాతం నమోదు కాలేదు.

పంటల బీమా నమోదు చేసుకోవాలి : డీఏవో

ఈనాడు డిజిటల్, రాజమహేంద్రవరం, వి.ఎల్.పురం, న్యూస్‌టుడే: ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి రైతులు పంటల బీమా నమోదు చేయించుకోవాలని వ్యవసాయ అధికారి (డీఏవో) మాధవరావు సూచించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా పంట దెబ్బతిని ఆర్థికంగా నష్టపోకుండా ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన(పీఎంఎఫ్‌బీవై), పునఃసంస్థాపిత వాతావరణ ఆధారిత పంట బీమా యోజన (ఆర్‌డబ్ల్యూబీసీఐఎస్) కింద నమోదు చేసుకోవాలన్నారు. ఎకరా విస్తీర్ణంలోని వరికి రూ.570, మినుము పంటకు రూ.300, అరటికి రూ.3 వేల చొప్పున ఆగస్టు 15లోగా రైతులు బీమా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుందన్నారు.

ప్రజా సంక్షేమమే పీ-4 ప్రధాన లక్ష్యం

కలెక్టరేట్ (రాజమహేంద్రవరం), న్యూస్‌టుడే: ప్రజాసంక్షేమమే ప్రధాన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా పీ-4 కార్యక్రమం అమలు చేస్తోందని కలెక్టర్ ప్రశాంతి అన్నారు. ప్రభుత్వం, ప్రైవేటు, ప్రజల భాగస్వామ్యంతో ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని శుక్రవారం సాయంత్రం అమరావతి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దూరదృశ్య సమావేశం ద్వారా సమీక్షించారు. ఈ మేరకు అధికారులకు పలు సూచనలు చేశారు. కలెక్టరేట్ వీసీ మందిరం నుంచి కలెక్టర్ ప్రశాంతి జేసీ చిన్నరాముడు, డీఆర్వో సీతారామమూర్తి, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ జిల్లా అధికారులతో సమావేశమై సీఎం చేసిన సూచనలు, నిర్దేశించిన లక్ష్యాలను అనుసరించి జిల్లా, డివిజన్, మండలస్థాయి అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలతో శనివారం కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఆయా మండలాల్లోని గ్రామాల్లో మార్గదర్శకులను, బంగారు కుటుంబాలను ఎంపిక చేసి, వారికి పీ-4 కార్యక్రమ లక్ష్యాన్ని వివరించాలన్నారు.

పోరాట యోధుడు అల్లూరి

కలెక్టరేట్(రాజమహేంద్రవరం), న్యూస్‌టుడే: ఆదివాసీల హక్కుల కోసం గళమెత్తిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు అని కలెక్టర్ ప్రశాంతి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో అల్లూరి సీతారామరాజు జయంతి ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందన్నారు. ఆయన త్యాగం, ధైర్యం, నాయకత్వ గుణాలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.

సీతారామరాజు చిత్రపటం వద్ద నివాళి అర్పిస్తున్న కలెక్టర్ ప్రశాంతి, జేసీ, డీఆర్వో, ఇతర అధికారులు, సిబ్బంది

జేసీ చిన్నరాముడు, డీఆర్వో సీతారామమూర్తి, సీపీవో అప్పలకొండ, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి జ్యోతి, ఇతర శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



(c) eenadu

అన్ని కులాల అవివాహితులకు సువర్ణావకాశం

తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన ఈనాడు పెళ్లిపందిరి, అన్ని కులాల అవివాహిత వధూవరులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహిస్తుంది. **కాకినాడ ఈనాడు కార్యాలయంలో (2వ అంతస్తు, పద్మజ కాంప్లెక్స్, భానుగుడి జంక్షన్, శ్రీనగర్, తల్లి, పిల్లల ఆసుపత్రి దగ్గర)** ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వివాహం కోసం ఎదురుచూస్తున్న వారు, సంబంధిత కుటుంబీకులు నేడు (05 జులై 2025, శనివారం), రేపు (06 జులై 2025, ఆదివారం) ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 5.30 గం. వరకు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు.

నేడు, రేపు అన్ని కులాల వధూవరులకు ఈనాడు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం

- మరిన్ని వివరాలకు **8008621414 & 8008001686** ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చు.
- ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఫోన్ మరియు యాప్ ద్వారా కూడా చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేయదలచిన వధూవరుల బయోడేటా, ఫొటోలు పైన తెలిపిన ఫోన్ నంబర్లకు సంప్రదించి వాట్సాప్ ద్వారా పంపవచ్చు.

సాంకేతిక దారి.. పతకధారి

- ఇంజినీరింగ్‌లో మెరిసిన విద్యార్థులు
- జేఎన్‌టీయూకే స్నాతకోత్సవంలో బంగారు పతకాలు

వారివి పేద, వ్యవసాయ, మధ్య తరగతి కుటుంబాలు. తల్లిదండ్రులు, అధ్యాపకుల ప్రోత్సాహంతో చిన్నప్పటి నుంచి చదువులో రాణిస్తూ తమ లక్ష్యాల వైపు అడుగులేశారు. ఇంజినీరింగ్‌లోనూ సత్తా చాటారు. కన్నవారి ఆశలను నెరవేరుస్తూ 'బంగారు'కొండలయ్యారు. కాకినాడలో శుక్రవారం నిర్వహించిన జేఎన్‌టీయూకే స్నాతకోత్సవం సందర్భంగా గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ చేతులమీదుగా బంగారు పతకాలు అందుకున్నారు. ఇది తమ జీవితంలో మరిచిపోలేమని, భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి వెళ్లడానికి ఇది ఎంతో ప్రోత్సాహాన్నిస్తుందని పలువురు పేర్కొన్నారు.

- న్యూస్‌టుడే, సాంబమూర్తినగర్, గాంధీనగర్

ఉన్నతస్థాయిలో నిలవాలని

కాకినాడ జేఎన్‌టీయూలో ఈసీఈ పూర్తి చేశాను. నాన్న షేక్ షరీఫ్ బంగారు దుకాణంలో గుమస్తాగా పనిచేస్తున్నారు. తల్లి నౌషాద్ గృహిణి. సోదరి ఎంకాం పూర్తి చేసింది. ఎండోమెంట్ గోల్డ్ మెడల్‌తోపాటు మొత్తం మూడు బంగారు పతకాలు సాధించాను. అధ్యాపకులు ఎంతో ప్రోత్సహించారు. అమ్మానాన్నలు కష్టపడి చదివించారు. ఇందుకు ఫలితం దక్కింది. ప్రస్తుతం విశాఖపట్నంలోని ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో పని చేస్తున్నాను. ఇంకా మరింత ఉన్నతోద్యోగం సాధించాలన్నదే నా ఆశయం. **- షేక్ వహీదా, కందుకూరు**

అందరి సహకారంతో..

నేను ఏలూరులోని రామచంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాలలో సీఎస్ఈ చదివాను. తండ్రి ప్రభాకర్ సుబ్రహ్మణ్యం ఇంజినీర్‌గా చేస్తున్నారు. తల్లి పావని గృహిణి. మొత్తం మూడు బంగారు పతకాలు సాధించాను. చాలా ఆనందంగా ఉంది. తల్లిదండ్రులతోపాటు అధ్యాపకుల సహకారం ఎంతో ఉంది. అక్క నన్ను వెన్నుతట్టి ప్రోత్సహించింది. ప్రస్తుతం ఎస్‌ఏపీలో పనిచేస్తున్నాను. భవిష్యత్తులో ఉన్నత స్థానంలో ఉండాలనేది కోరిక. **-జె.విశాల సుబ్బలక్ష్మి, ఏలూరు**

అమ్మానాన్నల కష్టానికి ఫలితం

కాకినాడ జేఎన్‌టీయూలో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశాను. నాన్న వీరబాబు వ్యవసాయం చేస్తారు. తల్లి దుర్గాదేవి గృహిణి. నాకు రెండు బంగారు పతకాలు రావడం చాలా సంతోషంగా ఉంది. దీని వెనుక తల్లిదండ్రుల ప్రోత్సాహం, వారి కష్టం ఎంతో ఉంది. అహర్నిశలూ కష్టపడి చదివాను. ఇంకా సాధించాల్సింది చాలా ఉంది. జీవితంలో మంచి ఇంజినీర్‌గా స్థిరపడాలనేది నా లక్ష్యం. **- ఎం.కృష్ణ కావ్య, అరట్లకట్ట, కరప మండలం**

సాఫ్ట్‌వేర్ కంపెనీ పెడతా

విజయవాడలో పొట్టి శ్రీరాములు చలువాదిమల్లికార్జునరావు కళాశాలలో చదువుకున్నాను. తండ్రి రమేష్‌బాబు వ్యాపారి. తల్లి శిరీష గృహిణి. చెల్లి లక్ష్మీప్రియ బీటెక్ చదువుతోంది. బంగారు పతకం వస్తుందని అనుకోలేదు. చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాను. భవిష్యత్తులో సొంతంగా కంపెనీ ఏర్పాటుచేస్తా. ఆ దిశగా కృషి చేస్తున్నాను. **- జి.అనంత సాయితేజ, విజయవాడ**

అన్నయ్య సహకారం.. కల సాకారం

మా నాన్న చక్రపాణి మెకానిక్. తల్లి వెంకటలక్ష్మి గృహిణి. సివిల్ ఇంజినీరింగ్ పూర్తయిన తర్వాత ముంబయిలోని ఎల్‌అండ్‌టీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను. తల్లిదండ్రులు, అధ్యాపకుల ప్రోత్సాహంతో కష్టపడి చదివాను. అన్నయ్య చదువు విషయంలో ఎంతో సహకారం అందించారు. ఎలాంటి సందేహాలున్నా అప్పటికప్పుడు నివృత్తి చేసేవారు. భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తా. **-కొప్పుల రమ్య, దుళ్ల, కడియం మండలం**

అల్లూరి జీవితం ఆదర్శం

కంబాలచెరువు(రాజమహేంద్రవరం): బ్రిటిష్ సామ్రాజ్యానికి ఎదురు నిలిచిన అల్లూరి సీతారామరాజు జీవితం ప్రతిఒక్కరికీ ఆదర్శమని ఎస్పీ డి.నరసింహకిశోర్ పేర్కొన్నారు. రాజమహేంద్రవరంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం అల్లూరి జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం మాట్లాడుతూ స్వాతంత్ర్య ఉద్యమంలో అల్లూరి సాయుధ పోరాటం ఓ ప్రత్యేక అధ్యాయమన్నారు. ఏఎస్పీలు ఎన్‌బీఎం మురళీకృష్ణ, ఎల్.అర్జున్, ఎల్.చెంచిరెడ్డి, డీఎస్పీలు బి.రామకృష్ణ, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పోలీసు కార్యాలయంలో అల్లూరి చిత్రపటానికి పూలమాల వేస్తున్న ఎస్పీ నరసింహకిశోర్

వైద్య ఆరోగ్యశాఖలో ఖాళీలు భర్తీ చేయాలి

ఈనాడు డిజిటల్, రాజమహేంద్రవరం- కొవ్వూరు పట్టణం: వైద్య ఆరోగ్యశాఖలో ఖాళీలను భర్తీ చేసి, ఉద్యోగులపై పని భారాన్ని తగ్గించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు గిడ్డిపాటి వర్మ డిమాండ్ చేశారు. శుక్రవారం కొవ్వూరులోని జిల్లా వైద్య సేవల సమన్వయ అధికారి కార్యాలయంలో డీసీహెచ్ఎస్‌తో జరిగిన సమావేశంలో మాట్లాడారు. నాలుగో తరగతి ఉద్యోగులకు అయిదేళ్లుగా ఏకరూప దుస్తులు ఇవ్వడంలేదన్నారు. జిల్లా వైద్య సేవల సమన్వయ అధికారి పద్మ మాట్లాడారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. జిల్లా ఉపాధ్యక్షుడు రవికుమార్ విజయకుమార్, ఉద్యోగుల సంఘం నాయకులు మణిశ్రీ, సీహెచ్ భాగ్యవతి తదితరులు పాల్గొన్నారు.

నాయకులతో చర్చిస్తున్న వైద్య సేవల సమన్వయ అధికారి

డీఎస్‌వోగా పార్వతి బాధ్యతల స్వీకరణ

కలెక్టరేట్(రాజమహేంద్రవరం), న్యూస్‌టుడే: జిల్లా పౌర సరఫరాల అధికారి(డీఎస్‌వో)గా వి.పార్వతి బాధ్యతలు స్వీకరించారు. కృష్ణా జిల్లాలో సివిల్ సప్లయిస్ సహాయక సరఫరా అధికారి(ఏఎస్‌వో)గా పని చేసి పదోన్నతిపై ఇక్కడికి వచ్చారు. ఇప్పటి వరకు ఇక్కడ ఇన్‌ఛార్జి డీఎస్‌వోగా గెయిల్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాజారమేష్ అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. కలెక్టరేట్‌లోని సివిల్ సప్లయిస్ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టిన పార్వతి కలెక్టర్ ప్రశాంతి, జేసీ చిన్నరాముడును మర్యాదపూర్వకంగా కలిశారు.

క్రీడా పోటీల నిర్వహణకు కార్యాచరణ

రాజానగరం, న్యూస్‌టుడే: నన్నయలో అంతర్ విశ్వవిద్యాలయాల క్రీడా పోటీల నిర్వహణకు కార్యాచరణ సిద్ధం చేయాలని వీసీ ఎస్.ప్రసన్నశ్రీ ఫిజికల్ డైరెక్టర్లను ఆదేశించారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని నన్నయ విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలల సీనియర్ వ్యాయామ అధ్యాపకులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. వీసీ మాట్లాడుతూ.. త్వరలో పీడీలు అందరితో సమావేశం ఏర్పాటు చేసి విధి విధానాలు రూపొందిద్దామన్నారు. త్వరలో విశ్వవిద్యాలయ స్థాయిలో అనుబంధ కళాశాలల పీడీలకు ఆయా క్రీడా పోటీలపై పునశ్చరణ శిక్షణ తరగతులు నిర్వహిస్తామన్నారు. ఫిజికల్ డైరెక్టర్స్ అసోసియేషన్ తరపున వీసీ ప్రసన్నశ్రీని శాలువాతో సత్కరించి అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని బహూకరించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ కె.వి.స్వామి, పీడీలు మూర్తి, బాల సత్యనారాయణ, ఎ.సత్యనారాయణ, సాల్మన్ దేవానంద్ అనుబంధ కళాశాలల సీనియర్ పీడీలు పాల్గొన్నారు.

వీసీ ప్రసన్నశ్రీని సత్కరిస్తున్న పీడీ అసోసియేషన్ సభ్యులు

పంటల బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి

కలెక్టరేట్(రాజమహేంద్రవరం): జిల్లాలోని రైతులంతా పంటల బీమాపథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ప్రశాంతి అన్నారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో ప్రధాన మంత్రి ఫసల్‌బీమా యోజన, పునఃసంస్థాపేత వాతావరణ ఆధారిత పంటల బీమా పథకాల ప్రచార కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి రైతులంతా పంటల బీమా నమోదు చేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి మాధవరావు, ఎస్‌బీఐ బీమా ప్రతినిధులు, వ్యవసాయ విస్తరణ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

బీమా పథకం కరపత్రాలు విడుదల చేస్తున్న కలెక్టర్, ఇతర అధికారులు

తడి, పొడి వ్యవసాయంతో తక్కువ నీటి వినియోగం

నల్లజర్ల: తడి, పొడి విధానంలో వరి సాగు చేయడం ద్వారా నీటి వినియోగాన్ని తగ్గించవచ్చని జిల్లా వ్యవసాయాధికారి మాధవరావు పేర్కొన్నారు. శుక్రవారం దూబచర్లలోని రాధాకృష్ణ ఫంక్షన్ హాలులో మిట్టి ల్యాబ్, యాక్సెస్ డెవలప్‌మెంట్ సర్వీస్ సంయుక్త ఆధ్వర్యంలో వాతావరణ అనుకూల వ్యవసాయ విధానం పద్ధతిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశంలో తడి, పొడి విధానంలో వరి వ్యవసాయం ప్రయోజనాలు, నీటి పొదుపు, భూసార మెరుగుదల, పర్యావరణ పరిరక్షణ తదితర విషయాలపై చర్చించారు. పశ్చిమగోదావరి జిల్లా వ్యవసాయాధికారి వెంకటేశ్వరరావు, సీనియర్ ప్రిన్సిపల్ మల్లికార్జునరావు, నల్లజర్ల, తాడేపల్లిగూడెం, దేవరపల్లి మండలాల వ్యవసాయాధికారులు సోమశేఖర్, నాగేంద్రరెడ్డి, కమల్‌రాజ్, ఏడీవో గంగాధర్, శ్రీనిఖిల్, బెంజమిన్ మాథ్యూస్, సుబ్బారావు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న జిల్లా వ్యవసాయాధికారి మాధవరావు

అనుమతి లేని మందుల విక్రయ రాకెట్ గుట్టు రట్టు

జంగారెడ్డిగూడెం, బుట్టాయగూడెం, న్యూస్‌టుడే: పురుషులలో లైంగిక సామర్థ్యం పెంచేందుకు ఉపయోగించే వయాగ్రా మాత్రలు, గర్భవిచ్ఛిత్తి మందులు ఎటువంటి బిల్లులు లేకుండా విచ్చలవిడిగా అమ్ముతున్న రాకెట్‌ను పట్టుకున్నట్లు జంగారెడ్డిగూడెం డ్రగ్ ఇన్‌స్పెక్టర్ షేక్ అబిద్ అలీ శుక్రవారం తెలిపారు. ఏలూరు, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాలోని సుమారు 30 మందుల దుకాణాలకు ఈ రాకెట్ నిర్వహిస్తున్న రాజమహేంద్రవరం వాసి కె.గణేశ్ ద్వారా చేరుతున్నాయన్నారు. హైదరాబాద్ నుంచి ఈ మందులు తీసుకొచ్చి ఈ మూడు జిల్లాల్లోని మందుల షాప్‌లకు ఇతను విక్రయిస్తున్నాడన్నారు. మోపెడ్‌పై ఈ మూడు జిల్లాల్లోనూ ఇతనే గుట్టుగా సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. గణేశ్‌పై డ్రగ్ మరియు కాస్మోటిక్స్ చట్టం ప్రకారం తాము కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఇతని వద్ద మందులు కొనుగోలు చేస్తున్న జంగారెడ్డిగూడెంలోని జ్యోతి, కొయ్యలగూడెంలోని మురళీకృష్ణ, బుట్టాయగూడెంలోని లక్ష్మీదుర్గ, కార్తికేయ, కృష్ణ మెడికల్స్‌లలోను శుక్రవారం ఆకస్మిక తనిఖీలు చేశామన్నారు.. మందుల షాపులకే కాకుండా ఆర్ఎంపీ, పీఎంపీలకు కూడా ఇవి చేరుతున్నాయని, ఆర్ఎంపీలు ఈ మందులను అబార్షన్‌లకు ఉపయోగిస్తున్నారని అబిద్ అలీ పేర్కొన్నారు.

బుట్టాయగూడెంలోని ఒక మందుల దుకాణంలో జరిగిన తనిఖీలలో పాల్గొన్న డ్రగ్ ఇన్‌స్పెక్టర్ షేక్ అబిద్ అలీ

స్వాధీనం చేసుకున్న మందులు

డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ కార్యాలయం

ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (APSWREIS), తూర్పుగోదావరి జిల్లా

REVISED టెండర్ నోటిఫికేషన్

RC. No: DCO/EG/2025, తేది: 04-07-2025

తూర్పు గోదావరి జిల్లాలో APSWREIS ఆధ్వర్యంలో నడుస్తున్న Dr. B.R.అంబేద్కర్ గురుకుల విద్యాలయాలు (06), కోసం కూరగాయలు సరఫరా నిమిత్తం అర్హత గల సరఫరాదారుల నుండి సీల్డ్ టెండర్లు ఆహ్వానించబడుతున్నవి.

ఈ సరఫరా 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించినది మరియు ప్రభుత్వ నిబంధనల మేరకు జరుగుతుంది.

టెండర్ దరఖాస్తు వివరాలు:

1. అప్లికేషన్ ధర: రూ. 2500/-
2. చెల్లింపు విధానం: డిమాండ్ డ్రాఫ్ట్ (DD) రూపంలో
3. లబ్ధిదారుడు District Coordinator, APSWREIS, KAKINADA
4. బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కాకినాడ
5. అర్హతలు మరియు EMD వివరాలకు సంప్రదించవలసిన వారు:

డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ APSWREIS కార్యాలయం, కాకినాడ. ఫోన్: 79955 62115

జిల్లా	టెండరు ఫారంలను తీసుకొనుటకు ఆఖరి తేది	పూర్తి చేసిన టెండరు ఫారంలను (బాక్స్‌లో వేయుటకు) దాఖలు చేయుటకు ఆఖరు తేదీ	టెండర్లు బాక్స్ తెరవబడు తేదీ & స్థలము
తూర్పు గోదావరి జిల్లా	ది: 05-07-2025 నుండి 08-07-2025 సాయంత్రం 5.00 గంటల వరకు	తేది: 09-07-2025 ఉదయం 9.30 గంటల నుండి 10.30 గంటల వరకు	తేది: 09.07.2025 జాయింట్ కలెక్టర్ వారి కార్యాలయము తూర్పు గోదావరి జిల్లా, లో ఉదయం 11.00 గంటలకు

టెండర్లను హాజరైన అభ్యర్థుల సమక్షంలో తెరచి, అందిన రేట్లను ఖరారు చేయబడును. అవసరమైతే టెండర్లను పూర్తిగా రద్దు చేయుటకు లేదా పాక్షికంగా వాయిదా వేయుటకు సంబంధిత జిల్లా జాయింట్ కలెక్టర్‌కు పూర్తిగా అధికారం ఉంది.

సం/- **జాయింట్ కలెక్టర్ / ఛైర్మన్**
జిల్లా కొనుగోలు సంస్థ తరపున, తూర్పు గోదావరి జిల్లా

మహిళ హత్య కేసులో ముగ్గురికి జీవిత ఖైదు

కంబాలచెరువు (రాజమహేంద్రవరం), న్యూస్‌టుడే: మహిళను కిరాతకంగా హత్య చేసి బంగారం, నగదు దోచుకెళ్లిన కేసులో ముగ్గురు నిందితులకు జీవితఖైదు, జరిమానా విధిస్తూ రాజమహేంద్రవరం పదో అదనపు జిల్లా, సెషన్సు కోర్టు న్యాయమూర్తి ఉమసునంద తీర్పునిచ్చారని జిల్లా పోలీసు కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. నగరంలోని లక్ష్మీవారపుపేటకు చెందిన పుచ్చల నాగభారతి (48), భర్త ప్రసాదరావుతో కలిసి జాంపేటలోని పాఠశాలలో క్యాంటిన్ నిర్వహించేవారు. నగరంలోని లలితానగర్‌కు చెందిన దేవబత్తుల నాగమహేష్, దేవబత్తుల లక్ష్మణరావు ఇద్దరు అన్నదమ్ములు వీరి క్యాంటీన్‌కు సమోసాలు సరఫరా చేసేవారు. 2013 డిసెంబర్ 2న అన్నపూర్ణమ్మపేటకు చెందిన మరో నిందితుడు నక్కా చందుతో కలిసి ఆమె ఇంటికెళ్లారు. ఆమె ఒంటిపై ఉన్న బంగారం, బీరువాలో నగదు లాక్కోవడానికి వీరు ముగ్గురు ప్రయత్నించగా ఆమె ప్రతిఘటించారు. దీంతో ఆమెను కిరాతకంగా హత్య చేశారు. మృతురాలి భర్త ప్రసాదరావు మూడోపట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయగా అప్పటి ఇన్‌స్పెక్టర్లు రమేష్, గంగరాజు నిందితులను అరెస్టు చేసి వారి నుంచి బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నారు. నేరం రుజువు కావడంతో హత్యకేసుకు జీవితఖైదు, రూ.5 వేల జరిమానా విధించారు. దొంగతనం కేసుకు సంబంధించి అయిదేళ్ల జైలు, రూ.3 వేలు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు.

విక్రయం పేరిట మోసం

పెనుబల్లి: గుజరాత్ రాష్ట్రానికి చెందిన సర్వాది అలీబాయి అక్బర్, ఉషాఫ్ అనే వ్యక్తులు ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలోని టేకులపల్లిలో మూసి వేసిన 'రిత్విక్ పవర్ ప్లాంట్'ను వేలంపాటలో దక్కించుకున్నారు. ఇనుము తుక్కు వ్యాపారం చేసే తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం రామాలయంపేటకు చెందిన సాధనాల సూరిబాబు, ఫోన్‌లో సంప్రదింపులు జరిపి వారి నుంచి రూ.12 లక్షలకు ప్లాంట్‌ను కొన్నారు. అడ్వాన్స్ రూపంలో రూ.6లక్షలు చెల్లించారు. ఈ నెల 2న పవర్ ప్లాంట్‌ను కూల్చేందుకు సూరిబాబు ఘటనా స్థలికి వెళ్లారు. సైట్ ఇన్‌ఛార్జి సమీమ్ అక్రమ్‌ను సంప్రదించగా అసలు ప్లాంటుకు గుజరాత్ వ్యక్తులకు సంబంధం లేదని చెప్పడంతో తాను మోసపోయానని సూరిబాబు గ్రహించి శుక్రవారం వీఎం బంజర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెంకటేశ్ తెలిపారు.

6వ జిల్లా స్థాయి ఈత పోటీలు

మసీదు సెంటర్ (కాకినాడ): కాకినాడ జిల్లా అమెచ్యూర్ ఆక్వాటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా బాలబాలికలకు 6న స్థానిక డీఎస్ఏ స్విమ్మింగ్ పూల్‌లో ఈత పోటీలు నిర్వహించనున్నట్లు సంఘ కార్యదర్శి ఐ.రాజు తెలిపారు. 2008 నుంచి 2014 మధ్య పుట్టిన బాలబాలికలు అర్హులన్నారు. ఉదయం 8 గంటలకు ఈ పోటీలు ప్రారంభమవుతాయని, పాల్గొనే వారు వయస్సు ధ్రువపత్రం తీసుకురావాలని సూచించారు. ఎంపికైన వారు ఈ నెల 19, 20 తేదీల్లో విశాఖపట్నంలో జరిగే 10వ సబ్‌జూనియర్, జూనియర్ అంతర్ జిల్లా ఈత పోటీల్లో పాల్గొంటారన్నారు. వివరాలకు 92466 90466 నెంబరులో సంప్రదించాలని చెప్పారు.

జాతీయస్థాయి రగ్బీ పోటీలకు ఎంపిక

కాకినాడ: కాకినాడ జగన్నాథపురంలోని అన్నవరం సత్యవతిదేవి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థిని యర్రా జ్యోతిచంద్రిక జాతీయస్థాయి రగ్బీ పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపల్ సీహెచ్ ఎస్ మూర్తిరాజు తెలిపారు. డెహ్రాడూన్‌లో 8న జరిగే జాతీయ రగ్బీ పోటీల్లో రాష్ట్రానికి ఆమె ప్రాతినిధ్యం వహిస్తుందని చెప్పారు.

BUSINESS SERVICES

BUSINESS OFFER

టైలరింగ్ వర్క్స్ ఇంటి పద్ధనే పనిచేసే స్త్రీలు కావలెను. వారికి క్లాత్ ఇచ్చుటకు స్టాక్ పాయింట్స్ పెట్ పార్టనర్స్ కావలెను. ✆ 7093632399.

FINANCIAL SERVICES

అతితక్కువ వడ్డీకే వ్యాపారస్తులకు, వ్యవసాయదారులకు, ఇళ్లు, స్థలాలు పొలాలు, స్థిరాస్తులు, ఫ్యాక్టరీలు, స్కూలు / కాలేజీలపై ఫైనాన్స్ లేదా టేకోవర్ వెంటనే ఇవ్వబడును. ప్రభుత్వ ఉద్యోగస్తులకు పర్సనల్ లోన్స్ కలవు. నో సిబిల్, నో బ్రోకర్స్. M.S.R. గ్రూప్, వైజాగ్. Ct : 9121649474.

REAL ESTATE

FLAT FOR SALE

KAKINADA CITY

Kakinada 2 BHK Flat 1000 sft, Kanna Enclave, Gudarigunta, NFCL Road, Kakinada with Car Parking, near RTO Off. Ph: 63794 37423.

GENERAL

కాకినాడ, సినిమా రోడ్‌లో, నెల్లి అప్పన్న సెంటర్, GVR కాంప్లెక్స్‌లో 2nd ఫ్లోర్, 2 బెడ్ రూమ్, ఈస్ట్ ఫేసింగ్, ఫ్లాట్ 848 Sq. ft అమ్మకమునకు కలదు. సంప్రదించండి: 94901 23645.

HOUSE FOR SALE

KAKINADA CITY

అన్నవరం మెయిన్‌రోడ్‌లో 3 సెంట్ల 20 గు॥ల్లో 1 BHK, 2 షాపులు షట్టర్స్ గలవి, 5 సెంట్ల ఖాళీస్థలంతో కలిపి అమ్మకం. Contact: 81256 96501, 89195 69546.

EENADU eClassifieds

GENERAL

విజయవాడ గన్నవరం దగ్గర NH-16 హైవేకి ఆనుకుని 60 అ॥ రోడ్డు తూర్పు ఫేసింగ్ ఒక్కొక్క ఫ్లోరు 2000 Sq.Ft.తో 466 చ॥గ॥లలో G-3 Triplex బిల్డింగ్ అమ్మకమునకు కలదు. ✆ 88774 58888.

Kkd & సామర్లకోటలో 45 లక్షలు & 30 లక్షలకే, House (85 లక్షలు, 1.20 లక్షలకే విల్లా), Open Sites అమ్మకం. 80% లోన్ Kuda, 98490 40891.

PLOT FOR SALE

RAJAMAHENDRAVARAM RURAL

రాజమండ్రి పిడింగొయ్యి, లోటస్ స్కూల్ దగ్గర, N/F 40x70 కొలతలతో 311 గజాల స్థలం (3 బిట్లు-933 గజాలు) అమ్మకమునకు కలదు. (డైరెక్ట్ పార్టీస్ మాత్రమే). Govt. Rate గజం 22,000/-. Ph: 63794 37423.

GENERAL

రాజమండ్రి రాజవోలు దగ్గరలో శ్రీమాన్ గేటెడ్ కమ్యూనిటీలో ఓపెన్ సైట్స్, ఇండిపెండెంట్ హౌస్‌లు, విల్లాస్ మరియు అపార్ట్‌మెంట్స్ కొరకు సంప్రదించండి: JSR, 70139 92077.

స్థలం అమ్మకమునకు కలదు

ఎయిర్‌పోర్టు రోడ్డు, కోలమూరు గ్రామం నందు 1500 చ॥గజాల స్థలము అమ్మకమునకు కలదు. డైరెక్ట్ పార్టీలు మాత్రమే సంప్రదించండి

Contact: **98482 62982**

విశాఖలో/ అనకాపల్లిలో NRI పామ్ ల్యాండ్స్ వేయుటకు ఇన్వెస్ట్ పార్టనర్స్ కావలెను. సంప్రదించండి. ✆ 73864 14017/ 70936 32399.

EENADU for Advertisement Contact: 8008597607

JOBS

Wanted Electrical Engineers Qualified By B.Tech/ Diploma/ ITI Electrical Engineering. Exp: 0 - 10 Years. Place of Work: East & West Godavari Districts. Attractive Salary. ✆ 79950 50571 or Send Resume to hr@gvsprojectspvtltd.com

Job Requirement Managers: 4 Nos with Min 3 Years Exp. Executive: 5 Nos. 2 Wheeler Must. 9972130188/ 8904469899.

Earn Extra Income online through Work from Home in Wellness Industry. 101, SF Res. Rd # 4, B.Hills, Hyd. ✆ 8919664679, 8309909749

రామకృష్ణ ఓల్డేజ్ హోం. VJA శ్రీమంతుల ఇండ్లలో వృద్ధులు, పేషంట్లు సేవకు ఇంటి/ వంటపని, బేబీకేర్ కొరకు వర్కర్లు కావలెను. భో. వ. + జీతం: 16-18 వేలు. ఏజెంట్లకు 5000/- కమీషన్. ✆ 92814 52845, 82475 00574.

రామకృష్ణ ఓల్డేజ్ హోం (TG No-1) Hyd శ్రీమంతుల ఇండ్లలో వృద్ధులు/ పేషెంట్ల సేవకు ఇంటి/ వంట పని, బేబీకేర్ కొరకు స్త్రీ/పు. వర్కర్లు కావలెను. భో+ వ+ జీతం: 16-18 వే. ఏజెంట్ కమీషన్ 5000/-. ✆ 9515119430, 9618802390.

కాకినాడ, విద్యుత్‌నగర్‌లో ఇంటిపని చేయుటకు పనివారు కావలెను. భార్య ఇంటిపని చేసుకొంటూ, భర్త బయట ప్రైవేటుగా పని చేసుకొనవచ్చును. జీతం - ఉచిత వసతి కలదు. ✆ 90145 27768.

ప్రభాకరనిధి, దేవిచౌక్, రాజమండ్రి నందు బిజినెస్ ప్రమోషన్ చేయుటకు అభ్యర్థులు కావలెను. ఆసక్తిగలవారు సంప్రదించండి. సెల్: 79952 33384.

శివకార్తికేయ హోంకేర్ నందు వృద్ధులను/ పేషంట్స్/ పిల్లలను చూసుకొనుటకు ఇంటి/ వంట పనిచేయుటకు వర్కర్స్/ నర్సులు కావలెను. ఉచిత వసతి, భోజనం, జీతం: 20K. ✆ 99120 11499, 99120 11899.

శ్రీ రవి శంకర్ ఇండస్ట్రీస్ (ఎలక్ట్రికల్ పోల్స్ ప్లాంట్), తేటగుంట గ్రామం, తుని మండలం నందు పని చేయుటకు GST తెలిసి అనుభవం గల క్యాషియర్ కం అకౌంటెంట్ కావలెను. సంప్ర॥ 9848180136.

రాజమండ్రిలో ప్రముఖ ఇంటీరియర్ షాప్‌లో హెల్పర్స్ కావలెను. 10 Members, జీతం: Start 13,000/- + ఇన్సెంటివ్స్ + ట్రావెల్ అలవెన్స్ ఇవ్వబడును. ✆ 99564 77177.

ప్రముఖ రియల్‌ఎస్టేట్ సంస్థలో మార్కెటింగ్ & టెలికాలర్స్ కావలెను. జీతం + ఇన్సెంటివ్స్ ఇవ్వబడును. ★ మా దగ్గర అప్రూవ్డ్ ప్లాట్లు/ అపార్ట్‌మెంట్ Flats అమ్మకానికి కలవు. సంప్ర: 83059 35877.

Managers కావలెను. ప్రముఖ Life Insurance నందు ఇంటి నుండి పనిచేయు సదావకాశము. Salary, Incentives, Promotions, Foreign Trips, 40 సం॥లు పైబడినవారు మాత్రమే. ✆ 98494 21277.

నెక్ సూచించిన కోడిగుడ్ల ధర

★ For the Information of Trade & Industry

★ తూర్పుగోదావరి జోన్ ప్లాస్టిక్ ట్రేలో సరఫరా చేసే ఫారం గేటు ధర రూ. **5-35** పైసలు అనపర్తి ఆఫీసు: 08857-226908

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్-లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

ధరవరలు

అంబాజీపేట కొబ్బరి మార్కెట్

కొబ్బరి (క్వింటాళ్లలో)	ధర (రూ॥లలో)
కొత్తకొబ్బరి కురిడీ (వెయ్యింటికి):	24,000
పాతకాయ: గండేరా	25,000
గటగట	26,000
కొత్తకాయ: గండేరా	26,000
గటగట	24,000
నీటి కాయ (వెయ్యింటికి):	
పాత (ముక్కుడు) కాయ	18,000-22,000
కొత్త (పచ్చి) కాయ	19,000-21,000
కొబ్బరినూనె మార్కెట్:	
15 కిలోలు	4,500
కిలో	300

గమనిక: అంబాజీపేట కొబ్బరి మార్కెట్ ధరలు ప్రతి బుధ, శనివారాల్లో మాత్రమే మారుతాయి.

వెన్‌కాబ్ చికెన్ ధర కిలోకు రూ॥లో

ఫారంరేటు	97-00
రిటైల్ లైవ్	119-00
డ్రెస్డ్	173-00
స్కిన్‌లెస్	196-00

92.7 FM Rajamahendravaram

ఈఎఫ్ఎమ్ కార్యక్రమాలు

శనివారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ॥ 5 - ఉ॥ 7
ఈ-మార్నింగ్స్	ఉ॥ 7 - ఉ॥ 11
నువ్వా నేనా	ఉ॥ 11 - మ॥ 2
సత్యభామ	మ॥ 2 - సా॥ 5
కాలేజ్ స్టైల్	సా॥ 5 - రా॥ 9
ఈస్టార్-మీస్టార్	రా॥ 9 - రా॥ 10
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా॥ 10 - తె॥ 5

/Eenadufm

For Advertising on Eenadu FM Contact **9000180626, 9989993175**

పుట్టిన రోజు సంతోషం తీరకముందే..!

విద్యుత్తు షాక్‌తో విద్యార్థిని దుర్మరణం

చాగల్లు, కొవ్వూరు పట్టణం, న్యూస్‌టుడే: వెలుగులు పంచే విద్యుత్తు తీగ ఆ కుటుంబంలో చీకట్లు నింపింది. పుట్టిన రోజు వేడుకల సంతోషం తీరకుండానే ఓ విద్యార్థిని మృతికి కారణమైంది. పచ్చని కుటుంబానికి విషాదం మిగిల్చింది. హృదయ విదారకమైన ఈ ఘటన కొవ్వూరు మండలం ధర్మవరం ఎస్సీ ప్రాంతంలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. వ్యవసాయ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్న జొన్నకూటి రామకృష్ణకు భార్య అరుణకుమారి, ముగ్గురు సంతానం ఉన్నారు. పెద్ద కుమార్తె మైథిలికి వివాహం కాగా కుమారుడు అజయ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం, చిన్న కుమార్తె సౌమ్య (14) స్థానికంగా పదో తరగతి చదువుతోంది. ఇంటి వద్ద గురువారం సాయంత్రం సౌమ్య పుట్టిన రోజు వేడుక నిర్వహించారు. ఆమె శుక్రవారం ఉదయం స్నానం చేసేందుకు వెళ్లి అక్కడ కట్టిన ఇనుప తీగపై దుస్తులు వేయగా విద్యుదాఘాతానికి గురై అపస్మారక స్థితికి చేరుకుంది. సోదరుడు అజయ్, బంధువు కె.సిద్ధు గమనించి ఆమెను రక్షించే ప్రయత్నంలో వారికీ స్వల్పంగా విద్యుత్తు షాక్ తగిలింది. హుటాహుటిన ఆమెను కొవ్వూరు సీహెచ్‌సీకి తరలించగా వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. గాయపడిన అజయ్, సిద్ధులకు చికిత్స చేశారు. సౌమ్య చదువులో ముందంజలో ఉంటుందని, ఉన్నత విద్యనభ్యసించి ప్రభుత్వోద్యోగం చేయాలని కోరుకునేదని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు.

సౌమ్య (పాత చిత్రం)

ఆసుపత్రి వద్ద నిరసన..

సౌమ్య మృతికి విద్యుత్తుశాఖ నిర్లక్ష్యమే కారణమని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శవ పరీక్ష గది వద్ద నిరసనకు దిగి తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. గ్రామీణ ఎస్సై కె.శ్రీహరితోపాటు విద్యుత్తు శాఖ ఏఈ సీహెచ్ శ్రీనివాస్, సిబ్బంది అక్కడికి చేరుకుని కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు.

ప్రమాదం ఎలా జరిగిందంటే..

ఎస్సీ ప్రాంతంలో ఎల్‌టీ విద్యుత్తు తీగలు గాలి వీస్తే తెగిపడేలా స్థితిలో ఉన్నాయి. గురువారం రాత్రి, తెల్లవారుజామున వీచిన గాలులు, వర్షానికి కొబ్బరి ఆకు, మట్ట ఎల్‌టీ తీగపై పడడంతో అది తెగిపోయి రామకృష్ణ ఇంటి వద్ద దుస్తులు ఆరేసుకునేందుకు కట్టిన తీగపై పడింది. దీనిని ఎవరూ గమనించలేదు. సౌమ్య ఆ తీగపై దుస్తులు వేయడంతో విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయింది.

ఇంటి ఆవరణలో ప్రమాదానికి కారణమైన విద్యుత్తు తీగ

మూడు నెలలుగా మొత్తుకుంటున్నా..

మా ఇంటి వద్ద విద్యుత్తు తీగలు ప్రమాదభరితంగా ఉన్నాయని, సరి చేయాలి లేదా మార్చాలని మూడు నెలలుగా చెబుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోలేదని రామకృష్ణ ఆరోపించారు. పూజు పోయినా సిబ్బంది రారని, డబ్బులివ్వనిదే వెంటనే వేయరని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సౌమ్య ఇంటి వద్దే కాక ఆ ప్రాంతమంతా విద్యుత్తు తీగలు వేలాడుతూ ప్రమాదకరంగా కనిపిస్తున్నాయి.

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

కోరుకొండ, న్యూస్‌టుడే: మండలంలోని గాదరాడ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి విద్యుదాఘాతంతో మృతి చెందాడు. కోరుకొండ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సేనాపతి శ్రీను(34) కూలి పని చేస్తుంటారు. ఇంటి వద్ద ఉన్న మోటారు స్విచ్ వేయగా ఒక్కసారిగా విద్యుత్తు ప్రవహించడంతో కిందపడ్డాడు. తల్లి బంగారు పాప కిందపడిన కుమారుడిని చూసి పట్టుకోగా ఆమెకూ స్వల్పంగా విద్యుత్తు ప్రవహించడంతో వెంటనే అప్రత్తమై స్విచ్ ఆఫ్ చేసింది. అతన్ని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే మృతి చెందాడు. మృతుడికి భార్య, 5 నెలల చంటి బిడ్డ, నాలుగేళ్ల కుమారుడు ఉన్నారు. శుక్రవారం మృతదేహానికి శవపంచనామా నిర్వహించారు. హెచ్‌సీ అప్పారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సేనాపతి శ్రీను (పాత చిత్రం)

రాజమహేంద్రవరం

నేదునూరికి ఘన నివాళి

రాజమహేంద్రవరం సాంస్కృతికం, న్యూస్‌టుడే : ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తరతరాలుగా పల్లె ప్రజల జానపదాలపై నేదునూరి గంగాధరం చేసిన పరిశోధనలే నేటికీ ప్రామాణికమని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం తెలుగు శాఖాధిపతి తరపట్ల సత్యనారాయణ అన్నారు. జానపద వాఙ్మయోద్ధారకుడు నేదునూరి జయంతి వేడుక లక్ష్మీవారపుపేటలోని గంగాధరం స్మారక గ్రంథాలయంలో శుక్రవారం ఆయన కుమార్తె ఇందాని సూర్యప్రభావతి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడారు.

తెరపై ఈనాడు

కంబాలచెరువు(రాజమహేంద్రవరం), న్యూస్‌టుడే: సూర్య ప్యాలెస్, అనుశ్రీ, ఊర్వశి: జురాసిక్ వరల్డ్; రాజా, అప్సర, శివజ్యోతి, శ్యామల, వీఎస్‌మహల్: తమ్ముడు; అశోక: కన్నప్ప; సూర్యామినీ: 3బీహెచ్‌కే; స్వామి: కుబేర; రంభ: మార్గన్; మేనక: షోటైం.

మోహనరంగా ఫ్లెక్సీ వద్ద నివాళి అర్పిస్తున్న కాపునాడు సభ్యులు

ఘనంగా వంగవీటి జయంతి

రాజమహేంద్రవరం సాంస్కృతికం, న్యూస్‌టుడే : దేవీచౌక్‌లోని కాపునాడు కార్యాలయం వద్ద వంగవీటి మోహనరంగా జయంతి నిర్వహించారు. కాపునాడు కార్యవర్గం ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో జనసేన నాయకుడు శ్రీనివాస్, ఉభయ గోదావరి జిల్లాల కాపునాడు అధ్యక్షుడు రఘు నరేష్, ముమ్మిడి వీరబాబు, కాళ్ల చక్రరావు, పిల్లా దుర్గాప్రసాద్ తదితరులు మోహనరంగా ఫ్లెక్సీకి పూలమాలవేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా శ్రీవాణి డెంటల్ హాస్పిటల్ సౌజన్యంతో దంత వైద్య శిబిరం, అగర్వాల్ ఆసుపత్రి ఆధ్వర్యంలో కంటి వైద్య శిబిరం నిర్వహించారు.

నేడు విద్యుత్తు సరఫరాకు అంతరాయం

దేవీచౌక్, న్యూస్‌టుడే: అత్యవసర మరమ్మతులకు శనివారం పలు ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరాను నిలిపివేస్తున్నామని ఈఈ నక్కపల్లి శామ్యూల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కొంతమూరులోని నూకాలమ్మగుడి ప్రాంతం, ముస్లింపేట, అంబేడ్కర్‌పేట, అఫీషియల్‌కాలనీ, పంచాయితీ ప్రాంతం, కాతేరు రోడ్డు, బ్రాహ్మణ అగ్రహారం, బూసమ్మకాలనీ, ఆర్‌సీఎం పాఠశాల ప్రాంతం, శ్రీరామ్‌నగర్, బీసీ కాలనీ, వీవీ కొండయ్యనగర్ ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఉంటుందన్నారు. ఆయా ప్రాంతాల వినియోగదారులు సహకరించాలని కోరారు.

జిల్లా ఖజానా కార్యాలయం ఎదుట ఐకాస కార్యవర్గ సభ్యులు

సమస్యల పరిష్కారానికి ఐకాస కృషి

ఈనాడు డిజిటల్, రాజమహేంద్రవరం: ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికుల సమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ జాయింట్ యాక్షన్ కమిటీ కృషి చేస్తోందని ఐకాస కార్యదర్శి, వ్యవసాయ విస్తరణ అధికారుల సంఘం అధ్యక్షుడు వేణుమాధవ్ అన్నారు. రాష్ట్ర ట్రెజరీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా ఉన్న పాము శ్రీనివాసరావు ఏపీ జేఏసీ కో ఛైర్మన్‌గా నియమితులైన సందర్భంగా శుక్రవారం ట్రెజరీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా ఖజానా శాఖ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీ జేఏసీ కోఛైర్మన్ పదవి తూర్పుగోదావరి జిల్లాకు దక్కడం గర్వకారణమన్నారు. ట్రెజరీ ఉద్యోగుల సంఘం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉపాధ్యక్షుడు విజయ్‌కృష్ణ, ఏపీ ఎన్‌జీవో అసోసియేషన్ రాజమహేంద్రవరం నగర సంఘ ఉపాధ్యక్షుడు మీసాల మాధవరావు, రాజేష్, సుంకర వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

మంచం పట్టిన నగరం

విజృంభిస్తున్న విష జ్వరాలు

న్యూస్‌టుడే, రాజమహేంద్రవరం వైద్యం

విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. వర్షాకాలం ప్రారంభమవడం, పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో డెంగీ, టైఫాయిడ్, మలేరియా తదితర విషజ్వరాలు వ్యాపిస్తున్నాయి. నగరంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులన్నీ జ్వర పీడితులతో కిటకిటలాడుతున్నాయి. గతేడాది కంటే ఈ సారి జ్వరాల కేసులు పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అధ్వాన పారిశుద్ధ్య పరిస్థితులు.. ప్రజల్లో వ్యక్తిగత శుభ్రతపై అవగాహన లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రాజమహేంద్రవరం జీజీహెచ్‌కు వస్తున్న జ్వర పీడితుల సంఖ్య పెరుగుతోంది. జనరల్ మెడిసిన్ విభాగానికి 200 వరకు ఓపీ ఉంటే ఇందులో 40కి పైగా జ్వరాల కేసులొస్తున్నాయి. జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి మలేరియా, డెంగీ, టైఫాయిడ్ లక్షణాలతో ఆసుపత్రులకు రోగులు వస్తున్నారు. జలుబు, దగ్గు, గొంతునొప్పి లక్షణాలతో బాధపడుతున్నారు.

పరిశీలన

ఇదీ పరిస్థితి..

రాజమహేంద్రవరం నగరం, గ్రామీణం తదితర ప్రాంతాల నుంచి జీజీహెచ్‌కు జ్వర పీడితులు ఎక్కువగా వస్తున్నారు. నగరంలో టైఫాయిడ్, డెంగీ లక్షణాలతో బాధితులు ఉంటున్నారు. జీజీహెచ్‌లోని జనరల్ మెడిసిన్ విభాగంలో మొత్తం

జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న రోగులు

70-80 వరకు పడకలున్నాయి. ఈ విభాగంలో గతేడాది పడకలు సరిపడక ఇబ్బంది ఎదురైంది. ఒక్కోసారి ఒక్కో పడకకు ఇద్దరేసి చొప్పున రోగులను పెట్టారు. అలాంటి పరిస్థితి రాకుండా ప్రత్యేకంగా జ్వరాల వార్డులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.

వైద్య పరీక్షలు చేస్తున్నా..

రాజమహేంద్రవరం జీజీహెచ్‌లో ఓపీ, ఐపీ రోగులకు అన్ని రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. టైఫాయిడ్, మలేరియా, డెంగీ పరీక్షలతోపాటు సీబీపీ, థైరాయిడ్ తదితర పరీక్షలన్నీ చేస్తున్నారు. గత పది రోజుల నుంచి మలేరియా రోజుకు సగటున 10-20 మందికి పరీక్షిస్తున్నారు. డెంగీ పరీక్షలు ఈ ఏడాది జనవరి నుంచి ప్రతి నెలా 100 నమూనాలు చేస్తుండగా ఇప్పటివరకు 15 వరకు పాజిటివ్ కేసులొచ్చినట్లు సమాచారం.

అశ్రద్ధ వద్దు



సీజన్ మారడంతో జ్వరాలు ప్రబలుతున్నాయి. ప్రస్తుతం మలేరియా, డెంగీ, టైఫాయిడ్ లక్షణాలతో రోగులు వస్తున్నారు. ఐపీ, ఓపీకి జ్వరాల కేసులొస్తున్నాయి. జ్వర పీడితులు అశ్రద్ధ చేస్తే చాలా అనర్థాలు ఉంటాయి. డెంగీ కేవలం నాలుగైదు రోజుల్లోనే కోమా స్థాయికి తీసుకెళ్లిపోతుంది. జ్వరం వచ్చినప్పుడు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. రెండు రోజులైనా తగ్గకపోతే పరీక్షలు చేయించుకోవడంతోపాటు వైద్యుడి సలహా మేరకు మాత్రమే మందులు వాడాలి. కాచిచల్లార్చిన నీటినే తాగాలి. - సత్యనారాయణ, జనరల్ మెడిసిన్ హెచ్‌వోడీ, రాజమహేంద్రవరం జీజీహెచ్

నేడు రోటరీ రివర్‌సిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం

రాజమహేంద్రవరం సాంస్కృతికం, న్యూస్‌టుడే : రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి రివర్ సిటీ 2025- 26 నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఈ నెల అయిదున నిర్వహించనున్నట్లు క్లబ్ ప్రతినిధులు తెలిపారు. శనివారం సాయంత్రం అయిదు గంటలకు జేఎన్‌రోడ్డులోని ఏకేసీ రోటరీ రివర్ సిటీ హాలులో జరిగే కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడిగా లంకలపల్లి శ్రీనివాసరావు, కార్యదర్శిగా అక్కల వీరదీపిక, కోశాధికారిగా మంచిరాజు జితేంద్ర బాధ్యతలు స్వీకరిస్తారని చెప్పారు.

6న పెంపుడు జంతువులకు ఉచిత టీకాలు

దేవీచౌక్, న్యూస్‌టుడే : ప్రపంచ జూనోసిస్ డే సందర్భంగా ఈ నెల 6న రాజమహేంద్రవరంలోని పశువుల ఆసుపత్రిలో పెంపుడు జంతువులకు ఉచితంగా యాంటీ రేబీస్ టీకాలు వేయనున్నట్లు ప్రాంతీయ పశువుల ఆసుపత్రి ఏడీ సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు.

అల్లూరి పోరాట పటిమ స్ఫూర్తిదాయకం

వి.ఎల్.పురం, న్యూస్‌టుడే: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పోరాట పటిమ స్ఫూర్తిదాయకమని పలువురు కొనియాడారు. శుక్రవారం నగరంలో పలుచోట్ల అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు నిర్వహించారు. ★ ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ కళాశాలలో అల్లూరి చిత్రపటానికి అసోసియేట్ డీన్ డి.శ్రీనివాస్ పూలమాల వేసి నివాళి అర్పించారు. ★ మద్దూరి అన్నపూర్ణయ్య సేవాసమితి ఆధ్వర్యంలో ఉల్లితోటవీధిలోని బంగారయ్య నగరపాలకసంస్థ పాఠశాల ఆవరణలోని అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేశారు. ★ సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నగర కమిటీ ఆధ్వర్యంలో అయిదుబళ్ల మార్కెట్ వద్ద అల్లూరి విగ్రహానికి ఐఎఫ్‌టీయూ జిల్లా నాయకుడు దుర్గారావు, నగర నాయకుడు అప్పలరాజు పూలమాలలు వేసి నివాళిఅర్పించారు.

అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పిస్తున్న కాంగ్రెస్ నాయకులు

రాజమహేంద్రవరం సాంస్కృతికం : అల్లూరి సీతారామరాజు రాజమహేంద్రవరంలోని ఉల్లితోట వీధిలోని బంగారయ్య పాఠశాలలో ప్రాథమిక విద్య అభ్యసించారని ఆంధ్రకేసరి యువజన సమితి కన్వీనర్ మాదిరాజు శ్రీనివాస్ తెలిపారు. పాఠశాల ఆవరణలో వేడుక నిర్వహించారు. దేశిరెడ్డి బలరామనాయుడు, దూర్వాసుల సత్యనారాయణ, మాదేటి రవిప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ★ అన్నపూర్ణమ్మ పేటలో పీస్ ఫర్ పీపుల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ లంక సత్యనారాయణ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ★ కందుకూరి రాజ్యలక్ష్మి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్ రాఘవ కుమారి అల్లూరి చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పించారు.

దేవీచౌక్ : రాజమహేంద్రవరం గోదావరిగట్టుపై నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి, అల్లూరి జాతీయ యువజన సంఘం గౌరవ అధ్యక్షుడు తణుకు వెంకట్రామయ్య, పట్నాల శ్రీనివాస్, వెంకట్, సురేష్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.★ రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల చరిత్ర విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో చరిత్ర విభాగాధిపతి డాక్టర్ బి.అంజనీకుమారి, డాక్టర్ బి.భవానీ, డాక్టర్ మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. ★ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు సాయుధ పోరాటం స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయమని ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. భాజపా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర ఆధ్వర్యంలో అల్లూరి, వివేకనంద చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులర్పించారు. అడబాల రామకృష్ణారావు, రొంగల గోపి శ్రీనివాస్, నర్సిపల్లి హారిక, యానాపు ఏసు, సత్తిబాబు పాల్గొన్నారు. టి.నగర్ : దేశం, ప్రజల స్వేచ్ఛ కోసం ప్రాణాలర్పించిన పోరాట యోధుడు అల్లూరి సీతారామరాజు అని అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్

సీతారామరాజు, వివేకనంద చిత్రపటాలకు నివాళులర్పిస్తున్న ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తదితరులు

తెలిపారు. క్షత్రియ సేవా సమితి, క్షత్రియ యువజన సంఘం ఆధ్వర్యంలో జేఎన్ రోడ్డు రామాలయం సెంటర్ వద్ద అల్లూరి విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళి అర్పించారు. శ్యామలాసెంటర్ : జాంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రామకృష్ణ మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుల్లో అల్లూరి సీతారామరాజు పాత్ర ప్రత్యేకమైనదన్నారు. ★ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో సంఘ నగర సభ్యులు హేమంత్ మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు చరిత్ర విద్యార్థులు తెలుసుకోవాలన్నారు.

రాజమహేంద్రవరం సాంస్కృతికం : రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్స్ ఆధ్వర్యంలో శుక్రవారం మహనీయుల జయంతి వేడుక నిర్వహించారు. ఐకాన్స్ కార్యాలయంలో దివంగత ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య జయంతి సందర్భంగా ఆయన చిత్రపటం వద్ద క్లబ్ అధ్యక్షుడు వెంకట్ ఇమ్మాని, చార్టర్ ప్రెసిడెంట్ తీగెల రాజా, కార్యదర్శి సురేష్ ఉదయగిరి నివాళి అర్పించారు. ★ దేవీచౌక్ సెంటర్‌లోని అల్లూరి విగ్రహానికి పూలమాల వేశారు. వంగవీటి మోహనరంగా జయంతి సందర్భంగా ఆయన విగ్రహం వద్ద నివాళి అర్పించారు.



వినికిడి యంత్రాల అందజేత

రాజమహేంద్రవరం సాంస్కృతికం, న్యూస్‌టుడే : వినికిడి లోపం ఉన్న ఇద్దరు వృద్ధులకు స్వర్ణాంధ్రా సేవా సంస్థ తరఫున వినికిడి యంత్రాలు బహూకరించారు. శుక్రవారం లాలాచెరువులోని వృద్ధుల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో స్వర్ణాంధ్రా నిర్వాహకుడు గుబ్బల రాంబాబు మాట్లాడుతూ నగరానికి చెందిన సహాయ నటుడు వీర్రాజు చిత్రాల్లో అవకాశాలు లేక ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారన్నారు. ఆయనతోపాటు వెంకట రమణ అనే వృద్ధురాలకు వినికిడి యంత్రాలు అందజేశామన్నారు. సిబ్బంది శంకర్రావు, మీరాకుమారి, కొండలరావు, దివ్య, సింధు తదితరులు పాల్గొన్నారు.

చక్రద్వారబంధంలో తొలి అడుగు

రాజానగరం, న్యూస్‌టుడే: ఇచ్చిన హామీలను అమలు చేయడం కూటమికే సాధ్యమని రుడా ఛైర్మన్ బీవీఆర్ చౌదరి అన్నారు. చక్రద్వారబంధంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆయన తెదేపా శ్రేణులతో కలిసి గ్రామంలో పర్యటించారు. ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమలుచేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో తెదేపా గ్రామకమిటీ అధ్యక్షుడిగా ఎన్నికైన కోట గోవిందరాజును రుడా ఛైర్మన్ బీవీఆర్ చౌదరి శాలువతో సత్కరించారు. పార్టీ నాయకులు గంగిశెట్టి చంటిబాబు, బత్తుల త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు.

ప్రత్యేక ప్రణాళికతో సమగ్ర ప్రగతి

రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: రానున్న పుష్కరాల నేపథ్యంలో చారిత్రక రాజమహేంద్రవరాన్ని అన్ని విధాలా తీర్చిదిద్దనున్నట్లు అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. స్వర్ణాంధ్ర 2047లో భాగంగా యాక్షన్ ప్లాన్ పై శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో వివిధ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వికసిత్ భారత్‌లో భాగంగా దీర్ఘకాలిక అభివృద్ధికి ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామన్నారు. ప్రధానంగా నగరాన్ని టూరిజం హబ్‌గా అభివృద్ధి చేస్తే ఆర్థికపరంగా పరిపుష్టి సాధించగలమన్నారు. పేదరికం లేని సమాజం , ఆరోగ్య పరిశుభ్రత వంటి అంశాలపై దృష్టి సారించాల్సి ఉందన్నారు. పుష్కర పనులకు సంబంధించి చేపట్టాల్సిన అంశాలపై ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. మున్సిపల్ అదనపు కమిషనర్ రామలింగేశ్వర్, ఆర్డీవో కృష్ణ నాయక్, శెట్టిబలిజ కార్పొరేషన్ ఛైర్మన్ కుడిపూడి సత్తిబాబు ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఏడాది పాలనపై సంతృప్తి

రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే : కూటమి ఏడాది పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక 46వ డివిజన్‌లో శుక్రవారం జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకొన్నారు. తల్లికి వందనం, కొత్త పింఛన్లు , గ్యాస్ సిలిండర్ల

ప్రజాభిప్రాయం తెలుసుకుంటున్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి

మంజూరులో సమస్యలపై వచ్చిన ఫిర్యాదుల మేరకు సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. సంక్షేమ పథకాల అమలు తీరుపై ప్రజాభిప్రాయ సేకరణ చేశారు. శెట్టిబలిజ కార్పొరేషన్ ఛైర్మన్ కుడిపూడి సత్తిబాబు, పార్టీ నాయకులు గన్ని కృష్ణ, మజ్జి రాంబాబు, యర్రా వేణుగోపాలరాయుడు తదితరులు పాల్గొన్నారు.

ఉచిత వైద్య పరీక్షలు

వి.ఎల్.పురం, న్యూస్‌టుడే: స్థానిక ఆంధ్ర పేపర్‌మిల్లు లిమిటెడ్ సహకారంతో శుక్రవారం నగర శివారులోని కాతేరు వెంకటాద్రి ఫంక్షన్ హాలులో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. నున్న కృష్ణనాని ఆధ్వర్యంలో నిర్వహించిన శిబిరంలో గుండె, ఎముకలు, నరాలు, నేత్ర, దంత, శ్వాసకోస సంబంధిత వైద్యపరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కిమ్స్, రామ డెంటల్, రిసి ఈఎన్‌టీ ఆసుపత్రుల వైద్యబృంద సభ్యులు సేవలు అందించారు. పేపరుమిల్లు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ముఖేష్‌జైన్, మిల్లు సెక్రటరీ విజయకుమార్‌సింకు, తాతారావు, గంగిన నాని తదితరులు శిబిరాన్ని పర్యవేక్షించారు.

అమ్మవార్లకు శాకంబరి అలంకారం



దేవీచౌక్ ఆలయంలో శ్రీబాలా త్రిపుర సుందరి

రాజమహేంద్రవరం సాంస్కృతికం, న్యూస్‌టుడే : రాజమహేంద్రవరం దేవీచౌక్ శ్రీబాలా త్రిపుర సుందరి అమ్మవారి ఆలయంలో ఆషాఢ శుక్రవారాన్ని పురస్కరించుకుని శాకంబరిదేవిగా అలంకరించారు. ఉదయం అభిషేకం, అర్చన నిర్వహించి వివిధ రకాల కూరగాయలతో అమ్మవారిని అలంకరించి హారతి సమర్పించారు. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై దర్శించుకున్నారు. ★ ఆర్యాపురం వాంబే కాలనీ కొత్త రోడ్‌లో శ్రీవిజయదుర్గ ఆలయంలో శుక్రవారం అమ్మవారిని శాకంబరిదేవిగా అలంకరించి కుంకుమ పూజలు నిర్వహించారు. పడాల వెంకటేష్ దంపతులు శాస్త్రోక్తంగా పూజలు జరిపించారు.

కుంగిన మ్యాన్‌హోల్

ఏవీఏ రోడ్డు, న్యూస్‌టుడే: స్థానిక మున్సిపల్ ఆఫీస్ నుంచి కోర్టు సముదాయానికి వెళ్లే రహదారి మలుపులో అగ్నిమాపక కేంద్రానికి ఎదురుగా మ్యాన్‌హోల్ కుంగిపోయి ప్రమాదకరంగా మారింది. గొయ్యిలో ముందు చక్రాలు దిగిపోయి చోదకులు అదుపు తప్పుతున్నారు. రాత్రి వేళల్లో ద్విచక్రవాహనదారులు మలుపు తిరిగేటప్పుడు ప్రమాదానికి గురవుతున్నారు. సంబంధిత అధికారులు దృష్టి సారించి సమస్య పరిష్కరించాలని వాహనదారులు కోరుతున్నారు.

అమ్మపేరుతో మొక్క నాటుదాం

శ్యామలాసెంటర్, న్యూస్‌టుడే: విద్యాహక్కుచట్ట ప్రకారం నిబంధనలకు అనుగుణంగా ప్రైవేటు పాఠశాలల్లో ఒకటో తరగతిలో సీటు పొందిన విద్యార్థులను చేర్చుకొని యూడైస్‌లో నమోదు చేయాలని డీఇ దిలీప్‌కుమార్ అన్నారు. స్థానిక ఎస్‌కేవీటీ ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేటు యాజమాన్యాలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలల్లో సీటు పొందిన విద్యార్థుల బ్యాంకు ఖాతాలను అప్‌డేట్ చేయాలన్నారు. ఈ నెల 10న జరిగే తల్లిదండ్రుల సమావేశాన్ని ఘనంగా నిర్వహించాలన్నారు. లీప్ యాప్‌లో గ్రీన్ పాస్‌పోర్టులో పేర్లు నమోదు చేయించి అమ్మపేరుతో మొక్క నాటేలా చూడాలన్నారు. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సీఆర్ఎంటీలు జయంతి శాస్త్రి, జె.శ్రీనివాసరావు, పబ్బినీడి ప్రసాద్, నాగలక్ష్మి, ఇందిర, కోటేశ్వరి పాల్గొన్నారు.

మాట్లాడుతున్న డీఇ దిలీప్‌కుమార్

IN THE COURT OF THE VII ADDITIONAL DISTRICT JUDGE : PEDDAPURAM

E.P. 17/2022 in I.A. 971/2017 in O.S. 166/2013

Between:
Kadali Lakshmi Kumari (Died) and 5 Others ...Decree Holder
and
Koppisetty Ravi Seshu Kumar and 3 Others ...Judgment Debtors

JDr's
1) **Koppisetty Ravi Seshu Kumar,** S/o. (Late) Prabhakara Rao, Aged 60 Years, D.No. 79-18-10, Omkar Street, Opp. Sai Baba Street, Tilak Road, Rajahmundry.
2) **Koppisetty Srinivasa rao,** S/o. (Late) Prabhakara Rao, Aged 55 Years, D.No. 22-9-3, PVSN Enclave, Kambala Cheruvu, Korukonda Road, Veerabhadrapuram, Rajahmundry.
3) **Koppisetty Venkat,** S/o. (Late) Prabhakara Rao. Aged 50 years, D.No.79-18-10, Omkar Steet, Opp. Sai Baba Street, Tilak Road, Rajahmundry.
4) **Chitturi Padma,** W/o. Krishna Rao, C/o. Koppisetty Ravi Seshu Kumar, Aged 53 years, D.No.79-18-10, Omkar Street, Opp. Sai Baba Street, Tilak Road, Rajahmundry.

సదరు పై నెంబరు గ్రంథమున శ్రీ కోర్టు వారు మీకు ఎస్సిసార్లు (Sale Notice) సమన్లు జారీ చేయించినప్పటికీ ఉద్దేశ్యపూర్వకముగా తీసుకొనక కాలయాపన చేయుచున్నారు. కావున మీరు **ది.15-07-2025 సం॥ తేదీన ఉదయం 10.30 ని॥లకు** పై కోర్టు వారి ఎదుట హాజరై, మీరు స్వయంగా కానీ మీ ప్లీడరు గారి ద్వారా గానీ మీ అభ్యంతరములు తెలియచేసుకోవలెను, లేనియెడల మీ పరోక్షమున తీర్మానించబడును.

// By Court Order//

KATTA BAHUDEVATA PRATAP KUMAR, BATHALA NARESH, Advocates
D.No. 9-11-23, Flat No. 4, R.K. Apartments, Nookalamma Temple Street, Gandhi Nagar KAKINADA - 4. Cell: 98480 36321

వంశీలాంటి వ్యక్తులకు సానుభూతి రాదు : ఎమ్మెల్యే

దేవీచౌక్, న్యూస్‌టుడే: మాజీ ఎమ్మెల్యే వంశీలాంటి వ్యక్తికి ప్రజల్లో సానుభూతి రాదని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం రాజమహేంద్రవరంలోని భాజపా కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వారు మాట్లాడే భాష, ప్రవర్తించే తీరు అందరికీ తెలిసిందేనన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకూడదు, అభివృద్ధి చెందకూడదనే మనస్తత్వంతో వైకాపా నాయకులు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తన కారుకింద పడి చనిపోతే కనీసం మానవత్వం లేకుండా జగన్ వ్యవహరించారని దుయ్యబట్టారు.

శ్రద్ధాంజలి

మా స్నేహితులు, అత్యంత ఆప్తులు శ్రీ కోనేరు మురళి గారి కుమారుడు కోనేరు సుష్మంత్ వెంకట్ మరణం మమ్ములను ఎంతగానో కలచి వేసింది. వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ, వారి కుటుంబసభ్యులకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ..

కోనేరు సుష్మంత్ వెంకట్
రాజమండ్రి

చలుమూరు శ్రీనివాస్ & బ్రదర్స్
ఛాముండేశ్వరి చిట్‌ఫండ్స్
ఢిల్లీ పబ్లిక్ స్కూల్, దివాన్‌చెరువు
సూర్య హాస్పిటల్స్, రాజమండ్రి.

నిలిచిన నీటితో వెతలు

రైలు వంతెన కింద..

ఇస్కాన్ వద్ద నిలిచిన నీరు

ఏవీఏ రోడ్డు, న్యూస్‌టుడే: నగరంలో ఆధ్యాత్మిక కేంద్రమైన కైలాసభూమి రోడ్డులో ఇస్కాన్ నుంచి ధోబీ ఘాట్ వరకు అనేక చోట్ల ఇటీవల కురిసిన వర్షానికి వర్షపు నీరు నిలిచింది. ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజూ ఉదయం, సాయంత్రం వాకింగ్‌కు వందలాది మంది నగరవాసులు ఈ ప్రాంతానికి వస్తుంటారు. ఈ మార్గంలో అరటి పండ్ల మార్కెట్ ఉంది. కొనుగోలుదారులు, ఆలయాలకు వచ్చే భక్తులు, ఘాట్లకు వచ్చే చిన్నారులతో నిత్యం రద్దీగా ఉంటుంది. రైలు తూము వంతెన కింద మోకాలి లోతు నీరు నిలిచి ఉంది.

స్మార్ట్ మీటర్ల ఒప్పందాన్ని రద్దు చేయాలి

దేవీచౌక్, న్యూస్‌టుడే: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అదానీ కంపెనీతో సెకీ ద్వారా చేసుకున్న స్మార్ట్ మీటర్ల ఒప్పందాన్ని వెంటనే రద్దు చేయాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దీనికి వ్యతిరేకంగా మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్ ఇప్పుడు స్పందించకపోవడం దారుణమన్నారు. దీనిపై వెంటనే ప్రజలకు స్పష్టత ఇవ్వాలన్నారు. శుక్రవారం రాజమహేంద్రవరంలోని ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్మార్ట్ మీటర్ల బిగింపు వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. జేటీ రామారావు, పట్నాల శ్రీనివాసరావు, కిశోర్‌కుమార్ జైన్, బిల్డర్ బాబి, రాజ్‌కుమార్, జయలలిత తదితరులు పాల్గొన్నారు.

FREE STITCHING* ON SHIRTS & TROUSERS

*Conditions Apply

THE Raymond SHOP

KOTAGUMMAM & NEAR RTC COMPLEX
RAJAHMUNDRY

డెంగీపై అప్రమత్తత అవసరం

బిక్కవోలు, న్యూస్‌టుడే: డెంగీపై అప్రమత్తత అవసరమని కొంకుదురు పీహెచ్‌సీ వైద్యాధికారి డా. విజయలక్ష్మి అన్నారు. జాతీయ డెంగీ మాసోత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించి డెంగీపై పలు సూచనలు చేశారు. ఇంట్లో నిల్వ ఉన్న నీటిని పారబోయాలని, మోటారు వాహనాల టైర్లు, తాగిపారేసిన కొబ్బరిబొండాల్లోకి వర్షాలతో నీరు చేరి దోమలు వృద్ధిచెందడం డెంగీని వ్యాపింపజేస్తాయని వివరించారు. వాటిలో నీరు నిల్వలేకుండా చూడాలని కోరారు. సర్పంచి సత్తి వీరమణి, సిబ్బంది పాల్గొన్నారు.

రాజమహేంద్రవరం గ్రామీణం

• రాజమహేంద్రవరం గ్రామీణం • రాజానగరం • అనపర్తి

కార్మికులకు నూతన వస్త్రాలు

అనపర్తి గ్రామీణం: అనపర్తి మండలం పీరా రామచంద్రపురంలో సర్పంచి తేతల సుధాకర్‌రెడ్డి పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం పారిశుద్ధ్య కార్మికులకు దుస్తులు పంపిణీ చేశారు. బిల్లిరెడ్డి యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో సర్పంచి సుధాకర్‌రెడ్డి, భాజపా మండల అధ్యక్షుడు బిల్లిరెడ్డి పారిశుద్ధ్య కార్మికులకు వీటిని అందించారు.

పారిశుద్ధ్య పనుల పరిశీలన

బిక్కవోలు: మండలంలోని ఐదు గ్రామాల్లో శుక్రవారం పారిశుద్ధ్య పనులు, డంపింగ్‌యార్డుల్లో చెత్త నిల్వను ఎంపీడీవో శ్రీనివాస్ పరిశీలించారు. బలభద్రపురం, కాపవరం, కొమరిపాలెం, తొస్సిపూడి, ఆర్.ఎస్.పేట గ్రామాల్లో ఆయన పర్యటించారు.

మేమున్నాం.. మీకు తోడుగా

మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు: ధవళేశ్వరం: 91212 29057, కడియం: 91212 29062, అనపర్తి: 91000 20947
ఉ॥ 10 - మ॥ 1

వీధి దీపం వెలగడం లేదు

సమస్య: బొమ్మూరు జేఎన్‌టీనగర్‌లో వీధి దీపం మూడు రోజుల నుంచి వెలగడం లేదు. మరమ్మతులు చేసినా పరిస్థితి మారడం లేదు. మా వీధిలో [illegible] బెడద ఎక్కువగా ఉండటం వల్ల సమస్యగా ఉంది. - సుధీర్, స్థానికుడు

సమాధానం: సమస్య లేకుండా మరమ్మతులు చేయిస్తాం. - కాశీ, గ్రామ కార్యదర్శి, బొమ్మూరు

- న్యూస్‌టుడే, బొమ్మూరు

రూపు మారింది.. పూడిక తొలగింది

కాలువలో గడ్డి, పిచ్చిమొక్కలు పెరిగిన దృశ్యం

పూడిక తొలగించడంతో నీటి ప్రవాహానికి తొలగిన ఆటంకం

రాజానగరం, న్యూస్‌టుడే: గత ప్రభుత్వం చాగల్నాడు కాలువ పూడికతీతపై శ్రద్ధ చూపకపోవడంతో పిచ్చిమొక్కలు, గడ్డి పెరిగిపోయి గోదావరి జలాలు కాలువలో పారేందుకు మార్గం లేకుండా పోయింది. జూన్ నెలలో కాలువకు నీరందిస్తే ఆయకట్టు రైతులు దుక్కులు దున్ని, ఆకుమడులు వేసుకుని వరి పండించేందుకు వీలవుతుంది. కాలువలో పూడికతీత పనులు పూర్తి చేయాలని ఆయకట్టు రైతులు కోరారు. చాగల్నాడు కాలువ దుస్థితిని, ఆయకట్టు రైతుల ఆందోళనను ఈనాడులో 'కాలువ ఇలా సాగు నీరు పారేదెలా?' శీర్షికన కథనం ప్రచురితమైంది. ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సంబంధిత అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లడంతో కూటమి ప్రభుత్వం చాగల్నాడు కాలువ పూడికతీత పనులకు రూ.కోటి మంజూరు చేసింది. ఆ నిధులతో తక్షణమే పూడిక తీత పనులు ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ పథకానికి కాతేరు, కోలమూరు, పాలచర్ల గ్రామాల వద్ద పంప్‌హౌస్‌లు నిర్మించి మోటార్ల ద్వారా గోదావరి జలాలను తోడి పాలచర్ల వద్ద చాగల్నాడు కాలువ ద్వారా ఆయకట్టు పొలాలకు సాగునీరు అందిస్తున్నారు.

10 వేల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు

5వేల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించే ఉద్దేశ్యంతో ప్రారంభించిన ఈ పథకం రెండు దశాబ్దాలుగా 10 వేల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందించగలుగుతోంది. రాజానగరం మండలంలో సుమారు 8500 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందివ్వాల్సి ఉండగా వాస్తవానికి 5,800 ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతోంది. రంగంపేట మండలంలో సుమారు 14 వేల ఎకరాలకు గాను మూడు వేల ఎకరాలకు మాత్రమే నీరు అందుతోంది. కోరుకొండలో 1700 ఎకరాలకుగాను 800 ఎకరాలకు, రాజమహేంద్రవరం గ్రామీణంలో 1200 ఎకరాలకు గాను 400 ఎకరాలకు మాత్రమే సాగు నీరు అందుతోంది.

పంపు సెట్ల మరమ్మతులకు ప్రతిపాదనలు

చాగల్నాడు ఎత్తిపోతల పథకానికి సంబంధించి వెంకటనగరం కోలమూరు, పాలచర్లలో గల పంపుహౌస్‌లలో ఉన్న మూడేసి పంపులకు గాను ప్రస్తుతం ఒక్కో పంపుసెట్టు మాత్రమే పనిచేస్తుండగా మిగిలినవి మరమ్మతులకు కోసం గురయ్యాయి. పంపుసెట్ల మరమ్మతులకు పథకం నిర్వహణకు రూ.రెండు కోట్లకు ప్రతిపాదనలు పంపించడం జరిగింది.
- పురుషోత్తం దొర, డీఈఈ, సత్యనారాయణ, ఏఈఈ చాగల్నాడు ఎత్తిపోతల పథకం

సేవ, సంక్షేమమే సుపరిపాలనకు పునాది: ఎమ్మెల్యే

కరపత్రాలు అందిస్తున్న ఎమ్మెల్యే నల్లమిల్లి

అనపర్తి గ్రామీణం, న్యూస్‌టుడే: దేశంలో 11 ఏళ్లుగా సేవ, సుపరిపాలన, సంక్షేమం అనే సిద్ధాంతాలతో ఆత్మనిర్భరత దిశగా పయనిస్తోందని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. కేంద్రంలో భాజపా ప్రభుత్వం 11 ఏళ్ల పూర్తిచేసుకున్న సందర్భంగా అనపర్తి మండలం లక్ష్మీనరసాపురంలో శుక్రవారం వికసిత భారత్ సంకల్ప్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భాజపా నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి ఎమ్మెల్యే ప్రగతి, సంక్షేమ పథకాలు వివరిస్తూ ముద్రించిన కరపత్రాలు పంపిణీ చేశారు.

చెత్తరహిత గ్రామాలకు కృషి

మహిళలకు అవగాహన కల్పిస్తున్న ఎంపీడీవో నరేంద్రరెడ్డి

పెదపూడి: ప్రజలు, అధికారుల భాగస్వామ్యంతో చెత్తరహిత గ్రామాలుగా తీర్చిదిద్దడానికి కృషిచేస్తున్నట్లు ఎంపీడీవో కె.నరేంద్రరెడ్డి అన్నారు. శుక్రవారం కైకవోలు గ్రామంలో పారిశుద్ధ్య పనులను ఆయన పరిశీలించారు. చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం వద్ద మహిళలతో మాట్లాడారు. తడి, పొడిచెత్తను వేరుచేసి పంచాయతీ సిబ్బందికి ఇవ్వాలన్నారు. అధికారులకు సహకారం అందిస్తే మరిన్ని సేవలు చేయడానికి అవకాశం ఉంటుందన్నారు. ● డిప్యూటీ ఎంపీడీవో ఎం.సత్యనారాయణరెడ్డి పెద్దాడ గ్రామంలో పర్యటించి ప్రజలకు అవగాహన కల్పించారు. రోజూ ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు రోజుకో గ్రామాన్ని ఎంచుకుని చెత్త పూర్తిగా తొలగించేలా కార్యాచరణ రూపొందించామన్నారు. కార్యదర్శి మన్యం శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.

చక్రద్వారబంధంలో తొలి అడుగు కార్యక్రమం

కరపత్రాలు పంపిణీ చేస్తున్న బీవోఆర్ చౌదరి

రాజానగరం, న్యూస్‌టుడే: ఇచ్చిన హామీలను అమలు చేయడం కూటమికే సాధ్యమని రుడా ఛైర్మన్ బీవోఆర్ చౌదరి అన్నారు. చక్రద్వారబంధంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆయన తెదేపా శ్రేణులతో కలిసి గ్రామంలో పర్యటించారు. ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమలుచేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో తెదేపా గ్రామకమిటీ అధ్యక్షుడిగా ఎన్నికైన కోట గోవిందరాజును రుడా ఛైర్మన్ బీవోఆర్ చౌదరి శాలువతో సత్కరించారు. పార్టీ నాయకులు గంగిశెట్టి చంటిబాబు, బత్తుల త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు.

గోదావరి జలాల వృథాను అరికట్టారు

సరిచేసిన పైపులైను

రాజానగరం, న్యూస్‌టుడే: పుష్కరవనం సమీపంలో జాతీయ రహదారిని ఆనుకుని ఆటోనగర్‌కు వెళ్లే గ్రావెల్ రహదారి వద్ద గోదావరి జలాలు వెళ్లే పైపులైను గురువారం లీకై నీళ్లు వృథాగా పోయాయి. 'వృథాగా పోతున్న గోదావరి జలాలు' శీర్షికన శుక్రవారం ఈనాడులో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించి మరమ్మతులు చేశారు.

ఈనాడు స్పందన

అల్లూరి సేవలు స్ఫూర్తిదాయకం

అల్లూరి వేషధారణలో విద్యార్థి, ముఖ్య అతిథులు

అనపర్తి గ్రామీణం, బిక్కవోలు, కోరుకొండ, సీతానగరం, కడియం, ధవళేశ్వరం, రంగంపేట న్యూస్‌టుడే: అల్లూరి సీతారామరాజు స్ఫూర్తి నిరంతరం గుర్తుంచుకునేలా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు చేపడుతున్నాయని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా అనపర్తి మండలం లక్ష్మీనరసాపురంలో జరిగిన వేడుకల్లో శుక్రవారం ఎమ్మెల్యే నల్లమిల్లి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అల్లూరి విగ్రహానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. ● సీతానగరం మండలంలో రాజాపేట, చిన కొండేపూడి గ్రామాల్లో అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు శుక్రవారం నిర్వహించారు. క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో సీతారామరాజు విగ్రహానికి పలువురు నివాళి అర్పించారు. కూనవరం ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు యలమర్తి వెంకన్న ఆధ్వర్యంలో విద్యార్థులకు సీతారామరాజు చరిత్రను వివరిస్తూ వివిధ పోటీలు నిర్వహించారు. బొబ్బిల్లంకలో ప్రధానోపాధ్యాయుడు కోలా సత్యనారాయణ ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. ● కడియంలో భాజపా పార్టీ మండల అధ్యక్షుడు బోరుసు సత్య హృన్నాల ఆధ్వర్యంలో భాజపా నేతలు అల్లూరి 128వ జయంతిని పురస్కరించుకుని విగ్రహానికి నివాళి అర్పించారు.. ● ధవళేశ్వరం మసీదు కూడలిలో అల్లూరి సీతారామరాజు జయంతిని అల్లూరి విగ్రహం వద్ద మెండా సత్తులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ● రంగంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అల్లూరి జయంతిని శనివారం ఎస్ఎఫ్ఐ నిర్వహించింది. ఎస్ఎఫ్ఐ నాయకులు మణికంఠ, హేమకిరణ్, పవన్‌కుమార్, నాని అల్లూరి చిత్రపటానికి నివాళి అర్పించారు. కోటపాడులో అల్లూరి జయంతిని కూటమి నాయకులు నిర్వహించారు. రాజానగరం: నామవరంలోని భారతీయ విజ్ఞాన్ భవన్స్ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో పూర్వ విద్యార్థి, తైవాన్‌లో నిర్వహించిన గ్లోబల్ మాస్టర్స్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌కు భారత్ ప్రతినిధిగా వ్యవహరించిన ఎం.ఎస్.ఆర్ ఇంద్రరాజు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు ఏకపాత్రాభినయం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చిన్న వయసులోనే స్వాతంత్య్ర ఉద్యమానికి నాయకత్వం వహించి, మన్యంలో విప్లవ జ్వాలలను రగిల్చిన అల్లూరి సీతారామరాజును యువత ఆదర్శంగా తీసుకోవాలని నన్నయ విశ్వవిద్యాలయం వీసీ ఎస్.ప్రసన్నశ్రీ అన్నారు. నన్నయ వర్సిటీలో అల్లూరి సీతారామరాజు జయంతిని నిర్వహించారు.

వంగవీటి మోహనరంగా జయంతి వేడుకలు

నివాళి అర్పిస్తున్న ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ

కోరుకొండ, న్యూస్‌టుడే: కోటి గ్రామంలో శుక్రవారం జరిగిన రంగా జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని, ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. మండలవ్యాప్తంగా పలు గ్రామాల్లో రంగాకు ఆయన అభిమానులు, జనసేన శ్రేణులు జయంతి వేడుకలు నిర్వహించారు. కడియం, ధవళేశ్వరం, నేటి యువతకు వంగవీటి మోహనరంగా జీవితం స్ఫూర్తిగా నిలవాలని ఎమ్మెల్సీ సభ్యుడు తోట త్రిమూర్తులు, రంగా మిత్రమండల రాష్ట్ర అధ్యక్షుడు వంగవీటి నరేంద్ర అన్నారు. కడియం మండలంలోని మాధవరాయుడుపాలెంలో రంగా 78వ జయంతిని పురస్కరించుకుని స్థానిక కాపువర్గ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సుమారు 20 అడుగుల రంగా విగ్రహాన్ని సర్పంచి అన్నందేవుల చంటి నేతృత్వంలో వారు ఆవిష్కరించారు. *ధవళేశ్వరంలో వంగవీటి మోహనరంగా జయంతిని రాధా రంగా మిత్రమండలి ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.

గదులు లేక.. విద్యార్థులకు అవస్థలు

వరండాలో విద్యార్థులకు బోధిస్తున్న ఉపాధ్యాయుడు

బొమ్మూరు, న్యూస్‌టుడే: రాజమహేంద్రవరం గ్రామీణంలో శాటిలైట్‌సిటీ ఉన్నత పాఠశాలలో 1300 మంది విద్యార్థులకు తరగతిగదులు సరిపోక ఇబ్బందులు పడుతున్నారు. 21 గదుల్లో ఇంటర్‌కు సంబంధించిన వివిధ రకాల సెక్షన్‌లు ఉండడంతో వీరంతా ఆ గదుల్లో చదువుతున్నారు. మిగిలిన విద్యార్థులకు వరండాలో బోధిస్తున్నారు. 7వ తరగతి విద్యార్థులకు ఉపాధ్యాయురాలు మైకుతో పాఠాలు చెబుతున్నారు. తరగతి గదులు పక్కపక్కనే ఉండటం వల్ల విద్యార్థులకు ఏకాగ్రత ఉండటంలేదు.

అసంపూర్తిగా నిలిచిపోయాయి

ఆరు తరగతి గదులకు రూ.కోటి.44 లక్షలకు ప్రణాళిక వేయగా రూ.52 లక్షలు మాత్రమే మంజూరయ్యాయి. వాటితో ఆ గదుల నిర్మాణం చేపట్టారు. అవి కూడా అసంపూర్తిగా నిలిచిపోయాయి. గదులు పూర్తయితే ఇంటర్ విద్యార్థులను అక్కడకు తరలిస్తాం. ఈ సమస్యను ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఎంపీ పురందేశ్వరికి దృష్టికి తీసుకెళతాం.
-ప్రధానోపాధ్యాయురాలు ప్రశాంతి

క్షయపై అవగాహన పెంచుకోవాలి

అనపర్తి గ్రామీణం: క్షయవ్యాధిపై అవగాహన పెంచుకోవాలని రామవరం పీహెచ్‌సీ వైద్యాధికారి డా.మీనాక్షి అన్నారు. అనపర్తి జీబీఆర్ నర్సింగ్ కళాశాలలో విద్యార్థినులకు క్షయపై శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యాధి లక్షణాలు వివరించారు. వ్యాధిగ్రస్థులకు ఆరు నెలల పాటు ప్రభుత్వం ఉచితంగా మందులు అందిస్తుందని, నెలకు రూ.1000 చొప్పున బ్యాంకు ఖాతాలో వేస్తుందన్నారు. కార్యక్రమంలో ఎంపీహెచ్‌వో సుబ్రహ్మణ్యం, శ్రీనివాస్, టీబీ సూపర్‌వైజర్ మహేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

రోగులకు నాణ్యమైన భోజనం అందించాలి

అనపర్తి గ్రామీణం: రోగులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని తెదేపా మండలాధ్యక్షుడు కొవ్వూరి శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగుల భోజనం తయారుచేసే వంటశాలను శుక్రవారం ఆసుపత్రి అభివృద్ధి కమిటీ డైరెక్టర్ దుర్గాప్రసాద్‌తో కలిసి ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా ఆహార పదార్థాలను రుచిచూశారు.

వరి పంటపై రైతులకు అవగాహన

రైతులకు సూచనలిస్తున్న వ్యవసాయ అధికారి భీమరాజు

బొమ్మూరు, న్యూస్‌టుడే: రాజవోలులో పొలంబడి కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. మండల వ్యవసాయ అధికారి భీమరాజు రైతులకు పలు సూచనలు చేశారు. వరిలో ముఖ్యమైన ఉల్లికోడు, కాండం తలుచు పురుగు చివరి భాగంలో గుడ్లు పెడతాయన్నారు. చివరి ఆకులను తుంచడం వల్ల ఒక నెల రోజులపాటు ఎటువంటి పురుగు మందు కొట్టకుండా పంటను కాపాడుకోవచ్చని రైతులకు తెలిపారు. విత్తనాల ఎంపిక, ఎరువులు, వేపగింజల కషాయం తదితర విషయాలను రైతులకు వివరించారు. పంటకు సంబంధించిన సమస్యలపై దగ్గరలో ఉన్న రైతు సేవా కేంద్రంలో సిబ్బందిని సంప్రదించాలన్నారు.

నేడు అభివృద్ధి పనులకు భూమిపూజ

బిక్కవోలు, న్యూస్‌టుడే: మండలంలోని నాలుగు గ్రామాల్లో శనివారం రూ.388.97 కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి భూమిపూజ చేయనున్నారు. పంచాయతీ రాజ్ శాఖకు చెందిన 5 పనులకు రూ.172.97 కోట్లు, ఆర్‌డబ్ల్యూఎస్ శాఖకు చెందిన 4 పనులకు రూ.216 కోట్లు ఖర్చు చేయనున్నారు. కాపవరంలో రక్షితనీటి పథకం ఓవర్‌హెడ్ ట్యాంకుకు భూమిపూజ, బిక్కవోలులో సీసీ రోడ్లు, మంచినీటి పథకం పనులకు శంకుస్థాపన చేస్తారు. వంగావారివీధి రోడ్డు ప్రారంభిస్తారు. ఊలపల్లిలో చేపట్టనున్న పనులు, ఆరికిరేవులలో రూ.115 లక్షలతో చేపట్టనున్న పనులకు భూమిపూజ చేస్తారు.

దేశ ఔన్నత్యాన్ని చాటిచెప్పిన మహనీయుడు వివేకానంద

అనపర్తి గ్రామీణం, న్యూస్‌టుడే: దేశ ఔన్నిత్యాన్ని, దేశ సంస్కృతి సంప్రదాయాలు, ఆధ్యాత్మిక వైభవాలను ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు స్వామివివేకానంద అని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. వివేకానంద వర్ధంతి సందర్భంగా లక్ష్మీనరసాపురంలో స్వామి విగ్రహానికి పూలమాలవేసి ఎమ్మెల్యే నివాళులు అర్పించారు.

మహా న్యూస్ అధినేతకు ఎమ్మెల్యే సంఘీభావం

అనపర్తి గ్రామీణం, న్యూస్‌టుడే: హైదరాబాద్‌లోని మహా న్యూస్ ఛానల్ కార్యాలయంపై ఇటీవల దాడి నేపథ్యంలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఛానల్ అధినేత మారెళ్ల వంశీకృష్ణను పరామర్శించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఆ కార్యాలయానికి వెళ్లి ఛానల్ అధినేత వంశీకృష్ణతో మాట్లాడారు.

భూమి కౌలు హక్కు బహిరంగ వేలం పాట ప్రకటన

తూ॥గో॥ జిల్లా, కోరుకొండ మండలం, బూరుగుపూడి గ్రామంలో వేంచేసియున్న శ్రీ వీరేశ్వర స్వామివారి దేవస్థానం పూర్తి హక్కు-బుక్తమైనటువంటి బూరుగుపూడి గ్రామం నందు ఆర్.యస్.నెం. 311, 611 వగైరాలలో గల య.23.86 సెంట్లు మెరక భూమిని 5 ప్రతులుగా సేద్యం చేసుకొని అనుభవించే హక్కును గూర్చి 3 సం॥లు కాలమునకు శ్రీ జిల్లా దేవదాయ శాఖ అధికారి, రాజమహేంద్రవరం వారి ఆమోదపు ఉత్తర్వులకు లోబడి ది.15-07-2025 మంగళవారం ఉ॥ 11 గం॥లకు దేవస్థానం వద్ద శ్రీ తనిఖీదారు, దే॥ధ॥శాఖ, రాజమహేంద్రవరం వారి సమక్షమున ఆలయ ధర్మకర్త వారిచే బహిరంగ వేలంపాటలు నిర్వహించబడును. ఆసక్తి గలవారు పాడుకొనుటకు వీలుగా ఈ ప్రకటన జారీ చేయడమైనది.
ది.03-07-2025, బూరుగుపూడి. ధర్మకర్త
గమనిక: పూర్తి వివరములు ఆయా రెవిన్యూ కార్యాలయముల నోటీసు బోర్డు నందు ప్రకటన కొరకు ఉంచిన కరపత్రముల ద్వారా తెలుసుకొనవలెను.

శాకాంబరి నమోస్తుతే..

అలంకరణలో అమ్మవారు

కడియం, న్యూస్‌టుడే: కడియపులంక గ్రామదేవతగా కొలిచే పుంతలో ముసలమ్మతల్లి శుక్రవారం శాకంబరీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. దాదాపు అయిదువందల కేజీల కూరగాయలతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణగా తీర్చిదిద్దారు. మురమండ గ్రామదేవతగా కొలువైన శ్రీమాచరమ్మతల్లి ఆలయంలో అమ్మవారు శాకంబరిగా భక్తులకు దర్శనమిచ్చారు. పలు రకాల పండ్లు, కూరగాయలతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు ఆలయకమిటీ నేతృత్వంలో భక్తులకు తీర్థప్రసాదాలను వితరణ చేశారు.

విజయదుర్గ ఆలయంలో..

అనపర్తి గ్రామీణం: ఆషాఢమాస శుక్రవారం సందర్భంగా పొలమూరులోని విజయదుర్గా అమ్మవారి ఆలయంలో అమ్మవారిని శాకాంబరిగా అలంకరించారు. ఆలయ అర్చకుడు యలమంచిలి సత్యనారాయణశర్మ ఆధ్వర్యంలో అమ్మవారిని వివిధ రకాల పండ్లు, కూరగాయలతో అలంకరించారు. ఉదయం నుంచి ఆలయంలో ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు నిర్వహించారు.

మెడికల్ కోడింగ్ పై అవగాహన సదస్సు

రాజానగరం: ఫార్మసీ రంగంలో మెడికల్ కోడింగ్ అనేది ముఖ్యపాత్ర పోషిస్తుందని డివైన్ హెల్త్‌కేర్ సంస్థ ప్రతినిధులు విజయన్ శేఖర్, దీపికా విజయన్ అన్నారు. దివాన్‌చెరువులోని వీజీఎస్ ఫార్మసీ కళాశాలలో మెడికల్ కోడింగ్‌పై శుక్రవారం అవగాహనా సదస్సు నిర్వహించారు. ఉద్యోగావకాశాల్లో ఈ కోడింగ్‌ను వినియోగించుకోవడం గురించి సంస్థ ప్రతినిధులు వివరించారు. ప్రిన్సిపల్ నరేంద్ర పాల్గొన్నారు.

భరతమాతను స్మరించాలి

రాజానగరం, న్యూస్‌టుడే: ప్రజలందరూ భరతమాతను స్మరిస్తూ, దేశభక్తి కలిగి ఉండాలని వాత్సల్య భారతి సంస్థ సహ కార్యదర్శి అరిందం కుమార్ అన్నారు. దివాన్‌చెరువులో సేవా ఉగాది ఆధ్వర్యంలో డా.రాంబాబు, తలారి వాసు నిర్వహించిన సాహిత్య సద్గోష్ఠి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అంతకుముందు పల్లకడియం జడ్పీ ఉన్నత పాఠశాలలో మాట్లాడుతూ.. విద్యార్థులు తమ శక్తిని గ్రహించాలని, దైనందిన కార్యక్రమానికి సంబంధించి సమయ సారిణి రూపొందించుకోవాలన్నారు.

దుర్వాసన.. దోమల మోత

ముగ్గళ్ల ఆవాసాల వద్ద మురుగు, పక్కనే తాగునీరు కొళాయి

సీతానగరం మండలం ముగ్గళ్లలో మురుగు కాలువ పక్కనే కొందరి ఆవాసాలు, తాగునీటి కొళాయిలు ఉన్నాయి. కాలువ పూడికోవడంతో విపరీతమైన దుర్వాసన వచ్చి అంటువ్యాధులు ప్రబలే పరిస్థితులు ఉన్నాయని స్థానికులు వాపోతున్నారు. ప్రధానంగా దళితపేటలో మురుగుకాలువల పరిస్థితి దయనీయంగా మారిందంటున్నారు. ర.భ.శాఖ ప్రధాన రోడ్డు పక్కనే నిర్మాణం చేసిన మురుగుకాలువపై ఎటువంటి రక్షణ బల్లలు వేయకపోవడంతో వృద్ధులు, పిల్లలు అందులో పడి క్షతగాత్రులగా మారుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణం చేసిన మురుగుకాలువ నుంచి ముంపునీరు పోకుండా కేవలం అలంకారప్రాయంగా మారి ప్రమాదాలకు నిలయమైందంటున్నారు. సమస్యను ఈవో పీఆర్డీ కేవీఎస్ఎస్ మూర్తి దృష్టికి తీసుకెళ్లగా పూడిక తీత పనులు, పారిశుద్ధ్య నిర్వహణ చేపడతామన్నారు.
- న్యూస్‌టుడే, సీతానగరం

అనపర్తిలో వైకాపా సమావేశం

అనపర్తి గ్రామీణం, న్యూస్‌టుడే: జగన్ పాలనతోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమవుతుందని మాజీ మంత్రి, వైకాపా జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. అనపర్తి వైకాపా కార్యాలయంలో శుక్రవారం జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి, వైకాపా నాయకులు గూడూరి శ్రీనివాస్, తిప్పల గురుమూర్తిరెడ్డి, విజయసారథి, సబ్బెళ్ల కృష్ణారెడ్డి, సత్తి రామకృష్ణారెడ్డి, నల్లమిల్లి మురళీమోహన బాలకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

CHANGE OF NAME

I, PADIGEPATI LALITHA PREETHI REDDY, D/o. Padigepati Praveen Kumar Reddy, D.No.79-17-13, 3rd Floor, Roop Vihar Apartment, Raja Street, Opp. Saibaba Temple, Tilak Road, Rajahmundry, E.G.Dt. I have changed my name from PADIGEPATI LALITHA PREETHI (Old name) to PADIGEPATI LALITHA PREETHI REDDY (New name) hence forth I am being called PADIGEPATI LALITHA PREETHI REDDY D/o. Padigepati Praveen Kumar Reddy, for all purposes.

CHANGE OF NAME

I, VEERAJYA LAKSHMI MADDIPATI C/o.Veera Phanindra Maddipati D.No.6-159, Pothula Manyam Street, Chinakondepudi, Seethanagaram Mandal, E.G.Dt. I have changed my name from MARNI VEERRAJYA LAKSHMI (Old name) to VEERAJYA LAKSHMI MADDIPATI (New name) hence forth I am being called VEERAJYA LAKSHMI MADDIPATI C/o.Veera Phanindra Maddipati for all purposes.

కొవ్వూరు

• కొవ్వూరు • నిడదవోలు • గోపాలపురం

వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

చాగల్లు: వర్షాల సమయంలో జీవాలకు వ్యాపించే వ్యాధులపట్ల అప్రమత్తంగా ఉండి, వైద్యుల సలహాలను, సూచనలను తప్పక పాటించాలని పశు సంవర్ధకశాఖ ఉపసంచాలకుడు డా. కె.సత్యనారాయణ పేర్కొన్నారు. చాగల్లు మండలం మీనానగరం, కొవ్వూరు మండలం పంగిడి తదితర గ్రామాల్లో శుక్రవారం జీవాలకు నట్టల నివారణ మందు వేసి, రైతులకు వ్యాధులపట్ల అవగాహన కల్పించారు. కార్యక్రమంలో చాగల్లు పశువైద్యాధికారి యు.ముఖేష్ పాల్గొన్నారు.

విజయ కనకదుర్గమ్మకు పూజలు

ఉండ్రాజవరం: ఆషాఢ మాసం దశమి శుక్రవారం పురస్కరించుకుని మోర్తలో కొలువైన విజయ కనకదుర్గమ్మకు విశేష అలంకరణ, పూజలు, అభిషేకాలు, లలిత సహస్ర నామ పారాయణం నిర్వహించారు.

పుర కమిషనర్‌గా బాధ్యతలు

బాధ్యతలు స్వీకరిస్తున్న సందీప్

కొవ్వూరు పట్టణం, న్యూస్‌టుడే: కొవ్వూరు పురపాలక కమిషనర్‌గా బి.సందీప్‌నకు పూర్తి అదనపు బాధ్యతలు (ఎఫ్ఏసీ) అప్పగిస్తూ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ (డీఎంఏ) నుంచి ఉత్తర్వులు అందాయి. సహాయ ఇంజినీరుగా ఉన్న ఆయన శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు కమిషనరుగా పని చేసిన టి.నాగేంద్రకుమార్‌పై ఆరోపణల కారణంగా బదిలీ వేటు పడిన విషయం తెలిసిందే. సకాలంలో పౌర సేవలు అందేలా చూడటంతో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని సందీప్ తెలిపారు. కార్యాలయ అన్ని విభాగాల సిబ్బంది ఆయనను అభినందించారు.



కొవ్వూరులో నివాళి అర్పిస్తున్న ఆర్యవైశ్య సంఘ నాయకులు

రాష్ట్రాభివృద్ధిలో కీలక భూమిక

కొవ్వూరు పట్టణం, నిడదవోలు: ప్రజ్ఞాశాలి, కార్యదక్షుడిగా రాష్ట్రాభివృద్ధికి మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య కీలక పాత్ర పోషించారని ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు మట్టే వరప్రసాద్ అన్నారు. పట్టణంలోని ఆర్యవైశ్య కల్యాణ మండపం వద్ద శుక్రవారం రోశయ్య జయంతి నిర్వహించారు. విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యదర్శి కొల్లేపర శ్రీనివాస్, సంఘ పూర్వాధ్యక్షుడు ఎంబీఎస్ దత్తుడు, కోశాధికారి టి.నాగరమేష్, వాసవి క్లబ్ అధ్యక్షుడు మన్యం గుప్త పాల్గొన్నారు. ● రోశయ్య జయంతిని నిడదవోలు పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నిడదవోలు పట్టణ అధ్యక్షుడు మేడవరపు భద్రం దొర నిర్వహించారు. పూలమాలలు వేసి అంజలిఘటించారు. రాష్ట్ర కార్యదర్శి చిన్నం మురళీకృష్ణ, అగర్వాల్ హీరాలాల్, మండల అధ్యక్షుడు భావన రమేష్, జీవీవీ సత్యనారాయణ, షేక్ చినజిలాని పాల్గొన్నారు.

నిడదవోలులో అంజలి ఘటిస్తున్న కాంగ్రెస్ నాయకులు

ఖాళీలు భర్తీ చేయాలి

కొవ్వూరు పట్టణం, నిడదవోలు: డిజిటల్ చార్జ్ కల్పించాలని, అమలు చేయడంతోపాటు ఖాళీలు భర్తీ చేయాలని ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా కార్యదర్శి జి.చిరంజీవి అన్నారు. రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు కొవ్వూరు ఆర్టీసీ డిపో వద్ద శుక్రవారం గేట్ మీటింగ్, ధర్నా నిర్వహించారు. పాత పద్ధతిలో ఉద్యోగులకు వైద్య సేవలందించాలన్నారు. విద్యుత్తు బస్సులను ఆర్టీసీ ద్వారానే నడపాలన్నారు. డిపో కార్యదర్శి ఎం.రామారావు, గ్యారేజ్ కార్యదర్శి బి. రవీంద్ర, ఎస్.సూరిబాబు, కె.సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. ● ఆర్టీసీ ఉద్యోగులకు ఆరేళ్లగా పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నిడదవోలు ఆర్టీసీ డిపో వద్ద కార్మికులు ధర్నా నిర్వహించారు. డీఏ బకాయిలు చెల్లించాలని తదితర డిమాండ్లతో నినాదాలు చేశారు. ఎస్కే ముస్తాఫా, డిపో అధ్యక్షుడు ఎం.శ్రీనివాస్, కార్యదర్శి ఎండీ మొహిద్దీన్, గ్యారేజీ కార్యదర్శి రామకృష్ణ పాల్గొన్నారు.

కొవ్వూరు ఆర్టీసీ డిపో ఎదుట నాయకుల నిరసన

ప్రభుత్వ ఆసుపత్రులు వెంటాడే సమస్యలు

పరిశీలన

కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం నియోజకవర్గాల పరిధిలోని పలు సామాజిక, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సమస్యలు నెలకొన్నాయి. కొన్ని చోట్ల వైద్యులు లేక ఇబ్బందులు పడుతుంటే మరో చోట పిచ్చిమొక్కలు, స్లాబు లీకులు, ఆసుపత్రి స్థాయి పెంచకపోవడం, మందుల కొరత, కాపలాదారుడు లేక రోగులు అవస్థలు పడుతున్నారు.

వైద్యుడు కావాలి..

నల్లజర్ల: నల్లజర్ల ప్రభుత్వాసుపత్రిలో ఇటీవల ఓపీ సంఖ్య 110కి పెరిగింది. గతంలో రోజుకు ఈ సంఖ్య 60 నుంచి 70 ఉండేది. ఈ ఆసుపత్రికి షుగర్‌తో పాటు దురదల సమస్యలతో రోగులు ఎక్కువగా వస్తున్నారు. ఆసుపత్రిలో గతంలో ఇద్దరు వైద్యులు ఉండేవారు. ఒకరు ఆయా గ్రామాల్లో వైద్య సేవలు అందించగా మరొకరు ఆసుపత్రిలో ఓపీలు చూసేవారు. అందులో ఒక డాక్టర్ ఇటీవల బదిలీపై పోతవరం ప్రభుత్వాసుపత్రికి వెళ్లారు. దీంతో నల్లజర్ల ప్రభుత్వాసుపత్రికి మరో డాక్టర్ రావాల్సి ఉంది.

ఆవరణలో పిచ్చిమొక్కలు

ఉండ్రాజవరం: ఉండ్రాజవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో పిచ్చి మొక్కలు పెరిగి ఛిద్రంగా దర్శనమిస్తుంది. పాములు సంచరించటంతో అక్కడ వారంతా భయభ్రాంతులకు గురవుతున్నారు. గడ్డి, పిచ్చి మొక్కలు తొలగించే చర్యలు తీసుకుంటామని వైద్యాధికారి దుర్గా మహేశ్వరరావు తెలిపారు.

గడ్డి, చెత్తతో ఇలా..

స్లాబు లీకులతో హడల్..

దేవరపల్లి: దేవరపల్లి మండలం యాదవోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనం నిర్మించి 37 ఏళ్లు అవ్వడంతో స్లాబు లీక్ అవుతూ రోగులను హడలెత్తిస్తుంది. అలాగే రక్త పరీక్ష కేంద్రం, కంప్యూటర్ ల్యాబ్‌లో నీరు కారడంతో పరికరాలు తడిసిపోతున్నాయని సిబ్బంది వాపోతున్నారు.

వంద పడకలు ఎప్పటికో..

నిడదవోలు: నిడదవోలు పట్టణంలో ఉన్న సామాజిక ఆసుపత్రి వంద పడకల స్థాయికి చేయాలనే ప్రతిపాదన ముందుకు సాగడం లేదు. ప్రస్తుతం 30 పడకల స్థాయిగా ఉన్న ఈ ఆసుపత్రిని వంద పడకలకు పెంచాలనే ప్రతిపాదన ఉంది. ప్రస్తుతం రెండు నర్సు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జ్వర పీడితుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ఆసుపత్రికి వచ్చే రోగులు, వారి సహాయకులు వాహనాలు నిలుపుదల చేసుకునేందుకు అవకాశం లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు.

రాత్రి కాపలాదారు లేక..

తాళ్లపూడి: జలుబు, దగ్గు, జ్వరాలతో బాధపడుతూ చికిత్స నిమిత్తం మలకపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగుల సంఖ్య మూడు రోజులుగా పెరుగుతోంది. నీటి శుద్ధి పరికరం మరమ్మతులకు గురవడంతో టిన్నులను అందుబాటులో ఉంచుతున్నారు. రాత్రి కాపలాదారుడు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వైద్యసిబ్బంది తెలిపారు.

వచ్చిన రోగిని వచ్చినట్లు పంపించి..

గోపాలపురం: గోపాలపురం సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఒక దంత వైద్యుడు మినహా కావాల్సిన వైద్యులు ఉన్నారు. నిత్యం 110 నుంచి 150 వరకు ఓపీ సైతం ఉంటుంది. కాని వైద్యం కోసం వచ్చిన రోగులను అధికంగా కొవ్వూరు, రాజమహేంద్రవరం రిఫర్ చేస్తున్నారని వాపోతున్నారు. కొద్దిపాటి సమస్యతో వచ్చినా రిఫర్ చేయడంపై పలుమార్లు రోగి తరపు బంధువులు వైద్యులతో గొడవ పడిన సందర్భాలు ఉన్నాయి. గాయాలైన వారు ఆసుపత్రికి వస్తే ఎక్స్‌రే సౌకర్యం ఉన్నప్పటికీ అది తీసేవారు లేక మరో చోటకి వెళ్లాల్సి వస్తుంది. దీంతో బయట అధిక సొమ్ములు ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.

మందుల కొరత..

పెరవలి: పెరవలి మండలంలోని కానూరు, పెరవలి ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో రోగులకు మధుమేహానికి ఇచ్చే ఇన్సులిన్ సూది మందు దొరకక అవస్థలు పడుతున్నారు. వీటిని పూర్తిస్థాయిలో రోగులకు అందించాల్సి ఉంది.

వైద్య నిపుణులు లేక సేవలు ప్రహసనం..

కొవ్వూరు పట్టణం: కొవ్వూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో రోజూ 200 వరకు ఓపీ ఉంటుంది. సుమారు 35 మంది ఇన్‌పేషెంట్లుగా ఉంటారు. ఇటీవలే చిన్న పిల్లల వైద్యుడిని నియమించారు. డిప్యూటీ సివిల్ సర్జన్ (జనరల్ సర్జరీ), సివిల్ అసిస్టెంట్ సర్జన్ (జనరల్), సివిల్ సర్జన్ జనరల్ ఇక్కడ లేరు. ఎముకల వైద్య నిపుణుడు నెల రోజుల క్రితం ఇక్కడి నుంచి వెళ్లడంతో ఆ విభాగం ఖాళీ అయ్యింది. రోజూ 50 నుంచి 60 వరకు ఎక్స్‌రేలు తీసే పరిస్థితి ఉన్నా చూసే వైద్యుడు లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు.

వృద్ధురాలికి రక్త పరీక్ష చేస్తున్న సిబ్బంది

అల్లూరి భావితరాలకు ఆదర్శం

కొవ్వూరు పట్టణం: అల్లూరి బాటే తరాలకు మార్గదర్శకమని ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. గోదావరిమాత క్షత్రియ సేవా సంఘం ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు జయంతి సంఘ అధ్యక్షుడు అధ్యక్షత వహించగా ఎమ్మెల్యే నాయకులతో కలిసి అల్లూరి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కంఠమణి రామకృష్ణ, పిక్కి నాగేంద్ర, సూరపనేని చిన్ని, రామకృష్ణంరాజు, నారాయణరాజు పాల్గొన్నారు. నిడదవోలు, పెరవలి: నిడదవోలులో సీఐటీయూ నాయకుడు జువ్వల రాంబాబు ఆధ్వర్యంలో గాంధీనగర్‌లో ఉన్న అల్లూరి విగ్రహానికి పట్టణ ప్రముఖులు నివాళి అర్పించారు. వైద్యులు డాక్టర్ బూరుగుపల్లి అప్పారావు, మాజీ కౌన్సిలర్ పేరిచర్ల సత్యనారాయణరాజు, తిరుపతి సత్యనారాయణ, పొన్న కృష్ణబాబు పాల్గొన్నారు. ● పెరవలి మండలంలోని పలు గ్రామాల్లో కార్యక్రమాలు నిర్వహించారు. దండు వరాహ నరసింహ వాసుదేవవర్మ, సత్యనారాయణ పాల్గొన్నారు.

గోపాలపురం, దేవరపల్లి ఉండ్రాజవరం: గోపాలపురం తహసీల్దార్ అజయ్‌బాబు ఆధ్వర్యంలో కార్యాలయంలో నివాళి అర్పించారు. ● అల్లూరి సీతారామరాజుని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు అన్నారు. దేవరపల్లిలోని కోదండ రామాలయం పక్కన ఉన్న సీతారామరాజు విగ్రహం వద్ద క్షత్రియ సంఘం ఆర్ ఆర్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అనంతరం ఇటీవల పదో తరగతి ఫలితాల్లో ప్రథమస్థానం సాధించిన విద్యార్థిని కమతాజ్‌కి ఎమ్మెల్యే రూ.10వేలు, ఆర్ ఆర్ యూత్ తరపున ఓరుగంటి శివనాగప్రసాద్ రాజు రూ.5 వేలు అందజేశారు. సుంకర దుర్గారావు, కరిసేటి రామచంద్రరాజు పాల్గొన్నారు.

గోపాలపురం తహసీల్దార్ కార్యాలయంలో..

నిడదవోలులో..

● దేవరపల్లి మండల పరిషత్తు కార్యాలయం వద్ద ఎంపీపీ కెవికె.దుర్గారావు పాల్గొన్నారు. ● ఉండ్రాజవరంలో నాయకులు ముదునూరి రవీంద్ర రాజు, నారాయణ రాజు, ఇందుకూరి కేశవరాజు, శ్రీనివాస రాజు, వేదుల శ్రీనివాసులు పాల్గొన్నారు.

దేవరపల్లిలో ఎమ్మెల్యే వెంకటరాజు

ఆటస్థలంలో ఇసుక గుట్టలు తొలగింపు

తాళ్లపూడి: మండలంలోని వేగేశ్వరపురంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆట స్థలంలో ఉన్న ఇసుక గుట్టలను పొక్లెయిన్‌తో తొలగించారు. వీటి కారణంగా విద్యార్థులు ఆటలు ఆడేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటుండడంతో గత నెల 24న 'ఈనాడు'లో ప్రచురితమైన 'ఆటస్థలం ఇసుక మయం' శీర్షిక వార్తకు ఎంఈవో బాలాజీ స్పందించారు. ఇసుకను మరో చోటికి తరలించి ఆటస్థలాన్ని శుభ్రం చేయించారు.

విద్యార్థులకు వైద్య పరీక్షలు

ఉండ్రాజవరం: రాష్ట్రీయ బాల స్వస్థ్‌లో భాగంగా మోర్త తదితర గ్రామాల్లోని పాఠశాలల్లో విద్యార్థులకు హిమోగ్లోబిన్, ఎత్తు, బరువు, దాతి, తల చుట్టు కొలతల తదితర పరీక్షలు శుక్రవారం నిర్వహించారు. సీహెచ్‌వో విజయకుమార్, హెచ్ఎం సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.

దళితుల సంక్షేమానికి కృషి చేయాలి

కొవ్వూరు పట్టణం: దళితులపై దాడులను నియంత్రించి వారి సంక్షేమానికి కృషి చేయాలని ఎమ్మార్పీఎస్ఎస్ (మాదిగ రిజర్వేషన్ పోరాట రాష్ట్ర సమితి) వ్యవస్థాపకుడు బుంగా సంజయ్ కోరారు. ఎస్సీ కమిషన్ ఛైర్మన్ కేఎస్ జవహర్‌ను కొవ్వూరులో మర్యాద పూర్వకంగా శుక్రవారం కలిసి ఎస్సీ, ఎస్టీల సంక్షేమంపై చర్చించారు. చంద్రశేఖర్, మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ దూది జయరాజు, ఎమ్మార్పీఎస్ఎస్ రాష్ట్ర కార్యదర్శి సూరిబాబు, బొమ్ము గంగాధర్, పవన్‌కుమార్, బుంగా దత్తు తదితరులు పాల్గొన్నారు.

ప్రజల గుండెల్లో రంగాకు సుస్థిరస్థానం

కొవ్వూరు పట్టణం, తాళ్లపూడి, దేవరపల్లి, ఉండ్రాజవరం, నిడదవోలు: దశాబ్దాల కాలంగా పేద ప్రజలందరి గుండెల్లో సుస్థిర స్థానం పొందిన వంగవీటి మోహన రంగా పోరాట పటిమ చిరస్మరణీయమని కాపు సంఘ నాయకులు పేర్కొన్నారు. కొవ్వూరులోని రౌండు రామాలయం యూత్, కాపు సంఘ నాయకుల ఆధ్వర్యంలో మెరకవీధి కూడలిలో శుక్రవారం ఆయన జయంతి నిర్వహించి నివాళి అర్పించారు. నగళ్లపాటి శ్రీనివాస్, చిట్టూరి అన్నవరం, గంటా చిరంజీవి పాల్గొన్నారు. ✦ తాళ్లపూడి మండలంలోని మలకపల్లిలో రంగా జయంతి కాపు నాయకుడు రాగు వీర్రాజు ఆధ్వర్యంలో నిర్వహించి నివాళి అర్పించారు. ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు హాజరై కేకు కోశారు. ✦ దేవరపల్లిలో జనసేన ఇన్‌ఛార్జి దొడ్డిగర్ల సువర్ణరాజు పాల్గొని పూలమాలవేసి అంజలిఘటించారు. ఎంపీపీ కెవికె.దుర్గారావు నిర్వహించారు. ✦ ఉండ్రాజవరం మండలంలోని తాడిపర్రులో నాయకులు వర్రే రమేష్, దుర్గా ప్రసాదు, నార్ని రామకృష్ణ, గిద్దా దుర్గారావు, జవ్వాది వినయ్ పాల్గొన్నారు. ✦ నిడదవోలులో బూరుగుపల్లి శ్రీనివాసరావు పాల్గొని నివాళి అర్పించారు.

కొవ్వూరులో రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న కాపు సంఘ నాయకులు

నిడదవోలులో...

దేవరపల్లిలో

ఆత్మవిశ్వాసంతో సంకల్పం సాకారం

కొవ్వూరు పట్టణం, న్యూస్‌టుడే: ఆత్మవిశ్వాసంతో వేసే ముందడుగుతో ఏ సంకల్పమైనా సాకారమవుతుందని వివేకానంద విగ్రహ ఫౌండేషన్ ఛైర్మన్ అనపర్తి గోపాలకృష్ణ అన్నారు. వివేకానందుడి వర్ధంతిని కొవ్వూరు టోలుగేటు వద్ద ఉద్యానంలో శుక్రవారం నిర్వహించారు. స్వామి వివేకానందుడి విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. గోపాలకృష్ణ, చైతన్య వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు వైకే శ్రీనివాస్ మాట్లాడుతూ భారతదేశ ఔన్నత్యాన్ని, సంస్కృతిని విశ్వవ్యాప్తం చేసిన మహోన్నత శక్తి వివేకానందుడన్నారు. ఎస్.రాఘవేంద్ర, కె.భరద్వాజశర్మ పాల్గొన్నారు.

శేషారావును కలిసిన వైస్ ఛాన్సలర్

ఉండ్రాజవరం, న్యూస్‌టుడే: తాడేపల్లిలోని స్కిల్ డెవలప్‌మెంట్ కార్యాలయంలో ఏపీ నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ బూరుగుపల్లి శేషారావును వీఆర్ సిద్ధార్థ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఏవీ రత్నప్రసాదు శుక్రవారం కలిశారు. శేషారావుకు పుష్పగుచ్ఛాలిచ్చి శాలువాతో సత్కరించారు.

మద్దిపాటి సాయం ఆదర్శం: ఎస్పీ

ఏలూరు టూటౌన్, న్యూస్‌టుడే: శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల కట్టడికి పోలీసులకు వాహనాలు కీలకమని.. తమ శాఖకు కొత్త వాహనం విరాళమిచ్చిన గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ఇతరులకు ఆదర్శమని ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిశోర్ అన్నారు. ద్వారకాతిరుమల పోలీసుస్టేషన్‌కు సొంత నిధులు రూ.12 లక్షలు విలువైన బొలెరో వాహనాన్ని ఎమ్మెల్యే కొనుగోలు చేశారు. స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం ఎస్పీకి వాహన తాళాలు అందజేశారు. అంతకుముందు వాహనానికి పూజలు చేసి జెండా ఊపి ప్రారంభించారు. అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు.

సుపరిపాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు

తాళ్లపూడి, నిడదవోలు: ఇకముందు అందించబోయే పథకాల వివరాలను కరపత్రాల రూపంలో ప్రజలకు పంపిణీ చేస్తున్నట్లు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు తెలిపారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం తాళ్లపూడిలో శుక్రవారం ఎమ్మెల్యే నిర్వహించారు. మండల శాఖ అధ్యక్షుడు నామన పరమేశ్వరరావు, నాయకులు నామా కొండబాబు, నానిబాబు, భీమరాజు పాల్గొన్నారు. ● పేదల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని తెదేపా నిడదవోలు మండల తెదేపా అధ్యక్షుడు వెలగన సూర్యారావు అన్నారు. సమిశ్రగూడెంలో ఇంటింటా కరపత్రాలు పంపిణీ చేశారు. డీవీ శ్రీనివాసరావు, గోగిన శ్రీనివాసరావు పాల్గొన్నారు.

తాడిపూడిలో కరపత్రాలతో వివరిస్తున్న ఎమ్మెల్యే ముప్పిడి

పేదల సంక్షేమమే పరమావధి : వెంకటరాజు

నల్లజర్ల: పేదల సంక్షేమమే పరమావధిగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందని ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పేర్కొన్నారు. అనంతపల్లి, నబీపేట, కవులూరు గ్రామాల్లో శుక్రవారం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి కరపత్రాలను అందజేశారు. మండలశాఖ అధ్యక్షుడు తాతిన సత్యనారాయణ, మాజీ ఎంపీపీ జమ్ముల సతీష్, గన్నమని వెంకటేశ్వరరావు, ఉదయ్‌భాస్కర్, శివనాగరాజు పాల్గొన్నారు.

అనంతపల్లిలో పాల్గొన్న ఎమ్మెల్యే వెంకటరాజు

అక్రమంగా తరలిస్తున్న చౌక బియ్యం స్వాధీనం

దేవరపల్లి: యర్నగూడెంలోని పోతవరం వెళ్లే రహదారిలో అక్రమంగా లారీలో తరలిస్తున్న రేషన్‌బియ్యాన్ని శుక్రవారం విజిలెన్స్, పౌరసరఫరాల శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అధికారుల వివరాలు ఇలా.. నల్లజర్లకి చెందిన ఓ రైస్‌మిల్లు నుంచి బిక్కవోలు వెళ్తుండగా లారీలోని 400 బస్తాల్లో సుమారు 18,000 కేజీల రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. బియ్యానికి సంబంధించి వేలంలో పాడుకున్న పత్రాలు చూపించగా కాలపరిమితి ముగిసినట్లు అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి గణాంకాలు ఉన్నతాధికారుల దర్యాప్తు అయిన వెంటనే తెలియపరుస్తామని వెల్లడించారు. ఈ దాడుల్లో విజిలెన్స్ డీఎస్పీ ఎస్.తాతారావు, సీఐ మధుబాబు, ఏఎస్ఓ నాగాంజనేయులు, సీఎస్‌డీటీ సత్యనారాయణ పాల్గొన్నారు.

దమ్మెన్నులో వైకాపా ఎంపీటీసీ, సర్పంచుల మధ్య వాగ్వాదం

అధికారుల సమక్షంలో కరచాలనం చేస్తున్న సర్పంచి, ఎంపీటీసీ సభ్యులు

ఉండ్రాజవరం, న్యూస్‌టుడే: ఉండ్రాజవరం మండలం దమ్మెన్నులో వైకాపా ఎంపీటీసీ, సర్పంచుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ పంచాయతీ సమావేశాన్ని శుక్రవారం నిర్వహించగా తన పక్కన ఎంపీటీసీ సభ్యుడికి కుర్చీ ఎలా వేస్తారు.. ప్రొటోకాల్ ప్రకారం కూర్చోటానికి కుదరదని సర్పంచి గురజర్ల సత్యనారాయణ అన్నారు. ఎంపీటీసీ సభ్యుడు నా పక్కన లేస్తేనే సభ జరుగుతుందని లేదా తాను వెళ్లిపోతానని సర్పంచి పట్టుపట్టారు. దీంతో ఎంపీటీసీ సభ్యుడు గెడ్డం రామకృష్ణ సమావేశం నుంచి బయటకు వెళ్లి అంబేడ్కర్ చిత్రపటంతో ప్రధాన రోడ్డుపై బైఠాయించారు. గ్రామంలోని దళిత సామాజిక వర్గం వారు పలువురు అక్కడకు చేరి ఎంపీటీసీ సభ్యుడికి మద్దతుగా నిలిచారు. సర్పంచి క్షమాపణ చెప్పాలని ఆందోళన చేశారు. దీంతో ఎంపీడీవో వి.రామారావు, తహసీల్దార్ పిఎన్‌డి ప్రసాదు పంచాయతీ వద్దకు చేరి జరిగిన సంఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. సర్పంచి క్షమాపణ చెప్పటంతో గొడవ సద్దుమణిగింది.

వేలాడుతున్న తీగలు...

తాళ్లపూడి: తాళ్లపూడి బజారు కూడలిలో రహదారిలో తీగలు కిందికి వేలాడుతున్నాయి. గత మండల పరిషత్తు సమావేశాల్లో దీనిపై సభ్యులు ప్రస్తావించినా ఇంత వరకు సరిదిద్దేందుకు ఎటువంటి చర్యలు లేవు. విద్యుత్తు స్తంభాలు, పరివర్తకాల చుట్టూ పొదలు అల్లుకున్నాయి.

తాళ్లపూడి బజారు కూడలిలో తీగలు ఇలా..

సమగ్రాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక

కొవ్వూరు పట్టణం: నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తున్నామని ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. కొవ్వూరులోని తెదేపా కార్యాలయంలో శుక్రవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. తల్లికి వందనం లబ్ధి, రేషన్ కార్డుల మంజూరు, రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణం తదితర అంశాలపై 12 మంది అర్జీలను ఇచ్చారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని, ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలన్నారు. ద్విసభ్య కమిటీ సభ్యులు జొన్నలగడ్డ సుబ్బరాయచౌదరి, కె.రామకృష్ణ, సూరపనేని చిన్ని పాల్గొన్నారు.



మొక్కలు పెంచుదాం..

వేల సంఖ్యలో సిద్ధం

గోపాలపురం, న్యూస్‌టుడే: జీవకోటి మనుగడకు పర్యావరణ పరిరక్షణ ఎంతో అవసరం. గత వైకాపా ప్రభుత్వం మొక్కల పెంపకం పూర్తిగా విస్మరించి, ఉన్న నర్సరీలను మూసివేసింది. మరలా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణపై దృష్టి పెట్టి పచ్చదనాన్ని మరింత పెంపొందించే లక్ష్యంతో మొక్కల పెంపకాన్ని చేపట్టారు. ఇందుకు అటవీ శాఖ, ఉపాధి హామీ పథకం కలిసి సామాజిక అడవుల పెంపకం ఆధ్వర్యంలో గానుగ, ఉసిరి, మద్ది, నేరేడు, రావి, చింత తదితర మొక్కలు పెంచుతున్నారు. ఈ ఏడాది ప్రతి నియోజకవర్గంలో కనీసం లక్ష మొక్కలు నాటించాలనే ప్రణాళిక రూపొందించారు.

గోపాలపురం నియోజకవర్గ పరిధిలో గోపాలపురం, అనంతపల్లిలో రెండు చోట్ల నర్సరీలు ఏర్పాటు చేసి 1.20 లక్ష మొక్కలు పెంచుతున్నారు. ఈ రెండు నర్సరీల నుంచి తాళ్లపూడి, కొవ్వూరు, గోపాలపురం, నల్లజర్ల, దేవరపల్లి, చాగల్లు మండలాలకు ఇక్కడ నుంచి పంపిణీ చేయనున్నారు. నిడదవోలు నియోజకవర్గ పరిధిలోని శెట్టిపేటలో ఒక నర్సరీ ఏర్పాటు చేశారు. గత నెల 5న పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని సుమారు 40000 మొక్కలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం కార్తికమాసం వరకు కొనసాగించాలని అధికారులు నిర్ణయించారు. ఈ నెల 10న ప్రభుత్వం, ప్రైవేటు, కళాశాలలో నిర్వహించే తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశంలో తల్లి పేరిట ప్రతి ఒక్కరూ మొక్క నాటి దాని సంరక్షణ బాధ్యతను బిడ్డలకు ఇచ్చేలా ప్రణాళిక సిద్ధం చేశారు.

గోపాలపురం నర్సరీలో పెంచుతున్న మొక్కలు

పెంచిన మొక్కలు..

గోపాలపురం	: 67500
పంపిణీ చేసినవి	: 20500
అనంతపల్లి	: 52500
పంపిణీ చేసినవి	: 19500

ప్రత్యేక ప్రణాళికతో చర్యలు..

ప్రభుత్వం ఆదేశాల మేరకు మొక్కల పెంపకం ఒక ప్రత్యేక ప్రణాళికతో సాగుతుంది. కొవ్వూరు, గోపాలపురం, నిడదవోలు నియోజకవర్గాల పరిధిలో సుమారు 7300 ఎకరాలు అటవీ భూమి ఉంది. ఇప్పటికే చాలా చోట్ల అటవీ భూమిలో మొక్కల పెంపకం జరుగుతుంది. మిగిలిన చోట, ప్రభుత్వం ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు పెంచే విధంగా చర్యలు తీసుకుంటున్నాం.

– వేణు గోపాల్, డీఆర్‌వో, నల్లజర్ల

(c) eenadu

ఈనాడు ఏలూరు

శనివారం జులై 5, 2025

లెక్క పక్కాగా ఉండాల్సిందే !

ఖరీఫ్ సాగులో డిజిటల్ సర్వేకి రంగం సిద్ధం

కలిదిండి, న్యూస్‌టుడే: ఈ-పంట నమోదులో తప్పులు కుప్పలుగా ఉండడంతో గత ఐదేళ్లూ రైతులు పడ్డ అవస్థలు అన్నీ, ఇన్నీ కావు. 2025 ఖరీఫ్ డిజిటల్ క్రాప్ సర్వేలో ఎలాంటి తప్పులకు ఆస్కారం ఇవ్వకుండా పారదర్శకంగా చేసేందుకు జిల్లా వ్యవసాయ శాఖ యంత్రాంగం సమాయత్తమవుతోంది. ఈ నెల రెండో వారంలో సర్వే ప్రారంభం కానున్న నేపథ్యంలో మార్గదర్శకాలు విడుదల చేశారు.

కలిదిండిలో ఈ-పంట నమోదు చేస్తున్న వ్యవసాయ శాఖ అధికారులు

మార్గదర్శకాలిలా.. సాగుకు యోగ్యం కాని వ్యవసాయేతర, ప్రభుత్వ భూములను తొలగించి.. అనుకూలమైన వాటి వివరాలు నమోదు చేయనున్నారు. ప్రస్తుత వర్గీకరణలతో పాటు ఐదేళ్లుగా పంట వేయని బీడు భూముల వర్గీకరణ అమల్లోకి తీసుకొచ్చారు. పొలం గట్ల మీద ఉండే వివిధ రకాలు చెట్లు, సాగు చేసిన పంటను సర్వే కొత్త విధానంలో చేర్చారు. వ్యవసాయ పంటలు.. ఎంఏవో, ఉద్యాన పంటలు.. హెచ్‌వో, సాగుకు యోగ్యం కాని - ప్రభుత్వ భూములను తహసీల్దారు పరిశీలించాల్సి ఉంటుంది. వీళ్లు తిరస్కరించిన భూములకు సంబంధించి సరైన కారణాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి. తిరస్కరణకు గురైన వాటిని రైతు సేవా కేంద్ర సిబ్బంది తిరిగి క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. రీ-సర్వే చేసిన రికార్డులు ఏడీఏ, డీహెచ్‌వో ఆమోదించాలి. అభ్యంతరకర భూముల్లో సర్వే జాయింట్ కలెక్టర్ అనుమతితో చేయాల్సి ఉంటుంది.

జిల్లాలో ఇలా.. జిల్లాలో గతేడాది ఖరీఫ్‌లో 2,60,731 ఎకరాల విస్తీర్ణానికి గాను 2,13,231 ఎకరాల్లో వివిధ రకాల పంటలు వేసినట్లు రికార్డుల్లో నమోదైంది. ఈ ఏడాది అంతకుమించి నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

బీమాకి ఇదే ధీమా.. భూమి యజమానితో పాటు కౌలు రైతుకు చెందిన వివరాలు నమోదు చేయాలి. ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయినప్పుడు ప్రభుత్వం నుంచి బీమా పొందాలంటే ఈ-పంట నమోదే కీలకం. భూమి యజమానికి బీమా వర్తిస్తుంది. అదే సమయంలో పొలం లీజుకు ఇస్తే.. ఆ పరిహారం కౌలు రైతుకు దక్కుతుంది.

ఉపేక్షించేది లేదు

నిబంధనలు అనుసరించి ఈ-పంట డిజిటల్ సర్వే నిర్వహించాలి. ప్రతి పంటను నమోదు చేయాల్సిందే. పంటల విస్తీర్ణంలో తేడాలు, ఓ రకం పంటను వేస్తే.. ఇంకో రకంగా రికార్డు చేయడం, పలు కారణాలు చూపించి ఏమాత్రం అలసత్వం వహించినా.. తప్పులు నమోదు చేసినా ఉపేక్షించేది లేదని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి షేక్ హబీబ్ బాషా స్పష్టం చేశారు.

పామాయిల్ పరిశ్రమ ప్రైవేటీకరణ ఆపాలి



ఏలూరు టూటౌన్, న్యూస్‌టుడే: పెదవేగిలోని పామాయిల్ పరిశ్రమ ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలని ఎంపీ పుట్టా మహేశ్‌కుమార్ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి వినతిపత్రం అందజేశారు. నాయీ బ్రాహ్మణుల సామాజిక భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలని, కుక్కునూరు మండలంలో విద్యుత్తు సమస్యలు పరిష్కరించాలని కోరారు. పొగాకు రైతులకు అండగా నిలవాలని విన్నవించారు. సమస్యలపై చంద్రబాబు సానుకూలంగా స్పందించారని ఎంపీ తెలిపారు.

బంగారు కుటుంబాల లక్ష్యం @ 77,485

ఏలూరు కలెక్టరేట్, న్యూస్‌టుడే: పీ4 అమల్లో భాగంగా ఏలూరు జిల్లాలో 77,485 బంగారు కుటుంబాలే లక్ష్యంగా నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. పీ4 అమలుపై సచివాలయం నుంచి శుక్రవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆయన దూరదృశ్య సమావేశం నిర్వహించి మాట్లాడారు. రాష్ట్రంలో ఆగస్టు 15 నాటికి 15 లక్షల బంగారు కుటుంబాలను మార్గదర్శులతో అనుసంధానించాలన్నారు. ఏలూరు జిల్లాలో ఈ ప్రక్రియను సమర్థంగా నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు. కలెక్టర్ వెట్రిసెల్వి, సీపీవో వాసుదేవరావు, డీఆర్‌డీఏ పీడీ విజయరాజు పాల్గొన్నారు.

కనిపించక.. కనుగొనక !

* విషాదాంతమవుతున్న అదృశ్య కేసులు
* దర్యాప్తులో వెలుగు చూస్తున్న వాస్తవాలు

ఏలూరు నేరవార్తలు, న్యూస్‌టుడే

కొన్నాళ్లు కనిపించకుండా పోవడం.. తర్వాత ఆచూకీ కనుగొనడం.. కథ సుఖాంతం కావడం.. సాధారణంగా అదృశ్య కేసుల్లో కనిపించే ప్రక్రియ ఇది. కొన్ని కేసులు మాత్రం అంతుపట్టని విధంగా తయారవుతున్నాయి. అదృశ్యమైన వారు హత్యకు గురై విగతజీవులుగా మారాకే నిజాలు వెలుగు చూస్తున్నాయి. ఫలితంగా బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంటోంది. ఉభయ జిల్లాల్లో ఈ తరహా ఘటనలు ఇటీవల అధికమవడం ఆందోళన కలిగిస్తోంది.

పథకం మేరకు అంతమొందిస్తూ..

పగలు.. ప్రతీకారాలు మనసులో పెట్టుకుని.. తమతో విభేదాలున్న వ్యక్తిని అంతమొందించాలని నిందితులు పక్కాగా పథకం రచిస్తున్నారు. సాధారణంగా హత్య చేస్తే పోలీసులకు చిక్కడం ఖాయమని భావించి.. తొలుత హత్య చేశాక, శవాన్ని మాయం చేస్తున్నారు. ఇదంతా అదృశ్యం కేసుల ఖాతాలోకి వెళ్లిపోతుందని, తాము దర్జాగా బయట తిరగవచ్చని భావిస్తూ పనికానిస్తున్నారు. ఇందుకు అదను చూసి విభేదాలున్న వ్యక్తిని మాయం చేస్తున్నారు.

నిజాలు చెబితేనే..

అదృశ్యం కేసుల్లో కుటుంబ సభ్యులు పోలీసుల వద్ద కొన్ని నిజాలు దాస్తారు. దాంతో కేసుల ఛేదన కాస్త కష్టంగా మారుతోంది. ఎవరి మీదైనా అనుమానముందా.. ఇటీవల ఎవరైనా గొడవ పడ్డారా.. పాత పగలు, ఆస్తి తగాదాలున్నాయా.. తదితర విషయాలు ఫిర్యాదు సమయంలోనే పోలీసులకు చెబితే కేసులను ఛేదించడం సులభమని ఓ సీనియర్ అధికారి పేర్కొన్నారు. ‘నేరం చేశాక నిందితులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పోలీసులకు పట్టుబడటం ఖాయం. ప్రస్తుతం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కేసులను దర్యాప్తు చేస్తున్నాం. వాటిని వేగంగా ఛేదించి నిందితులను అరెస్టు చేస్తున్నాం’ అని ఎస్పీ ప్రతాప్ శివకిశోర్ తెలిపారు.

✶ భీమవరానికి చెందిన ఓ యువకుడు గత నెల 4న అదృశ్యమయ్యాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. అతడిని హత్య చేసి.. తూర్పుగోదావరి జిల్లా జిన్నాడ సమీపంలో గోనెసంచిలో మృతదేహాన్ని కట్టి పడేసినట్లు దర్యాప్తులో తేలింది.

✶ నరసాపురం మండలం కొప్పర్రు సమీప జిన్నూరు కాలువలో ఈ ఏడాది జనవరిలో కుళ్లిన స్థితిలో పోలీసులు ఓ మృతదేహాన్ని కనుగొన్నారు. నరసాపురం గ్రామీణ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో నమోదైన అదృశ్యం కేసులు పరిశీలించారు. మృతుడిని పెరవలి మండలం నడిపల్లికి చెందిన శ్రీనివాస్‌గా గుర్తించారు. దర్యాప్తులో భాగంగా స్నేహితుడే హత్య చేసినట్లు గుర్తించి అరెస్టు చేశారు.

పకడ్బందీగా కార్యాచరణ ప్రణాళికలు

మాట్లాడుతున్న వెట్రిసెల్వి

ఏలూరు కలెక్టరేట్, న్యూస్‌టుడే: జిల్లాలో వృద్ధి రేటు లక్ష్యాల సాధనకు నియోజకవర్గాల వారీగా అభివృద్ధి పనుల కార్యాచరణ ప్రణాళికలు పకడ్బందీగా రూపొందించాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో శుక్రవారం ఆమె సమావేశమై మాట్లాడారు. జిల్లాలో లభిస్తున్న వనరులు, ఆహార, ఉద్యాన రంగాల్లో ఆహార శుద్ధి పరిశ్రమల స్థాపన, పారిశ్రామిక అభివృద్ధికి అనుకూల పరిస్థితులను ప్రణాళికలో పొందుపరిచామన్నారు. ప్రతి నియోజకవర్గంలో విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ ఏర్పాటు చేశామన్నారు. యూనిట్ కార్యాలయంలో ఎమ్మెల్యేతో పాటు జిల్లాస్థాయి నోడల్ అధికారి, విద్యావేత్త, అయిదుగురు బృంద సభ్యులు ఉంటారన్నారు. పేదరిక నిర్మూలన, యువతకు ఉద్యోగావకాశాలతోపాటు 15 శాతం వృద్ధి రేటు సాధించేలా కార్యాచరణ అమలు చేయాలని ఆమె దిశానిర్దేశం చేశారు.

సంచార వైద్యం సగమే

* మొక్కుబడిగా 104 సేవలు
* సక్రమంగా హాజరు కాని సిబ్బంది

పరిశీలన

ఉంగుటూరు, నిడమర్రు గ్రామీణం, నూజివీడు, మండవల్లి, జంగారెడ్డిగూడెం, చింతలపూడి, ఏలూరు టూటౌన్, న్యూస్‌టుడే: జిల్లాలో 104 సంచార వాహనం ద్వారా వైద్య సేవలు ఆశించినంతంగా అందడం లేదు. వ్యాధి నిర్ధారణ పరీక్షలు తక్కువగానే జరుగుతున్నాయి. ఇళ్లల్లో మంచానికే పరిమితమైన వారికి చికిత్స అందుతున్న సంఘటనలూ తక్కువే. నిర్దేశించిన తేదీల్లో ఆయా గ్రామాలకు వెళ్లి మందులు ఇచ్చి మమ అనిపిస్తున్నారు. పూర్తి స్థాయిలో ఔషధాలు ఉండట్లేదు.

ఏం చేయాలి...ఏం చేస్తున్నారు.. 104 సంచార వాహనంలో పైలెట్‌తో పాటు డీఈవో (డేటా ఎంట్రీ ఆపరేటర్) ఉంటారు. గ్రామానికి వెళ్లినప్పుడు పీహెచ్‌సీ వైద్యుడు, ఎంఎల్‌హెచ్‌పీ, ఏఎన్‌ఎం, ఆశా కార్యకర్తలు అందుబాటులో ఉండాలి. మొత్తం 14 రకాల పరీక్షలు చేయాల్సి ఉండగా.. మధుమేహం, రక్తపోటు పరీక్షలు మాత్రమే చేస్తున్నారు. కొన్నింటిని ఆరోగ్య కేంద్రాల్లో నిర్వహిస్తున్నారు. ఔషధాలు అందించాలి. చాలా చోట్ల వైద్యులతో పాటు వైద్య సిబ్బంది విధులకు సక్రమంగా రావట్లేదు. అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలకు వెళ్లిన దాఖలాలు లేవు. గ్రామాల్లో సచివాలయాల వద్ద కూర్చుని పది మందికి మాత్రలు ఇచ్చి వచ్చేస్తున్నారు. ‘104 వాహనం ద్వారా పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించాలి. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటాం’ అని డీఎంహెచ్‌వో మాలిని తెలిపారు.

➲ ఉంగుటూరు మండలం నీలాద్రిపురానికి శుక్రవారం 104 వాహనం వచ్చింది. కాగుపాడు పీహెచ్‌సీ వైద్యురాలు పంచాయతీ కార్యాలయం వద్ద మధ్యాహ్నం వరకు సేవలందించి వెళ్లిపోయారు. ఎంఎల్‌హెచ్‌పీ సెలవులో ఉన్నట్లు చెప్పారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగుల ఇళ్లకు వెళ్లిన దాఖలాలు లేవు. గురువారం యర్రమళ్లకు 104 వాహనం వెళ్లింది. పీహెచ్‌సీ వైద్యురాలు హాజరుకాలేదు.

➲ నిడమర్రు మండలం బువ్వనపల్లిలో సచివాలయం వద్ద మధ్యాహ్నం వరకు వైద్య సేవలు అందించారు. పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు వెళ్లకుండా సిబ్బంది సచివాలయంలోనే కూర్చున్నారు. పెదనిండ్రకొలను పీహెచ్‌సీకి ఒక వైద్యుడే ఉండటంతో 104 విధులకు హాజరుకాలేదు. దీంతో ఎంఎల్‌హెచ్‌పీ రోగులను పరీక్షించారు. ఏఎన్‌ఎం లేరు.

➲ నూజివీడు, ఆగిరిపల్లి, ముసునూరు మండలాల్లో వైద్య పరీక్షలు నామమాత్రంగా చేస్తున్నారు. ఔషధాలు పూర్తి స్థాయిలో అందుబాటులో లేవు. మధ్యాహ్నం పాఠశాలలు, అంగన్‌వాడీలకు వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించట్లేదు.

➲ మండవల్లి, తక్కెళ్లపాడు, కొల్లేటికోట పీహెచ్‌సీల్లో ఒక్కొక్కరు చొప్పున వైద్యులు ఉండటంతో 104 సేవలకు ఆటంకం కలుగుతోంది. దీంతో ఎంఎల్‌హెచ్‌పీ, ఏఎన్‌ఎంలు రోగులను పరీక్షించి మందులు ఇస్తున్నారు.

➲ చింతలపూడి పట్టణంలోని మోడల్‌కాలనీలో ఆయా ప్రాంతాలకు వెళ్తున్నా సేవలు మాత్రం అంతంతమాత్రమే. ప్రజలకు ఈ వాహనాల గురించి సరైన సమాచారం లేదు. రక్తపోటు, మధుమేహం, జ్వరం మాత్రలు ఇవ్వడానికి మాత్రమే వైద్య సిబ్బంది పరిమితం అవుతున్నారు. 14 రకాల వైద్య పరీక్షలకు రెండు, మూడు రకాలు మాత్రమే చేస్తున్నారు.

ఎగువ, దిగువ కాఫర్‌డ్యాంల మధ్యలో చేరుతున్న నీరు

క్రమేపీ పెరుగుతున్న వరద

పోలవరం, న్యూస్‌టుడే: గోదావరిలో వరద క్రమేపీ పెరుగుతోంది. పోలవరం ప్రాజెక్టులో ఎగువ, దిగువ కాఫర్‌డ్యాంల మధ్యలో నీరు చేరుతోంది. వచ్చిన నీటిని పంపుల ద్వారా ఎత్తిపోసేందుకు దిగువ కాఫర్‌డ్యాం వరకు కాలువలు తీశారు. అక్కడ పంపులు ఏర్పాటు చేసి తిరిగి గోదావరిలోకి తోడుతున్నారు. ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద శుక్రవారం సాయంత్రానికి నీటి మట్టం 27.76 మీటర్లకు పెరిగింది. 48 గేట్ల ద్వారా 1.70 లక్షల క్యూసెక్కులు స్పిల్ ఛానల్ ద్వారా గోదావరిలోకి వదులుతున్నట్లు జల వనరుల శాఖాధికారులు పేర్కొన్నారు.

కుడి కాలువలోకి 700 క్యూసెక్కులు

పోలవరం, న్యూస్‌టుడే: పట్టిసీమ ఎత్తిపోతల పథకం రెండు పంపుల ద్వారా శుక్రవారం ప్రాజెక్టు కుడికాలువలోకి 700 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు పర్యవేక్షణ డీఈ సురేష్ చెప్పారు. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చే వరకు రెండు పంపులు ద్వారా సరఫరా చేస్తామని పేర్కొన్నారు.

చల్లగా చూడమ్మ.. మావుళ్లమ్మ

కళా వేదికపై హోమం చేస్తున్న వేద పండితులు

భీమవరం ఆధ్యాత్మికం, న్యూస్‌టుడే: ఉమ్మడి జిల్లా సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరి ఆర్థిక సమస్యలు తొలగాలని, మావుళ్లమ్మ చల్లగా చూడాలని కోరుతూ నిర్వహించిన సుదర్శన హోమం, పూజలను ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు శుక్రవారం ప్రారంభించారు. ఆలయ కళా వేదికపై ప్రధానార్చకుడు మద్దిరాల మల్లికార్జునశర్మ, వేద పండితులు, రుత్విక్కులు నాలుగు గంటల పాటు హోమం నిర్వహించారు. ఆలయ సహాయ కమిషనర్ బి.ఎం.నగేష్ మాట్లాడుతూ సుమారు 1500 మంది భక్తులు హోమం తిలకించారని, వారికి అన్నదానం చేశామని చెప్పారు.

తిలకిస్తున్న భక్తులు

సదరం.. దివ్యాంగులకు వరం

* అందుబాటులోకి స్లాట్ బుకింగ్
* నాలుగు ఆసుపత్రుల్లో పరీక్షలకు అవకాశం

కైకలూరు, న్యూస్‌టుడే: విభిన్న ప్రతిభావంతులు ప్రభుత్వ పింఛన్లు పొందాలంటే వైకల్య నిర్ధారణను తెలిపే సదరం ధ్రువపత్రం తప్పనిసరి. గత వైకాపా ప్రభుత్వంలో అనర్హులకీ వికలాంగ పింఛన్లు ఇచ్చి అర్హుల బాధలను పట్టించుకోలేదు. జిల్లావ్యాప్తంగా నూతన పింఛన్ల మంజూరు కోసం వందలాది మంది దివ్యాంగులు ఎదురుచూస్తున్నారు. వీరి అవస్థలను గుర్తించిన కూటమి ప్రభుత్వం ఏప్రిల్‌లో మూడు నెలలకు సదరం స్లాట్ బుకింగ్ ప్రారంభించి కొంత భరోసా కల్పించింది. అర్హుల సంఖ్య ఇంకా ఉండటంతో గురువారం నుంచి మరో మూడు నెలలకు స్లాట్ బుకింగ్ చేసుకునేలా వీలు కల్పించింది.

కైకలూరు సీహెచ్‌సీలో వైకల్య నిర్ధారణ పరీక్షలకు వచ్చిన దివ్యాంగులు

సేవలు విస్తృతం.. దివ్యాంగుల పింఛన్ల పునఃపరిశీలన నేపథ్యంలో తొలి విడతలో వారంలో ఒకరోజు మాత్రమే సదరం శిబిరం నిర్వహించారు. సేవలు విస్తృతం చేసి సత్వరంగా అర్హులను గుర్తించేలా ప్రస్తుతం రెండు రోజులు (సోమ, మంగళవారం) అవకాశం కల్పించారు. మొదటిసారి ఒకే ఆసుపత్రిలో వైద్య పరీక్షలు పరిమితం కాగా ప్రస్తుతం నాలుగు ఆసుపత్రుల్లో వైకల్య నిర్ధారణ చేసేలా వైద్యశాఖ ఏర్పాట్లు చేసింది. మంగళవారం ఏలూరు సర్వజన ఆసుపత్రిలో శారీరక, మానసిక, బధిరులు, దృష్టి వైకల్య సమస్యలకు.. నూజివీడు ఏరియా ఆసుపత్రిలో శారీరక, దృష్టి వైకల్య సమస్యలకు.. సోమవారం జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రిలో శారీరక, దృష్టి వైకల్య సమస్యలు.. కైకలూరు సీహెచ్‌సీలో శారీరక వైకల్య సమస్యల నిర్ధారణకు సదరం స్లాట్ బుక్ చేసుకోవచ్చు. రెండు రోజులు సేవలు అందించడంతో ఒక్కొక్క ఆసుపత్రి నుంచి నెలకు 160 మంది వైకల్య ధ్రువపత్రాలు పొందనున్నారు.

‘మీసేవ’లోనూ అవకాశం

సదరం స్లాట్ బుకింగ్ ప్రక్రియకు ఇబ్బందులు లేకుండా గ్రామ, వార్డు సచివాలయాలతో పాటు మీసేవ కేంద్రాల్లోనూ నమోదుకు అవకాశం కల్పించారు. ఈ కేంద్రాల్లో వైకల్యానికి సంబంధించిన పూర్తి వివరాలు నమోదు చేసుకోవాలి. అనంతరం ఎక్కడ వైద్య పరీక్షలు నిర్వహించుకోవాలనే సమాచారం ఇస్తారు. ఆసుపత్రికి వెళ్లే సమయంలో వైకల్య నిర్ధారణకు సంబంధించి పూర్తి ధ్రువ పత్రాలను వెంట తీసుకెళ్లాలి. ప్రస్తుతం జరిగే స్లాట్ బుకింగ్‌లకు ఈ ఏడాది జులై,ఆగస్టు,సెప్టెంబరు నెలల్లో కేటాయించిన ఆసుపత్రుల్లో వైద్య నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తారు. దివ్యాంగుల వైకల్య నిర్ధారణకు స్లాట్ బుక్ చేసుకొని సదరం ధ్రువీకరణ పత్రాలు పొందేందుకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డీసీహెచ్‌ఎస్ డాక్టర్ పాల్ సతీశ్ సూచించారు.

పండుటాకులే లక్ష్యంగా చోరీలు

రెండు కేసుల్లో నలుగురు దొంగల అరెస్టు

ఏలూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: ఒంటరి వృద్ధురాళ్లను లక్ష్యంగా చేసుకున్నారా దొంగలు. పక్కాగా రెక్కీ నిర్వహించి.. రెండు ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. సొత్తు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్పీ ప్రతాప్ శివకిశోర్ వివరాలు వెల్లడించారు.

వృద్ధురాలిపై దాడి చేసి.. కైకలూరు మండలం రామవరానికి చెందిన వృద్ధురాలు గూడూరు నాగలక్ష్మి భర్త చనిపోవడంతో ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారు. ఈమెపై దొంగలు దృష్టి పెట్టారు. రెక్కీ నిర్వహించి పథకం ప్రకారం మే 28వ తేదీ రాత్రి ఇంట్లోకి చొరబడ్డారు. వృద్ధురాలికి ముసుగేసి.. తలను గోడకేసి కొట్టారు. ఆమె స్పృహ కోల్పోవడంతో.. మెడలోని 5 కాసుల బంగారు గొలుసు, గాజులు లాక్కున్నారు. కాసేపటికి తేరుకున్న బాధితురాలు చుట్టుపక్కల వారికి విషయం చెప్పారు. ఆమె ఫిర్యాదుతో కైకలూరు సీఐ వీరా రవికుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అదే గ్రామానికి చెందిన పంతగాని జాన్ కుమార్, గరికిముక్కు రాజ్‌కుమార్ నేరానికి పాల్పడినట్లు గుర్తించి అరెస్టు చేశారు.

వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ ప్రతాప్ శివకిశోర్

అదే గ్రామంలో మరొకరి వద్ద.. అదే గ్రామంలో గతేడాది ఫిబ్రవరిలో మరో వృద్ధురాలి ఇంట్లో చోరీ జరిగింది. భర్త చనిపోవడంతో సీతామహాలక్ష్మి కిరాణా దుకాణం పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. ఆమె వద్దకొచ్చిన దొంగలు, బెదిరించి రెండు బంగారు గాజులు లాక్కెళ్లారు. ఈ కేసులోనూ పోలీసులు పురోగతి సాధించింది. నేరానికి పాల్పడిన భూపతి ప్రదీప్, కురెళ్ల సుబ్బారావు అలియాస్ సుబ్బులను అరెస్టు చేశారు. రెండు కేసుల్లో 40 గ్రాముల బంగారు గొలుసు, 24 గ్రాముల బంగారు గాజులు రూ.లక్ష నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు.

అరుణాచలానికి ప్రత్యేక రైలు

నరసాపురం పట్టణం, న్యూస్‌టుడే: నరసాపురం- తిరువన్నామలై (అరుణాచలం) మధ్య ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు స్టేషన్ మేనేజర్ జి.మధుబాబు శుక్రవారం తెలిపారు. 07219 నంబరుతో నడిచే ఈ రైలు జులై 9, 16, 23, ఆగస్టు 6, 13, 20, సెప్టెంబరు 3, 24 తేదీల్లో మధ్యాహ్నం ఒంటి గంటకు నరసాపురంలో బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజామున 4.55 గంటలకు అరుణాచలం చేరుకుంటుందన్నారు. తిరుగు ప్రయాణంలో 07220 నంబరుతో జులై 10, 17, 24, ఆగస్టు 7, 14, 21, సెప్టెంబరు 4, 25వ తేదీల్లో అరుణాచలంలో ఉదయం 11 గంటకు బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజామున 2 గంటలకు నరసాపురం చేరుకుంటుంది.

ధర మెరిసింది.. మోము మురిసింది !

రికార్డు స్థాయిలో పెరిగిన కొబ్బరి ధరలు

మండవల్లి, కలిదిండి, న్యూస్‌టుడే

☛ 70 ఎకరాల్లో ఆక్వా సాగు చేస్తున్నా. గట్లపై 200 వరకు కొబ్బరి చెట్లు ఉన్నాయి. రూ.2, రూ.5కి కొనడమే గగనంగా ఉండేది. అది కూడా నేను వెళ్లి వ్యాపారులను అడిగితేనే. ఇప్పుడు పోటీ పడి కొంటున్నారు. రూ.8 చేతికి ఇస్తున్నారని చెబుతున్నారు కోరుకొల్లుకు చెందిన ఓ రైతు.

కోరుకొల్లు : పచ్చి కొబ్బరికాయలు దిగుమతి చేస్తున్న సిబ్బంది

కొంతకాలంగా నిరాశాజనకంగా ఉన్న కొబ్బరి ధర ఇటీవల రికార్డు స్థాయిలో పెరగడంతో దీని అనుబంధ పరిశ్రమలు, సిబ్బందికి లాభాలు తెచ్చిపెడుతోంది. ఇతర రాష్ట్రాలలో దిగుబడి తగ్గడం.. ఆషాఢ మాసంలో కొబ్బరి వినియోగం పెరగడంతో మన రాష్ట్రంలోనూ డిమాండ్ పెరిగింది. ఏకంగా రైతు వద్దే కాయకు రూ.8 నుంచి రూ.10 వరకు చెల్లించి వ్యాపారులు కాయలను తీసుకెళ్తున్నారు.

ఇదీ కారణం

కేరళ, తమిళనాడులో కొబ్బరి దిగుబడి గణనీయంగా తగ్గింది. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో భారీ ఎత్తున బొండాలను సేకరించడంతో దిగుబడి బాగా తగ్గింది. దీంతో ఉత్తరాది రాష్ట్రాలైన గుజరాత్, ఉత్తరప్రదేశ్, బిహార్, ఝార్ఖండ్ రాష్ట్రాలకు ఉభయ గోదావరి, ఏలూరు జిల్లాల నుంచి కొబ్బరి ఎగుమతులు గణనీయంగా పెరిగాయి. ఇదే తరుణంలో కొబ్బరి కురిడీలకు ధరలు పెరగడంతో పెద్దఎత్తున కాయలను నిల్వ చేయడం ధరల పెరుగుదలకు మరో కారణం.

మరిన్ని ఆశలు

తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాలు కొబ్బరికి పెట్టింది పేరు. ఈ నాలుగు జిల్లాల్లో సుమారు 3.5 లక్షల ఎకరాల్లో సాగు జరుగుతుందని అంచనా. ఏలూరు పరిసర ప్రాంతాలతో పాటు కైకలూరు, దెందులూరు, నూజివీడు నియోజకవర్గాల్లో ఈసారి దిగుబడి గణనీయంగా ఉంది. ఆక్వా విస్తరించిన ప్రాంతాల్లోనూ కొబ్బరి చెట్లు అధికంగా ఉన్నాయి. ప్రస్తుత ధర మరింత పెరుగుతుందనే ఆశ రైతుల్లో ఉంది. ఈ ఆలోచనతో కొబ్బరి రైతులు, కురిడీ వ్యాపారులు ఆచితూచి అమ్ముతున్నారు.

తడబడకుండా.. నిలబడితేనే !

* డ్రాపౌట్ల అన్వేషణకు కార్యాచరణ
* పిల్లల వంద శాతం ప్రవేశాలకు చర్యలు

ఏలూరు విద్యా విభాగం, న్యూస్‌టుడే: బడిఈడు బాలలు పాఠశాలలోనే ఉండాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోంది. బడి బయట పిల్లలను గుర్తించి సమీప పాఠశాలల్లో చేర్పించేందుకు ‘నేను బడికి పోతా’ పేరిట ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. 6 నుంచి 14 ఏళ్లలోపు వయసున్న బాలలను బడుల్లో చేర్పించి వంద శాతం ప్రవేశాలు సాధించాలన్నది కార్యక్రమ ముఖ్యోద్దేశం.

అధికారులకు దత్తత.. జిల్లాలో తొలుత 10 మండలాలను ఎంపిక చేసి. . అందులో బడి మానేసిన వారి జాబితా సిద్ధం చేస్తారు. ఆయా మండలాలను జిల్లా స్థాయి అధికారులకు దత్తత ఇస్తారు. సిబ్బందితో బడి బయట బాలలను గుర్తించడంతోపాటు వారిని సమీప బడుల్లో చేర్పిస్తారు. తదుపరి మిగతా మండలాలకు దీన్ని విస్తరిస్తారు. సుమారు 110 పాఠశాలల్లో ఒకటో తరగతిలో విద్యార్థుల ప్రవేశాల సంఖ్య బాగా తక్కువగా ఉంది. ఆయా ప్రాంత అంగన్‌వాడీ కేంద్రాల్లో అయిదేళ్లు నిండిన వారిని సమీప ప్రభుత్వ బడుల్లో ఒకటో తరగతిలో చేర్పించాలన్నది కార్యాచరణలో మరో అంశం.

15 రోజుల పాటు

పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్షా, గ్రామ/ వార్డు సచివాలయ సిబ్బంది క్షేత్ర స్థాయిలో పర్యటించి, బడిఈడు బాలలను గుర్తించాల్సి ఉంటుంది. ఈ మేరకు 15 రోజుల కార్యాచరణ చేపట్టారు. తొలుత రెండ్రోజులు అన్ని ప్రభుత్వ బడుల్లో తల్లిదండ్రుల కమిటీ సమావేశాలు నిర్వహిస్తారు. తద్వారా విద్య ప్రాముఖ్యత, ప్రభుత్వ పాఠశాలల్లోని సదుపాయాలపై అవగాహన కల్పిస్తారు.

మానేసిన వారిపై దృష్టి

అర్ధాంతరంగా చదువు మానేసిన వారిపై దృష్టి సారించనున్నారు. ఈ తరహాలో జిల్లా వ్యాప్తంగా సుమారు 2,300 మంది ఉన్నారని అంచనా. 9 రకాల బడుల విధానంతో కొందరు విద్యార్థులు పైతరగతులకు వెళ్లకుండా ఉండిపోయారు. వీరి పేర్లు డ్రాప్ బాక్సులో నమోదయ్యాయి. వీరి వివరాలు సేకరించి మళ్లీ బడికి పంపాలన్నది మరో లక్ష్యం.

కమిటీల ఏర్పాటు

కార్యాచరణ అమలు పర్యవేక్షణకు జిల్లా, డివిజన్ స్థాయిల్లో ప్రత్యేకంగా కమిటీలు నియమించారు. ఆర్డీవో ఛైర్మన్‌గా, డీవైఈవో కన్వీనరుగా, డీఎల్‌డీవో, సీడీపీవోలు సభ్యులుగా ఉన్నారు. మండల, గ్రామ స్థాయిల్లో కమిటీలు ఏర్పాటు చేసి.. కార్యాచరణ అమలుకు చర్యలు తీసుకోనున్నారు. బడి బయట బాలల వివరాల సేకరణలో భాగంగా సహాయ కేంద్రం ఏర్పాటు చేశారు. ఎక్కడైనా బడి బయట పిల్లలు కనిపిస్తే 95333 99981 నంబరుకు ఫోన్ చేసి చెప్పొచ్చని సమగ్ర శిక్షా ఏపీసీ పంకజ్ కుమార్ తెలిపారు.

నూజివీడులోనే ట్రిపుల్‌ఐటీ ఒంగోలు క్యాంపస్ తరగతులు

విద్యార్థినికి ప్రవేశ పత్రాలు అందిస్తున్న భాస్కర్ పటేల్

నూజివీడు రూరల్, న్యూస్‌టుడే: ఒంగోలు ట్రిపుల్ ఐటీ పీయూసీ తరగతులు నూజివీడు ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లోనే నిర్వహిస్తున్నట్లు ఒంగోలు డైరెక్టర్ ఆచార్య భాస్కర్ పటేల్ ప్రకటించారు. శుక్రవారం నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఒంగోలు క్యాంపస్ పీయూసీ తరగతులకు సంబంధించిన మొదటి రోజు ప్రవేశాల కార్యక్రమాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆచార్య భాస్కర్ పటేల్ మాట్లాడుతూ నూజివీడు క్యాంపస్‌లోనే తరగతులు త్వరలోనే మొదలవుతాయని చెప్పారు. ఇక్కడ అన్ని వసతులు అందుబాటులో ఉండటంతో తరగతులను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులు కష్టపడి చదివి తల్లిదండ్రులకు, విద్యాలయానికి మంచి పేరు తీసుకుని రావాలని ఆకాంక్షించారు. ఒంగోలు అడ్మిషన్ల కోసం నూజివీడు క్యాంపస్ అధికారులు, ఇతర ఉద్యోగులు పడిన కష్టానికి అభినందనలు తెలిపారు. మెరిట్‌లో సీట్లు పొందిన అనూరాధ, నవీన్, చరిష్మాలకు డైరెక్టర్ ప్రవేశ పత్రాలను అందించారు. ఈ కార్యక్రమాన్ని ప్రవేశాల కన్వీనర్ ఆచార్య సంద్ర అమరేంద్రకుమార్ పర్యవేక్షించారు. ఒంగోలు డీన్ అకడమిక్స్ రూపేశ్ కుమార్, ఏవో చంద్రశేఖర్, నూజివీడు బాధ్యుడు ఆచార్య గోపాలరాజు, బండి ప్రసాద్, శ్రీనాథ్, రియాజ్ హుస్సేన్‌లతో పాటు అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. మొత్తం 505 మందిని ప్రవేశాల కోసం పిలిస్తే 430 మంది హాజరయ్యారు. వీరిలో బాలికలు 302 మంది, బాలురు 128 మంది ప్రవేశాలు పొందారు.

సందర్భమేదైనా ఈనాడు ను చేసుకోండి వేదిక

మీ బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు ఈనాడులో ప్రకటనల ద్వారా తెలియజేయండి

ప్రకటనల కొరకు సంప్రదించండి: 80080 12494

బడికెళ్లనీయని బాడి

కలిదిండి, న్యూస్‌టుడే: గ్రామీణ ప్రాంతాల్లోని రహదారుల దారుణాలు అన్నీ, ఇన్నీ కావు. ఏలూరు జిల్లా కలిదిండి మండలం గుర్వాయిపాలెంలోని ఒకటో వార్డులోని రోడ్డు బీసీ కాలనీ విద్యార్థుల పాలిట శాపంగా మారింది. జడ్పీ ఉన్నత పాఠశాలకు వెళ్లే ఈ దారి అడుగు వేయడానికి వీల్లేకుండా ఉంది. తల్లిదండ్రులు ద్విచక్రవాహనాలపై తీసుకెళ్దామన్నా.. ఎక్కడ బండి చక్రం జారి కింద పడుతుందోనన్న భయం పట్టుకుంది. దీంతో ఆ కాలనీలోని విద్యార్థులు మూడు రోజుల నుంచి బడికి వెళ్లడం మానేశారు. ఈ దారి బాగు చేయించి.. తమను బడి బాట పట్టించాలని చిన్నారులు వేడుకుంటున్నారు.

పీచును మలిచి.. రూపం పోసి!

పూర్వం మండువా లోగిళ్లలో పక్షుల కోసం వరికుచ్చులు ఉంచేవారు. ఇంటి చూరుల్లో, ఆవరణలో చెట్లపై పిచ్చుకలు, పక్షులు గూళ్లు పెట్టుకొని కిలకిలారావాలతో సందడి చేసేవి. కాలక్రమేణా ఇలాంటి వన్నీ కనుమరుగయ్యాయి. అలనాటి మధురానుభూతులను జ్ఞప్తికి తెచ్చేలా కృత్రిమంగా కొబ్బరి పీచుతో తయారు చేసిన పక్షుల గూళ్లు, వరి కంకులతో రూపొందించిన కుచ్చులు మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. కొబ్బరి పీచుతో వివిధ ఆకృతుల్లో రూపొందించిన పక్షి గూళ్లు, దేవుళ్ల ప్రతిమలు, ఇతర కళారూపాలను పాలకొల్లు ప్రాంతంలో విక్రయిస్తున్నారు. - న్యూస్‌టుడే, పోడూరు

పీచు కళాకృతులు, వరి కుచ్చులు

ఇంటి నమూనాలో..

మత్స్య దంతం.. మనిషి చందం

చెరువులోని రూప్‌చంద చేప నోట్లో పళ్ల వరుసను చూశారా. అచ్చం మనిషి నోట్లో కింది దవడ పళ్ల వరుసను పోలి ఉంది. చేపల పెంపకందారులు వీటిని పట్టే క్రమంలో జాగ్రత్తలు పాటించాల్సిందే. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా చేతివేళ్లను అమాంతం కొరికేస్తాయి. దీనిపై నరసాపురం మత్స్య కళాశాల అసోసియేట్ డీన్ నీరజ మాట్లాడుతూ రూప్‌చంద చేపలు పిరాన్హా జాతికి చెందినవని, అధిక మాంసాహారులని, చెరువుల్లో వీటిని రెండు నుంచి మూడుకిలోల బరువొచ్చేవరకూ పెంచుతారన్నారు. పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం సుబ్రమణ్యేశ్వరం రోడ్డులోని చేపలచెరువుల్లో కనిపించిన చిత్రాలివి. - ఈనాడు, నరసాపురం

అల్లూరి జీవితం స్ఫూర్తిదాయకం: కలెక్టర్

ఏలూరు కలెక్టరేట్, న్యూస్‌టుడే: మన్యం విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు జీవితం స్ఫూర్తిదాయకమని కలెక్టర్ కె.వెట్రి సెల్వి అన్నారు. అల్లూరి జయంతి సందర్భంగా కలెక్టరేట్‌లోని ఆయన విగ్రహానికి శుక్రవారం పూలమాల వేసి నివాళి అర్పించారు. ఆమె మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన జాతీయ నాయకులను ఎన్నటికీ మరువకూడదన్నారు. మహనీయుల త్యాగనిరతి, ఐక్యత, సమగ్రత స్ఫూర్తిని కొనసాగించాలని కోరారు. జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వరరావు, జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి కృపావరం, కలెక్టరేట్ పరిపాలనాధికారి నాంచారయ్య తదితరులు పాల్గొన్నారు.

విగ్రహానికి పూలమాల వేస్తున్న వెట్రిసెల్వి

ధ్యాన మందిరం ప్రారంభం

పాలకోడేరు, న్యూస్‌టుడే: అల్లూరి జయంతి వేడుకలను ఆయన స్వగ్రామం మోగల్లులో శుక్రవారం నిర్వహించారు. అల్లూరి సీతారామరాజు సేవా సమితి ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన అల్లూరి ధ్యాన మందిరాన్ని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ హైదరాబాద్ నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. సేవా సమితి సభ్యులు కసుమూరి భరత్, గజల్ శ్రీనివాస్, కొత్తపల్లి బాబు, కలిదిండి సందీప్‌వర్మ, సుకుమారు, వనం వెంకటేష్ పాల్గొన్నారు.

మద్దిపాటి సాయం ఆదర్శం: ఎస్పీ

ఏలూరు టూటౌన్, న్యూస్‌టుడే: శాంతిభద్రత పరిరక్షణ, నేరాల కట్టడికి పోలీసులకు వాహనాలు కీలకమని, తమ శాఖకు కొత్త వాహనం విరాళమిచ్చిన గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ఆదర్శమని ఎస్పీ ప్రతాప్ శివకిశోర్ అన్నారు. ద్వారకాతిరుమల పోలీసుస్టేషన్‌కు సొంత నిధులు రూ.12 లక్షల విలువైన బొలెరో వాహనాన్ని ఎమ్మెల్యే కొనుగోలు చేశారు. స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం ఆ వాహనాన్ని ఎమ్మెల్యే అందజేశారు. అంతకుముందు వాహనానికి పూజలు చేసి జెండా ఊపి ప్రారంభించారు. అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్, భీమడోలు సీఐ విల్సన్ తదితరులు పాల్గొన్నారు.

ప్రతాప్ శివకిశోర్‌కు వాహనం అందజేస్తున్న గోపాలపురం ఎమ్మెల్యే వెంకటరాజు

పోలీసు సిబ్బంది సంక్షేమానికి కృషి.. ఏలూరు టూటౌన్, న్యూస్‌టుడే: పని ఒత్తిడికి గురవుతూ ప్రజలకు మెరుగైన సేవలందిస్తున్న పోలీసు సిబ్బంది సంక్షేమానికి కృషి చేస్తున్నామని ఎస్పీ ప్రతాప్ శివకిశోర్ అన్నారు. స్థానిక జిల్లా పోలీసు కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం సంక్షేమ దివస్ నిర్వహించారు. పోలీసు, ఏఆర్ సిబ్బంది, హోంగార్డుల సమస్యలను ఎస్పీ అడిగి తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి హామీ ఇచ్చారు.

అనుమతి లేని మందుల విక్రయ రాకెట్ గుట్టు రట్టు

మోపెడ్‌పై మూడు జిల్లాలకు సరఫరా చేస్తున్న వ్యక్తి గుర్తింపు

జంగారెడ్డిగూడెం, బుట్టాయగూడెం, న్యూస్‌టుడే: పురుషులలో లైంగిక సామర్థ్యం పెంచేందుకు ఉపయోగించే వయాగ్రా మాత్రలు, గర్భవిచ్ఛిత్తి మందులు ఎటువంటి బిల్లులు లేకుండా విచ్చలవిడిగా అమ్ముతున్న రాకెట్‌ను పట్టుకున్నట్లు జంగారెడ్డిగూడెం డ్రగ్ ఇన్‌స్పెక్టర్ షేక్ అబిద్ అలీ శుక్రవారం తెలిపారు. ఏలూరు, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాలోని సుమారు 30 మందుల దుకాణాలకు ఈ రాకెట్ నిర్వహిస్తున్న రాజమహేంద్రవరం వాసి కె.గణేశ్ ద్వారా చేరుతున్నాయన్నారు. హైదరాబాద్ నుంచి ఈ మందులు తీసుకొచ్చి ఈ మూడు జిల్లాల్లోని మందుల దుకాణాలకు ఇతను విక్రయిస్తున్నాడన్నారు. మోపెడ్‌పై ఈ మూడు జిల్లాల్లోను ఇతనే గుట్టుగా సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. గణేశ్‌పై డ్రగ్, కాస్మోటిక్స్ చట్టం ప్రకారం తాము కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఇతని వద్ద మందులు కొనుగోలు చేస్తున్న జంగారెడ్డిగూడెంలోని జ్యోతి, కొయ్యలగూడెంలోని మురళీకృష్ణ, బుట్టాయగూడెంలోని లక్ష్మీదుర్గ, కార్తికేయ, శ్రీకృష్ణ మెడికల్స్‌లలోనూ శుక్రవారం ఆకస్మిక తనిఖీలు చేశామన్నారు. ఈ దుకాణాల నుంచి ప్రమాదకరమైన మందులను స్వాధీనం చేసుకున్నామన్నారు. వీటిని అసలు ధరల కంటే నాలుగైదు రెట్లకు దుకాణదారులు అమ్ముతున్నారని చెప్పారు. వీరిపైనా కేసులు నమోదు చేశామన్నారు. మందుల దుకాణాలకే కాకుండా ఆర్‌ఎంపీ, పీఎంపీలకు కూడా ఇవి చేరుతున్నాయని, ఆర్‌ఎంపీలు ఈ మందులను గర్భ విచ్ఛిత్తికి ఉపయోగిస్తున్నారని అబిద్ అలీ పేర్కొన్నారు.

బుట్టాయగూడెంలోని మందుల దుకాణంలో తనిఖీ చేస్తున్న డ్రగ్ ఇన్‌స్పెక్టర్ షేక్ అబిద్ అలీ

ఆశ్రమ పాఠశాలలో వైద్య శిబిరం ఏర్పాటు

పోలవరం, న్యూస్‌టుడే: పోలవరం మండలం చేగొండిపల్లి ఆశ్రమ పాఠశాలలో ఎల్‌ఎన్‌డీ పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు వైద్యాధికారి నిఖిల్ తెలిపారు. 'ఆశ్రమ పాఠశాలలో మలేరియా పడగ' శీర్షికన శుక్రవారం 'ఈనాడు'లో ప్రచురితం కావడంతో ఆరోగ్యశాఖాధికారులు స్పందించి పిల్లలకు అవసరమైన వైద్యం అందించాలని ఆదేశించారు. పాఠశాలలోని విద్యార్థులందరికీ తిరిగి పరీక్షలు చేసినట్లు వైద్యాధికారి చెప్పారు. పాఠశాలలు తిరిగి ప్రారంభించిన తర్వాత ఇటీవల వీరంతా మారుమూల గ్రామాల నుంచి వచ్చిన పిల్లలకు మాత్రమే మలేరియా పాజిటివ్ వచ్చిందన్నారు. కుకునూరు ఆశ్రమ పాఠశాలలో తమ సిబ్బంది నిర్వహించిన పరీక్షల్లో మరో ఇద్దరు పిల్లలకు మలేరియా పాజిటివ్ నమోదు కావడంతో వెంటనే వారికి మందులు అందజేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం పోలవరం సామాజిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్న 11 మందిలో నలుగురు కోలుకోవడంతో పరిస్థితిని కేఆర్‌పురం డిప్యూటీ డీఎంహెచ్‌వో సురేశ్‌కు వివరించి డిశ్ఛార్జి చేశామని సూపరింటెండెంట్ పి.రాంబాబు దొర చెప్పారు. మిగిలిన ఏడుగురికి ఆసుపత్రిలో ఉంచి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి డిశ్ఛార్జి చేస్తామన్నారు.

బాలలకు పరీక్షలు చేస్తున్న వైద్యాధికారి నిఖిల్

బ్రాయిలర్ ధరలు (కిలోల్లో)

వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర -97 రిటైల్ ధర 119 చికెన్ విత్ స్కిన్ - 173, చికెన్ స్కిన్‌లెస్ - 196. అమరావతి పౌల్ట్రీ ఫార్మర్స్ & ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 105, 113, 124 చికెన్ విత్ స్కిన్ - 200 చికెన్ స్కిన్‌లెస్ - 210.

చినికిచినికి గాలివానలా!

- ఉర్దూ, ఆంగ్ల బోధనలపై వివాదం
- విచారణకెళ్లిన అధికారులపై దురుసు ప్రవర్తన

ఏలూరు విద్యా విభాగం, న్యూస్‌టుడే: స్థానిక మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఉర్దూ పాఠశాలలో ఉర్దూ, ఆంగ్ల మాధ్యమ బోధనలపై నెలకొన్న వివాదం చినికిచినికి గాలివానలా మారింది. ఏళ్లుగా ఎంఏకేఏ పాఠశాలలో ఉర్దూ మాధ్యమంలోనే బోధన సాగుతోంది. గత వైకాపా హయాంలో ఉర్దూతో పాటు ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన విద్యారంగ సంస్కరణల్లో భాగంగా స్థానిక తూర్పువీధిలో ఉర్దూ మాధ్యమ పాఠశాల ఏర్పాటు చేశారు. ఇటీవల నిర్వహించిన బదిలీలు, ఉద్యోగోన్నతుల ప్రక్రియలో ఎంఏకేఏ పాఠశాల నుంచి కొందరు ఉపాధ్యాయులు తూర్పువీధి పాఠశాలకు వెళ్లారు. మరికొందరు బదిలీపై ఎంఏకేఏ బడికొచ్చారు. ఇదిలా ఉండగా.. ఎంఏకేఏ పాఠశాలలో ఉర్దూ మాధ్యమంలో మాత్రమే బోధించాలంటూ కొన్నాళ్లుగా విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఆంగ్ల మాధ్యమ బోధనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇదే పరిస్థితి కొత్తగా తూర్పువీధిలో ఏర్పాటు చేసిన బడిలోనూ నెలకొంది. ఇక్కడి పరిస్థితులు తెలుసుకునేందుకు ఇటీవల విద్యా శాఖాధికారులు విచారణ చేపట్టారు. తాజాగా డీఈవో కార్యాలయ ఏడీ వెంకటప్పయ్య, డీసీఈబీ కార్యదర్శి సర్వేశ్వరరావు, ఏలూరు ఎంఈవో-2 అరుణ్‌కుమార్ ఎంఏకేఏ పాఠశాలలో శుక్రవారం విచారణకు హాజరయ్యారు. స్థానిక రాజకీయ నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు విచారణను సక్రమంగా సాగనివ్వలేదు. హాజరైన అధికారులపై దురుసుగా ప్రవర్తించారు. అధికారులు పయనించే కారును సైతం అడ్డుకున్నారు. పూర్తిగా విచారణ చేయకుండానే వెనుదిరిగారు. ఈ ఘటనపై అధికారులు రెండో పట్టణ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

దొంగలు దోచుకెళ్తే.. పోలీసులు అప్పగించారు

ఏలూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: చోరీకి గురైన సొత్తు దొరికితే ఆ ఆనందమే వేరు. కష్టపడి దాచుకున్న బంగారం, నగదు దొంగలపరమై ఆశలు వదులుకోవాల్సిందే. కానీ జిల్లా పోలీసులు మాత్రం దొంగల భరతం పట్టి, వాళ్లు దోచుకున్న సొత్తు బాధితులకు అందజేస్తూ న్యాయం చేస్తున్నారు. కైకలూరు గ్రామీణలో 3, ముదినేపల్లి పోలీసుస్టేషన్ పరిధిలో రెండు చోరీలకు సంబంధించి మొత్తం రూ.12.21 లక్షల విలువైన బంగారు నగలు, ఆటో, సైబర్ మోసాలకు గురై సొమ్ము పోగొట్టుకున్న ఇద్దరికి రూ.2 లక్షలను ఏలూరులోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ ప్రతాప్ శివకిశోర్ చేతులమీదుగా శుక్రవారం బాధితులకు అందజేశారు. ఆయనకు, పోలీసులకు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.

డిక్కీలో రూ.3 లక్షల చోరీ

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: భీమవరం ఒకటో పట్టణంలోని ఓ ఇంటి ముందు నిలుపుదల చేసిన ద్విచక్ర వాహనం డిక్కీలో రూ.3 లక్షలు అపహరణకు గురయ్యాయని వచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేశామని సీఐ ఎం.నాగరాజు తెలిపారు. ఆయన కథనం మేరకు.. అమలాపురానికి చెందిన ఎం.రమేశ్‌బాబు నగదును పట్టణంలో వేరొకరికి ఇద్దామనుకున్నారు. కళాభవన్ వీధిలో ఆయన ద్విచక్ర వాహనాన్ని నిలిపి ఇంట్లోకి వెళ్లి వచ్చేలోపు డిక్కీ తెరిచి నగదు ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు.

బీఎస్‌ఎన్‌ఎల్ లోక్‌అదాలత్ నేడు

ఏలూరు నగరం, న్యూస్‌టుడే: ఉమ్మడి జిల్లాలో బీఎస్‌ఎన్‌ఎల్ ఫోన్ బిల్లులు బకాయిలున్న వినియోగదారుల సౌకర్యార్థం జిల్లా, మండల న్యాయ సేవాధికార కమిటీ శనివారం లోక్ అదాలత్ ఏర్పాటు చేసినట్లు ఆ సంస్థ ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ ఎల్.శ్రీను తెలిపారు. ఏలూరు, జంగారెడ్డిగూడెం, చింతలపూడి, తాడేపల్లిగూడెం, కొవ్వూరు, తణుకు, భీమవరం, నరసాపురం న్యాయస్థానాల్లో ఉదయం 10 నుంచి ప్రారంభమవుతుందన్నారు. ఉమ్మడి జిల్లాలో నోటీసులు పొందిన వినియోగదారులు తమ పరిధిలోని లోక్‌అదాలత్‌కు హాజరై బకాయిలు పరిష్కరించుకోవాలని, మరిన్ని వివరాలకు 94947 08898, 94903 12777 నంబర్లను సంప్రదించాలని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

92.7 FM Rajamahendravaram 92.7 Mee FM

ఈఎఫ్ఎమ్ కార్యక్రమాలు

శనివారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ॥ 5 - ఉ॥ 7
ఈ-మార్నింగ్స్	ఉ॥ 7 - ఉ॥ 11
నువ్వా నేనా	ఉ॥ 11 - మ॥ 2
సత్యభామ	మ॥ 2 - సా॥ 5
కాలేజ్ స్టైల్	సా॥ 5 - రా॥ 9
ఈస్టార్-మీస్టార్	రా॥ 9 - రా॥ 10
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా॥ 10 - తె॥ 5

/Eenadufm

For Advertising on Eenadu FM Contact 9000180626, 6304901226

వేసిన తాళం వేసినట్లే!

వైద్యుడి ఇంట్లోని 70 కాసుల నగలు, వజ్రాలు మాయం

ఏలూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: నగర సమీప క్వార్టర్స్‌లో ఓ వైద్యుడి ఇంట్లో పట్టపగలే చోరీ జరిగింది. వేసిన తాళం వేసినట్టే ఉండగా.. సుమారు 70 కాసుల నగలు, వజ్రాలు మాయమయ్యాయి. పోలీసుల కథనం మేరకు.. ఏలూరు ఆశ్రం ఆసుపత్రిలో డాక్టర్ దాసరి లోకనాథం ఆచార్యుడిగా పని చేస్తున్నారు. భార్యతో కలిసి తమకు కేటాయించిన క్వార్టర్స్‌లో నివాసముంటున్నారు. ఆయన భార్య బాపట్ల జిల్లా చీరాలలోని బంధువుల ఇంటికెళ్లారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు లోకనాథం ఇంటికి తాళమేసి విధులకు వెళ్లారు. పని మనిషి ఇంట్లో పనులు చేసేందుకు ఓ చోట తాళాలు పెడుతుంటారు. మధ్యాహ్నం ఇంటికొచ్చి చూసేసరికి తాళం కనిపించలేదు. కార్పెంటర్ సహాయంతో తాళం తీయించి లోపలికెళ్లి చూడగా.. బీరువా తెరిచి ఉండటంతో కంగారుపడ్డారు. దాన్ని పరిశీలించగా సుమారు 70 కాసుల బంగారు నగలు, వజ్రాలు అపహరణకు గురైనట్లు నిర్ధారించుకొని పోలీసులకు సమాచారం అందించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

తెరిచి ఉన్న బీరువా

APSRTC SHORT TENDER NOTICE

Tenders are invited through ONLINE (www.tender.apeprocurement.gov.in) ...

NIT No.07/CCE/APSRTC/2025-26, Dt.02.07.2025 Chief Civil Engineer, APSRTC, Vijayawada

ఇరువర్గాల పరస్పర దాడులు

రచ్చకెక్కిన స్థల వివాదం

ఘర్షణలో పాడుచేసిన ఆటోలు

కామవరపుకోట, న్యూస్‌టుడే: కామవరపుకోట గుర్రాల చెర్వు సమీపంలో ఒక స్థలానికి సంబంధించి కొంత కాలంగా రెండు వర్గాల నడుమ వివాదం నెలకొంది. ఈ క్రమంలో శుక్రవారం వివాదస్పద స్థలం వద్ద ఇరువర్గాల వారు కొట్లాడుకున్నారు. తడికలపూడి ఎస్సై చెన్నారావు సిబ్బందితో ఘటనా స్థలానికి వెళ్లి వారించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. ఒక వర్గానికి చెందిన 3 ఆటోలు, టిప్‌టాప్ సామగ్రిని మరో వర్గం ధ్వంసం చేసింది. ఈ ఘర్షణలో ఇరువర్గాలకు చెందిన కొంత మంది గాయపడ్డారు. అదనపు పోలీసు బలగాలు వస్తున్న విషయం పసిగట్టిన ఇరువర్గాలు అక్కడి నుంచి జారుకున్నారు. జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర, సీఐ, ఎస్సైలు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అదనపు బలగాలను రప్పించారు. ఘర్షణకు కారకులైన వారిని అదుపులోకి తీసుకొనేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే వివాదాస్పద స్థలం పక్కన ఉన్న ఒక వర్గానికి చెందిన భూమి స్థానిక వీరభద్ర స్వామి ఆలయానికి చెందినది కావటంతో శుక్రవారం సాయంత్రం దేవాదాయశాఖ అధికారులు సదరు స్థలంలోని సిమెంటు తూరల తొలగింపు పనులు చేపట్టారు.

మాట్లాడుతున్న ఎమ్మెల్సీ సత్యనారాయణ

ప్రజల్లోకి చంద్రబాబు మోసాలు: బొత్స

పెదవేగి, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా.. బాబు ష్యూరిటీ- భవిష్యత్తు గ్యారంటీ పేరుతో విడుదల చేసిన మ్యానిఫెస్టోను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని వైకాపా ఉభయ గోదావరి జిల్లాల సమన్వయకర్త, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విమర్శించారు. కొండలరావుపాలెంలో వైకాపా జిల్లా కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం శుక్రవారం నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు. బొత్స మాట్లాడుతూ.. సూపర్ సిక్స్ పథకాల అమలులో కూటమి సర్కారు విఫలమైందన్నారు. దత్తపుత్రుడు, సొంత పుత్రుడి అభివృద్ధి కోసమే పనిచేస్తున్నారని విమర్శించారు. అన్ని రకాల పంటలకు మద్దతు ధరలు ప్రకటించకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. అంతకుముందు ఎమ్మెల్సీ వంకా రవీంద్ర, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, కొఠారు అబ్బయ్య చౌదరి మాట్లాడారు.

EENADU Classifieds

AUTO

VEHICLES FOR SALE

2018 మోడల్ మహీంద్ర Bolero Pickup AP39T 3002 మోడల్ గల వాహనం ఏ కండీషన్‌లో ఉన్నదో అదే కండీషన్‌లో అమ్మకానికి కలదు. సంప్రదించండి. సుందరం ఫైనాన్స్ లిమిటెడ్, D.No.26-4-11, NSC బోస్ రోడ్, తణుకు - 534211, Cell: 94914 45213, 94935 45702.

2013 మోడల్ మారుతి Super Carry AP39UT2210 మోడల్ గల వాహనం ఏ కండీషన్‌లో ఉన్నదో అదే కండీషన్‌లో అమ్మకానికి కలదు. సంప్రదించండి. సుందరం ఫైనాన్స్ లిమిటెడ్, D.No.26-4-11, NSC బోస్ రోడ్, తణుకు - 534211, Cell: 94914 45213, 94935 45702.

BUSINESS SERVICES

BUSINESS OFFER

టైలరింగ్ వర్క్స్ ఇంటి వద్దనే పనిచేసే స్త్రీలు కావలెను. వారికి క్లాత్ ఇచ్చుటకు స్టాక్ పాయింట్స్ పెట్ పార్టనర్స్ కావలెను. ✆ 7093632399.

EDUCATION

4th class School going girl child looking for support in Tadepalligudem. Can any school give free education. in return we will support for school promotions every year. ✆ 9866739499

FINANCIAL SERVICES

అతితక్కువ వడ్డీకే వ్యాపారస్తులకు, వ్యవసాయదారులకు, ఇళ్ళు, స్థలాలు పొలాలు, స్థిరాస్తులు, ఫ్యాక్టరీలు, స్కూలు / కాలేజీలపై ఫైనాన్స్ లేదా టేకోవర్ వెంటనే ఇవ్వబడును. ప్రభుత్వ ఉద్యోగస్తులకు పర్సనల్ లోన్స్ కలవు. నో సిబిల్, నో బ్రోకర్స్, M.S.R. గ్రూప్, వైజాగ్. Ct: 9121649474.

HEALTH & CARE

AYURVEDIC

అనేక దీర్ఘకాలిక రోగాలకు వైద్య సేవలు అందించుటకు TP గూడెంలో జులై 6 ఆదివారం డా॥ కూర విశ్వనాదం గారు అందుబాటులో వుంటారు. శ్రీ ధన్వంతరి ఆయుర్వేదం. సెల్: 94945 22377.

REAL ESTATE

HOUSE FOR SALE

విజయవాడ గన్నవరం దగ్గర NH-16 హైవేని ఆనుకుని 60 అ॥ రోడ్డు తూర్పు ఫేసింగ్ ఒక్కొక్క ఫ్లోరు 2000 Sq.Ft.తో 466 చ॥గ॥లలో G-3 Triplex బిల్డింగ్ అమ్మకమునకు కలదు. ✆ 88774 58888.

ఏలూరు అశోక్‌నగర్ బ్రిడ్జ్ ఎదురుగా HDFC BANK పక్కన 73 గజాలు 2 అంతస్తుల కమర్షియల్ షాప్, ఇల్లు అమ్మకానికి కలదు. సత్రంపాడు నెహ్రూకాలనీలో 1100 గజాలు మొత్తం కానీ విడిగా కానీ కలదు. వివరాలకు ఓనర్: ✆ 77386 74312.

PLOT FOR SALE

భీమవరం యండగండి గ్రామంలో ప్రధాన రోడ్ 300 మీ. లో కలమూరు రోడ్‌లో 1.2 ఎకరాల వరి పొలం కలదు. సర్వే నం. 251/1, సంప్ర॥ 9100866557.

తాడేపల్లిగూడెం యాగర్లపల్లి కరెంట్ ఆఫీసు దగ్గరలో 600 చ॥గ॥ మరియు 200 చ॥గ॥ తూర్పుఫేసింగ్ స్థలం అమ్మకం. సంప్ర: ✆ 99895 15392, 98498 49363.

విశాఖలో/ అనకాపల్లిలో NRI ఫామ్ ల్యాండ్స్ వేయుటకు ఇన్వెస్ట్ పార్టనర్స్ కావలెను. సంప్రదించండి. ✆ 7386414017/ 7093632399.

JOBS

Wanted Electrical Engineers Qualified By B.Tech/ Diploma/ ITI Electrical Engineering. Exp: 0 - 10 Years. Place of Work: East & West Godavari Districts. Attractive Salary. ✆ 79950 50571 or Send Resume to hr@gvsprojectspvtltd.com

Earn Extra Income online through Work from Home in Wellness Industry. 101, SF Res. Rd # 4, B.Hills, Hyd. ✆ 8919664679, 8309909749

రామకృష్ణ ఓల్డేజ్ హోం. VJA శ్రీమంతుల ఇండ్లలో వృద్ధులు, పేషంట్లు సేవకు ఇంటి/ వంటపని, బేబీకేర్ కొరకు వర్కర్లు కావలెను. భో. వ. - జీతం: 16-18 వేలు. ఏజెంట్లకు 5000/- కమీషన్. ✆ 92814 52845, 82475 00574.

ఎవిఆర్ బజాజ్ త్రీ వీలర్ ఆటో షోరూం, భీమవరం, ఆకివీడు, పెద్రోలు, నిడమర్రు, గణపవరం, కాళ్ళ, పాలకొల్లు, మార్టేరు, సలజెర్ల, తాడేపల్లి గూడెం, నిడదవోలు, అత్తిలి, నరసాపురం, మొగల్తూరు నందు పనిచేయుటకు ఇంటర్ చదివిన సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను, టూ వీలర్ తప్పనిసరి, త్రీ వీలర్ రంగంలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత. Cont: 88866 31234, 97014 95202

MAX గోల్డ్ సేంద్రియ ఎరువులు డైరెక్ట్‌గా మార్కెట్ చేయుటకు Q: 10th, ఇంటర్, డిగ్రీ. శాలరీ: 15000, TA, DA + ఇన్సెంటివ్. వయస్సు: 20 సం॥ - 45 సం॥. కాంటాక్ట్: ✆ 99666 34933.

రామకృష్ణ ఓల్డేజ్ హోం (TG No-1) Hyd శ్రీమంతుల ఇండ్లలో వృద్ధులు/ పేషెంట్ల సేవకు ఇంటి/ వంట పని, బేబీకేర్ కొరకు స్త్రీ/పు. వర్కర్లు కావలెను. భో+ వ+ జీతం: 16-18 వేలు. ఏజెంట్ కమీషన్ 5000/-. ✆ 9515119430, 9618802390.

శివకార్తికేయ హోంకేర్ నందు వృద్ధులను/ పేషంట్స్/ పిల్లలను చూసుకొనుటకు ఇంటి/ వంట పనిచేయుటకు వర్కర్స్/ నర్సులు కావలెను. ఉచిత వసతి, భోజనం, జీతం: 20K. ✆ 99120 11499, 99120 11899.

DTP ఆపరేటర్ కావలెను. ఇంటర్/ డిగ్రీ జీతం: 10,000 to 12000. ఏలూరు, కొత్తపేట 12 పంపుల సెంటర్ వారికి ప్రాధాన్యత. సెల్: 75696 56849.

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతి స్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారులు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తా పత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనలద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలు చేసే ప్రకటన కర్తను బ్లాక్-లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

నెక్ సూచించిన కోడిగ్రుడ్ల ధర

★ For the Information of Trade & Industry

★ గోదావరి జోన్ ప్లాస్టిక్ ట్రేలో సరఫరా చేసే ఫారం గేటు గ్రుడ్డు ధర రూ. 5.35 పై॥

తణుకు ఆఫీసు: 08819-224254

ప్రకటన చిన్నదైనా స్పందన అతివేగం CLASSIFIEDS

ఏలూరు

•ఏలూరు •దెందులూరు •ఉంగుటూరు

సీపీఐ జిల్లా మహాసభల విజయవంతానికి పిలుపు

ఏలూరు వన్‌టౌన్, న్యూస్‌టుడే: చింతలపూడి మండలంలో ఈ నెల 5 నుంచి మూడ్రోజులపాటు జరగనున్న సీపీఐ జిల్లా రెండో మహాసభలను విజయవంతం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు డేగా ప్రభాకర్ పిలుపునిచ్చారు. స్థానిక ఆర్ఆర్ పేట సూర్య భవనంలో శుక్రవారం సీపీఐ ప్రాంతీయ సమితి సమావేశం నిర్వహించారు. బిళ్ల కనక దుర్గారావు అధ్యక్షత వహించారు. ప్రభాకర్ మాట్లాడుతూ.. కమ్యూనిస్టు పార్టీ ఏర్పడి వందేళ్లు పూర్తయిన నేపథ్యంలో.. సంస్థాగత మహాసభలు నిర్వహించుకోవడం ఆనందదాయకమన్నారు. నాయకులు హేమసుందర్, వరప్రసాద్, లక్ష్మి ఇందిర, సుధారాణి, స్వాతి, కృష్ణమాచార్యులు, శ్రీధర్ పాల్గొన్నారు.

ఉద్యోగోన్నతులకు అనుమతినివ్వాలని ఆందోళన

ఆర్టీసీ గ్యారేజీ ఎదుట ధర్నా చేస్తున్న నాయకులు

ఏలూరు అర్బన్, న్యూస్‌టుడే: ఆర్టీసీలో అర్హులందరికీ ఉద్యోగోన్నతులు కల్పించేందుకు అనుమతి ఇవ్వాలని ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. స్థానిక గ్యారేజీ ఎదుట శుక్రవారం సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. వారు మాట్లాడుతూ.. విద్యుత్తు బస్సుల నిర్వహణను ఆర్టీసీ యాజమాన్యమే తీసుకోవాలన్నారు. సంస్థలో ఖాళీ కొలువులను వెంటనే భర్తీ చేయాలన్నారు. కొత్త బస్సులు కొనాలని, ఉద్యోగుల భద్రతకు ప్రాధాన్యమివ్వాలన్నారు.

విద్యతోనే ఉన్నత శిఖరాలు

గుండుగొలను(భీమడోలు), న్యూస్‌టుడే: విద్యతోనే ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని జడ్పీ ఛైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ అన్నారు. గుండుగొలను జడ్పీ ఉన్నత పాఠశాలను శుక్రవారం ఆమె సందర్శించారు. పాఠశాల దస్త్రాలు తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ప్రభుత్వ పథకాల అమలుపై విద్యార్థుల అభిప్రాయాలు తెలుసుకున్నారు.

నినాదాలు చేస్తున్న కార్మికులు

హమాలీలకు ఉపాధి భద్రత కల్పించండి

ఏలూరు వన్‌టౌన్, న్యూస్‌టుడే: హమాలీలకు ఉపాధి భద్రత కల్పించాలని, ఈ మేరకు ప్రత్యేక చట్టం తేవాలని ఇఫ్టూ నగర సహాయ కార్యదర్శి గడసాల రాంబాబు, జట్టు కార్మిక సంఘం కోశాధికారి ముంగం అప్పారావు డిమాండ్ చేశారు. ఈ నెల 9న చేపట్టనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని కోరుతూ.. స్థానిక మెయిన్ బజార్ సెంటర్‌లో ఇఫ్టూ అనుబంధ జట్టు కార్మిక సంఘం ఆధ్వర్యంలో కరపత్రాలు ఆవిష్కరించి మాట్లాడారు. భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని కోరారు. అసంఘటిత కార్మికులకు ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా ఉద్యమం

ఏలూరు వన్‌టౌన్, న్యూస్‌టుడే: స్థానిక గన్‌బజార్‌లో గంగానమ్మ ఆలయ ఆవరణలో శుక్రవారం ఐద్వా ఉమ్మడి రాష్ట్ర మాజీ అధ్యక్షురాలు మానికొండ సూర్యావతి 32వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. పి.హైమావతి అధ్యక్షత వహించారు. జిల్లా కార్యదర్శి ఎ.శ్యామలారాణి మాట్లాడుతూ.. నాటి సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా సూర్యావతి ఉద్యమాలు చేపట్టారని కొనియాడారు.

సర్కారు బడుల్లో గుణాత్మక విద్య

నిడమర్రు: పుస్తకాలు అందుకున్న బాలలు

నిడమర్రు గ్రామీణం, న్యూస్‌టుడే: సర్కారు బడుల్లో విద్యార్థులకు గుణాత్మక విద్య అందుతోందని తహసీల్దార్ దుర్గాప్రసాద్ అన్నారు. స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలను శుక్రవారం ఆయన సందర్శించారు. విద్యార్థులకు పలు అంశాలపై సూచనలు చేశారు. ప్రధానోపాధ్యాయుడు నరేశ్‌బాబు, ఆర్ఐ సుబ్బారావు పాల్గొన్నారు.

నిడమర్రు గ్రామీణం: బువ్వనపల్లిలో ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు శుక్రవారం గణపవరం లయన్స్ క్లబ్ ఆధ్వర్యాన పుస్తకాలు పంపిణీ చేశారు. క్లబ్ అధ్యక్షుడు నరేశ్‌కుమార్ కార్యదర్శి రవిబాబు పాల్గొన్నారు.

ఉంగుటూరు: నారాయణపురం జడ్పీ ఉన్నత పాఠశాలకు ఎనిమిది కుర్చీలు సమకూరాయి. ఇక్కడ ఉపాధ్యాయుడిగా పని చేస్తూ ఉద్యోగోన్నతిపై రాచూరు పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా వెళ్లిన సురేంద్ర శుక్రవారం కుర్చీలు అందజేశారు.

గగనంగా దారి.. గమ్యం చేరేనా మరి!

● చిన్నపాటి వర్షానికే దెబ్బతిన్న వైనం ● ప్రమాదాల బారిన ప్రయాణికులు

ఏలూరు, ఉంగుటూరు నియోజకవర్గాల్లోని రహదారులు అధ్వానంగా మారుతున్నాయి. చిన్నపాటి వర్షానికే చిత్తడిగా తయారవుతున్నాయి. కొన్ని రోడ్లపై వాన నీరు నిలిచిపోతుండగా.. మరికొన్ని బురద కయ్యలను తలపిస్తున్నాయి. ఆయా మార్గాల్లో రాకపోకలు సాగిస్తూ.. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ద్విచక్ర వాహనదారులు అదుపు తప్పి ప్రమాదాలకు గురవుతున్నారు. – న్యూస్‌టుడే, ఏలూరు వన్‌టౌన్, ఉంగుటూరు, భీమడోలు

పరిశీలన

మోస్తరు వానకే ముంపు

ఏలూరు నగరంలో చిన్నపాటి వర్షాలకే పలు ప్రాంతాల్లోని రహదారులు ముంపునకు గురవుతున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు వంగాయగూడెం ప్రధాన కాలువలో మోకాలి లోతులో నీరు నిలిచి తటాకం తలపించింది. సుబ్రహ్మణ్యం కాలనీ, గొల్లాయిగూడెం, రాజీవ్ గృహ సముదాయాలు, హనుమాన్‌నగర్ తదితర ప్రాంతాలకెళ్లే ప్రధాన మార్గం ఇది. వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పిల్లలు, వృద్ధులను స్థానికులు రోడ్డు దాటించాల్సిన పరిస్థితి. వర్షపు నీరు బయటకెళ్లేందుకు కాలువల్లేకపోవడంతో సమస్య క్లిష్టమైంది. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ చంద్రయ్య తెలిపారు.

అడుగడుగునా అవస్థలు

మండల కేంద్రం భీమడోలు పంచాయతీ లింగంపాడు శివారు రహదారి అధ్వానంగా తయారైంది. గ్రామస్థులు భీమడోలు రావాలన్నా.. ఇతర ప్రాంతాలకు వెళ్లాలన్నా ఇదే ప్రధాన మార్గం. దీనికితోడు చేపలు, రొయ్యల చెరువుల వద్దకు భారీ లోడు లారీలు రాకపోకలు సాగిస్తుంటాయి. రోడ్డును అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు. లింగంపాడు రహదారి అభివృద్ధికి రూ.90 లక్షలతో ప్రతిపాదనలు పంపామని, అనుమతులిచ్చిన వెంటనే పనులు ప్రారంభిస్తామని పంచాయతీరాజ్ డీఈ వేణుగోపాల్ తెలిపారు.

గజానికో గుంత

ఉంగుటూరు మండలం నాచుగుంట-కొత్తగూడెం రహదారి ఛిద్రంగా మారింది. అడుగుకో గొయ్యి... గజానికో గుంత చందాన తయారైంది. ఈ మార్గం మీదుగా నాచుగుంట, కొత్తగూడెం, యర్రమళ్ల, గుళ్లపాడు విద్యార్థులు ఉంగుటూరులోని జడ్పీ ఉన్నత పాఠశాలకు వెళ్తున్నారు. ప్రస్తుతం అడపాదడపా వర్షాలు కురుస్తుండటంతో.. గోతుల్లో నీరు నిలిచి రాకపోకలకు అవస్థలు తప్పడం లేదు.

వందన రూపిణి.. వారాహి దేవి

ఏలూరు నగరం, న్యూస్‌టుడే: సత్రంపాడు సౌభాగ్యలక్ష్మీదేవి ఆలయంలో వారాహి నవరాత్రుల ముగింపు కార్యక్రమం నిర్వహించారు. శుక్రవారం ఉదయం అమ్మవారిని వారాహి దేవిగా అలంకరించారు. భక్తులు వారాహిదేవికి ప్రత్యేక పూజలు చేసి హారతులు సమర్పించారు. అనంతరం మూలమంత్రం, చండీ సప్తశతి హోమాలు శాస్త్రోక్తంగా చేపట్టారు.

శాకంబరిగా వడలమ్మ దర్శనం.. నిడమర్రు: ఆషాఢ మాసం సందర్భంగా బువ్వనపల్లిలోని వడలమ్మ ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు చేశారు. తొలుత అమ్మవారిని వివిధ రకాల కూరగాయలు, పండ్లతో శాకంబరిగా అలంకరించారు. గ్రామ మహిళలు సారె సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. మధ్యాహ్నం అన్న సమారాధన నిర్వహించారు.



కనక దుర్గమ్మ సేవలో మేయర్.. ఏలూరు నగరం: బావిశెట్టివారి పేటలోని కనకదుర్గమ్మ ఆలయాన్ని మేయర్ షేక్ నూర్జహాన్, పెదబాబు దంపతులు శుక్రవారం సందర్శించారు. అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఈవో సీహెచ్ చిననాగేశ్వరరావు, అర్చకులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.

హుండీల ఆదాయం లెక్కింపు.. ఏలూరు నగరం: కొత్తపేట నూకాలమ్మ ఆలయ హుండీలను శుక్రవారం లెక్కించారు. మొత్తం 85 రోజులకు కానుకల ద్వారా రూ.1,00,311 ఆదాయం సమకూరినట్లు ఈవో మీసాల వెంకట్రావు తెలిపారు.

పేదరిక నిర్మూలనకు పెద్దపీట: చింతమనేని

మహిళకు కరపత్రం ఇస్తున్న ఎమ్మెల్యే ప్రభాకర్

పెదపాడు, న్యూస్‌టుడే: రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. పెదపాడు, రాజుపేట, నాయుడుగూడెం గ్రామాల్లో శుక్రవారం 'సుపరిపాలనలో తొలి అడుగు' నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. గత వైకాపా ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధిని విస్మరించిందన్నారు. అయిదేళ్లపాటు విధ్వంసకర పాలన సాగించిందని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసిందన్నారు. ప్రజలు సైతం సంవత్సర పాలనపై సంతృప్తిగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఏఎంసీ ఛైర్‌పర్సన్ గారపాటి రామసీత, నాయకులు రవికుమార్, రాంప్రసాద్, అనిల్, శ్రావణి తదితరులు పాల్గొన్నారు.

సమపాళ్లలో అభివృద్ధి.. సంక్షేమం: బడేటి

వృద్ధురాలితో మాట్లాడుతున్న చంటి

ఏలూరు అర్బన్, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను సమపాళ్లలో అమలు చేస్తోందని ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. 'సుపరిపాలనలో తొలి అడుగు'లో భాగంగా స్థానిక 49వ డివిజన్‌లో శుక్రవారం పర్యటించారు. కూటమి సర్కారు ఏడాది పాలనపై రూపొందించిన కరపత్రాలను ఇంటింటికీ వెళ్లి పంచిపెట్టారు. నియోజకవర్గంలో సంవత్సర కాలంలో అనేక మార్పులు తీసుకొచ్చామన్నారు. శివారు ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తున్నట్లు పేర్కొన్నారు. మేయర్ నూర్జహాన్, ఏఎంసీ ఛైర్మన్ పార్థసారథి, నాయకులు పాల్గొన్నారు.

విద్యార్థుల్లోని సృజనను వెలికితీద్దాం

ఏలూరు విద్యా విభాగం, న్యూస్‌టుడే: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం యూత్ ఫర్ సోషల్ ఇంపాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ప్రధానాచార్యుడు గిరిబాబు మాట్లాడుతూ.. విద్యార్థుల్లో దాగున్న సృజనాత్మకతను వెలికితీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడుతాయన్నారు. సమాజంలో ఎదుర్కొనే సమస్యల పరిష్కారం దిశగా విద్యార్థుల ఆలోచనలు చేయాలన్నారు. ఉపప్రధానాచార్యుడు అజయ్‌కుమార్, సీడీసీ సభ్యులు ఎల్.వెంకటేశ్వరరావు, ఎం.రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

సంతృప్తికరంగా ఏడాది పాలన: గన్ని

ఉంగుటూరు, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో సంతృప్తికరంగా సాగిందని ఆప్కాబ్ ఛైర్మన్ గన్ని వీరాంజనేయులు అన్నారు. 'సుపరిపాలనలో తొలి అడుగు'లో భాగంగా శుక్రవారం ఆయన బొమ్మిడిలో పర్యటించి మాట్లాడారు. ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. దివ్యాంగురాలు యర్రా పావని దుర్గ దయనీయ స్థితిని చూసి గన్ని చలించిపోయారు. ఆమెకు ప్రతినెలా రూ.6 వేలు పింఛను వస్తుండగా.. ఎంపీడీవోకు ఫోన్ చేసి రూ.15 వేలు ఇచ్చేందుకు చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం స్థానికుల సమస్యలు తెలుసుకొని, వాటి పరిష్కారానికి హామీ ఇచ్చారు. రాష్ట్ర టైలర్స్ ఫెడరేషన్ ఛైర్మన్ ఆకాశపు స్వామి, నాయకులు సుధీర్, ప్రసాద్, రవిశంకర్, పెద్దిరాజు పాల్గొన్నారు.

భీమడోలు: కేక్ కోస్తున్న వీరాంజనేయులు, భీమరాజు

భీమడోలు: స్థానిక సంత మార్కెట్ వద్దనున్న రంగా విగ్రహానికి ఆప్కాబ్ ఛైర్మన్ గన్ని వీరాంజనేయులు పుష్పాంజలి ఘటించారు. ఎమ్మెల్యే ధర్మరాజు సోదరుడు భీమరాజుతో కలిసి కేక్ కోశారు.

డంపింగ్ యార్డుల పరిశీలన

నిడమర్రు గ్రామీణం, న్యూస్‌టుడే: చానమిల్లి, అడవికొలను, బువ్వనపల్లి గ్రామాల్లో ఎంపీడీవో విజయకుమారి, ఈవోపీఆర్డీ స్వామి శుక్రవారం పర్యటించారు. పారిశుద్ధ్యం, డంపింగ్ యార్డుల నిర్వహణను పరిశీలించారు. యార్డుల లోతు, పేరుకుపోయిన వ్యర్థాల ఎత్తు తదితర వివరాలను యాప్‌లో నమోదు చేయాలని సిబ్బందికి సూచించారు.

ఏలూరు సినిమాలు

అంబిక డీలక్స్	లోపలికి రా చెప్తా
అంబిక మినీ	తొలిప్రేమ
సాయిబాలాజీ	జురాసిక్ వరల్డ్ రీబర్త్
బాలాజీ	హౌ టూ ట్రైన్ యువర్ డ్రాగన్
సత్యనారాయణ స్క్రీన్ 1	కన్నప్ప
సత్యనారాయణ స్క్రీన్ 2	మార్గన్
సత్యనారాయణ స్క్రీన్ 3	తమ్ముడు
విజయలక్ష్మి వీమ్యాక్స్ 1	కుబేర
విజయలక్ష్మి వీమ్యాక్స్ 2	సితారే జమీన్ పర్
విజయలక్ష్మి వీమ్యాక్స్ 3	3 బీహెచ్‌కే
ఎస్వీసీ మల్టీప్లెక్స్ స్క్రీన్ 1	కుబేర
ఎస్వీసీ మల్టీప్లెక్స్ స్క్రీన్ 2	మార్గన్
ఎస్వీసీ మల్టీప్లెక్స్ స్క్రీన్ 3	కన్నప్ప
ఎస్వీసీ మల్టీప్లెక్స్ స్క్రీన్ 4	కన్నప్ప

చిత్రపటం వద్ద నాయకులు అంజలి

హక్కుల సాధనకు రాజీ లేని పోరాటం

ఏలూరు వన్‌టౌన్, న్యూస్‌టుడే: ఉమ్మడి జిల్లాలో కార్మిక హక్కుల సాధనకు అల్లూరు సత్యనారాయణ రాజీలేని పోరాటం చేశారని సీఐటీయూ జిల్లా కార్యదర్శి డీఎన్‌వీడీ ప్రసాద్ అన్నారు. స్థానిక జిల్లా కార్యాలయంలో సీఐటీయూ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి అల్లూరు సత్యనారాయణ వర్ధంతి సభ శుక్రవారం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రసాద్ మాట్లాడుతూ.. సత్యనారాయణ స్ఫూర్తితో మరిన్ని కార్మిక పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. నాయకులు రవికిశోర్, విజయలక్ష్మి, వీవీఎన్ ప్రసాద్, కనకారావు, మొహిద్దీన్, రాంబాబు, రవికుమార్ పాల్గొన్నారు.

సొసైటీ సారథులొస్తున్నారు!

త్వరలో త్రిసభ్య కమిటీల పాలన

ఉంగుటూరు, న్యూస్‌టుడే: గ్రామీణ రైతులకు ఆలంబనగా నిలిచే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(సొసైటీలు)కు సారథులు రానున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సొసైటీలకు ఎన్నికలు నిర్వహిస్తారా? త్రిసభ్య కమిటీలు నియమిస్తారా? అన్న సందిగ్ధత అన్నదాతల్లో నెలకొంది. ప్రభుత్వం ఇటీవల డీసీసీబీలకు ఛైర్మన్లను నియమించగా.. తాజాగా సహకార సంఘాలకు త్రిసభ్య కమిటీలు ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది.

కొరవడిన పర్యవేక్షణ.. ఉంగుటూరు నియోజకవర్గంలో 17 సహకార సంఘాలుండగా.. చివరిగా 2013లో ఎన్నికలు నిర్వహించారు. 2018లో పాలకవర్గాల పదవీ కాలం ముగిసింది. 2019లో అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం.. ఎన్నికలు నిర్వహించకుండా తమ పార్టీ నాయకులతో త్రిసభ్య కమిటీలు నియమించింది. ప్రతిసారి వారి పదవీ కాలం పెంచుతూ అయిదేళ్లు గడిపేసింది. కూటమి సర్కారు వచ్చాక.. త్రిసభ్య కమిటీలు రద్దు చేసింది. పర్సన్ ఇన్‌ఛార్జులుగా సంబంధిత శాఖాధికారులను నియమించింది. రెండు, మూడు సొసైటీలకో అధికారిని నియమించడంతో.. సహకార సంఘాలపై పర్యవేక్షణ కొరవడింది. వీరి గడువు గత నెల 28తో ముగిసింది. వీరి గడువు మరోమారు ఆర్నెల్లు పెంచకుండా కేవలం నెల రోజులు మాత్రమే పొడిగించింది.

నియోజకవర్గ సమాచారమిలా..

మండలం	సంఘాలు	సభ్యులు
ఉంగుటూరు	3	7,163
భీమడోలు	3	3,640
నిడమర్రు	3	4,315
గణపవరం	8	5,366

అధిష్ఠానానికి జాబితా.. మొత్తం 17 సహకార సంఘాల్లో తెదేపా, జనసేన చెరి ఎనిమిది చొప్పున పంచుకున్నారు. భాజపాకు ఒకటి కేటాయించారు. త్రిసభ్య కమిటీల ఛైర్మన్లు, సభ్యులను నియామకానికి గతంలోనే ఆశావహుల జాబితా అధిష్ఠానానికి పంపారు. తెదేపాకు భీమడోలు, గుండుగొలను, చేబ్రోలు, బాదంపూడి, చిననింద్రకొలను, గణపవరం, జల్లికాకినాడ, మొయ్యేరు సొసైటీలు; జనసేనకు పూళ్ల, బొమ్మిడి, పెదనింద్రకొలను, అడవికొలను, కాశిపాడు, కోమర్రు, డి.కుముదవల్లి, జల్లికొమ్మర సొసైటీలు కేటాయించారు. భాజపాకు కేశవరం సంఘం ఇచ్చారు.

బడుగుల ఆశాజ్యోతి వంగవీటి రంగా

దుప్పట్లు పంపిణీ చేస్తున్న అప్పలనాయుడు తదితరులు

ఏలూరు వన్‌టౌన్, న్యూస్‌టుడే: బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతిగా వంగవీటి మోహన రంగా పేరొందారని ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ ఛైర్మన్, జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జి రెడ్డి అప్పలనాయుడు కొనియాడారు. స్థానిక సీఆర్ఆర్ కళాశాల ఆవరణలో శుక్రవారం రంగా జయంతి వేడుకలు నిర్వహించారు. తొలుత ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. వివిధ సంఘాల నాయకులు శ్రీనివాస్, శివ, రాంబాబు, శ్రీదేవి, సూర్యప్రకాశ్, ప్రసాద్, రామునాయుడు, వేణుగోపాల్ పాల్గొన్నారు.

ఏలూరు అర్బన్: స్థానిక జడ్పీ కార్యాలయం సమీపంలో ఫ్లాష్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యాన వంగవీటి మోహనరంగా జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రంగా, బడేటి బుజ్జి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. జడ్పీ ఛైర్‌పర్సన్ పద్మశ్రీతో కలిసి కేకు కోశారు.

అవి ఇవి అన్నీ

నేడు విద్యుత్తు సరఫరా నిలిపివేత.. నిడమర్రు గ్రామీణం, న్యూస్‌టుడే: ఆర్డీఎస్ఎస్ పథకంలో భాగంగా మండలంలో కొత్త విద్యుత్తు తీగలు ఏర్పాటు చేస్తున్నందున.. శనివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సరఫరా నిలిపివేస్తున్నట్లు ఈఈ అంబేడ్కర్ తెలిపారు. నిడమర్రు, ఇందిరమ్మ కాలనీ, విప్పర్తి ఖండ్రిక, గుణపర్రు, మందలపర్రు, పెదనింద్రకొలను, చిననింద్రకొలను, తోకలపల్లి, దేవరగోపవరం, అడవికొలను తదితర గ్రామాలకు సరఫరా ఉండదని శుక్రవారం పేర్కొన్నారు.

ఆధునిక సాగు లాభదాయకం.. పెదపాడు, న్యూస్‌టుడే: ఆధునిక పద్ధతుల్లో పంటలు సాగు చేయడం లాభదాయకమని ఏడీఏ అనిల్‌కుమారి సూచించారు. ఏలూరు మండలం మాదేపల్లిలోని ఆర్ఎస్‌కేలో శుక్రవారం రైతులతో సమావేశమై మాట్లాడారు. ఎంటీయూ 1318 బదులు స్వల్పకాలిక రకాల వంగడాలు పండించాలని పేర్కొన్నారు. మోతాదుకు మించి ఎరువులు వాడరాదని, యాజమాన్య పద్ధతులు పాటించాలని కోరారు.

ముగిసిన సభ్యత్వ నమోదు.. ఏలూరు టూటౌన్, న్యూస్‌టుడే: మండలంలోని లంక గ్రామాల్లో మూడ్రోజులపాటు చేపట్టిన యూటీఎఫ్ వార్షిక సభ్యత్వ నమోదు శుక్రవారంతో ముగిసింది. పైడిచింతపాడు, పత్తికోళ్లలంక, గుడివాకలంక, మొండికోడు, మాధవాపురం, కోటేశ్వరదుర్గాపురం తదితర గ్రామాల్లోని పాఠశాలలకు వెళ్లిన యూటీఎఫ్ బృందం.. పలువురు ఉపాధ్యాయులతో సభ్యత్వం నమోదు చేయించారు. మొత్తం 225 మంది సభ్యులుగా చేరారని జిల్లా కార్యదర్శి రాంబాబు తెలిపారు.

హోంగార్డు కుటుంబానికి సాయం.. ఏలూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: హోంగార్డు కుటుంబానికి డీఎస్పీ శ్రావణ్ కుమార్ రూ.10 వేలు ఆర్థికసాయం చేశారు. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో పని చేస్తున్న మహిళా హోంగార్డు భర్త కొన్నాళ్లుగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఆమె కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న విషయం తెలుసుకున్న డీఎస్పీ.. తనవంతుగా శుక్రవారం ఆర్థికసాయం చేసి సేవానిరతి చాటుకున్నారు.

పరిసరాల శుభ్రతతో ఆరోగ్యం.. నిడమర్రు, న్యూస్‌టుడే: పరిసరాల శుభ్రతతో ఆరోగ్యంగా జీవించవచ్చని పెదనింద్రకొలను పీహెచ్‌సీ వైద్యాధికారి కె.సుబ్బరాజు వర్మ అన్నారు. డెంగీ నివారణ మాసోత్సవాల్లో భాగంగా పెదనింద్రకొలనులో శుక్రవారం అవగాహన ప్రదర్శన చేపట్టారు. పీహెచ్ఎన్ మరియమ్మ, ఎంపీహెచ్ఈవోలు కృపావరం, రత్నరాజు పాల్గొన్నారు.

ఇంజినీరింగ్‌లో మెరిసిన విద్యార్థిని

జేఎన్‌టీయూకే స్నాతకోత్సవంలో బంగారు పతకాలు



విశాల సుబ్బలక్ష్మి

ఏలూరు విద్యా విభాగం, న్యూస్‌టుడే: కాకినాడ వేదికగా శుక్రవారం నిర్వహించిన జేఎన్‌టీయూకే స్నాతకోత్సవంలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ చేతులమీదుగా బంగారు పతకాలు అందుకున్నారు ఏలూరుకు చెందిన జె.విశాల సుబ్బలక్ష్మి. ఇది తన జీవితంలో మరిచిపోలేనని అనుభూతి అని, భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి వెళ్లడానికి ప్రోత్సాహాన్నిస్తుందని ఆమె పేర్కొన్నారు. 'నేను ఏలూరులోని రామచంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాలలో సీఎస్ఈ చదివా. తండ్రి ప్రభాకర్ సుబ్రహ్మణ్యం ఇంజినీర్. తల్లి పావని గృహిణి. మొత్తం మూడు బంగారు పతకాలు సాధించా. చాలా ఆనందంగా ఉంది. తల్లిదండ్రులతోపాటు అధ్యాపకుల సహకారం ఎంతో ఉంది. అక్క నన్ను వెన్నుతట్టి ప్రోత్సహించింది. ప్రస్తుతం ఎస్ఏపీలో పనిచేస్తున్నాను. భవిష్యత్తులో మంచి ఉన్నత స్థానంలో ఉండాలనేది నా కోరిక' అని విశాల సుబ్బలక్ష్మి తెలిపారు.

అగ్గి పిడుగు అల్లూరి!

వాడవాడలా జయంతి వేడుకలు

ఏలూరు: సీతారామరాజు చిత్రపటానికి పూలమాల వేస్తున్న ఉద్యోగులు

ఏలూరు అర్బన్, వన్‌టౌన్, టూటౌన్, నగరం- న్యూస్‌టుడే: దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన అల్లూరి సీతారామరాజు అగ్గి పిడుగని.. ఆయన పోరాట పటిమ అజరామరమని ఎమ్మెల్యే బడేటి చంటి కొనియాడారు. అల్లూరి జయంతి సందర్భంగా స్థానిక జూట్ మిల్లు కూడలిలోని ఆయన విగ్రహానికి శుక్రవారం పుష్పాంజలి ఘటించారు. ఏఎస్ఆర్ మైదానంలో అల్లూరి నూతన కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. మేయర్ నూర్జహాన్, ఏఎంసీ ఛైర్మన్ పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. ★ స్థానిక పోలీసు, జడ్పీ కార్యాలయాల్లో అల్లూరి చిత్రపటాలకు ఎస్పీ ప్రతాప్ శివకిశోర్, జడ్పీ ఛైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ, సీఈవో ఎం.శ్రీహరి, డిప్యూటీ సీఈవో కె.భీమేశ్వర్, తెదేపా నాయకుడు ఘంటా ప్రసాద్, సిబ్బంది పుష్పాంజలి ఘటించారు. ★ భాజపా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు విక్రమ్ కిశోర్, ఎంపీ మహేశ్‌కుమార్ విడిది కార్యాలయంలో తెదేపా నాయకులు అల్లూరి సీతారామరాజు, రూపకర్త పింగళి వెంకయ్య, స్వామి వివేకానంద చిత్రపటాలకు నివాళి అర్పించారు. ★ స్థానిక సీపీఎం కార్యాలయంలో అల్లూరి జయంతి, సీపీఎం మాజీ కార్యదర్శి అల్లూరు సత్యనారాయణ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. ★ అశోక్‌నగర్‌లోని సామాజిక భవనంలో పింగళి చిత్రపటానికి జాతీయ జెండా ప్రచారకర్త మాబూ సుభానీ పుష్పాంజలి ఘటించారు.

పెదపాడు: దెందులూరు తహసీల్దారు కార్యాలయంలో అల్లూరి చిత్రపటానికి తహసీల్దారు సుమతి, సిబ్బంది పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఏలూరు: చిత్రపటాల వద్ద నమస్కరిస్తున్న నాయకులు

గణపవరం: గణపవరంలో భాజపా నాయకుడు రామలింగరాజు ఆధ్వర్యంలో సీతారామరాజు విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. జగన్నాథపురం పాఠశాల విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేశారు.

నిడమర్రు: పత్తేపురంలో మన్యంవీరుడి విగ్రహానికి జిల్లా అల్లూరి సేవా సంఘం నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఉంగుటూరు: కైకరంలో అల్లూరి, మాజీ ముఖ్యమంత్రి రోశయ్య చిత్రపటాలకు ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు కోనా శ్రీనివాసరావు పుష్పాంజలి ఘటించారు.

తెదేపా ఫ్లెక్సీల చించివేత

నలుగురు వైకాపా నాయకులపై కేసు

పెదవేగి, న్యూస్‌టుడే: తెదేపా ఫ్లెక్సీ చించిన ఘటనలో నలుగురు వైకాపా నాయకులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు. ఆయన కథనం మేరకు.. కొండలరావుపాలెంలో స్థానిక ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఫొటోతో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. దీన్ని జడ్పీ ఉపాధ్యక్షుడు పెనుమాల విజయబాబు, వైకాపా యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కామిరెడ్డి నాని, మండలాధ్యక్షుడు జానంపేట బాబు, నాయకుడు తారకరామ చౌదరి చించేశారని గ్రామస్థుడు నరసింహారావు శుక్రవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

పాస్‌పోర్టు పోయినది

ఏలూరు జిల్లా, గణపవరం మండలం, అప్పనపేట గ్రామ కాపురస్తులు రొంగల మల్లేశ్వరరావు, S/o. రొంగల రామకృష్ణకు చెందిన పాస్‌పోర్టు నెం. Y5000602 గల ఒరిజినల్ పాస్‌పోర్టు ది. 30-06-2025 తేదీన అప్పనపేట గ్రామం నుండి పిప్పర గ్రామంకు వెళ్ళే మార్గమధ్యంలో నా యొక్క ఒరిజినల్ పాస్‌పోర్టు పెట్టిన బ్యాగ్ పడిపోయినది. కావున ఎవరికైనా దొరికిన యెడల పై అడ్రస్‌నందు తెలియచేయగలరు.

రొంగల మల్లేశ్వరరావు

ఖాళీ స్థలాలు.. వ్యాధుల కారకాలు!

తంగెళ్లమూడి(ఏలూరు వన్‌టౌన్), న్యూస్‌టుడే: ఏలూరు నగరంతోపాటు శివారు కాలనీల్లోని ఖాళీ స్థలాలు వ్యాధుల కారకాలుగా మారుతున్నాయి. ప్రధానంగా పారిశుద్ధ్య లోపంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఆముదాలఅప్పల స్వామి కాలనీ, శాంతినగర్, సత్రంపాడు, విద్యానగర్, పుష్పలీలానగర్, తంగెళ్లమూడి, బీడీ కాలనీ, కత్తేపువీధి తదితర ప్రాంతాల్లో ఖాళీ జాగాలు అధికంగా ఉన్నాయి. ప్రస్తుతం అడపాదడపా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో.. ఖాళీ స్థలాల్లో నీళ్లు నిలిచిపోతున్నాయి.

తప్పని యాతన.. రోజుల తరబడి నీరు పేరుకుపోవడంతో దుర్గంధభరితంగా మారుతోంది. దీనికితోడు దోమలు వృద్ధి చెందుతున్నాయి. రాత్రివేళ కంటి మీద కునుకు కరవవుతోందని స్థానికులు వాపోతున్నారు. ఓవైపు కాలానుగుణ వ్యాధులు, మరోవైపు జ్వరాలు విజృంభిస్తుండటంతో ఆసుపత్రి పాలవుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి పారిశుద్ధ్యం మెరుగుకు చర్యలు తీసుకోవాలని నగర వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు. నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ చంద్రయ్య మాట్లాడుతూ.. ఖాళీ స్థలాల యజమానులకు నోటీసులిస్తామన్నారు. పారిశుద్ధ్యం మెరుగు, దోమల నిర్మూలనకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

కారును ఢీకొన్న ద్విచక్ర వాహనం

బాదంపూడి(ఉంగుటూరు), న్యూస్‌టుడే: రోడ్డు ప్రమాదంలో యువకుడికి గాయాలైన ఘటన మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. నూజివీడు మండలం రుద్రవరానికి చెందిన బయర్ల వంశీ ద్విచక్ర వాహనంపై అమలాపురం వెళ్లారు. శుక్రవారం తిరిగి స్వగ్రామానికి వస్తుండగా.. మార్గం మధ్యలోని బాదంపూడి రైల్వే వంతెన వద్ద తాడేపల్లిగూడెం నుంచి నారాయణపురం వెళ్తున్న కారును వెనుక నుంచి ఢీకొన్నారు. ప్రమాదంలో వంశీకి గాయాలు కాగా, తాడేపల్లిగూడెం ప్రాంతీయ సుపత్రికి తరలించారు.

భూమి కౌలు హక్కు బహిరంగ వేలంపాట ప్రకటన

తూ॥గో॥ జిల్లా, రాజమహేంద్రవరం మండలం, రాజమహేంద్రవరం నగరం నందు వేంచేసియున్న **శ్రీ రమా సత్యనారాయణ స్వామివారి దేవస్థానంనకు** పూర్తి హక్కుభుక్తమైనటువంటి భీమడోలు మండలం, గుండుగొలను గ్రామం R.S.No.783, 784 నందు గల య.3.50 సెంట్లు పల్లపు భూమిని ఏకప్రతిగా 3 సం॥లు సేద్యం చేసుకొని అనుభవించే హక్కును శ్రీ జిల్లా దేవదాయ శాఖ అధికారి, రాజమహేంద్రవరం వారి ఆమోదపు ఉత్తర్వులకు లోబడి **ది.15-07-2025 మంగళవారం మధ్యాహ్నం 3 గం॥లకు** గుండుగొలను గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద శ్రీ తనిఖీదారు, దే॥ధ॥ శాఖ, ఏలూరు వారి సమక్షమున ఆలయ సింగిల్ ట్రస్టీ గారిచే బహిరంగ వేలంపాట నిర్వహించబడును. కావున ఆసక్తి గలవారు పాడుకొనుటకు వీలుగా ఈ ప్రకటన జారీ చేయడమైనది.

రాజమహేంద్రవరం, ది. 03-07-2025. **సింగిల్ ట్రస్టీ**

గమనిక: పూర్తి సమాచారం కొరకు సంబంధిత రెవెన్యూ కార్యాలయముల నోటీసు బోర్డు నందు ప్రకటన కొరకు ఉంచిన కరపత్రముల ద్వారా తెలుసుకొనవలెను.

దేవదాయ ధర్మదాయ శాఖ

భూములు సేద్యమునకు టెండర్ - కం - బహిరంగ వేలం ప్రకటన

ఏలూరు జిల్లా, ఏలూరు మండలం, ఏలూరు నగరం, ఆదివారపుపేటలో వేంచేసియున్న శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానమునకు చెందిన భూములను ఈ దిగువ ఉదహరించిన విధముగా సేద్యము చేసుకొనుటకు గాను 2025-26 నుండి 2027-28 వరకు అనగా 3 సంవత్సరములకు గాను దేవదాయ ధర్మదాయ శాఖ అధికారుల సమక్షంలో శ్రీ స్వామివారి దేవస్థానము వద్ద టెండరు - కమ్ - బహిరంగ వేలం పాట జరుపబడును. కావున ఆసక్తిగలవారు ధరావతు చెల్లించి పాటలో పాల్గొనవలసినదిగా కోరుచున్నాము.

వ. నెం.	భూమియున్న గ్రామం	సర్వే నెం.	విస్తీర్ణము య.సెం	ధరావతు సొమ్ము రూ.	బహిరంగ వేలం తేదీ సమయము
1	తంగెళ్ళమూడి	185/1,3	6-62	15,000/-	16-7-2025 బుధవారం ఉదయం గం. 11.00 లకు దేవాలయం వద్ద

పాట షరతులు: షరతులు పాటకాలమందు చదివి వినిపించబడును. ఇతర వివరముల కొరకు కార్యాలయము పనిచేయు వేళల్లో అడిగి తెలుసుకొనవలెను.

ఏలూరు, సం/- **కార్యనిర్వహణాధికారి,** శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానము, ఆదివారపుపేట, ఏలూరు

తేది: 1-7-2025

నూకాలమ్మ ఆలయంలో విశేష పూజలు

జంగారెడ్డిగూడెం, న్యూస్‌టుడే: జంగారెడ్డిగూడెం నూకాలమ్మ ఆలయంలో శుక్రవారం విశేష పూజలు నిర్వహించారు. ఆలయ శాశ్వత ఛైర్మన్ రాజాన సత్యనారాయణ, పురపాలక కమిషనర్ కేవీ రమణ, ఛైర్‌పర్సన్ బత్తిన లక్ష్మి తదితరులు ఈ పూజల్లో పాల్గొన్నారు. అమ్మవారి వెండి చీర కోసం ఆరేపల్లి రామారావు 5 తులాల వెండిని సమర్పించారు. గ్రామ దేవత గంగానమ్మకు ప్రత్యేక పూజలు జరిగాయి. వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయం, లలితాదేవి, విజయదుర్గమ్మ, ముత్యాలమ్మ, కనకదుర్గమ్మ ఆలయాల్లో పూజలు నిర్వహించారు.

పోలవరం

•పోలవరం •చింతలపూడి

బడి ఈడు పిల్లలు బడిలోనే ఉండాలి

కొయ్యలగూడెం గ్రామీణ, న్యూస్‌టుడే: బడిఈడు పిల్లలు బడిలోనే ఉండాలని ఎంపీడీవో కిరణ్‌కుమార్ తెలిపారు. బడికి పోదాం కార్యక్రమంలో భాగంగా మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన తల్లిదండ్రుల సమావేశంలో శుక్రవారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంఈవో జె.సురేశ్ బాబు మాట్లాడుతూ 15 రోజులపాటు పిల్లలను బడిలో చేర్చే (ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్) కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు. జడ్పీ బాలికోన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో తహసీల్దార్ నాగరాజు పాల్గొని మాట్లాడారు. సమావేశంలో డిప్యూటీ ఎంపీడీవో సతీశ్, ప్రధానోపాధ్యాయులు, తల్లులు పాల్గొన్నారు.

అమ్మవారికి పంచామృతాభిషేకం

విజయ కనకదుర్గమ్మకు అలంకరణ

పోలవరం, న్యూస్‌టుడే: ఆషాఢ మాసం శుక్రవారం సందర్భంగా మండలంలోని పలు అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గూటాల కనకదుర్గమ్మ గుడి పూజ, అనంతరం పంచామృతాలతో అభిషేకం చేశారు. పోలవరంలోని వాసవీ మాత, పట్టిసం కనకదుర్గమ్మ ఆలయంలో మహిళలు ప్రత్యేక పూజలు చేశారు.

ఎట్టకేలకు రహదారి ఆక్రమణల తొలగింపు

పనులు ప్రారంభించిన అధికారులు

పరిశీలిస్తున్న తహసీల్దారు నాగరాజు, పంచాయతీ కార్యదర్శి సురేశ్

కొయ్యలగూడెం గ్రామీణ, న్యూస్‌టుడే: కొయ్యలగూడెంలోని గణపతి ఆలయం కూడలి నుంచి కన్నాపురం వెళ్లే రహదారి వెంబడి ఆక్రమణల తొలగింపు పనులను అధికారులు ఎట్టకేలకు శుక్రవారం చేపట్టారు. తహసీల్దార్ ఎన్. నాగరాజు పనులను పరిశీలించారు. గతంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమంలో ఫిర్యాదు అందిన నేపథ్యంలో కలెక్టర్ ఆదేశాలతో ఆక్రమణల తొలగింపు అంశం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఆర్‌అండ్‌బీ అధికారుల నివేదికను అనుసరించి సుమారు 85 మంది దుకాణదారులకు పంచాయతీ కార్యదర్శి కె. సురేశ్ ఇప్పటికే పలు పర్యాయాలు నోటీసులు జారీ చేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో అభ్యంతరాల స్వీకరణకు శుక్రవారం సమావేశం నిర్వహించారు. కార్యదర్శి మాట్లాడుతూ పంచాయతీ జారీ చేసిన నోటీసులకు దుకాణదారులు స్పందించలేదన్నారు. పారిశుద్ధ్య పనుల నిర్వహణకు వీలుగా డ్రైనేజీపై ఆక్రమణలను తొలగించాలని స్పష్టం చేశారు. ఇదే అంశంపై వ్యాజ్యాన్ని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చిందన్నారు. ఆక్రమణలను స్వచ్ఛందంగా తొలగించకపోతే తామే తొలగిస్తామన్నారు. అందుకయ్యే ఖర్చులను నిబంధనలను అనుసరించి అపరాధ రుసుములతో కలిపి దుకాణదారుల దగ్గర నుంచి వసూలు చేయడం జరుగుతుందని చెప్పారు. ఈ క్రమంలో పలువురు తమ దుకాణాల ముందున్న షెడ్లను స్వచ్ఛందంగా తొలగించే పనిలో నిమగ్నమయ్యారు.

● తోపుడు బండ్లు, చిరు వ్యాపారుల ఉపాధి కోసం అధికారులు, పంచాయతీ పాలకమండలి, గ్రామ పెద్దలతో కలిసి పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటామని పంచాయతీ కార్యదర్శి సురేశ్ పేర్కొన్నారు. ఆక్రమణల తొలగింపు పనుల వలన వందలాది మంది చిరు వ్యాపారులు ఉపాధి కోల్పోయే అవకాశం ఉందన్నారు. అందరికీ ఆమోదయోగ్యమైన ప్రాంతాన్ని పరిశీలించాల్సి ఉందని చెప్పారు.

10 AM to 1 PM మేమున్నాం.. మీకు తోడుగా..
జంగారెడ్డిగూడెం : 80085 74478
కొయ్యలగూడెం : 80085 74947
చింతలపూడి : 76759 19086

చింతలపూడి పట్టణం, న్యూస్‌టుడే: ? చింతలపూడి వెలమపేట శివారులో తాగునీరు సక్రమంగా సరఫరా కావడం లేదు. రెండు, మూడు రోజులకు ఒకసారి తాగునీరు సరఫరా చేస్తుండటంతో ఇబ్బంది పడుతున్నాం. - రాహుల్, స్థానికుడు.

✓పట్టణంలో మెరక ప్రాంతాల్లో తాగునీటి సమస్య ఉంది. పైపులైన్లు సరిచేసి సమస్య పరిష్కరిస్తాం. - రాంబాబు, కమిషనర్.

జంగారెడ్డిగూడెం, న్యూస్‌టుడే: ?ఇప్పలమెట్టలో వినాయకుడి గుడి పరిసరాల్లో తుప్పలు బాగా పెరిగిపోయాయి, దోమల బెడద అధికంగా ఉంది. - యర్రా హేమలత, స్థానిక మహిళ

✓తుప్పలు తొలగించి, ఫాగింగ్ చేయిస్తాం. - కేవీ రమణ, పురపాలక కమిషనర్, జంగారెడ్డిగూడెం

బలరామావతారంలో జగన్నాథుడు

ద్వారకాతిరుమల, న్యూస్‌టుడే: జగన్నాథ రథోత్సవాల్లో భాగంగా ద్వారకాతిరుమల మండలం లక్ష్మీపురం జగన్నాథస్వామి రోజుకో ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం బలరామావతారంలో కనువిందు చేశారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న యాగశాలలో స్వామిని ఇలా విశేషంగా అలంకరించారు. స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు.

రాజవరంలో ఇంటింటికీ తెదేపా

రాజవరంలో గ్రామస్థులతో మాట్లాడుతున్న నాయకులు

కొయ్యలగూడెం గ్రామీణ, న్యూస్‌టుడే: సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికీ తెదేపా కార్యక్రమాన్ని రాజవరంలో శుక్రవారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గ్రామస్థులకు వివరించారు. కార్యక్రమంలో మండల తెదేపా అధ్యక్షుడు పారేపల్లి నరేశ్, మాజీ సర్పంచి వాడపల్లి రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

జంగారెడ్డిగూడెం, న్యూస్‌టుడే : ప్రతి కుటుంబం అభివృద్ధి చెందాలని తెదేపా పట్టణ అధ్యక్షుడు కొండ్రెడ్డి కిశోర్ అన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని ఒకటో వార్డులో జరిగిన ఇంటింటి పర్యటనలో కిశోర్ పాల్గొన్నారు. సంక్షేమ పథకాలు అందుతున్నది లేనిది అడిగి తెలుసుకున్నారు. తెదేపా కరపత్రాలను అందజేశారు. సీనియర్ నాయకులు అల్లూరి రామకృష్ణ, చెరుకూరి శ్రీధర్, గెడా సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

జీవనోపాధి మెరుగుకు ప్రత్యేక ప్రణాళికలు: ఎమ్మెల్యే

మాట్లాడుతున్న ఎమ్మెల్యే బాలరాజు

బుట్టాయగూడెం, న్యూస్‌టుడే: స్థానిక అవసరాలకు అనుగుణంగా గ్రామాల్లో జీవనోపాధి మెరుగుకు అధికారులు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి కృషి చేయాలని ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఆదేశించారు. కేఆర్‌పురం ఐటీడీఏలో వికసిత్ స్వర్ణాంధ్ర విజన్-2047పై అధికారులతో శుక్రవారం నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. చెత్త నుంచి సంపద తయారీపై దృష్టి సారించి, స్వచ్ఛభారత్ దిశగా పయనించాలన్నారు. సౌరశక్తి అనుసంధాన విద్యుత్తు యూనిట్ల వినియోగంపై రైతులకు అవగాహన కల్పించి, చైతన్యవంతులను చేయాలన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల ముందుకు తీసుకువెళ్లాలన్నారు. మన్యం గ్రామాల ప్రగతికి ఐటీడీఏ ద్వారా ప్రత్యేక కృషి చేస్తున్నట్లు తెలిపారు. పీవో రాములు నాయక్, ఏడు మండలాల అధికారులు పాల్గొన్నారు.

తెరుచుకున్న ఆసుపత్రి భవనం తలుపులు

పోలవరం, న్యూస్‌టుడే: పోలవరం సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఐటీడీఏ నిధులతో నిర్మించిన 24 పడకల భవనం మూసి వేయడంతో స్థానికులు ఈ నెల 26న ‘ఈనాడు’ నిర్వహించిన ఫోన్ ఇన్ కార్యక్రమంలో పాల్గొన్న డీసీహెచ్‌ఎస్ డాక్టర్ పాల్ సతీశ్ దృష్టికి తీసుకెళ్లారు. దానిపై ఆయన చిన్న పిల్లల వార్డు కోసం ఉపయోగిస్తామని చెప్పారు. ఆ మేరకు తలుపులు తెరిచి మూడు రోజులుగా పిల్లలకు అందులోనే పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చిన్నపిల్లల వైద్యులు గుణశేఖర్ చెప్పారు.

హిందూ ధార్మిక సంస్కృతి పరిరక్షణకు కృషి

జీలుగుమిల్లి (బుట్టాయగూడెం), న్యూస్‌టుడే: హిందూ ధార్మిక సంస్కృతి పరిరక్షణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని సమరసత సేవా ఫౌండేషన్ జిల్లా కన్వీనర్ తిప్పాబత్తుల రామకృష్ణ పిలుపునిచ్చారు. జీలుగుమిల్లి అభయాంజనేయస్వామి ఆలయం వద్ద సంస్థ ప్రతినిధుల సమావేశాన్ని మండల కన్వీనర్ కొత్తూరి మోహనరావు అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

తొలిఏకాదశి ఏర్పాట్లపై సమీక్ష

కొయ్యలగూడెం గ్రామీణ, న్యూస్‌టుడే: కొయ్యలగూడెం మండలంలోని కన్నాపురం ఆలయాన్ని దేవాదాయశాఖ అధికారి (ఈవో) తెలగంశెట్టి లక్ష్మి శుక్రవారం సందర్శించారు. తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా నిర్వహించాల్సిన ప్రత్యేక పూజలపై అర్చకులతో చర్చించారు. ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ కన్నాపురం సీతారామచంద్రస్వామి ఆలయం తన పరిధిలోకే వస్తుందని చెప్పారు.

చెత్త సేకరణపై దృష్టి పెట్టాలి: డీపీవో

శింగగూడెంలో చెత్త సేకరణ పరిశీలిస్తున్న అనురాధ

లింగపాలెం, న్యూస్‌టుడే: శింగగూడెంలో చెత్త సేకరణ కేంద్రాన్ని ఏలూరు జిల్లా పంచాయతీ అధికారిణి అనురాధ శుక్రవారం అకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇంటింటికీ తిరిగి తడి, పొడి చెత్తను నిత్యం సేకరిస్తున్నారా.. లేదా. . అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె సిబ్బందితో మాట్లాడుతూ తడి, పొడి చెత్తను విడివిడిగా సేకరించి కేంద్రాలకు తరలించాలన్నారు. చెత్త సేకరణపై సర్పంచులు, కార్యదర్శులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు తీర్చండి

జంగారెడ్డిగూడెం, న్యూస్‌టుడే : ఆర్టీసీలో పని చేస్తున్న ఉద్యోగుల సమస్యలు తీర్చాలని ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు రంగనాయకులు కోరారు. ఏపీ పీటీడీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా జంగారెడ్డిగూడెం డిపో వద్ద శుక్రవారం కార్మికులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రంగనాయకులు మాట్లాడారు. అనంతరం డిపో అధికారులకు వినతి పత్రం అందించారు.

డిపో వద్ద ధర్నా చేస్తున్న ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు

పాలనా విధానాలపై పట్టు సాధించండి

జంగారెడ్డిగూడెం గ్రామీణ, న్యూస్‌టుడే: పాలనా విధానాలపై పట్టు సాధించాలని జంగారెడ్డిగూడెం ఎంపీడీవో కేఆర్‌ఎస్‌కే ప్రసాద్ అన్నారు. జంగారెడ్డిగూడెం మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ‘మార్పు ద్వారా విజేతలు - మహిళా సాధికారతతో సుపరిపాలన సాధ్యం’ అంశంపై డివిజన్ స్థాయిలో మహిళా సర్పంచులకు నిర్వహించిన శిక్షణ తరగతులు శుక్రవారం రెండో రోజుకు చేరాయి. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన వివరించారు.

ఐదో రోజు కొనసాగిన సమ్మె

జంగారెడ్డిగూడెం, న్యూస్‌టుడే : జంగారెడ్డిగూడెం పురపాలక సంఘం ఇంజినీరింగ్ విభాగం కాంట్రాక్టు కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోరుతూ చేపట్టిన సమ్మె అయిదో రోజైన శుక్రవారం కొనసాగింది. విధులు బహిష్కరించి కార్మికులు పురపాలక కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన టెంట్ వద్ద నిరసనలు తెలిపారు. ఏపీ మున్సిపల్ ఇంజినీరింగ్ ఐక్య కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సమ్మె చేస్తున్నట్లు సంఘం అధ్యక్షుడు కె.వెంకట్రావు తెలిపారు.

సంకేతాలు అందక అవస్థలు

బోళ్లపల్లిలో వినియోగంలో లేని టవర్

వేలేరుపాడు గ్రామీణ, న్యూస్‌టుడే: మన్యంలో బీఎస్ఎన్ఎల్ సంకేతాలు తరచూ నిలిచిపోవడంతో వినియోగదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఈ పరిస్థితిని సంబంధిత అధికారుల దృష్టికి తెచ్చినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. బోళ్లపల్లిలో టవర్ ఏర్పాటు చేసినా వినియోగంలోకి రాలేదు. మారుమూల గిరిజన గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో తరచూ ఈ పరిస్థితి తలెత్తుతోందని అక్కడి ప్రజలు చెబుతున్నారు.

మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలి

బుట్టాయగూడెం, న్యూస్‌టుడే: కేఆర్‌పురం ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఈ. భూషణం కోరారు. లంకపాకల (కొయిదా) పాఠశాలను ఆయన నేతృత్వంలోని నాయకుల బృందం శుక్రవారం సందర్శించింది. ఈ సందర్భంగా కేసు నమోదు చేశారు.

మొక్కల పెంపకంతో పర్యావరణ పరిరక్షణ

మొక్కలతో విద్యార్థులు, అధికారులు

బుట్టాయగూడెం, న్యూస్‌టుడే: ప్రతిఒక్కరూ మొక్కలు పెంచడం వల్ల పర్యావరణ పరిరక్షణకు దోహదమవుతుందని పొగాకు బోర్డు జంగారెడ్డిగూడెం వేలం కేంద్ర సూపరింటెండెంట్ బి.శ్రీహరి తెలిపారు. కేంద్రీయ పొగాకు బోర్డు స్వర్ణోత్సవాల్లో భాగంగా రెడ్డిగణపవరం జడ్పీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం వన మహోత్సవాన్ని నిర్వహించారు. పాఠశాల ఆవరణ, క్రీడా మైదానం వద్ద మొక్కలు నాటారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, పలువురు రైతులకు మొక్కలు పంపిణీ చేశారు. సీనియర్ గ్రేడింగ్ అధికారి సుధీర్, ఫీల్డ్ అసిస్టెంట్‌లు ఠాకూర్, ప్రణతి, కుమార్, ప్రధానోపాధ్యాయుడు సరియం రామారావు, రైతు సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.

పరిసరాలు శుభ్రంగా ఉంచండి

సుబ్బంపేటలో నిర్వహించిన ప్రదర్శన

జంగారెడ్డిగూడెం, న్యూస్‌టుడే : ప్రతి ఒక్కరు తమ ఇళ్ల వద్ద పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు కుండీలు, తొట్టెలలో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని జంగారెడ్డిగూడెం మలేరియా సబ్ యూనిట్ అధికారి రోజా పుష్పం కోరారు. డ్రైడే సందర్భంగా సుబ్బంపేటలో శుక్రవారం నిర్వహించిన అవగాహన ర్యాలీలో ఆమె పాల్గొన్నారు.

అల్లూరికి ఘన నివాళి

బుట్టాయగూడెం: సీతారామరాజు చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న విద్యుత్తు శాఖ అధికారులు

బుట్టాయగూడెం, జంగారెడ్డిగూడెం, టి.నరసాపురం, కొయ్యలగూడెం గ్రామీణ, న్యూస్‌టుడే: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతిని కేఆర్‌పురం ఐటీడీఏ వద్ద ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, పీవో రాములు నాయక్, పలువురు అధికారులు అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బుట్టాయగూడెం విద్యుత్తు ఉపకేంద్రం వద్ద విద్యుత్తు శాఖ ఎస్ఈ సాల్మన్‌రాజు, డీఈలు రాధాకృష్ణ, పీర్ అహ్మద్‌ఖాన్, ఏఈ శ్రీనివాసవర్మ, పలువురు సిబ్బంది నివాళులర్పించారు. అనంతరం ఎస్ఈ సాల్మన్‌రాజు మాట్లాడుతూ పీఎం సూర్యఘర్ పథకం అమలు చేయడంలో రాష్ట్రంలో ఏలూరు జిల్లా ప్రథమ స్థానంలో ఉన్నట్లు చెప్పారు. వంకావారిగూడెంలోని వాల్మీకి విజ్ఞాన కేంద్రంలో అల్లూరి జయంతి నిర్వహించారు. జంగారెడ్డిగూడెంలో అప్ ల్యాండ్ క్షత్రియ సేవాసమితి ఆధ్వర్యంలో కార్యాలయం వద్ద అల్లూరి విగ్రహానికి సీనియర్ తెదేపా నేత పేరిచర్ల జగపతిరాజు పూలమాలలు వేసి నివాళులర్పించారు. క్షత్రియ సేవాసమితి కార్యదర్శి నంబూరి రామచంద్రరాజు ఆధ్వర్యంలో మున్సిపల్ పార్కు, ఏలూరు రోడ్డు, అశ్వారావుపేట రోడ్డులోని అల్లూరి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. టి.నరసాపురంలో సీపీఎం ఆధ్వర్యంలో నివాళులర్పించారు. కన్నాపురంలో శాసనసభ్యుడు చిర్రి బాలరాజు పాల్గొని అల్లూరి విగ్రహం వద్ద నివాళి అర్పించారు. కొయ్యలగూడెం బ్యాంకుల కూడలి వద్ద సీతారామరాజు విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి నివాళి అర్పించారు.

వాడవాడలా వంగవీటికి..

కొయ్యలగూడెంలో రంగా విగ్రహం వద్ద ..

కొయ్యలగూడెం గ్రామీణ, పోలవరం, ద్వారకాతిరుమల, చింతలపూడి, న్యూస్‌టుడే: కొయ్యలగూడెంలో వంగవీటి మోహన రంగ జయంతి శుక్రవారం ఘనంగా నిర్వహించారు. వివిధ కూడళ్ళు, పరింపూడి రామాలయం వద్ద ఉన్న రంగా విగ్రహాలకు కాపు సంక్షేమ సంఘం, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పూల మాలలు వేసి నివాళి అర్పించారు. దిప్పకాయలపాడులో జరిగిన కార్యక్రమంలో శాసనసభ్యుడు చిర్రి బాలరాజు పాల్గొని కేకును కోశారు. పోలవరం పంచాయతీ కొత్తనూతనగూడెం ఏటిగట్టు సెంటర్‌లోని విగ్రహం వద్ద వంగవీటి రంగా జయంతి యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. యువకులు ద్విచక్ర వాహనాలకు జనసేన జెండాలు కట్టుకుని గ్రామంలో భారీ ప్రదర్శన చేశారు. ద్వారకాతిరుమలలో జనసేన పార్టీ గోపాలపురం ఇన్‌ఛార్జి దొడ్డిగర్ల సువర్ణరాజు, తెదేపా నేత ఇమ్మడి రత్నాజీ స్థానిక వసంతనగర్ కాలనీలో, అంబేడ్కర్ కూడలిలో ఉన్న వంగవీటి మోహన రంగా విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. చింతలపూడి పట్టణంలో జనసేన మండల అధ్యక్షుడు చీదరాల మధుబాబు ఆధ్వర్యంలో రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం నాయకులు కేక్ కోసి పంచారు.

నీరుగారుతున్న బస్సుషెల్టర్

మూలన కూర్చున్న ప్రయాణికులు

శ్లాబ్ నుంచి పడుతున్న వర్షపు నీరు

పోలవరం, న్యూస్‌టుడే: ఇటీవల కురుస్తున్న వర్షాలకు పోలవరం ఏటిగట్టు సెంటర్‌లో బస్సు షెల్టర్ శ్లాబ్ నుంచి చుక్కలుగా పడటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. షెల్టర్ లోపల అంతా నీటిమయం కావడంతో ఒక మూలకు వెళ్లి కూర్చోవాల్సి వస్తోందని వాపోతున్నారు. భారీ వర్షం కురిస్తే సమీపంలోని హోటళ్లు, కిళ్లీ దుకాణాలను ఆశ్రయించాల్సి వస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే శ్లాబ్ దెబ్బతింటుందని తక్షణం అధికారులు మరమ్మతులు చేయించాలని ప్రయాణికులు కోరుతున్నారు. దీనిపై ఎంపీడీవో సీహెచ్.శ్రీనివాస్‌బాబును సంప్రదించగా బస్సు షెల్టర్‌ను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

ఇసుక వాహనాలతో రోడ్డంతా ఛిద్రం

కుక్కునూరు, న్యూస్‌టుడే: వింజరం గోదావరి రేవు నుంచి పెద్దఎత్తున ఇసుక తరలిస్తుండటంతో రహదారి ఛిద్రమవుతోంది. ఇటుక బట్టీల కోసం నిరంతరం ట్రాక్టర్లతో ఈ రేవు నుంచి కుక్కునూరు తరలిస్తున్నారు. స్థానికులు తమ అవసరాల కోసం ఉచితంగా ఇసుక తోలుకునే వెసులుబాటు ప్రభుత్వం కల్పించగా, ఇటుక బట్టీ వ్యాపారులు దాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. సిమెంటు ఇటుకల తయారీలో ఇసుక ఎక్కువ అవసరం. ఈ క్రమంలో వ్యాపార అవసరాల కోసం ఉచిత ఇసుక వాడుతున్నా, స్థానిక పోలీసు, రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు. అక్రమ ఇసుక తోలకాల కారణంగా వింజరం గోదావరి రేవుకు వెళ్లే రహదారి పాడవుతోందని కొందరు రైతులు వాపోతున్నారు.

నాటు సారా తయారీ, అమ్మకం నేరం

పోలీసు, ఎక్సైజ్ అధికారులకు సూచనలిస్తున్న జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆవులయ్య

చింతలపూడి, న్యూస్‌టుడే: శాంతి భద్రతలకు విఘాతం కలిగించినా, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆవులయ్య అన్నారు. లా అండ్ ఆర్డర్, ఎక్సైజ్ అధికారులు మండలంలోని నాగిరెడ్డిగూడెంలో శుక్రవారం ఉదయం నుంచి కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆవులయ్య మాట్లాడుతూ నాటుసారా తయారు చేసినా, అమ్మినా కేసులు పెడతామన్నారు. గ్రామంలో ఉన్న 460 ఇళ్లకు వెళ్లి తనిఖీలు నిర్వహించారు. నాటు సారా తయారు చేస్తున్నట్లు సమాచారం తెలిస్తే వెంటనే 112కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు. సారా తయారీ వల్ల కలిగే అనర్థాలపై తల్లార్లపల్లి, ప్రగడవరం గ్రామాల్లో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సీఐలు అశోక్, వెంకటేశ్వరరావు, ధన్‌రాజ్, రమేష్, భోగేశ్వరరావు, సత్యవతి, పలువురు ఎస్సైలు పాల్గొన్నారు.

నేడు లోక్ అదాలత్

చింతలపూడి, న్యూస్‌టుడే: స్థానిక కోర్టు ఆవరణలో శనివారం నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జూనియర్ సివిల్ జడ్జి సీహెచ్.మధుబాబు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కుటుంబ తగాదాలు, మనోవర్తి కేసులు, సివిల్, బ్యాంకింగ్ తదితర సమస్యలను లోక్ అదాలత్‌లో రాజీ చేసుకోవచ్చన్నారు. రాజీ చేసుకోవడం వల్ల సమయంతోపాటు డబ్బు కూడా ఆదా అవుతుందని ఆయన పేర్కొన్నారు.

ఎస్ఎఫ్ఐ ఆందోళన

కుక్కునూరు, న్యూస్‌టుడే : కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో ముందు చూపు లేకుండా జరిపిన ఉపాధ్యాయుల బదిలీలతో చదువులు కుంటుపడుతున్నాయని ఎస్ఎఫ్ఐ ఆందోళన వ్యక్తం చేసింది. శుక్రవారం కుక్కునూరులో జరిగిన విద్యార్థుల ప్రదర్శనకు ఆ సంఘం నేతృత్వం వహించింది. రెండు మండలాల్లో 5 వేల మందికి పైగా పేద విద్యార్థులు సర్కారు బడులపై ఆధారపడి, చదువులు కొనసాగిస్తున్నారని చెప్పారు. అనంతరం ఎంఈవో కార్యాలయానికి చేరుకొని అక్కడ కోఆర్డినేటర్ పోతురాజుకు వినతిపత్రం అందజేశారు.

రోశయ్య జయంతిని అధికారికంగా నిర్వహించాలి

కొయ్యలగూడెం గ్రామీణ, న్యూస్‌టుడే: మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ఆర్యవైశ్య సంఘం నాయకులు కోరారు. కొయ్యలగూడెం వాసవీ ఆలయం వద్ద జరిగిన కార్యక్రమంలో రోశయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.

కండిగలమ్మ, పోతురాజుస్వామి ఆలయంలో చోరీ

సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న ఎస్సై సుధీర్

ద్వారకాతిరుమల, న్యూస్‌టుడే: ద్వారకాతిరుమల కండిగలమ్మ, పోతురాజుస్వామి ఆలయంలో గురువారం రాత్రి భారీ చోరీ జరిగింది. గుర్తు తెలియని దుండగులు ఆలయ తాళాలు పగలగొట్టి అమ్మవారికి అలంకరించిన బంగారు, వెండి ఆభరణాలు, హుండీలోని నగదును అపహరించారు. ఆలయ ధర్మ కర్త చిలుకూరి ధర్మారావు తెలిపిన వివరాల ప్రకారం అమ్మవారికి ప్రతి శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో ఆలయ ధర్మకర్తలు గురువారం సాయంత్రం ఆలయాన్ని శుభ్రంగా కడిగించి, తాళాలు వేసి ఇంటికి వెళ్లిపోయారు. అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆలయ తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. అమ్మవారికి అలంకరించిన 2 కిలోల వెండి కిరీటం, బంగారు కళ్లు, ముక్కుపుడక, మంగళ సూత్రాలు అపహరించారు. హుండీని పక్కన తోటలోకి తీసుకెళ్లి పగలగొట్టి అందులో ఉన్న సుమారు రూ.లక్ష నగదు దొంగిలించారు. చిలుకూరి ధర్మారావు శుక్రవారం ఉదయం ఆలయం వద్దకు వెళ్లే సరికి ఆలయ తాళాలు పగలగొట్టి ఉన్నాయి. అనుమానం వచ్చి లోపలకు వెళ్లి చూడగా అమ్మవారికి అలంకరించిన బంగారు, వెండి ఆభరణాలు కనిపించలేదు. హుండీ పగిలిపోయి తోటలో ఖాళీగా పడి ఉంది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో భీమడోలు సీఐ విల్సన్, ద్వారకాతిరుమల ఎస్సై సుధీర్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. క్లూస్ టీమ్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని వేలి ముద్రలు సేకరించారు. డాగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు.

రాగి తీగ చోరీ చేశారని ఫిర్యాదు

బుట్టాయగూడెం, న్యూస్‌టుడే: తాట్కూరు గొమ్ము పునరావాస కాలనీ, రెడ్డిగణపవరం, వేపులపాడు గ్రామాల్లోని విద్యుత్తు పరివర్తకాల్లో రాగి తీగను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారని విద్యుత్తు శాఖ ఏఈ శ్రీనివాసవర్మ శుక్రవారం ఫిర్యాదు చేశారని ఎస్సై దుర్గామహేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

బాధితుల తరఫున ఫిర్యాదు

జీలుగుమిల్లి (బుట్టాయగూడెం), న్యూస్‌టుడే: కుట్టు శిక్షణ ఇవ్వడంతో పాటూ, కుట్టుమిషన్లు ఇస్తామని చెప్పి స్వచ్ఛంద సేవా సంస్థ పేరుతో డబ్బులు వసూలు చేసిన వారి నుంచి బాధిత మహిళలకు న్యాయం చేయాలని ఏపీ ఆదివాసీ గిరిజన సంఘ జిల్లా ఉపాధ్యక్షుడు తెల్లం దుర్గారావు కోరారు. 58 మంది మహిళల వద్ద వసూలు చేశారని, రెండేళ్లు గడిచినా ఇంతవరకు కుట్టుమిషన్లు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు దుర్గారావు తెలిపారు.

సమ్మె విజయవంతానికి పిలుపు

చింతలపూడి పట్టణం, న్యూస్‌టుడే: దేశవ్యాప్తంగా ఈ నెల 9న జరుగనున్న సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఆర్వీఎస్ నారాయణ తెలిపారు. చింతలపూడి ప్రజాసంఘాల కార్యాలయంలో సీఐటీయూ నాయకులు, కార్యకర్తలు శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సీఐటీయూ నాయకులు, ఆశా, మున్సిపల్, మెప్మా కార్మికులు పాల్గొన్నారు.

నేటి నుంచి చింతలపూడిలో మహాసభలు

చింతలపూడి పట్టణం, న్యూస్‌టుడే: సీపీఐ ఆధ్వర్యంలో నేటి నుంచి మూడు రోజులపాటు చింతలపూడిలో జరిగే జిల్లా ద్వితీయ మహాసభలను విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణచైతన్య కోరారు. ఈ మేరకు చింతలపూడిలో సీపీఐ నాయకులు శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సీపీఐ నాయకులు బాబు, గురవయ్య తదితరులు పాల్గొన్నారు.

శ్రద్ధాంజలి

అందరినీ ఆప్యాయతానురాగాలతో పలకరించే మహోన్నతమూర్తి
అధ్యాపకురాలిగా ఎందరో విద్యార్థినీ, విద్యార్థులను తీర్చిదిద్దిన మా
కొప్పాక కమల గారి
మరణం మాకు తీరని లోటు..
వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ..

శ్రీమతి కొప్పాక కమల, M.A.
రిటైర్డ్ తెలుగు లెక్చరర్ SKSD ఉమన్స్ కాలేజి, తణుకు
జంగారెడ్డిగూడెం (రెసిడెన్స్),
మరణం: 25-6-2025

భర్త: కవిపురపు రాజశేఖరరావు
రిటైర్డ్, LIC Sr. Asst.
కుటుంబసభ్యులు మరియు బంధుమిత్రులు

పెదకార్యం: 5-7-2025, స్థిరవారం జంగారెడ్డిగూడెం కొప్పాక విజయరామయ్య గారి వీధిలో (బస్టాండ్ దగ్గర) మా స్వగృహము నందు జరుపబడును.

(c) eenadu

నూజివీడు
• నూజివీడు • కైకలూరు

నరేంద్ర మోదీతో దేశ అభివృద్ధి

భాజపా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న నాయకులు

ఆగిరిపల్లి, న్యూస్‌టుడే: నరేంద్ర మోదీ నాయకత్వంలోని భాజపాతోనే అన్ని రంగాల్లో దేశ అభివృద్ధి సాధ్యపడుతుందని భాజపా నియోజకవర్గ కన్వీనర్ జి.ఆర్.కె.రంగారావు, మండల కన్వీనర్ సంగా రంగారావులు తెలిపారు. భాజపా మండల సమావేశాన్ని శుక్రవారం ఆగిరిపల్లిలో నిర్వహించారు. గుర్రం వెంకటేశ్వరమ్మకు భాజపా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో నాయకులు దొడ్డా నాగరాజు, మాగంటి వాసు, వెంకటేశ్వరరావు, శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు.

త్వరలో లబ్ధిదారులకు పట్టాల పంపిణీ

మాట్లాడుతున్న ఇన్‌ఛార్జి తహసీల్దారు గోపాల్

మండవల్లి, న్యూస్‌టుడే: మండవల్లి తరుగుమూల స్థలాలకు సంబంధించిన లబ్ధిదారులకు త్వరలో పట్టాలు పంపిణీ చేస్తామని ఇన్‌ఛార్జి తహసీల్దారు గోపాల్ తెలిపారు. మండవల్లి తహసీల్దారు కార్యాలయం వద్ద లబ్ధిదారులు కొద్దిరోజులుగా ఆందోళన చేస్తున్న సంగతి పాఠకులకు విదితమే. దీనిపై తహసీల్దారు లబ్ధిదారులతో మాట్లాడి ఆందోళనను శుక్రవారం విరమింపజేశారు. అర్హులైన లబ్ధిదారులందరికి పట్టాల పంపిణీతో పాటు స్థలాన్ని మెరక చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

నూజివీడు	:80085 74698	కైకలూరు	:73060 88555
ముసునూరు	:93983 81268	కలిదిండి	:90594 84862

కైకలూరు, న్యూస్‌టుడే: ? సీతనపల్లి రామాలయం వీధిలో డ్రెయినేజీ మురుగునీరు సిమెంటు రోడ్డుపై ప్రవహిస్తోంది. స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. - కౌసల్య, సీతనపల్లి
✔ మురుగు పారుదల మెరుగు పరుస్తాం. - కుమారి, పంచాయతీ కార్యదర్శి

మినీ అంగన్‌వాడీలకు మహర్దశ!

● మెయిన్ హోదా కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు ● ఆయాల నియామకం.. కార్యకర్త వేతనాల పెంపు

కలిదిండి, న్యూస్‌టుడే : అంగన్‌వాడీ కేంద్రాల్లో సంస్కరణలు ప్రారంభమయ్యాయి. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. ఇందులో భాగంగానే మినీ అంగన్‌వాడీలకు మెయిన్ హోదా ఇచ్చే దిశగా నిర్ణయం తీసుకున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లోని అంగన్‌వాడీ కేంద్రాలు మరింత బలోపేతం కానున్నాయి.

ఆగస్టు 1 నాటికి.. మినీ కేంద్రాలకు మెయిన్ హోదా ఇచ్చేందుకు అవసరమైన ప్రక్రియ మొత్తం ఈ ఏడాది ఆగస్టు 1వ తేదీ నాటికి పూర్తయ్యేలా కసరత్తు అధికారులు చేస్తున్నారు. సెప్టెంబరు కల్లా దీనిని పూర్తి చేయనున్నారు.

చిన్నారులతో సీడీపీవో దీప్తి

సహాయకుల నియామకం

మెయిన్ కేంద్రంలో కార్యకర్త, ఆయా ఉంటారు. మినీ కేంద్రంలో కార్యకర్త ఒక్కరే ఉంటారు. అక్కడ జరిగే కార్యక్రమాల బాధ్యత అంతా ఆ ఒక్కరిపైనే పడుతుంది. మెయిన్ హోదా ఇచ్చిన తరవాత సహాయకులను నియమిస్తారు. వీరికి రూ.7వేలు వేతనం అందిస్తారు.

ఆర్థిక లబ్ధి

మినీ కేంద్రంలో కార్యకర్తకు రూ.7వేలు మాత్రమే వేతనం ఉంటుంది. హోదా ఇచ్చిన తరవాత మెయిన్ కేంద్రంలోని కార్యకర్తలతో సమానంగా వేతనం రూ.11,500కు పెరగనుంది. దీంతో ఆర్థికంగా మరింత బలోపేతమవడానికి అవకాశం ఉంది.

విద్యార్హతకు అవకాశం

మెయిన్ కేంద్రంలో పని చేసే కార్యకర్త పదో తరగతి ఉత్తీర్ణత పొంది ఉండాలి. కొంతమందికి ఆ విద్యార్హత లేదు. వీళ్లకు ప్రభుత్వం ఓ వెసులుబాటు కల్పించింది. ఏడాదిలోపు పదో తరగతి ఉత్తీర్ణత సాధించాలనే నిబంధన అమల్లో ఉంటుంది.

మెరుగైన సేవలు

మినీ అంగన్‌వాడీ కేంద్రాలను మెయిన్ కేంద్రాలుగా ఉన్నతీకరించడం స్వాగతించాల్సిన పరిణామం. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు మెరుగైన సేవలు అందించేందుకు దోహదపడుతుంది. ప్రీ స్కూల్లో సంఖ్యను మరింత పెంచుకోవడానికి వీలుంటుంది.
- వడ్డి దీప్తి, సీడీపీవో

కైకలూరు నియోజకవర్గంలో ఇలా..	
మొత్తం అంగన్‌వాడీ కేంద్రాలు	311
మెయిన్	296
మినీ కేంద్రాలు	15
చిన్నారులు	12,187
గర్భిణులు	1062
బాలింతలు	920

గంగానమ్మకు ఆషాఢ సారె

శ్రీహరిపురం(ముదినేపల్లి), న్యూస్‌టుడే: ఆషాఢ శుక్రవారం పురస్కరించుకొని శ్రీహరిపురం శివారు చేపూరుపాలెంలో కొలువైన గంగానమ్మకు భక్తులు సారె సమర్పించారు. మహిళలు గ్రామంలో ఊరేగింపుగా సారెను తీసుకువెళ్లారు. అమ్మవారికి ప్రత్యేక, అభిషేకాలు చేశారు.

శునకాల బాధితులకు మెరుగైన వైద్యం

వైద్యాధికారిణి విజయలక్ష్మి

చాట్రాయి, న్యూస్‌టుడే: బూరుగుగూడెంలో శునకం దాడిలో గాయపడిన వారందరికీ మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటున్నామని వైద్యాధికారిణి విజయలక్ష్మి తెలిపారు. చాట్రాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆమె మాట్లాడుతూ స్థానిక వైద్య సిబ్బందితో సమీక్ష చేసినట్లు, మందుల కొరత లేదని, బాధితుల్లో బాలుడైన కోట మనోజ్‌కుమార్‌ను నిత్య పర్యవేక్షణ చేసేలా ఆదేశాలు ఇచ్చామని ఆమె తెలిపారు. సిబ్బంది సర్వేలో అయిదుగురు వ్యక్తులు మాత్రమే గాయపడ్డారని, ఇంకా ఎవరైనా ఉంటే సమాచారం ఇవ్వాలని సూచించారు. దాడికి పాల్పడిన శునకానికి పిచ్చి లక్షణాలు లేవని, ఏదైనా సమస్య ఉంటే వెంటనే చర్యలు తీసుకుంటామని తెలిపారు. శునకాల దాడిలో గాయపడిన వారికి పూర్తి స్థాయిలో ఇక్కడ వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని ఆమె తెలిపారు.

జులై 6న జూనోసిస్ డే

నూజివీడు రూరల్, న్యూస్‌టుడే: నూజివీడు ప్రాంతీయ పశు వైద్యశాలలో ఈ నెల 6న ప్రపంచ జూనోసిస్ డే నిర్వహిస్తున్నట్లు సహాయ సంచాలకుడు డా.కర్నాటి నరసింహారావు తెలిపారు. జంతు ప్రేమికులు తమ పెంపుడు శునకాలను పశు వైద్యశాలకు తీసుకొచ్చి ఉచితంగా ర్యాబిస్ వ్యాక్సిన్ వేయించాలని కోరారు. ఉదయం 9 గంటల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం అవుతుందని చెప్పారు.

క్రీడలతో ఉజ్వల భవిత

విజేతలతో ప్రసాద్, ఆనంద్ కుమార్

ఆగిరిపల్లి, న్యూస్‌టుడే: విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపై ఆసక్తి చూపడం ద్వారా ఉజ్వల భవిష్యత్తు లభిస్తుందని తహసీల్దారు పీఎన్వీ ప్రసాద్ తెలిపారు. ఆగిరిపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు ఇటీవల బెంగళూరులో నిర్వహించిన హెచ్ఎస్ఎల్ కబడ్డీ అండర్ 15 విభాగంలో సత్తా చాటి విజేతలుగా నిలిచారు. ఈ సందర్భంగా శుక్రవారం పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రతిభ చాటిన విద్యార్థులకు బహుమతులు, పతకాలతో అభినందించారు. కార్యక్రమంలో ఎంఈవో కె.ఆనంద్‌కుమార్, ప్రధానోపాధ్యాయులు పి.పుష్పలత, పీడీలు ఎస్.శివనాగేంద్రం, సుగుణరావులు పాల్గొన్నారు.

ఉత్తమ ఫలితాలే లక్ష్యంగా చదవాలి

పుస్తకాలు అందుకున్న విద్యార్థులు

ముసునూరు, న్యూస్‌టుడే: విద్యార్థులు ఉత్తమ ఫలితాలే లక్ష్యంగా చదవాలని ప్రిన్సిపల్ కె.లక్ష్మీకుమారి అన్నారు. ముసునూరు బాలికల గురుకుల పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న విద్యార్థినులకు పూర్వ విద్యార్థి, ఉపాధ్యాయిని చలసాని శాంతి వారి తల్లిదండ్రులు శ్రీరాములు, ప్రభావతి దంపతుల పేర్ల మీదుగా 'మీ గమ్యం మీ చేతుల్లోనే' అనే పుస్తకాలను శుక్రవారం బహూకరించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ.. విద్యార్థినులకు వారి భవిష్యత్తు పట్ల ఆలోచన కలిగించే విధంగా.. వారు మంచి నడవడికను పెంపొందించుకునేందుకు ఈ పుస్తకాలను రూపొందించినట్లు తెలిపారు.

ఇళ్ల పట్టాల పంపిణీకి భూమి సిద్ధం చేయండి: మంత్రి

వేల్పుచర్లలో భూమిని పరిశీలిస్తున్న పార్థసారథి

ముసునూరు, న్యూస్‌టుడే: ఆరె కరాల కొండ పోరంబోకు భూమిని సర్వే చేసి.. చదును చేసి ఇళ్ల స్థలాల కోసం సిద్ధం చేయాలని మంత్రి కొలుసు పార్థసారథి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ముసునూరు మండలం వేల్పుచర్లలో 'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమంలో భాగంగా ఆ గ్రామంలో కొండ పోరంబోకు భూమిని పేదలకు కేటాయించేందుకు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ భూమిలో ఎంతమందికి ఇళ్ల స్థలాలు ఇవ్వవచ్చని మంత్రి ఇన్‌ఛార్జి తహసీల్దార్ వెంకట రమణను అడగగా 60 మందికి ఇవ్వవచ్చని తెలిపారు.

ముసునూరు, న్యూస్‌టుడే: వైకాపా పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను విచ్ఛిన్నం చేసి జగన్.. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్థిక వ్యవస్థను చక్కబెడుతూ సుపరిపాలన అందిస్తున్నారని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. వేల్పుచర్ల, బలివే గ్రామాల్లో శుక్రవారం 'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమం నిర్వహించారు.

కలిదిండి, న్యూస్‌టుడే: రాష్ట్రంలో సుపరిపాలనకు తొలి అడుగు పడిందని, అభివృద్ధి - సంక్షేమంలో ఏపీ పరుగులు తీయడం ఖాయమని తెదేపా నియోజకవర్గ కన్వీనర్ వీరమల్లు నరసింహారావు, పరిశీలకుడు పార్థసారథి పేర్కొన్నారు. తెదేపా మండల అధ్యక్షుడు జొగిరాజు ఆధ్వర్యంలో కలిదిండి ఒకటో వార్డులో 'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమం నిర్వహించారు.

వ్యవ'సాయం' చేస్తున్న దార్శనికుడు

దేవరగుంటలో ముద్దరబోయిన వెంకటేశ్వరరావు

నూజివీడు రూరల్, న్యూస్‌టుడే: గత వైకాపా ప్రభుత్వం రైతులకు తీవ్ర అన్యాయం చేసే.. నేడు కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతులకు సాయం చేస్తున్న దార్శనికుడని మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర తెదేపా ఉపాధ్యక్షుడు ముద్దరబోయిన వెంకటేశ్వరరావు తెలిపారు. వారు నూజివీడు మండలంలోని దేవరగుంటలో 'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమాన్ని నిర్వహించారు. వ్యవసాయ యాంత్రీకరణను పునరుద్ధరించడం, బిందు సేద్యం తిరిగి రైతులకు అందించడం, అన్నదాత సుఖీభవ తదితర పథకాల ద్వారా అన్నదాతకు అండగా నిలుస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట మాజీ ఏఎంసీ వైస్ ఛైర్మన్ కాకా వెంకటేశ్వరరావు, దొరబాబు, చేకూరి వెంకటాయమ్మ, ధనలక్ష్మి, నక్కా సత్యనారాయణ, నిమ్మకూరు జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

అయిదు మండలాలకు ఎంఈవో-1ల నియామకం

ముదినేపల్లి, న్యూస్‌టుడే: కైకలూరు, నూజివీడు నియోజకవర్గాల్లోని అయిదు మండలాలకు పూర్తి అదనపు బాధ్యతలతో ఎంఈవో-1లను నియమిస్తూ డీఈవో వెంకట లక్ష్మమ్మ శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చారు. నూజివీడు, ఆగిరిపల్లి ఎంఈవో-1 శివనారాయణ, కె.నరేశ్వరరావులు ఉద్యోగ విరమణ చేయడంతో ఆ పోస్టులు ఖాళీ అయ్యాయి. ముదినేపల్లి మండలానికి కైకలూరు ఎంఈవో డి.రామారావు, నూజివీడుకు డిప్యూటీ ఈవో ఎన్.రవీంద్రభారతి, ముసునూరుకు టి.నరసాపురం ఎంఈవో టి.రామారావు, ఆగిరిపల్లికి లింగపాలెం ఎంఈవో కె.రామారావు, చాట్రాయికి చింతలపూడి ఎంఈవో జి.రామారావులకు బాధ్యతలను అప్పగిస్తూ ఆదేశాలిచ్చారు.

ముఖ్యమంత్రి సహాయనిధితో భరోసా

ఆగిరిపల్లి, న్యూస్‌టుడే: అనారోగ్యంతో బాధపడే వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి భరోసా లభిస్తుందని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ఆగిరిపల్లి మండలం నెక్కలం గొల్లగూడేనికి చెందిన దొండపాటి వెంకీకృష్ణ, అనూష దంపతుల నవజాత శిశువు అనారోగ్యంతో బాధపడుతున్నారు. చిన్నారికి విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. వారు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితిని గమనించిన తెదేపా నాయకులు కాజా చిన్న కుటుంబరావు, నల్లమోతు రమేష్, ఏడు కొండలు మంత్రి పార్థసారథి దృష్టికి సమస్యను తీసుకువెళ్లడంతో ఆయన వెంటనే స్పందించి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.2 లక్షల విలువైన ఎల్‌వోసీ పత్రాన్ని వారి కుటుంబ సభ్యులకు అందజేశారు.

పీఈ సెట్‌లో విద్యార్థిని ప్రతిభ

స్రవంతి

కలిదిండి, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రవేశ పరీక్షలో కలిదిండి ఇందిరా కాలనీకి చెందిన గరికిముక్కు స్రవంతి ప్రతిభ చూపింది. ఇటీవల విడుదల చేసిన ఫలితాల్లో 160వ ర్యాంకు సాధించింది. కైకలూరు వైవీఎన్నార్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆర్ట్స్ విభాగంలో విద్యనభ్యసించిన స్రవంతి బాల్‌బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా జాతీయ స్థాయిలో పలు టోర్నీల్లో రాణించింది. తండ్రి కృష్ణ వ్యవసాయ కూలీగా పనిచేస్తూ తనతో పాటు తన సోదరిని ఉన్నతంగా చదివిస్తున్నారని, ఆయన కోరిక మేరకు వ్యాయామ ఉపాధ్యాయురాలు అవుతానని స్రవంతి తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్థులు, కళాశాల అధ్యాపకులు ఆమెకు అభినందనలు తెలియజేశారు.

తెదేపా ఆగిరిపల్లి మండల కార్యవర్గం ఎన్నిక

ఆగిరిపల్లి, న్యూస్‌టుడే: ఆగిరిపల్లి తెదేపా నూతన కార్యవర్గ ఎన్నికను మంత్రి కొలుసు పార్థసారథి ఆదేశాల మేరకు శుక్రవారం నిర్వహించారు. మండల అధ్యక్షుడిగా నక్కనబోయిన వేణు, ప్రధానకార్యదర్శిగా కొల్లిపర సాంబశివరావు, ఉపాధ్యక్షుడిగా ఆరేపల్లి శివయ్య, కోశాధికారిగా యండూరి ప్రవీణ్, కార్యనిర్వాహక కార్యదర్శులుగా కొసూరి సుబ్బరాజు, లోకం సత్యనారాయణ, బొసం శ్రీనివాసరావు, కార్యదర్శులుగా షేక్ చాన్‌బాషా, గంపా గోపీ, నల్లమోతు బుల్లిబాబులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర శెట్టి బలిజ కార్పొరేషన్ డైరెక్టర్ సీహెచ్ రామలింగేశ్వరరావు ఎన్నిక పరిశీలకులుగా వ్యవహరించారు. కార్యక్రమంలో నాయకులు చిట్నేని శివరామకృష్ణ, ఆరేపల్లి శ్రీనివాసరావు, దొండపాటి ఏసుపాదం, మడుపల్లి గోపాల్, మాదల సత్యకుమార్, పాల్గొన్నారు.

నేడు విద్యుత్తు సరఫరాకు అంతరాయం

ముదినేపల్లి, న్యూస్‌టుడే: ముదినేపల్లి సబ్‌స్టేషన్ పరిధిలోని అన్నవరం 11కేవీ ఫీడర్ పరిధిలో జంగిల్ క్లియరెన్స్ సందర్భంగా శనివారం విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని విద్యుత్తు ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు జీవీ శ్రీనివాసరావు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఫీడర్ పరిధిలో విద్యుత్తు సరఫరా నిలిపేస్తామని తెలిపారు. గురజ, పెనుమల్లి, అన్నవరం, దేవరం, వడాలి, కోమర్రు, చేవూరు పరిధిలోని గృహ, వాణిజ్య, ఆక్వా వినియోగదారులు ఈ అంతరాయానికి సహకరించాలని ఆయన కోరారు.

అల్లూరి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోండి

భైరవపట్నంలో అల్లూరి విగ్రహంవద్ద నివాళి అర్పిస్తున్న నాయకులు

మండవల్లి, న్యూస్‌టుడే: స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను లెక్క చేయని వీరుడు అల్లూరి సీతారామరాజును ఆదర్శంగా తీసుకుని యువత దేశభక్తిని పెంపొందించుకోవాలని నాయకులు కోరారు. అల్లూరి జయంతిని పురస్కరించుకుని భైరవపట్నం మంచినీటి చెరువు గట్టుపై ఉన్న అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కనుమూరి శ్రీనివాసరాజు, పెన్మత్స నరసింహరాజు, వేగ్నేసిన సుబ్బరాజు, రుద్రరాజు శివకుమార్‌రాజు, అల్లూరి కృష్ణంరాజు, సాగిరాజు రామకృష్ణ యువత పాల్గొన్నారు.

కైకలూరు, న్యూస్‌టుడే: విప్లవ వీరుడి జయంతిని పురస్కరించుకుని శుక్రవారం నియోజకవర్గ క్షత్రియ యూత్ ఆధ్వర్యంలో మండలంలోని భుజబలపట్నంలో కూటమి శ్రేణులతో కలిసి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ముదినేపల్లి, న్యూస్‌టుడే: పోరాట స్ఫూర్తికి నిలువెత్తు నిదర్శనం అల్లూరి సీతారామరాజు అని మాజీ సర్పంచి కామినేని వెంకటేశ్వరరావు అన్నారు. గురజ, కొర్రగుంటపాలెం శివారు రాజానగరంలోని అల్లూరి విగ్రహం వద్ద నివాళులర్పించారు.

వంగావీటి రంగా జయంతి

కైకలూరు: రంగా విగ్రహానికి నివాళులర్పిస్తున్న కమ్మిలి, కాపు సంఘం నాయకులు

ముదినేపల్లి, న్యూస్‌టుడే: బలహీన వర్గాల అభివృద్ధికి నిరంతరం కృషి చేసిన నేత వంగవీటి మోహన్‌రంగా అని ఎంపీపీ రామిశెట్టి సత్యనారాయణ అన్నారు. శుక్రవారం వంగవీటి జయంతి సందర్భంగా మండలంలోని వంగవీటి విగ్రహాలకు ఆయా గ్రామాల్లో పూలమాలలు వేశారు.

మండవల్లి, న్యూస్‌టుడే: పేద ప్రజల ఉన్నతి కోసం జీవించిన మహోన్నత వ్యక్తి వంగవీటి రంగా అని ప్రొఫెసర్ విజయ్‌కుమార్, నాయకులు చిట్టిబాబు పేర్కొన్నారు. రంగా జయంతి పురస్కరించుకుని మండవల్లి ప్రధాన సెంటర్లో విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.

నూజివీడు రూరల్, న్యూస్‌టుడే: మాజీ ఎమ్మెల్యే ఎంవీ ప్రతాప అప్పారావు ఆధ్వర్యంలో శుక్రవారం పార్టీ కార్యాలయంలో వంగవీటి మోహన్‌రంగా జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

కైకలూరు, న్యూస్‌టుడే: పేదల అభ్యున్నతికి నిరంతరం పాటు పడిన వంగవీటి మోహనరంగా పేదల పక్ష పాతని మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్‌రావు అన్నారు. శుక్రవారం రంగా జయంతిని పురస్కరించుకుని కూటమి పార్టీలు, కాపు సంక్షేమ సేన నాయకులతో కలిసి గాంధీబొమ్మ కూడలిలోని రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

★ వైకాపా జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు మండలంలోని ఆటపాకలో రంగా విగ్రహానికి అంజలి ఘటించారు.

కలిదిండి, న్యూస్‌టుడే : వంగవీటి మోహన రంగా పేదల పెన్నిధి అని రాధా, రంగా మిత్ర మండలి రాష్ట్ర అధ్యక్షుడు కాళ్లపాలెం బుజ్జి పేర్కొన్నారు. కోటకలిదిండిలో శుక్రవారం రంగా జయంతిని ఘనంగా నిర్వహించారు.

భాజపా ఆధ్వర్యంలో వివేకానందుడి వర్ధంతి

విగ్రహం వద్ద నివాళి అర్పిస్తున్న భాజపా నాయకుడు

ముదినేపల్లి, న్యూస్‌టుడే: మండల పరిషత్తు కార్యాలయం వద్ద శుక్రవారం స్వామి వివేకానంద వర్ధంతిని భాజపా ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోటప్రోలు కృష్ణ పాల్గొని వివేకానందుడి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళి అర్పించి మాట్లాడారు. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను ప్రపంచం నలు మూలలా వ్యాపింపజేసి ఖండాంతరాలకు భారత మాత కీర్తిని ప్రకాశింప చేసిన మహనీయుడు వివేకానందుడన్నారు.

సమస్యలు పరిష్కరించాలని ఆర్టీసీ కార్మికుల నిరసన

నూజివీడు రూరల్, న్యూస్‌టుడే: గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా అనేక సమస్యలు నెలకొన్నాయని, వాటిని పరిష్కరించాలని ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు, కార్మికులు శుక్రవారం ఆర్టీసీ గేట్ వద్ద నిరసన తెలిపారు. యూనియన్ బాధ్యులు రంగు శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆరు సంవత్సరాల నుంచి పదోన్నతులు నిలిచిపోయాయన్నారు. ప్రతి ఏడాది 2 వేల మంది కార్మికులు రిటైర్ అవుతున్నారని చెప్పారు. డ్రైవర్లు, కండక్టర్లు, మెయింటెనెన్స్ క్లరికల్ విభాగాల్లో 10 వేల మందికి నియామక అనుమతులు ఇవ్వాలన్నారు. ఆగస్టు 15 నుంచి ప్రవేశ పెడుతున్న మహిళల ఉచిత ప్రయాణ పథకాన్ని ఎంప్లాయీస్ యూనియన్ స్వాగతిస్తున్నట్లు చెప్పారు.

రాజకీయాలకు వన్నె తెచ్చిన రోశయ్య

మాల్యాద్రికి కేకు తినిపిస్తున్న నాయకులు

కైకలూరు, న్యూస్‌టుడే: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, తమిళనాడు రాష్ట్ర గవర్నర్‌గా పనిచేసిన కొణిజేటి రోశయ్య రాజకీయాలకు వన్నె తెచ్చారని రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టరు పీజేఎస్ మాల్యాద్రి, తెదేపా మండలాధ్యక్షుడు పెన్మత్స త్రినాథరాజు అన్నారు. శుక్రవారం రోశయ్య జయంతి సందర్భంగా మాల్యాద్రి ఆధ్వర్యంలో గాంధీబొమ్మ కూడలిలో కూటమి, ఆర్యవైశ్య సంఘం నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పడమట వాసు, ఎండీ జానీ, పైడిమర్రి రాధాకృష్ణ, ఎల్ఆర్ మోహన్, మురళీకృష్ణ, బ్రహ్మాజీ పాల్గొన్నారు.

ఆడపిల్లలు పుట్టారని అత్తింటి వేధింపులు

నూజివీడు రూరల్, న్యూస్‌టుడే: ఆడపిల్లలు పుట్టారని అత్తింటి వారు ఆరేళ్లుగా వేధింపులకు గురి చేశారు. అదేమని ప్రశ్నిస్తే పెద్దమనుషుల సమక్షంలోనే కోడలు, వియ్యంకుడిపై దాడికి తెగబడ్డారు. బాధితురాలు పాతరావిచర్లకు చెందిన పరసా పుష్పవతి తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 2016 సంవత్సరంలో ఎ.సీతారామపురం గ్రామానికి చెందిన పర్సా శివకు ఇచ్చి పెళ్లి చేశారు. 2018 వరకు సజావుగానే సాగిన సంసారం మొదటిసారి ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి వేధింపుల పర్వం ప్రారంభమైందని తెలిపారు. రెండోసారి గర్భం ధరిస్తే ఆడపిల్ల వద్దు.. మగపిల్లవాడినే కను అంటూ ఒత్తిడి చేశారన్నారు. 2020లో మళ్లీ ఆడపిల్ల పుట్టిందని గొడవ పెట్టారన్నారు. తనకు, పిల్లలకు రక్షణ కల్పించాలని పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై విచారణ నిర్వహించి కేసు నమోదు చేస్తామని రూరల్ ఎస్.ఐ. జ్యోతిబాసు తెలిపారు.

డ్రెయినేజీ తవ్వకంలో వివాదం.. ఒకరికి గాయాలు

ముదినేపల్లి, న్యూస్‌టుడే: దేవపూడిలో కట్టా నాగరాజు ఇంటి ఎదుటకు గ్రామానికి చెందిన గూడవల్లి సుబ్బయ్య, ముసలయ్య, ఏసు, శ్రీను కుటుంబాలు వాడుకుంటున్న నీరు వస్తుంది. దీంతో గురువారం ఇరువర్గాలు వారి ఇళ్ల ముందు డ్రెయినేజీ తవ్వారు. ఆ సమయంలో మాటా మాటా రావడంతో నాగరాజు, అతని తల్లిదండ్రులు, తమ్ముడిపై మిగిలిన వారు దాడి చేశారు. నాగరాజును సుబ్బయ్య కర్రతో కొట్టగా తలకు గాయమై రక్తస్రావమైంది. గుడివాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. శుక్రవారం ఎస్సై వీరభద్రరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

ముదినేపల్లి, న్యూస్‌టుడే: ప్రమాదవశాత్తు చేపలు పడుతూ కాలుజారి పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందిన సంఘటన ఇది. పెదగొన్నూరుకు చెందిన అవ్వాది హేమంతరావు(30) తాపీ కూలి పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 1న కూలి పని లేక పోవడంతో చేపలు పట్టడానికి కాలవకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు కాలు జారి వెనక్కి పడటంతో తలకు గాయమైంది. దీంతో పెదఅవుటపల్లి ఆసుపత్రికి, అక్కడ నుంచి మెరుగైన వైద్యం నిమిత్తం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. అతని భార్య వీరవెంకట రాఘవమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హెడ్‌కానిస్టేబుల్ బి.పెద్దిరాజులు కేసు నమోదు చేశారు.

కారును ఢీకొన్న ద్విచక్ర వాహనం

బాదంపూడి(ఉంగుటూరు), న్యూస్‌టుడే: రోడ్డు ప్రమాదంలో యువకుడికి గాయాలైన ఘటన మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. నూజివీడు మండలం రుద్రవరానికి చెందిన బయర్ల వంశీ ద్విచక్ర వాహనంపై అమలాపురం వెళ్లారు. శుక్రవారం తిరిగి స్వగ్రామానికి వస్తుండగా.. మార్గం మధ్యలోని బాదంపూడి రైల్వే వంతెన వద్ద తాడేపల్లిగూడెం నుంచి నారాయణపురం వెళ్తున్న కారును వెనుక నుంచి ఢీకొన్నారు. ప్రమాదంలో వంశీకి గాయాలు కాగా, తాడేపల్లిగూడెం ప్రాంతీయాసుపత్రికి తరలించారు.

మెగా పీటీఎంలు విజయవంతం చేయాలి.. ఆగిరిపల్లి, న్యూస్‌టుడే: విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి, విద్యాపరంగా సంపూర్ణ అభివృద్ధిని సాధించడానికి మెగా పీటీఎం-2.0 (పేరెంట్స్, టీచర్స్ మీటింగ్) కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహిస్తోందని వాటిని విజయవంతం చేయాలని తహసీల్దారు పీఎన్వీ ప్రసాద్, ఎంఈవో కె.ఆనంద్ కుమార్‌లు ఆదేశించారు. పీటీఎం కార్యక్రమాల సన్నద్ధతపై ఆగిరిపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ నెల 10న పండగ వాతావరణంలో కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు. ప్రధానోపాధ్యాయిని పి.పుష్పలత, పీఎంసీ ఛైర్మన్, సభ్యులు పాల్గొన్నారు.

అవి ఇవి అన్నీ

సాంకేతిక తోడుతో వ్యవసాయం.. మండవల్లి, న్యూస్‌టుడే: సాంకేతిక తోడుతో వ్యవసాయంలో మెరుగైన ఫలితాలను సాధించవచ్చని ఏడీఏ వెంకటమణి పేర్కొన్నారు. మండవల్లి మండలం అయ్యవారి రుద్రవరంలో డ్రోన్‌తో పురుగుమందుల పిచికారీపై శుక్రవారం అవగాహన కల్పించారు. వ్యవసాయంలో కూలీల కొరతను తీర్చడంతోపాటు నష్టాన్ని తగ్గించేందుకు సాంకేతిక పరిజ్ఞానం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఖర్చులు తగ్గించే నిమిత్తం 80 శాతం రాయితీతో డ్రోన్‌లను ప్రభుత్వం రైతు సంఘాలకు అందిస్తోందని వివరించారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇందులో ఏవో శ్రీనివాసరావు, యూనియన్ బ్యాంక్ అధికారి గోపి, డ్రోన్ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.

విత్తనశుద్ధిలో బ్రహ్మాస్త్రం కీలకం.. మండవల్లి, న్యూస్‌టుడే: విత్తనశుద్ధిలో ప్రకృతి వ్యవసాయపరంగా తయారు చేస్తున్న బ్రహ్మాస్త్రం ఎంతో ప్రభావం చూపుతుందని డిజిటల్ సీఆర్పీ గౌతమ్ తెలిపారు. మండవల్లి మండలం అల్లీనగరంలో రానున్న రబీ సాగుకు సంబంధించి విత్తనశుద్ధికి కషాయాలు తయారీపై అవగాహన కల్పించారు. రానున్న రోజుల్లో ప్రకృతి వ్యవసాయాన్ని అవలంబిస్తూ రైతుల ఆరోగ్యంతో పాటు భూమి, కుటుంబాల ఆరోగ్యాన్ని కాపాడాలని కోరారు. ప్రకృతి వ్యవసాయాన్ని బలోపేతం చేసేందుకు వ్యవసాయశాఖ రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో కృషి చేస్తున్నట్లు తెలిపారు. యూనిట్ ఇన్‌ఛార్జి నాగవిజయ, ఐసీఆర్పీలు నాగవాణి, నళిని, నాగేశ్వరమ్మ పాల్గొన్నారు.

ప్రజలకు సురక్షిత తాగునీరు అందించాలి.. ఆగిరిపల్లి, న్యూస్‌టుడే: ప్రజలకు సురక్షిత తాగునీరు అందించాల్సిన బాధ్యత పంచాయతీ కార్యదర్శులదేనని ఎంపీడీవో బి.భార్గవి స్పష్టం చేశారు. ఆగిరిపల్లి మండలం అడవి నెక్కలంలోని తాగు నీటి ట్యాంకును శుక్రవారం ఆమె పరిశీలించారు. నీటి పరీక్షలను తరచుగా నిర్వహించాలని, మురుగు కాలువల్లో తాగునీటి పైపులైన్లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, తాగునీరు కలుషితమైతే వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని హెచ్చరించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

ప్రభుత్వ భూములు పేదలకు పంచాలి.. ఆగిరిపల్లి, న్యూస్‌టుడే: ప్రభుత్వ భూములు అర్హులైన నిరుపేదలకు పంచాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి.రామకృష్ణ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆగిరిపల్లిలో భూ పోరాట కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలో వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమయ్యాయని సుమారు 30 ఏళ్ల నుంచి పేదలు భూముల కోసం పోరాటాలు చేస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడం దారుణం అన్నారు. పేదలకు భూములు పంచే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో నాయకులు సత్తు కోటేశ్వరరావు, అర్జున్‌రావు, కుమారి, మేరీ, సుబ్బారావు, రంగారావు, పాల్గొన్నారు.

మాట్లాడుతున్న రామకృష్ణ

ఆయిల్ ఫెడ్ యూనిట్ ప్రైవేటీకరణ ఆపాలి

నూజివీడు రూరల్, ముసునూరు న్యూస్‌టుడే: పామాయిల్ రైతుల ప్రయోజనార్థం పెదవేగిలో ఏర్పాటు చేసిన ఏపీ ఆయిల్ ఫెడ్ యూనిట్ ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలని మంత్రి కొలుసు పార్థసారథిని పామాయిల్ రైతులు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ముసునూరు మండలంలోని బలివేలో మంత్రికి వినతి పత్రం ఇచ్చారు. కృష్ణా, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వెయ్యి ఎకరాల తోటలు పెంచుతున్నారన్నారు. ఏపీ మరో మూడు ఆయిల్ ఫెడ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు నాయకులు కొసరాజు రాధాకృష్ణ, ఆయిల్ పామ్ రైతు సంక్షేమ సంఘం నాయకులు పాల్గొన్నారు.

కార్మిక చట్టాల రద్దు కోరుతూ నిరసన..

నూజివీడు రూరల్, న్యూస్‌టుడే: నాలుగు కార్మిక చట్టాల రద్దు కోరుతూ ఈ నెల 9న చేపట్టనున్న సార్వత్రిక సమ్మెలో సంఘటిత అసంఘటిత స్కీం వర్కర్లు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చలసాని రామారావు కోరారు. శుక్రవారం నూజివీడులో కార్మికులతో కలసి కరపత్రాలను ఆవిష్కరించి నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ కనీస వేతనం నెలకు రూ.35 వేలు సాధించాలని సమ్మె చేపట్టినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి చాట్ల పుల్లారావు, ఏఐటీయూసీ నాయకులు కె.కృష్ణ, కోటా రామమూర్తి, క్రాంతి తదితరులు పాల్గొన్నారు.

ఏపీపీఎస్సీ పరీక్షకు ఏర్పాట్లు

సమీక్షిస్తున్న డీఆర్వో వెంకటరావు, హాజరైన అధికారులు

కాకినాడ కలెక్టరేట్, న్యూస్‌టుడే: ఏపీపీఎస్సీ ద్వారా కాలుష్య నియంత్రణ బోర్డులో అనలిస్టు గ్రేడ్-2 పోస్టులకు తాత్కాలికంగా అడ్మిషన్లు పొందిన అభ్యర్థులకు శనివారం కంప్యూటర్ నైపుణ్య పరీక్ష జరుగుతుందని దీనికి పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని డీఆర్వో డి.వెంకటరావు సూచించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం ఆయన ఏపీపీఎస్సీ ప్రతినిధులు, పోలీసులు, రెవెన్యూ శాఖల అధికారులతో సమీక్షించారు. సూరంపాలెంలోని ఆదిత్య వర్సిటీ ప్రాంగణంలో మూడు విడతల్లో ఉదయం 9.30 నుంచి 10.30 గంటల వరకు, మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు, సాయంత్రం 4.30 నుంచి 5.30 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారని తెలిపారు. అభ్యర్థులు అరగంట ముందుగా హాజరుకావాలని సూచించారు.

అల్లూరి స్ఫూర్తి.. యువతకు ఆదర్శం

అల్లూరి విగ్రహానికి పూలమాల వేస్తున్న కలెక్టర్ షాన్‌మోహన్, రాజ్యసభ సభ్యుడు సతీష్‌బాబు

కాకినాడ కలెక్టరేట్, న్యూస్‌టుడే: స్వాతంత్ర్యం కోసం బ్రిటీష్ వారిని ఎదిరించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు చూపిన ధైర్య సాహసాలు వెలకట్టలేనివని, ఆయన అందించిన స్ఫూర్తి నేటి యువతకు ఆదర్శమని కలెక్టర్ షాన్‌మోహన్ కొనియాడారు. అల్లూరి జయంతిని పురస్కరించుకుని గిరిజన సంక్షేమశాఖ, సీతారామరాజు స్మారక కళావేదిక ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక నాగమల్లితోట వద్ద ఉన్న సీతారామరాజు విగ్రహానికి కలెక్టర్, ప్రజాప్రతినిధులు, అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బ్రిటిష్ పాలకులు సాగించిన దోపిడీపై గిరిజన ప్రజల్లో చైతన్యాన్ని రగిలించడంలో అల్లూరి విశేష కృషి చేశారని కొనియాడారు. రాజ్యసభ సభ్యుడు సానా సతీశ్‌బాబు, ఎమ్మెల్సీలు పేరాబత్తుల రాజశేఖరం, కర్రి పద్మశ్రీలు అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేశారు. గిరిజన సంక్షేమశాఖ అధికారి ఎన్.నాగమల్లేశ్వరరావు, సెట్రాజ్ సీఈవో మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు.

తుని పురపాలికలో ఏం తేలనుంది?

అవకతవకలపై దర్యాప్తు ప్రారంభం

తుని, న్యూస్‌టుడే: తుని పురపాలక సంఘంలో అవకతవకలు జరిగాయని వచ్చిన ఫిర్యాదుపై నిగ్గుతేల్చేందుకు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. పట్టణానికి చెందిన ఓ వ్యక్తి ఇటీవల పురపాలకశాఖ ఉన్నతాధికారులకు పలు అంశాలపై ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన మున్సిపల్ ఆర్డీ సీహెచ్ నాగ నరసింహారావు విచారణ చేసేందుకు రామచంద్రాపురం కమిషనర్ కేవీవీఆర్ రాజును నియమించారు. ఆయన తుని పురపాలక సంఘానికి శుక్రవారం వచ్చి పలు దస్త్రాలు పరిశీలించారు. ఇటీవలే షరాఫ్ విభాగంలో ఉద్యోగిని రూ.26 లక్షలకు పైబడి నిధులు గోల్‌మాల్ చేసి సస్పెండ్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా అక్రమాలు బయటకు రావడం ఇటు ఉద్యోగులు, అటు కౌన్సిల్లో ఆందోళన కలిగిస్తోంది.

ఆరోపణలు ఇవీ.. గత ఆరేళ్లుగా పురపాలక దుకాణాల అద్దెలు, మార్కెట్ లీజు బకాయిలు అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా సుమారు రూ.6 కోట్లు వసూలు చేయలేదు. గతంలో పలు ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తిని మళ్లీ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌గా నియమించారని, దుకాణాల అద్దెలు వసూలు చేసి, ఖజానాకు ఆలస్యంగా చెల్లించిన రికార్డు అసిస్టెంట్‌పై చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. షరాఫ్‌విభాగంలో రూ.9.3 లక్షలు దుర్వినియోగం అయినా పట్టించుకోలేదన్నారు. రామచంద్రాపురం కమిషనర్ రాజు మాట్లాడుతూ ఇప్పటికి కొన్ని దస్త్రాలు పరిశీలించామని పది రోజుల్లో నివేదిక ఆర్డీకి సమర్పిస్తామన్నారు.

సచివాలయ ఉద్యోగులకు బదిలీలు

కాకినాడ నగరం: నగరపాలక సంస్థ పరిధిలోని 101 వార్డు సచివాలయాలకు సంబంధించి ఉద్యోగుల బదిలీల ప్రక్రియను పూర్తి చేశారు. కమిషనర్ భావన ఆధ్వర్యంలో అదనపు కమిషనర్ సుధాకర్ పర్యవేక్షణలో 400 మందికి బదిలీ ఉత్తర్వులు జారీ చేశారు. కౌన్సెలింగ్‌ను పారదర్శకంగా జరిపామని అదనపు కమిషనర్ పేర్కొన్నారు.

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు సంప్రదించండి
Cell: 80085 97607
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 80082 34669

పట్టాభిషేకం.. ఆనందోత్సాహం

అతిథుల చేతుల మీదుగా అందుకున్న విద్యార్థులు ● ఘనంగా జేఎన్‌టీయూకే స్నాతకోత్సవం

పట్టాలు అందుకున్న ఆనందంలో విద్యార్థుల కేరింత..

న్యూస్‌టుడే, గాంధీనగర్(కాకినాడ)

తాము కన్న కలలను నిజం చేసుకునే సమయాన.. తమ భవిష్యత్తును నిర్ణయించే పట్టా పొందే తరుణాన.. తమలోని ప్రతిభకు బంగారు పతకాలు దక్కిన క్షణాన.. అటు విద్యార్థులతోపాటు, వారి కుటుంబ సభ్యులు ఆనంద పరవశులయ్యారు. జేఎన్‌టీయూకేలో శుక్రవారం నిర్వహించిన స్నాతకోత్సవం ఇందుకు వేదికైంది. కులపతి హోదాలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయనకు ఉపకులపతి సీఎస్ఆర్‌కే ప్రసాద్ సంప్రదాయ దుస్తులు, బ్యాండ్‌ల మధ్య సాదర స్వాగతం పలికారు. వర్సిటీ సాధించిన ప్రగతి, రాష్ట్ర ప్రగతిలో ఇంజినీరింగ్ విద్యార్థుల పాత్రపై గవర్నర్ చేసిన ప్రసంగం ఆకట్టుకుంది. ముఖ్యఅతిథిగా హాజరైన జేఎన్‌టీయూకే పూర్వ విద్యార్థి, అమెరికాలోని బోస్టన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఛైర్మన్ కోట సుబ్రహ్మణ్యం(సుబు కోట)కు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేశారు. ఉపకులపతి సీఎస్ఆర్‌కే ప్రసాద్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్త పోటీతత్వాన్ని ఎదుర్కొనేలా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నామన్నారు. పరిశోధనా రంగంలో ప్రతిభ చూపిన వారితో పాటు, వివిధ కోర్సుల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు పట్టాలు, బంగారు పతకాలు, నగదు అవార్డులను ప్రదానం చేశారు. వారిలో ఎక్కువ మంది మహిళలే ఉండడం గమనార్హం.

బోస్టన్ గ్రూప్ ఛైర్మన్ కోట సుబ్రహ్మణ్యానికి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేస్తున్న గవర్నర్ అబ్దుల్‌నజీర్ చిత్రంలో వీసీ డాక్టర్ సీఎస్ఆర్‌కే ప్రసాద్

పాల్గొన్న పీహెచ్‌డీ విద్యార్థులు.. బంగారు పతకాలు, పట్టాలు అందుకున్నవారు

ఆనందం అంబరమై....

స్నాతకోత్సవంలో పీహెచ్‌డీ పట్టాలు, బంగారు పతకాలు అందుకుంటున్న వేళ విద్యార్థులు, అభ్యర్థులు అలూమ్ని ఆడిటోరియంలో ఆనందిస్తుండగా వేడుకను బయట స్క్రీన్లపై చూస్తున్న వారి తల్లిదండ్రులు, బంధువులు భావోద్వేగాలకు గురయ్యారు. అనంతరం వారంతా తమ తీపి జ్ఞాపకాలను ఫొటోల్లో బంధించారు.

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

ఈ సందర్భంగా సాయంత్రం నుంచి రాత్రి వరకూ జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. నాట్యాచార్యులు హరిలోకేష్ శిష్యబృందం కూచిపూడి, భరత నాట్య ప్రదర్శనలు, డాన్స్‌యోగా ప్రత్యేక ప్రదర్శనలో భాగంగా జగన్నాథపురం సెయింట్ ఆన్స్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న చైత్ర శివవాసుకి చేసిన నృత్య యోగా ఆకట్టుకుంది. చిన్నారులను వీసీ ప్రసాద్, రెక్టార్ కె.వి.రమణ, ఇన్‌ఛార్జి రిజిస్ట్రార్ రవీంద్రనాథ్, ఓఎస్‌డీ కోటేశ్వరరావు అభినందించారు. డైరెక్టర్లు, మాజీ ఉపకులపతులు, జేఎన్‌టీయూకే కళాశాలల ప్రిన్సిపాళ్లు తదితరులు పాల్గొన్నారు.

సర్పవరంలో వివరాలు ఆరా తీస్తున్న అధికారులు

కాందిశీకుల భూమి పరిశీలన

ఈనాడు కథనానికి స్పందన

సర్పవరం జంక్షన్, న్యూస్‌టుడే: కాకినాడ గ్రామీణంలోని సర్పవరం ఆటోనగర్ ప్రాంతంలో సుమారు రూ.30 కోట్ల విలువైన బర్మా కాందిశీకుల సొసైటీ భూములు ఆక్రమణకు గురయ్యాయని శుక్రవారం 'ఈనాడు'లో వచ్చిన కథనంపై కలెక్టర్ ఆదేశాలతో అధికారులు స్పందించారు. కాకినాడ గ్రామీణ సర్వేయర్ రామకృష్ణ, వీఆర్‌వోలు శ్రీనివాస్, నాగార్జున, పట్టు పరిశ్రమశాఖ అధికారులు శివ, వినయ్, సచివాలయ ఉద్యోగులు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. సర్వే నంబర్ 108లో ఎకరా భూమిని పరిశీలించి తాజా పరిస్థితులపై నివేదిక ఉన్నతాధికారులకు పంపుతామన్నారు. పట్టుపరిశ్రమశాఖ కట్టడాల పరిరక్షణ, ఆక్రమణలు జరగకుండా చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ కుమారి తెలిపారు.

నేడు అధికారుల సమక్షంలో సర్వే..

సర్పవరం గ్రామంలో గతంలో ఎస్సీ కార్పొరేషన్ నుంచి కాందిశీకులకు ఉపాధి కోసం పట్టుపరిశ్రమ శాఖకు అప్పగించిన సర్వే నంబర్ 108లో సుమారు ఎకరా భూమిలో ఆక్రమణదారులు చొరబడి భవనాలు కూలగొడుతున్న నేపథ్యంలో పట్టు పరిశ్రమశాఖ ఆ భూమిని సర్వేచేసి అప్పగించాలని ఉన్నతాధికారులకు లేఖలు రాసింది. నేడు శనివారం ఉదయం ఎస్సీ కార్పొరేషన్, పట్టు పరిశ్రమశాఖ, రెవెన్యూ, పంచాయతీ, పోలీస్ ఉన్నతాధికారుల సమక్షంలో కాందిశీకులకు చెందిన భూమిని రీసర్వే చేస్తారు. పూర్తయిన తర్వాత పట్టుపరిశ్రమ శాఖ అధికారులు దానిని ఎస్సీ కార్పొరేషన్‌కు అప్పగించడానికి సిద్ధమవుతున్నారు.

పాఠశాలల్లో మెగా పండగ

10న 1.49 లక్షల మంది తల్లిదండ్రులతో సమావేశం

న్యూస్‌టుడే, కాకినాడ నగరం

తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమన్వయంతో పాఠశాలలను మరింత బలోపేతం చేసేలా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సమష్టి కృషితో బడుల్లో నాణ్యమైన విద్య, పథకాల అమల్లో పారదర్శకత, అభివృద్ధి పనుల వేగవంతానికి దోహదపడేలా మెగా పీటీఎం (పేరెంట్స్, టీచర్స్ మీటింగ్) 2.0 కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ నెల 10న జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో కలిపి 1.49 లక్షల మంది తల్లిదండ్రులు హాజరుకానున్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ విద్యను నిర్లక్ష్యం చేశారు. ఉపాధ్యాయులకు రకరకాల పనులు అప్పగించి ఒత్తిడికి గురిచేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్యా వ్యవస్థలో అనేక మార్పులు తెచ్చింది. విద్యామంత్రిగా లోకేశ్ బాధ్యతలు తీసుకుని ప్రత్యేక దృష్టి సారించారు. బడుల నిర్వహణలో తల్లిదండ్రులను భాగస్వామ్యం చేసేందుకు ప్రతి ఏటా మెగా పేరెంట్స్ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈసారి అన్ని ప్రభుత్వ బడులతో పాటు ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లోనూ పీటీఎం కార్యక్రమాన్ని నిర్వహించేలా ఆదేశించారు.

గత ఏడాది నిర్వహించిన తల్లిదండ్రు సమావేశం

జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు: 2279	
ఎయిడెడ్: 20	ప్రైవేటు: 596
జూనియర్ కళాశాలలు: ప్రభుత్వ: 14	ప్రైవేటు 89
విద్యార్థులు: 2.28 లక్షలు	తల్లిదండ్రులు: 1.49 లక్షలు

కార్యక్రమం ఇలా..

మెగా పీటీఎం 2.0 కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. మధ్యాహ్నభోజనం, విద్యార్థి మిత్ర కిట్లు, తరగతుల నిర్వహణ, హాజరు, పిల్లల నమోదు, అభ్యసన సామర్థ్యాలు తదితర అంశాలపై చర్చించి తీర్మానాలు చేయాలి. అనంతరం విద్యార్థులకు సంబంధించి అన్ని వివరాలతో కూడిన ప్రోగ్రెస్ కార్డులకు పంపిణీ చేస్తారు.

పండగలా నిర్వహణ

మెగా పీటీఎం 2.0 కార్యక్రమాన్ని పతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని డీఈవో పిల్లి రమేష్, సమగ్ర శిక్షా ఏపీసీ వేణుగోపాలరావు, సీఎంవో చామంతి నాగేశ్వరరావు తెలిపారు. పండగ వాతావరణంలో కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పారు.

(c) eenadu

అన్ని కులాల అవివాహితులకు సువర్ణావకాశం



నేడు, రేపు అన్ని కులాల వధూవరులకు ఈనాడు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం

తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన ఈనాడు పెళ్లిపందిరి, అన్ని కులాల అవివాహిత వధూవరులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహిస్తుంది. **కాకినాడ ఈనాడు కార్యాలయంలో (2వ అంతస్తు, పద్మజ కాంప్లెక్స్, భానుగుడి జంక్షన్, శ్రీనగర్, తల్లి, పిల్లల ఆసుపత్రి దగ్గర)** ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వివాహం కోసం ఎదురుచూస్తున్న వారు, సంబంధిత కుటుంబీకులు నేడు (05 జులై 2025, శనివారం), రేపు (06 జులై 2025, ఆదివారం) ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 5.30 గం. వరకు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు.

- మరిన్ని వివరాలకు **8008621414 & 8008001686** ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చు.
- ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఫోన్ మరియు యాప్ ద్వారా కూడా చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేయదలచిన వధూవరుల బయోడేటా, ఫొటోలు పైన తెలిపిన ఫోన్ నంబర్లకు సంప్రదించి వాట్సాప్ ద్వారా పంపవచ్చు.

ఆహ్వాన పత్రం.. అభివృద్ధి మంత్రం

కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈనెల 10న జరిగే తల్లి దండ్రులు, ఉపాధ్యాయుల సమావేశానికి సిద్ధమవుతున్నారు. బడి వైపు ఒక అడుగు.. తల్లిదండ్రులతో ముచ్చట్లు పేరుతో సమావేశానికి రమ్మని కోరుతూ తాళ్లరేవు మండలం సుంకరపాలెం జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయిని కె.వెంకటలక్ష్మి శుక్రవారం విద్యార్థులకు ఆహ్వాన పత్రాలు అందించారు. సమావేశంలో విద్యా వికాసం, విద్యార్థుల అభ్యున్నతి తదితర అంశాలపై చర్చించనున్నట్లు ప్రధానోపాధ్యాయిని తెలిపారు. - న్యూస్‌టుడే, తాళ్లరేవు



సుంకరపాలెంలో తల్లిదండ్రుల సమావేశానికి ఆహ్వాన పత్రం

సైకిల్ ర్యాలీ ప్రారంభిస్తున్న నార్సింగ్ సైలాని

ఎన్‌సీసీ సైక్లింగ్ క్లబ్ ప్రారంభం

సర్పవరం జంక్షన్, న్యూస్‌టుడే: శారీరక సామర్థ్యం, ధృడత్వం పెంపొందించడానికి సైక్లింగ్ సాధారణ, శక్తివంత మార్గమని ఏపీ, తెలంగాణ ఎన్‌సీసీ డైరెక్టరేట్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎయిర్ కమోడోర్ నార్సింగ్ సైలాని తెలిపారు. శుక్రవారం ఆయన కాకినాడలోని ఎన్‌సీసీ గ్రూప్ హెడ్‌క్వార్టర్స్‌ను సందర్శించిన అనంతరం ఎన్టీఆర్ బీచ్‌లో ఎన్‌సీసీ సైక్లింగ్ క్లబ్, ర్యాలీ ప్రారంభించారు. కాకినాడ గ్రూప్ కమాండర్ కల్నల్ అగర్వాల్ ఆధ్వర్యంలో ఎయిర్ కమోడోర్‌కు స్వాగతం పలికారు. ఎన్‌సీసీ అధికారులు, క్యాడెట్లు అకింతభావం, వృత్తి నైపుణ్యాన్ని సైలాని ప్రశంసించారు. కమాండింగ్ ఆఫీసర్లు కల్నల్ బలీందర్‌సింగ్, వింగ్ కమాండర్ అజిత్‌సింగ్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

తల్లికి వందనం లబ్ధికి 'తపాలా' ఖాతాలు తెరవండి

కాకినాడ నగరం, న్యూస్‌టుడే: తల్లికి వందనం ఆర్థిక సాయానికి సంబంధించి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న ఎస్సీ విద్యార్థుల తల్లులు తపాలా కార్యాలయంలో రూ.200తో కొత్త ఖాతాలు తెరవాలని సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా అధికారిణి ఎంఎస్ శోభారాణి ఒక ప్రకటనలో తెలిపారు. ఖాతాలకు ఎన్‌పీసీఐ (నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) పోర్టల్ ద్వారా ఆధార్‌ను అనుసంధానం చేసుకోవాలన్నారు. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, గురుకుల, కస్తూర్బా విద్యాలయాల్లో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలన్నారు. ఇందుకు సంబంధించి త్వరలో ప్రత్యేక మేళాను నిర్వహిస్తామని చెప్పారు.

సాంకేతిక దారి.. పతకధారి

- ఇంజినీరింగ్‌లో మెరిసిన విద్యార్థులు
- జేఎన్‌టీయూకే స్నాతకోత్సవంలో బంగారు పతకాలు

వారివి పేద, వ్యవసాయ, మధ్య తరగతి కుటుంబాలు. తల్లిదండ్రులు, అధ్యాపకుల ప్రోత్సాహంతో చిన్నప్పటి నుంచి చదువులో రాణిస్తూ తమ లక్ష్యాల వైపు అడుగులేశారు. ఇంజినీరింగ్‌లోనూ సత్తా చాటారు. కన్నవారి ఆశలను నెరవేరుస్తూ 'బంగారు'కొండలయ్యారు. కాకినాడలో శుక్రవారం నిర్వహించిన జేఎన్‌టీయూకే స్నాతకోత్సవం సందర్భంగా గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ చేతులమీదుగా బంగారు పతకాలు అందుకున్నారు. ఇది తమ జీవితంలో మరిచిపోలేమని, భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి వెళ్లడానికి ఇది ఎంతో ప్రోత్సాహాన్నిస్తుందని పలువురు పేర్కొన్నారు.

- న్యూస్‌టుడే, సాంబమూర్తినగర్, గాంధీనగర్

ఉన్నతస్థాయిలో నిలవాలని

కాకినాడ జేఎన్‌టీయూలో ఈసీఈ పూర్తి చేశాను. నాన్న షేక్ షరీఫ్ బంగారు దుకాణంలో గుమస్తాగా పనిచేస్తున్నారు. తల్లి నౌషాద్ గృహిణి. సోదరి ఎంకాం పూర్తి చేసింది. ఎండోమెంట్ గోల్డ్ మెడల్‌తోపాటు మొత్తం మూడు బంగారు పతకాలు సాధించాను. అధ్యాపకులు ఎంతో ప్రోత్సహించారు. అమ్మానాన్నలు కష్టపడి చదివించారు. ఇందుకు ఫలితం దక్కింది. ప్రస్తుతం విశాఖపట్నంలోని ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో పని చేస్తున్నాను. ఇంకా మరింత ఉన్నతోద్యోగం సాధించాలన్నదే నా ఆశయం. **- షేక్ వహీదా, కందుకూరు**

అందరి సహకారంతో..

నేను ఏలూరులోని రామచంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాలలో సీఎస్‌ఈ చదివాను. తండ్రి ప్రభాకర్ సుబ్రహ్మణ్యం ఇంజినీర్‌గా చేస్తున్నారు. తల్లి పావని గృహిణి. మొత్తం మూడు బంగారు పతకాలు సాధించాను. చాలా ఆనందంగా ఉంది. తల్లిదండ్రులతోపాటు అధ్యాపకుల సహకారం ఎంతో ఉంది. అక్క నన్ను వెన్నుతట్టి ప్రోత్సహించింది. ప్రస్తుతం ఎస్‌ఏపీలో పనిచేస్తున్నాను. భవిష్యత్తులో ఉన్నత స్థానంలో ఉండాలనేది కోరిక. **-జె.విశాల సుబ్బలక్ష్మి, ఏలూరు**

అమ్మానాన్నల కష్టానికి ఫలితం

కాకినాడ జేఎన్‌టీయూలో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశాను. నాన్న వీరబాబు వ్యవసాయం చేస్తారు. తల్లి దుర్గాదేవి గృహిణి. నాకు రెండు బంగారు పతకాలు రావడం చాలా సంతోషంగా ఉంది. దీని వెనుక తల్లి దండ్రుల ప్రోత్సాహం, వారి కష్టం ఎంతో ఉంది. అహర్నిశలూ కష్టపడి చదివాను. ఇంకా సాధించాల్సింది చాలా ఉంది. జీవితంలో మంచి ఇంజినీర్‌గా స్థిరపడాలనేది నా లక్ష్యం. **- ఎం.కృష్ణ కావ్య, అరట్లకట్ట, కరప మండలం**

సాఫ్ట్‌వేర్ కంపెనీ పెడతా

విజయవాడలో పొట్టి శ్రీరాములు చలువాదిమల్లికార్జునరావు కళాశాలలో చదువుకున్నాను. తండ్రి రమేష్‌బాబు వ్యాపారి. తల్లి శిరీష గృహిణి. చెల్లి లక్ష్మీప్రియ బీటెక్ చదువుతోంది. బంగారు పతకం వస్తుందని అనుకోలేదు. చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాను. భవిష్యత్తులో సొంతంగా కంపెనీ ఏర్పాటుచేస్తా. ఆ దిశగా కృషి చేస్తున్నాను. **- బి.అనంత సాయితేజ, విజయవాడ**

అన్నయ్య సహకారం.. కల సాకారం

మా నాన్న చక్రపాణి మెకానిక్. తల్లి వెంకటలక్ష్మి గృహిణి. సివిల్ ఇంజినీరింగ్ పూర్తయిన తర్వాత ముంబయిలోని ఎల్అండ్‌టీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను. తల్లిదండ్రులు, అధ్యాపకుల ప్రోత్సాహంతో కష్టపడి చదివాను. అన్నయ్య చదువు విషయంలో ఎంతో సహకారం అందించారు. ఎలాంటి సందేహాలున్నా అప్పటికప్పుడు నివృత్తి చేసేవారు. భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తా. **-కొప్పుల రమ్య, దుళ్ల, కడియం మండలం**

గవర్నర్‌కు ఘన స్వాగతం

మసీదు సెంటర్ (కాకినాడ), న్యూస్‌టుడే: జేఎన్‌టీయూకే స్నాతకోత్సవంలో పాల్గొనడానికి కాకినాడ వచ్చిన రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌కు నగరంలోని పోలీసు పరేడ్ మైదానంలోని హెలీపాడ్ వద్ద కలెక్టర్ షాన్‌మోహన్, ఎస్పీ బిందుమాధవ్ పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం జేఎన్‌టీయూకు చేరుకున్న ఆయన అతిథిగృహం వద్ద పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.

గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు పుష్పగుచ్ఛం అందజేస్తున్న కలెక్టర్ షాన్‌మోహన్, ఎస్పీ బిందుమాధవ్

పోలీసుల భారీ బందోబస్తు

సామర్లకోట: కాకినాడ జేఎన్‌టీయూలో జరిగే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరు కానున్న గవర్నర్ అబ్దుల్‌నజీర్ వందేభారత్ రైలులో సామర్లకోట వచ్చి రోడ్డు మార్గంలో కాకినాడ వెళతారనే సమాచారంతో పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు ఆధ్వర్యంలో శుక్రవారం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఐ కృష్ణభగవాన్ పర్యవేక్షణలో 150 మంది పోలీసులను మోహరించారు. వర్షం తగ్గడం, వాతావరణం అనుకూలంగా ఉన్న కారణంగా గవర్నర్ హెలికాప్టర్‌లో కాకినాడ వెళుతున్నారని తెలియగానే రైల్వే స్టేషన్ నుంచి పోలీసులు వెళ్లిపోయారు. అంతకుముందు రైల్వే స్టేషన్ ఆవరణను మేనేజర్ రమేష్ పురపాలిక కమిషనర్ శ్రీవిద్య సహకారంతో శుభ్రం చేయించారు.

అరుణాచలేశ్వర క్షేత్రంలో మహాక్రతువుకు శ్రీకారం

ప్రత్తిపాడు, న్యూస్‌టుడే: మండలంలోని రాచపల్లి శ్రీరమణసేవాశ్రమంలో వేంచేసి ఉన్న శ్రీఅపీత కుచాంబ సమేత అరుణాచలేశ్వరస్వామి దేవస్థానంలో నాయనార్ల విగ్రహాల ప్రతిష్ఠా మహోత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. మహాశివభక్తులైన 63 నాయనార్ల శిలా, పంచలోహ విగ్రహాల ప్రతిష్ఠాపనలో భాగంగా అరుణాచలేశ్వరునికి అభిషేకాలు, అర్చనలు అనంతరం ఆలయ ప్రాంగణంలో గోపూజతో మహాక్రతువుకు శ్రీకారం చుట్టారు. అనంతరం శ్రీగణపతి, లక్ష్మీ, నవగ్రహ హోమాలు జరిగాయి. తిరువణ్ణామలై అరుణాచల దేవస్థానం అర్చకులు డా.టి.అరుణాచల కార్తికేయ శివాచార్య ఆధ్వర్యంలో నాయనార్ల విగ్రహాలకు జలాధివాసం, ధాన్యాధివాసం అనంతరం నేత్రోన్మీలనం, శయనాధివాసం, వాస్తు పూజ తదితర ఘట్టాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచన కర్త అరుణాచల మాధవి, శ్రీరమణసేవాశ్రమం వ్యవస్థాపకులు స్వామి రామానంద పర్యవేక్షణలో ఈ వేడుక జరుగుతోంది. 63 నాయనార్ల విగ్రహాలు, మరో 63 పంచలోహ విగ్రహాలను, దక్షిణామూర్తితో సహా 9 దేవతామూర్తులను 7న ప్రతిష్ఠిస్తారు.

క్షేత్రంలో విగ్రహాల ప్రతిష్ఠ మహోత్సవ పూజలు

కాకినాడలో నైపుణ్య శిక్షణ కేంద్రం: ఎంపీ

కాకినాడ కలెక్టరేట్, న్యూస్‌టుడే: ఎంపీ ల్యాడ్స్‌తో కాకినాడలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాజ్యసభ సభ్యుడు సానా సతీష్‌బాబు తెలిపారు. ఆయన శుక్రవారం కలెక్టర్ షాన్‌మోహన్, ఎమ్మెల్సీలు పేరాబత్తుల రాజశేఖరం, కర్రి పద్మశ్రీలతో కలిసి స్థానిక ప్రభుత్వ ఐటీఐలో ఉన్న స్థలాన్ని పరిశీలించారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం వివరాలను తహసీల్దారు వి.జితేంద్ర వివరించారు. ఇక్కడ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి, యువతకు నైపుణ్య శిక్షణ అందించి, పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ ఐటీఐ స్థలంలో రూ.38 కోట్లతో కేన్సర్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఓఎన్జీసీ సంస్థ సీఎస్ఆర్ కింద రూ.32 కోట్లు ఇవ్వనుందని, మిగతా నిధులు కేంద్రప్రభుత్వం నుంచి తీసుకువచ్చి పనులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. జేసీ రాహుల్‌మీనా, ఐటీఐ ప్రిన్సిపల్ వర్మ, తోట నవీన్, మేకా లక్ష్మణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

స్థలం వివరాలు తెలుసుకుంటున్న ఎంపీ సానా సతీష్‌బాబు, చిత్రంలో కలెక్టర్ షాన్‌మోహన్, ప్రజాప్రతినిధులు

జాతీయస్థాయి రగ్బీ పోటీలకు ఎంపిక

జ్యోతిచంద్రిక

సాంబమూర్తినగర్, కాకినాడ: కాకినాడ జగన్నాథపురంలోని అన్నవరం సత్యవతిదేవి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థిని యర్రా జ్యోతిచంద్రిక జాతీయస్థాయి రగ్బీ పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపల్ సీహెచ్ఎన్ మూర్తిరాజు, గురజనాపల్లి జడ్పీ హైస్కూల్ పీడీ కర్రి నాగలింగేశ్వరరావు తెలిపారు. డెహ్రాడూన్‌లో జులై 8న జరిగే జాతీయ రగ్బీ పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌కు ఆమె ప్రాతినిధ్యం వహిస్తుందని చెప్పారు. చంద్రికను ప్రిన్సిపల్‌తోపాటు అధ్యాపకులు, సిబ్బంది, తోటి విద్యార్థినులు అభినందించారు.

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తులు

కాకినాడ నగరం, న్యూస్‌టుడే: జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తులు కోరుతున్నట్లు డీఈవో పిల్లి రమేష్ తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ, జడ్పీ, మున్సిపల్, ఎయిడెడ్ యాజమాన్య పాఠశాలల్లో పనిచేస్తోన్న అన్ని కేటగిరీ ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు ఈ నెల 13 లోగా http:///nationalawardstoteachers.educations.gov.in లో దరఖాస్తులు సమర్పించాలన్నారు. ఆ వెబ్‌సైట్‌లో అవార్డులకు సంబంధించి పూర్తివివరాలు పొందుపరిచారని చెప్పారు.

ప్రజాదర్బార్‌కు 18 అర్జీలు

సామర్లకోట గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రజల సమస్యల పరిష్కారానికి మండలంలోని కొప్పవరంలో ఎంపీ సానా సతీష్ బాబు కార్యాలయంలో శుక్రవారం ప్రజాదర్బార్ నిర్వహించారు. పింఛన్లు, విద్య, ఇళ్ల స్థలాలు తదితరాలకు సంబంధించి 18 అర్జీలు రాగా వాటిలో వ్యక్తిగత, వైద్య సంబంధిత ఆరు అర్జీలను అప్పటికప్పుడు పరిష్కరించామని కార్యాలయ ఇన్‌ఛార్జి లక్ష్మణమూర్తి తెలిపారు. నులుకుర్తి వెంకటేశ్వరరావు, ఆనంద్ న్యూటన్, తలాటం హరీష్ తదితరులు పాల్గొన్నారు.

వారాహి నవరాత్రులు పరిసమాప్తి

సర్పవరం జంక్షన్, న్యూస్‌టుడే: కాకినాడ గ్రామీణంలో వారాహి అమ్మవారి నవరాత్రులు శుక్రవారం ముగిశాయి. భక్తులు వారాహిమాతా పాహిమాం అంటూ వేడుకున్నారు. శుక్రవారం 9వ రోజు కాకినాడ శ్రీపీఠంలో స్వామి పరిపూర్ణానంద సరస్వతి ఆధ్వర్యంలో హోమాలు పూర్ణాహుతి నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు అన్నదానంలో పాల్గొన్నారు. రమణయ్యపేట రాయుడుపాలెంలోని హ్రీం పీఠంలో ఈశ్వర్ గురూజీ ఆధ్వర్యంలో చివరిరోజు హోమాలు నిర్వహించారు. కొవ్వూరులో అమ్మవారికి గాజులతో అలంకరణ చేశారు.

పీఠంలో స్వామి పరిపూర్ణానంద పర్యవేక్షణలో పూర్ణాహుతి

అలంకరణలో అమ్మవారు

మల్లేపల్లిలో వంగవీటి రంగా విగ్రహావిష్కరణ

గండేపల్లి, న్యూస్‌టుడే: జనం గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి వంగవీటి మోహన రంగా అని ఆయన తనయుడు వంగవీటి రాధా అన్నారు. రంగా జయంతి సందర్భంగా గండేపల్లి మండలం మల్లేపల్లి గ్రామంలో శుక్రవారం రాత్రి నూతన విగ్రహాన్ని ఆవిష్కరించారు. రాధా మాట్లాడుతూ మూడు దశాబ్దాలుగా తమ కుటుంబాన్ని ఆదరిస్తున్న అందరికీ ధన్యవాదాలు తెలిపారు. తెదేపా జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌కుమార్ మాట్లాడుతూ పోరాట యోధుడు రంగా నేటికీ ప్రజల్లో గుండెల్లో చెరగని ముద్రవేసుకున్నారని కొనియాడారు.

రంగా విగ్రహావిష్కరణలో రాధా, నవీన్‌కుమార్

నేడు కాంగ్రెస్ విస్తృత సమావేశం

కాకినాడ కలెక్టరేట్ : కాకినాడలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం 3 గంటలకు పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా అధ్యక్షుడు మాదేపల్లి సత్యానందరావు తెలిపారు. పార్టీ జిల్లా ఇన్‌ఛార్జి మేడా సురేష్ ముఖ్యఅతిథిగా పాల్గొంటారని, నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల ప్రతినిధులు హాజరుకావాలని కోరారు.

రేపు బాక్సింగ్ పోటీలు

పిఠాపురం: కాకినాడ జిల్లా స్థాయి సబ్ జూనియర్ బాలబాలికల బాక్సింగ్ పోటీలు పిఠాపురంలోని ఆర్ఆర్‌బీహెచ్ఆర్ హైస్కూల్ ప్రాంగణంలో ఈ నెల 6న ఉదయం 7 గంటలకు జరుగుతాయని నిర్వాహకుడు లక్ష్మణరావు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ధ్రువపత్రాలతో రావాలన్నారు.

6న జిల్లాస్థాయి ఈత పోటీలు

మసీదు సెంటర్ (కాకినాడ), న్యూస్‌టుడే: కాకినాడ జిల్లా అమెచ్యూర్ ఆక్వాటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా బాలబాలికలకు 6న స్థానిక డీఎస్ఏ స్విమ్మింగ్ పూల్‌లో ఈత పోటీలు నిర్వహించనున్నట్లు సంఘ కార్యదర్శి ఐ.రాజు తెలిపారు. 2008 నుంచి 2014 మధ్య పుట్టిన బాలబాలికలు అర్హులన్నారు. ఉదయం 8 గంటలకు ఈ పోటీలు ప్రారంభమవుతాయని, పాల్గొనే వారు వయస్సు ధ్రువపత్రం తీసుకురావాలని సూచించారు. ఎంపికైన వారు ఈ నెల 19, 20 తేదీల్లో విశాఖపట్నంలో జరిగే 10వ సబ్‌జూనియర్, జూనియర్ అంతర్ జిల్లా ఈత పోటీల్లో పాల్గొంటారన్నారు. వివరాలకు 92466 90466 నెంబరులో సంప్రదించాలని చెప్పారు.

ఉత్సాహంగా ఎడ్లబండ్ల పరుగు పోటీలు

జగ్గంపేట గ్రామీణం, న్యూస్‌టుడే: మండలంలోని మామిడాడలో కోటాలమ్మ అమ్మవారి జాతరను పురస్కరించుకుని ఉమ్మడి జిల్లా స్థాయి ఎడ్లబండ్లపరుగు పోటీలు నిర్వహించారు. శుక్రవారం ఉదయం నుంచి సీనియర్స్, జూనియర్స్ విభాగంలో నిర్వహించిన ఈ పోటీల్లో పలువురు ఉత్సాహంగా పాల్గొన్నారు. సీనియర్స్ విభాగంలో ఆరుజతలు పోటీల్లో పాల్గొనగా గుమ్మిలేరుకు చెందిన కూర వీర వెంకట సత్యవేణికి చెందిన ఎడ్లు ప్రథమ బహుమతిని గెలుచుకున్నాయి. అలాగే మండపేటకు చెందిన వల్లూరి లత, ఏడిదకు చెందిన కానుమిల్లి జైవర్ధన్‌కు చెందిన ఎడ్లు ద్వితీయ, తృతీయ బహుమతులు గెలుచుకున్నాయి. జూనియర్స్ విభాగంలో 21 జతలు పాల్గొనగా దుళ్ల గ్రామానికి చెందిన తూము శ్రీను, పిఠాపురం బొజ్జ నారాయణరావు, కొప్పవరం బండారు శ్రీనుకు చెందిన జట్లు మొదటి నుంచి మూడు బహుమతులు గెలుచుకున్నాయి. గెలుపొందిన విజేతలకు జిల్లా తెదేపా అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌కుమార్, మాజీ మంత్రి తోట నరసింహం చేతుల మీదుగా బహుమతి ప్రదానం చేశారు.

పోటీల్లో తలపడుతున్న ఎడ్లజత

యువకుడిపై కత్తితో దాడి

గొల్లప్రోలు, న్యూస్‌టుడే: ముగ్గురు యువకుల మధ్య జరిగిన ఘర్షణలో ఒక యువకుడు కత్తిపోట్లకు గురై తీవ్రంగా గాయపడ్డాడు. ఎస్సై రామకృష్ణ వివరాల ప్రకారం.. శుక్రవారం రాత్రి గొల్లప్రోలు బైపాస్ రోడ్డులో అనిశెట్టి వంశీపై స్థానికుడైన జ్యోతుల రాము, బి.ప్రత్తిపాడుకు చెందిన ఊటా ఇంద్ర దాడి చేశారు. రాము, వంశీలకు పాత గొడవలున్నాయి. దాబాకు వెళ్లి తిరిగి వచ్చేప్పుడు రాము కత్తితో వంశీని పొడిచాడు. పిఠాపురంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వంశీని సీఐ శ్రీనివాస్, ఎస్సై రామకృష్ణ విచారించారు. కేసు నమోదు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. దాడికి పాల్పడిన వారికోసం పోలీసులు గాలింపు చేపట్టారు. మద్యం మత్తులో ఘర్షణ జరిగిందని స్థానికులు పేర్కొంటున్నారు. ఇటీవల గంజాయి, మద్యం మత్తులో స్థానికంగా యువకులు తరచూ వివాదాలు, ఘర్షణలకు తలపడుతుండడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

వంశీతో మాట్లాడుతున్న సీఐ శ్రీనివాస్, ఎస్సై రామకృష్ణ

గుర్తు తెలియని వాహనం ఢీకొని దుర్మరణం

తొండంగి, న్యూస్‌టుడే: జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందగా మరో వ్యక్తికి గాయాలయ్యాయి. ఘటనకు సంబంధించి పోలీసుల వివరాలు ఇలా ఉన్నాయి. వాకదారిపేట గ్రామానికి చెందిన గొల్ల బాబూరావు(45), బుచ్చియ్యపేటకు చెందిన కె.గోపి సొంత పనులపై శుక్రవారం స్వగ్రామం నుంచి కత్తిపూడి ద్విచక్రవాహనంపై వెళ్తున్నారు. వీరి వాహనాన్ని బెండపూడి ఆర్చి సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. ఘటనలో బాబూరావు అక్కడికక్కడే మృతి చెందగా గోపీకి గాయాలయ్యాయి. హేచరీలో కూలీ పనులు చేసుకుంటూ కుటుంబానికి అండగా ఉంటున్న బాబూరావు మృతితో తల్లిదండ్రులు సత్యన్నారాయణ, కొండమ్మలు బోరున విలపిస్తున్నారు. గాయాలైన వ్యక్తికి అంబులెన్సులో ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం తుని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జగన్మోహనరావు తెలిపారు.

ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగల అరెస్టు

ఖమ్మం నేరవిభాగం, న్యూస్‌టుడే: రెండు తెలుగు రాష్ట్రాల్లో చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేసి రూ.8 లక్షల విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నామని ఖమ్మం మూడో పట్టణ పోలీసు స్టేషన్ ఇన్‌స్పెక్టర్ మోహన్‌బాబు తెలిపారు. వివరాల ప్రకారం.. గత ఏడాది డిసెంబర్ చివరి వారంలో ఖమ్మం నయాబజార్‌లో జరిగిన దొంగతనంపై సీసీఎస్ పోలీసులతో కలిసి విచారణ చేపట్టామన్నారు. జిల్లాలోని ఎర్రుపాలేనికి చెందిన ఫణీందర్‌తో పాటు, నిజామాబాద్‌కు చెందిన సంపంగి రాజేందర్, ఆలకుంట మహేశ్‌లను అదుపులోకి తీసుకొని విచారించామన్నారు. వారు ఖమ్మం నగరం, మధిర టౌన్‌లో రెండు చొప్పున, వైరా, రఘునాథపాలెం, మధిర గ్రామీణం, ఆంధ్రప్రదేశ్‌లోని సామర్లకోట, అల్లవరం, అమలాపురం పోలీసు స్టేషన్ల పరిధిలో ఒక్కొక్కటి చొప్పున మొత్తం 10 చోరీలకు పాల్పడినట్లు అంగీకరించారన్నారు. ముగ్గురు నిందితులను న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు.

ధరవరలు

అంబాజీపేట కొబ్బరి మార్కెట్

కొబ్బరి (క్వింటాళ్లలో)	ధర (రూ॥లలో)
కొత్తకొబ్బరి కురిడీ (వెయ్యింటికి):	24,000
పాతకాయ: గండేరా	25,000
గటగట	26,000
కొత్తకాయ: గండేరా	26,000
గటగట	24,000
నీటి కాయ (వెయ్యింటికి):	
పాత (ముక్కుడు) కాయ	18,000-22,000
కొత్త (పచ్చి) కాయ	19,000-21,000
కొబ్బరినూనె మార్కెట్:	
15 కిలోలు	4,500
కిలో	300

గమనిక: అంబాజీపేట కొబ్బరి మార్కెట్ ధరలు ప్రతి బుధ, శనివారాల్లో మాత్రమే మారుతాయి.

వెన్‌కాబ్ చికెన్ ధర కిలోకు రూ॥లో

ఫారంరేటు	97-00
రిటైల్ లైవ్	119-00
డ్రెస్డ్	173-00
స్కిన్‌లెస్	196-00

EENADU eClassifieds

BUSINESS SERVICES

BUSINESS OFFER

టైలరింగ్ వర్క్స్ ... ✆ 7093632399.

FINANCIAL SERVICES

REAL ESTATE

FLAT FOR SALE

KAKINADA CITY

Kakinada 2 BHK Flat 1000 sft, Kanna Enclave, Gudari gunta, NFCI Road, Kakinada with Car Parking, near RTO Off. Ph: 63794 37423.

GENERAL

HOUSE FOR SALE

KAKINADA CITY

GENERAL

PLOT FOR SALE

RAJAMAHENDRAVARAM RURAL

GENERAL

స్థలం అమ్మకమునకు కలదు ... Contact: 98482 62982

JOBS

Wanted Electrical Engineers Qualified By B.Tech/ Diploma/ ITI Electrical Engineering. Exp: 0 - 10 Years. Place of Work: East & West Godavari Districts. Attractive Salary. ✆ 79950 50671 or Send Resume to hr@gvsprojectspvtltd.com

Job Requirement Managers: 4 Nos with Min 3 Years Exp. Executive: 5 Nos. 2 Wheeler Must. 9972130188/ 8904469899.

Earn Extra Income online through Work from Home in Wellness Industry. 101, SF Res. Rd # 4, B.Hills, Hyd. ✆ 8919664679, 8309900749

శివకార్తికేయ హోంకేర్ నందు వృద్ధులను/ పేషంట్స్‌ని/ పిల్లలను చూసుకొనుటకు ఇంటి/ వంట పనిచేయుటకు వర్కర్స్/ నర్సులు కావలెను. ఉచిత వసతి, భోజనం, జీతం: 20K. ✆ 99120 11499, 99120 11899.

శ్రీ రవి శంకర్ ఇండస్ట్రీస్ (ఎలక్ట్రికల్ పోల్స్ ప్లాంట్), తేటగుంట గ్రామం, తుని మండలం ...

వెబ్ సూచించిన కోడిగుడ్ల ధర ... 5-35

గమనిక

EENADU for Advertisement Contact: 8008597607

కాకినాడ

రైతుబజార్‌లో నిన్నటి ధరలు(కిలోకు)

గాంధీనగర్: టమాట - 22, 24, వంకాయలు - 36, 50, బెండకాయలు - 36, పచ్చిమిర్చి - 50, 55, కాకరకాయ - 40, బీర - 35, 44, క్యాబేజీ - 30, క్యారెట్ - 36, దొండకాయలు - 46, బంగాళాదుంపలు - 20, 23, ఉల్లి - 23, 29, గోరుచిక్కుళ్లు - 40, దోసకాయలు - 14, చిక్కుళ్లు- 54, చేమదుంపలు - 40, బీట్‌రూట్ - 34, కీరదోస - 44, బీన్స్‌కాయలు - 90, అల్లం - 50, క్యాప్సికం - 80, బొబ్బర్లు - 40, చిలకడదుంపలు - 38, ఒకటి చొప్పున ఆనపకాయ - 12, 17, పొట్లకాయ - 16 20, అరటికాయ - 7, 9, మునగకాడ - 10, 12, మామిడికాయ - 10, 12, నిమ్మకాయలు(డజన్) - 24, 36, 48.

నగరంలో సినిమాలు

గాంధీనగర్, న్యూస్‌టుడే: ఆనంద్ సినిమాస్ 4స్క్రీన్- తమ్ముడు, జురాసిక్ వరల్డ్ రీబర్త్, కన్నప్ప, కుబేర, మార్గాన్, సోలోబాయ్, దేవీ మల్టీప్లెక్స్ 4స్క్రీన్- తమ్ముడు, కన్నప్ప, 3బిహెచ్‌కే, షోటైమ్, లక్ష్మీ- తమ్ముడు, సత్యగౌరి - జురాసిక్ వరల్డ్ రీబర్త్, తిరుమల - తమ్ముడు, సీఅండ్‌సీ 1- తమ్ముడు, సీఅండ్‌సీ 2- తమ్ముడు, శ్రీప్రియ - జురాసిక్ వరల్డ్ రీబర్త్, పద్మప్రియ- తమ్ముడు, సూర్య1(వాకలపూడి) - జురాసిక్ వరల్డ్ రీబర్త్, సూర్య 2 - తమ్ముడు.

మేమున్నాం.. మీకు తోడుగా

మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు:
ఉ॥ 10 - మ॥ 1

సాంబమూర్తినగర్ : 91548 46719
మసీదుసెంటర్ : 91541 18210
గాంధీనగర్ : 80085 74159
బాలాజీచెరువు : 80085 74154
కాకినాడ నగరం : 80085 74157

స్పందనకు వందనం

విద్యుత్తు వృథా అరికట్టారు..

మసీదుసెంటర్: పళ్లంరాజునగర్‌లోని ఓ వీధిలో పగలే దీపాలు వెలుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా ఇదే పరిస్థితి నెలకొంది. దీనిపై ఇటీవల 'ఈనాడు'లో పగలే వెలుగులు.. శీర్షికన ప్రచురితమైన కథనానికి సంబంధిత అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించారు.

చెట్టుకొమ్మల తొలగింపు

కాకినాడ శాంతినగర్‌లోని ఓ వీధిలో చెట్టుకొమ్మలను తొలగించి రహదారికి అడ్డుగా వదిలేశారు. దాంతో వాహనదారులు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులకు గురవుతున్నారు. దీనిపై ఈనెల 4న 'ఈనాడు'లో ప్రచురితమైన కథనానికి సంబంధిత అధికారులు స్పందించి వాటిని తొలగించారు.

అలుముకున్న చీకట్లు..

మసీదు సెంటర్ (కాకినాడ), న్యూస్‌టుడే: కాకినాడ డిమార్ట్‌కు వెళ్లే ప్రధాన రహదారిలో పలు విద్యుత్తు దీపాలు వెలగకపోవడంతో చీకట్లు అలుముకున్నాయి. రాత్రివేళ రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయని, పశువులు చీకట్లో కనపడక పోవడంతో ప్రమాదాలకు గురవుతున్నామని వాహనచోదకులు వాపోతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి వీధిదీపాలు వెలిగేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

చూసుకోకుంటే.. చుక్కలే

న్యూస్‌టుడే, మసీదు సెంటర్ (కాకినాడ), సాంబమూర్తినగర్

✦ రహదారి మధ్యలో ప్రమాదకరంగా మ్యాన్‌హోళ్లు

కాకినాడ నగరాన్ని పలు సమస్యలు వెంటాడుతున్నాయి. రహదారులపై మ్యాన్‌హోళ్లపై ఇనుపచట్రాలు లేక ప్రమాదకరంగా దర్శనమిస్తున్నాయి. మరికొన్ని చోట్ల పాక్షికంగా దెబ్బతిని వాటిపై రంధ్రాలు పడి అధ్వానంగా కనిపిస్తున్నాయి. దాంతో ఆయా రహదారులపై రాకపోకలు సాగించేందుకు వాహనదారులు, పాదచారులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం బారిన పడతామోనని భయాందోళన చెందుతున్నారు.

✦ నగరంలోని స్థానిక -కొత్తకాకినాడ వీధి కూడలి వద్ద కాలువపై ఇనుపచట్రం ఒరిగి ప్రమాదకరంగా దర్శనమిస్తోంది. గతకొన్ని రోజులుగా ఇదేపరిస్థితి నెలకొంది. శాంతినగర్‌లోని ఓవీధిలో రహదారిపై ప్రమాదం పొంచి ఉంది. దాంతో స్థానికులు కర్రలు, చెట్టుకొమ్మలు అడ్డుగా ఉంచారు. గొడారిగుంట కూడలి వద్ద రహదారిపై కాలువపై ఇనుపచట్రం లేకుండా ఉంది. వీటితో పాటు పల్లంరాజునగర్, పేర్రాజుపేట, పలు ప్రాంతాల్లోని నడకదారులు, దేవాలయం వీధి, అశోక్‌నగర్, జగన్నాధపురం, పాతబస్టాండ్, వెంకటేశ్వరకాలనీ తదితర ప్రాంతాల్లోని కాలువపై ఏర్పాటు చేసిన స్లాబురాళ్లు పరిస్థితి కూడా అధ్వానంగా ఉంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు అధ్వానంగా, ఇనుపచట్రాలు లేకుండా ఉన్న మ్యాన్‌హోళ్లను గుర్తించి వాటిస్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేసి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కోరుతున్నారు.

గొడారిగుంట కూడలి వద్ద...

కొత్తకాకినాడ వీధి కూడలిలో ఇలా..

ఇబ్బందులు పడుతున్నాం..

శాంతినగర్‌లోని ఓ వీధిలో రహదారిలో కల్వర్టుపై ఇనుపచట్రం లేకుండా ఉంది. గతకొన్ని రోజులుగా పరిస్థితి ఇలానే ఉండడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులకు గురవుతున్నాం. వెంటనే స్పందించి మూత ఏర్పాటు చేయాలని కోరుతున్నాం.

- శివాజీ, స్థానికుడు

ప్రమాదాలకు గురవుతున్నాం..

కొత్తకాకినాడలో కాలువపై గతకొన్ని నెలలుగా ఇనుపచట్రం ఒరిగిపోయింది. దాంతో ఆ రహదారిలో రాకపోకలకు ఇక్కట్లు పడుతున్నాం. ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలి.

- మోహన్, స్థానికుడు

ఆరోగ్య సమస్యలపై దృష్టిపెట్టండి

కాకినాడ నగరం, న్యూస్‌టుడే: స్థానిక 36వ డివిజన్‌లో ప్రజల ఆరోగ్య సమస్యలపై జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి జే.నరసింహనాయక్ దృష్టికి తీసుకెళ్లినట్లు డివిజన్ తెదేపా ఇన్‌ఛార్జి నల్లూరి శ్రీనివాస్ తెలిపారు. డివిజన్‌లో జ్వరాలు, పిల్లల ఆరోగ్య సమస్యల పరిష్కారంపై చర్యలు చేపట్టాలని కోరినట్లు తెలిపారు.

మీడియా కమిషన్ ఏర్పాటుకు డిమాండు

కాకినాడ నగరం: రాష్ట్రంలో పాత్రికేయుల రక్షణ, సమస్యల పరిష్కారానికి మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ (ఏపీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఆంజనేయులు అభిప్రాయపడ్డారు. కాకినాడ యూటీఎఫ్ హోంలో శుక్రవారం జిల్లా కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆంజనేయులు మాట్లాడుతూ దేశంలో 14 రాష్ట్రాల్లో జర్నలిస్టులకు పెన్షన్ విధానం అమలవుతోందని, ఇక్కడా అమలు చేయాలని కోరారు. సంఘం జిల్లా అధ్యక్షుడు వాతాడ నవీన్‌రాజ్, ముమ్మిడి లక్ష్మణ్, అల్లుమల్లు ఏలియా, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

మన్యం వీరుడు అల్లూరి

అల్లూరి చిత్రపటానికి నివాళులర్పిస్తున్న ఎస్పీ బిందుమాధవ్ తదితరులు

మసీదుసెంటర్, న్యూస్‌టుడే: మన్యం వీరుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా కాకినాడ జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి జిల్లా ఎస్పీ బిందుమాధవ్ శుక్రవారం ఘనంగా నివాళులర్పించారు. బ్రిటిష్ పాలకుల వ్యతిరేకంగా అల్లూరి పోరాటం, ఉద్యమ స్ఫూర్తిని కొనియాడారు. కార్యాలయ పరిపాలన అధికారి మూర్తి, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ నరసింహమూర్తి, సిబ్బంది పాల్గొన్నారు.

సాంబమూర్తినగర్: అన్నవరం సత్యవతీదేవి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో చరిత్ర శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు నిర్వహించారు. ప్రిన్సిపల్ డాక్టర్ వి.అనంతలక్ష్మి, వైస్ ప్రిన్సిపల్ ఎం.సువర్ణ, ఐక్యూఏసీ కన్వీనర్ ఎం.వసంతలక్ష్మి పాల్గొన్నారు. తొలుత అల్లూరి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అతిథులు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడి అల్లూరి తన ప్రాణాలను త్యాగం చేశారన్నారు. వై.సీతామహాలక్ష్మి, విద్యార్థులు సీతారామరాజు జీవిత విశేషాలను వివరించారు.

మసీదుసెంటర్(కాకినాడ): స్వాతంత్ర్య సమరయోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతిని సీఐటీయూ కాకినాడ జిల్లా జీజీహెచ్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక జీజీహెచ్ ప్రాంగణంలో నిర్వహించారు. పెన్షనర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సత్తిరాజు, జీజీహెచ్ హెల్త్ ఇన్‌స్పెక్టర్ గోపాలకృష్ణలు అల్లూరి చిత్రపటానికి నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ అల్లూరి స్ఫూర్తితో జులై 9న కేంద్ర కార్మిక సంఘాలు తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. యూనియన్ గౌరవాధ్యక్షుడు పలివెల వీరబాబు, సీఐటీయూ నగర కన్వీనర్ మలక వెంకటరమణ, విజయకుమార్, శేషు, రమేష్, వాసు, తలుపులమ్మ, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.

సాంబమూర్తినగర్: పీఆర్ డిగ్రీ కళాశాలలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు జయంతిని నిర్వహించారు. జిల్లా సహాయ కార్యదర్శి చిట్టూరి సాహిత్, కళాశాల ప్రిన్సిపల్ ఆంజనేయులు, అధ్యాపకులు, యూటీఎఫ్ నాయకులు గోవిందరాజులు, టి.రాజా తదితరులు పాల్గొన్నారు.

మసీదుసెంటర్, కాకినాడ నగరం: పరదేశమ్మపేటలోని నగరపాలకోన్నత పాఠశాల అల్లూరి జయంతిని నిర్వహించారు. హెచ్ఎం ఎన్ఎస్ఎస్ఎస్ వెంకటేశ్వరరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

పీఆర్ డిగ్రీ కళాశాలలో నివాళులర్పిస్తున్న ప్రిన్సిపల్, ఎస్ఎఫ్ఐ నాయకులు

బలహీనవర్గాల అభ్యున్నతికి రంగా కృషి

రంగా విగ్రహానికి నివాళులర్పిస్తున్న ప్రజాప్రతినిధులు, నాయకులు

కాకినాడ నగరం: బడుగు, బలహీన వర్గాల సమస్యల పరిష్కారంపై పోరాటం చేసి, వారి అభ్యున్నతికి కృషి చేసిన వ్యక్తి వంగవీటి మోహనరంగా అని రాజ్యసభ సభ్యుడు సానా సతీష్‌బాబు, నగర ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అన్నారు. రంగా జయంతి సందర్భంగా స్థానిక కొండయ్యపాలెం శారదమ్మ ఆలయం సమీపంలోని రంగా విగ్రహం వద్ద నివాళులర్పించారు. గ్రామీణ ఎమ్మెల్యే పంతం నానాజీ, జనసేన నాయకులు రంగాకు నివాళులర్పించారు. కాపు సద్భావన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి ఏసుదాసు, నగర తెదేపా అధ్యక్షుడు మల్లిపూడి వీరు, సుంకర తిరుమలకుమార్, కేశంగి ప్రసాద్, గుమ్మళ్ల చిన్న, గోపిశెట్టి బాబ్జీ, బూరయ్య, పుండపల్లి వీర్రాజు చౌదరి, చావల ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

కాకినాడ నగరం: నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మందపాటి సుబ్బు ఆధ్వర్యంలో స్థానిక సంతచెరువులో మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగారావు జయంతిని నిర్వహించారు. పేదలకు బియ్యం పంపిణీ చేశారు. అన్నదానం నిర్వహించారు.

రోగులకు మెరుగైన వైద్యసేవలందించండి

మసీదు సెంటర్ (కాకినాడ), న్యూస్‌టుడే: కాకినాడ జీజీహెచ్‌లోని పలు విభాగాలను ఉపసూపరింటెండెంట్ డాక్టర్ లావణ్యకుమారి శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఓపీ విభాగం, ఆర్థోపెడిక్ వార్డు, క్యాజువాలిటీ విభాగాలను సందర్శించి, రోగులతో మాట్లాడారు. సేవలు మరింత మెరుగుపరచాలని సిబ్బందికి సూచించారు. క్యాజువాలిటీ విభాగంలో కేసుల తక్షణం పరిష్కరించాలని స్పష్టం చేశారు. అనంతరం జన్మభూమి సత్రంను సందర్శించి అక్కడ అందుతున్న సేవలు, పరిసరాల శుభ్రత, ఇతర అవసరాలపై సమీక్ష నిర్వహించారు. ఇన్‌ఛార్జి సీఎస్ఆర్ఎంవో డా.మోహన్, వైద్యాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

వైద్యులు, సిబ్బందితో మాట్లాడుతున్న జీజీహెచ్ ఉపసూపరింటెండెంట్ లావణ్యకుమారి

ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

కాకినాడ కలెక్టరేట్: కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని వైకాపా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా సూచించారు. స్థానిక డీ-కన్వెన్షన్ హాల్లో మాజీ ఎమ్మెల్యే, కాకినాడ నగర నియోజకవర్గ సమన్వయకర్త ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన దాడిశెట్టి రాజా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసిందని ఆరోపించారు. కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లి జగన్ పాలనలో ఏం చేశాం.. ఇప్పుడు ఏం అన్యాయం జరుగుతుందో తెలియజేయాలని సూచించారు. వైకాపా నగర అధ్యక్షులు సుంకర శివప్రసన్న, రావూరి వెంకటేశ్వరరావు, సుంకర విద్యాసాగర్, రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, పసుపులేటి వెంకటలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

ఆ దారిలో ముక్కు మూసుకోవాల్సిందే..!

కాకినాడ దుమ్ములపేట బైపాస్ రహదారిలో హోల్‌సేల్ కూరగాయలు, ఆకుకూరల దుకాణాల వద్ద పారిశుద్ధ్యం అధ్వానంగా ఉంది. బురదతోపాటు అక్కడ పడేసిన వ్యర్థాలతో తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది. అటువైపు వెళ్లేటప్పుడు ముక్కు మూసుకోవాల్సి వస్తోందని వాహన చోదకులు ఆవేదన వ్యక్తం చేశారు. పశువులు అక్కడే తిష్ఠ వేస్తున్నాయి. అధికారులు పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని పలువురు కోరుతున్నారు.

- న్యూస్‌టుడే, సాంబమూర్తినగర్

స్నాతకోత్సవ సంబరం

యోగా ప్రదర్శనతో ఆకట్టుకున్న చైత్ర శివవాసుకి

గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను స్వాగతం పలుకుతున్న ఎమ్మెల్యేలు నానాజీ, కొండబాబు, ఎంపీ సతీష్

శంభో శివ శంభో గీతానికి నృత్యం చేస్తున్న చిన్నారులు

జేఎన్‌టీయూకే స్నాతకోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. గవర్నర్ అబ్దుల్‌నజీర్ నుంచి పట్టాలు అందుకున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆనంద పరవశులయ్యారు. వేడుక సందర్భంగా వర్సిటీ ప్రాంగణమంతా సందడి నెలకొంది. వీసీ ప్రసాద్, రెక్టార్ కెవి.రమణ, ఇన్‌ఛార్జి రిజిస్ట్రార్ రవీంద్రనాథ్, ఓఎస్‌డి కోటేశ్వరరావు, డైరెక్టర్లు, మాజీ ఉపకులపతులు, జేఎన్‌టీయూకే కళాశాలల ప్రిన్సిపాళ్లు, వైస్ ప్రిన్సిపాళ్లు, విద్యావేత్తలు, జిల్లా ఉన్నతాధికారులు, జేఎన్‌టీయూకే టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. - న్యూస్‌టుడే, గాంధీనగర్

స్తంభం ఇలా.. రాకపోకలెలా?

కాకినాడ రేవర్ల పేటలోని ఓ వీధిలో రహదారి మధ్యలో విద్యుత్తు స్తంభం ప్రమాదకరంగా ఉంది. దీంతో పలువురు ప్రమాదాల పాలవుతున్నామని వాహనదారులు వాపోతున్నారు. సంబంధిత అధికారులు విద్యుత్తు స్తంభాన్ని రోడ్డుపక్కకు మార్చి సమస్యను పరిష్కరించాలని నగరవాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

- న్యూస్‌టుడే, మసీదు సెంటర్ (కాకినాడ)

సమస్యలు పరిష్కరించాలని ధర్నా

సాంబమూర్తినగర్(కాకినాడ), న్యూస్‌టుడే: ఆర్టీసీ సమస్యలు పరిష్కరించాలంటూ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కాకినాడ ఆర్టీసీ డిపో గ్యారేజీ గేటు వద్ద శుక్రవారం ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు ఆర్. ఇందేష్ మాట్లాడుతూ గత 6 సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న పదోన్నతులు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, డబుల్ డ్యూటీకి నగదు పెంచాలని, పాత పద్ధతుల్లోనే వైద్య సౌకర్యాలు కల్పించాలని, డీఏ బకాయిలు చెల్లించాలని కోరారు. డిపో కార్యదర్శి డీవీ రావు మాట్లాడుతూ ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని స్వాగతిస్తున్నామని, అందుకు తగిన బస్సులు ఏర్పాటు చేయడంతో పాటు సిబ్బంది నియామకం చేపట్టాలని సూచించారు. గ్యారేజీ కార్యదర్శి వై.శ్రీనివాసు, టీపీ కుమార్, డీఎస్ వాసు, కె.సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

ధర్నా చేస్తున్న యూనియన్ నాయకులు, ఉద్యోగులు

అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యం

కాకినాడ నగరం, న్యూస్‌టుడే: అభివృద్ధి, సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని నగర ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఎంపీ సానా సతీష్‌బాబు, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరంతో కలిసి ఆయన 44వ డివిజన్‌లో పర్యటించారు. అనంతరం 18వ డివిజన్‌లోనూ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ ఏడాది కాలంలోనే ప్రభుత్వం అనేక హామీలను నెరవేర్చిందన్నారు. ఎంపీ సతీష్‌బాబు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేశ్‌లపై నమ్మకంతో అనేక పరిశ్రమలు రాష్ట్రానికి వస్తున్నాయన్నారు. నగర తెదేపా అధ్యక్షుడు వీరు, స్థానిక నాయకులు బొల్లోజు ఉమామహేశ్వరరావు, బొడ్డు శివాజీ, కలిదిండి శివాజీ, బ్రహ్మస్వామి, అంకం రామానాయుడు, పెమ్మాడి సూర్యనారాయణ తదితరులున్నారు.

మసీదుసెంటర్, కాకినాడ నగరం: నగరంలోని 41వ డివిజన్‌లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం సందర్భంగా తెదేపా వార్డు ఇన్‌ఛార్జిలు డా.కొండమూరి సత్యనారాయణ ఆధ్వర్యంలో శుక్రవారం పర్యటించారు. కూటమి ప్రభుత్వం అమలు చేసిన హామీలపై అమలుచేశారు. జొన్నాడ వెంకటరమణ, చందాని సూరిబాబు, ఆంజనేయులు, దుర్గాప్రసాద్, సుబ్రహ్మణ్యం, వెంకటేశ్వరరావు, రాధాకృష్ణ, విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.

కరపత్రాలు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే కొండబాబు

20 మందికి జైలు, జరిమానా

మసీదు సెంటర్ (కాకినాడ), న్యూస్‌టుడే: మద్యం తాగి వాహనం నడిపిన 20 మందిపై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా, ముగ్గురికి 7 రోజుల జైలు శిక్ష, 17 మందికి ఒక్కొక్కరికి రూ.10 వేలు చొప్పున జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారని వన్‌టౌన్ సీఐ ఎం.నాగదుర్గారావు శుక్రవారం తెలిపారు.

ప్రమాదవశాత్తు ఉప్పుటేరులో పడిన మహిళ

మసీదుసెంటర్, న్యూస్‌టుడే: కాకినాడ పేర్రాజుపేటకు చెందిన కె.జె.లక్ష్మి ఇంటి సమీపంలోని ఉప్పుటేరులో గంజి పారపోస్తుండగా అదే సమయంలో ఆమెకు ఫిట్స్ వచ్చాయి. దాంతో ప్రమాదవశాత్తూ ఉప్పుటేరులో పడిపోయారు. ఆమెను స్థానికులు వెంటనే రక్షించి కాకినాడ జీజీహెచ్‌లో శుక్రవారం రాత్రి చేర్చారు.

మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం

మసీదుసెంటర్(కాకినాడ), న్యూస్‌టుడే: మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన శుక్రవారం జరిగింది. పిఠాపురం మండలం విరవకి చెందిన సింగినీడి శ్రీధర్ వ్యవసాయం చేస్తుంటారు. ఆయన భార్యతో గొడవపడి మనస్తాపంతో ఇంట్లో ఉన్న గడ్డి మందును తాగారు. దాంతో తీవ్రఅస్వస్థతకు గురవడంతో కాకినాడ జీజీహెచ్‌లో చేర్చారు.

గ్రామాల్లో బెల్టుషాపులు ఉండొద్దు

సర్పవరం జంక్షన్, న్యూస్‌టుడే: గ్రామాల్లో మద్యం బెల్టు షాపులు ఉండొద్దని, ఎక్సైజ్ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే నానాజీ సూచించారు. కాకినాడ గ్రామీణ ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం ఎంపీపీ అనంతలక్ష్మి అధ్యక్షతన ఎమ్మెల్యే మండల పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు.

వేలం ప్రకటన

IN THE COURT OF THE PRINCIPAL JUNIOR CIVIL JUDGE : KAKINADA
E.P. 214 of 2024 in O.S. 770 of 2021

Between:
Meesala Venkateswara Rao ...Decree Holder/ Plaintiff
And
1) Smt. Kotiboyina Sai Lakshmi
2) Kotiboyina Satish
3) Aavalu Tataji
4) Aavalu Ananda Srinivas
5) Botta Durga Bhavani
...Judgment Debtors/Defendants

పై నెంబర్ దావా అమలు గ్రంథంలో డిక్రీ బాకీ వసూలు నిమిత్తం జడ్జిమెంటు డెట్టార్స్ తాలూకా ఈ దిగువ షెడ్యూల్ దాఖలా ఆస్తిని పైన ఉదహరించిన కోర్టు వారి సమక్షంలో **ది.30-07-2025వ తేదీన ఉదయం గం.10.30 నిముషాల** లగాయితు వేలం యిస్తియార్ షరుతులకు లోబడి బహిరంగ వేలం వెయ్యబడును. వేలంలో పాల్గొనదలిచినవారు యావత్తు సమాచారం కొరకు శ్రీ కోర్టు వారి ఆఫీసు లో గాని, డిక్రీ హోల్డర్ అడ్వకేట్ ఆఫీస్ లో గాని అడిగి తెలుసు కొనవచ్చును.
షెడ్యూల్ ఆస్తి: తూర్పు గోదావరి జిల్లా ప్రస్తుతం కాకినాడ జిల్లా, కాకినాడ సబ్ రిజిస్ట్రార్ లో చేరిన కాకినాడ కార్పొరేషన్ ఏరియాలో చేరిన, కాకినాడ సూర్యనారాయణమూర్తిపురం ఏరియా, గొల్లలవీధిలో గల వార్డ్ నెం.12రు, బ్లాకు నెం.18రు, అసిస్మెంటు నెం.1870రు, డోర్.నెం.18-13-45/3 రు, చదరపు గజాలు 104 ½ లేక 87.37 మీటర్స్ RCC బిల్డింగ్ మరియు ఖాళీ స్థలముకు హద్దులుతో: **తూర్పు:** 28 అడుగులు 6 అంగులాలు లేక 8.69 మీటర్స్ సిమెంట్ రోడ్. **పడమర:** 28 అడుగులు 6 అంగులాలు లేక 8.69 మీటర్స్ బంగారు పెద పెంటయ్య గారి ఆస్తి. **ఉత్తరం:** 33 అడుగులు 0 అంగులాలు లేక 10.06 మీటర్స్ బంగారు మేరీ గారి ఆస్తి. **దక్షిణం:** 33 అడుగులు 0 అంగులాలు లేక 10.06 మీటర్స్ బంగారు మల్లేశ్వరరావు గారి ఆస్తి.
సదరు హద్దుల మధ్యస్తమైన స్థలం మరియు మామూలు రివాజు మార్గములు ఈజిమెంటు హక్కులతో సహా.

డిక్రీ హోల్డర్ విలువ : రూ. 12,00,000/-
అమీనా విలువ : రూ. 25,00,000/-
జడ్జిమెంటు డెట్టారు విలువ: ఇచ్చియుండలేదు

పలివెల వెంకటేశ్వరరావు, అడ్వకేట్
#1-12-5, మిలటరీ రోడ్, భానుగుడి జంక్షన్ దగ్గర, కాకినాడ. సెల్: 98488 48152

రూ.2.40 లక్షల ఉపకారవేతనాల అందజేత

గాంధీనగర్, సాంబమూర్తినగర్, న్యూస్‌టుడే: డా.బాదం బాలకృష్ణ క్లినికల్ ల్యాబ్ ఆధ్వర్యంలో రెడ్ కాన్వెంట్ స్టూడెంట్స్(1978) ఛారిటబుల్ ట్రస్టు ద్వారా 10 మంది విద్యార్థులకు శుక్రవారం రూ.2.40 లక్షల ఉపకారవేతనాలు అందజేశారు. ఈ సందర్భంగా ట్రస్టు అధ్యక్షుడు బాలకృష్ణ మాట్లాడుతూ గత 8 సంవత్సరాలుగా చదువులో ప్రతిభ కనబరిచే విద్యార్థులకు ఆర్థికసాయం అందజేస్తున్నట్లు తెలిపారు. ట్రస్టు కోశాధికారి డీవీఆర్ జగన్నాథం, సీమకుర్తి పాపారావు, ఎం.జనార్దన్, వీవీ రామ్‌చరణ్, ఆకుల సరళ తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులకు చెక్కులు అందజేస్తున్న బాలకృష్ణ తదితరులు

మత్స్యాలు అదిరే..!

ట్యూనా చేపలు

పొడవైన మీసాలున్న రొయ్య

కొమ్ముకోణం చేప

కాకినాడ తీర ప్రాంతంలో వేటకు వెళ్లిన మత్స్యకారుల వలలకు పలు రకాల చేపలు చిక్కాయి. వాటిని శుక్రవారం స్థానిక కుంభాభిషేకం చేపల రేవుకు తరలించి విక్రయించారు. అందులో 100 కిలోల నెమలికోణం, కొమ్ముకోణం చేపలతోపాటు పండుగప్ప, కొయింగలు, ట్యూనా, మాగ చేపలు ఉన్నాయి. సుమారు 15 కిలోల బరువున్న ఆడ కచ్చిడి చేపను ఓ వ్యాపారి రూ.70 వేలకు కొనుగోలు చేశారు. రేవులో పొడవైన మీసాలున్న రొయ్యలు అందరినీ ఆకట్టుకున్నాయి. సుమారు అర కేజీ బరువున్న ఈ రొయ్యలను మత్స్యకారుల వద్దనుంచి ఓ వ్యాపారి కొనుగోలు చేసి వాటిని అమ్మకానికి పెట్టారు. వాటిని పలువురు ఆసక్తిగా తిలకించారు.

- న్యూస్‌టుడే, సాంబమూర్తినగర్(కాకినాడ)

20న షాహిద్ ఈ ఆజమ్ సదస్సు

సాంబమూర్తినగర్: మొహర్రం నెల సందర్భంగా ఈనెల 20న కాకినాడ జె.రామారావుపేట జెండా సెంటర్ వద్ద 'సాహిద్ ఈ ఆజమ్' జిల్లాస్థాయి సదస్సు నిర్వహించనున్నట్లు స్థానిక కమిటీ పేర్కొంది. ఎంఎం, మక్కా మసీదు, మక్కా మసీదు డెవలప్‌మెంట్, హసన్ హుసేన్ యూత్, జె.రామారావుపేట యూత్ కమిటీల ఆధ్వర్యంలో ఈ సదస్సు నిర్వహిస్తామన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం మధ్యాహ్నం నమాజు అనంతరం పోస్టర్‌ను మక్కా మసీదు ఆవరణలో కమిటీ సభ్యులు విడుదల చేశారు.

గోడపత్రాలు విడుదల చేస్తున్న కమిటీల సభ్యులు

(c) eenadu

కాకినాడ గ్రామీణం

• కాకినాడ గ్రామీణం • పెద్దాపురం • పిఠాపురం

సామర్లకోటలో..

వారాహిమాతకు పూజలు

సామర్లకోట గ్రామీణం, న్యూస్‌టుడే: స్థానిక పోలీస్‌స్టేషన్ సమీపంలోని స్వయంభూ ఆంజనేయస్వామి ఆలయ ఆవరణలోని వారాహి అమ్మవారి ఆలయంలో నవరాత్రి ముగింపు పూజలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ● పిఠాపురం: పిఠాపురం చింతావారి వీధిలోని ఆలయంలో జరుగుతున్న వారాహి నవరాత్రి మహోత్సవాలు శుక్రవారం రాత్రితో ముగిశాయి. కొత్తపల్లి పద్మ మహిళల పూజలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

గ్రామాల్లో బెల్టుషాపులు ఉండొద్దు : నానాజీ

సర్పవరం జంక్షన్, న్యూస్‌టుడే: గ్రామాల్లో మద్యం బెల్టు షాపులు పెరిగిపోయాయని స్థానికుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని, దానివల్ల గ్రామాల్లో శాంతిభద్రతల సమస్యలు ఏర్పడుతున్నాయని, ఎక్సైజ్‌శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే నానాజీ సూచించారు. కాకినాడ గ్రామీణ ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం ఎంపీపీ అనంతలక్ష్మి అధ్యక్షతన ఎమ్మెల్యే నానాజీ ముఖ్యఅతిథిగా అధికారులతో మండల పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల అభిప్రాయం మేరకు 2025-26 వార్షిక బడ్జెట్ తయారు చేయాలని తెలిపారు. రామకృష్ణ, వీరేష, రామాజంనేయులు పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా

ఉ॥ 10 - మ॥ 1 మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు: కాకినాడ గ్రామీణం: 80085 74325 పెద్దాపురం: 80085 74198 పిఠాపురం: 80085 65544

సమస్య: యండమూరు శివారు వడ్డిపాలెం నీళ్ల ట్యాంకు వీధిలో రెండురోజులుగా వీధి దీపాలు సరిగా వెలగడం లేదు. - సురేష్

పరిష్కారం: పంచాయతీ కార్యదర్శి బ్రహ్మానందం దృష్టికి తీసుకెళ్లగా సిబ్బందితో మరమ్మతులు చేయించారు.

- న్యూస్‌టుడే, కరప

సమస్య: పిఠాపురంలోని మంగాయమ్మరావుపేటలో మురుగు కాలువలు అధ్వానంగా ఉన్నాయి. పూడిక నిండింది. - రాజేష్

పరిష్కారం: పారిశుద్ధ్య అధికారి ప్రభాకర్‌తో చెప్పగా సాయంత్రం కాలువలు శుభ్రం చేయించారు.

- న్యూస్‌టుడే, పిఠాపురం

సమస్య: గొల్లప్రోలు గాంధీనగర్ వీధిలో కాలువ పూడుకుపోయి మురుగునీరు ప్రవహించక దుర్వాసనవస్తోంది. - స్థానికులు

పరిష్కారం: పారిశుద్ధ్య పర్యవేక్షణాధికారి రఘుప్రసాద్‌కు చెప్పగా సిబ్బందితో పూడిక తీయించారు.

- న్యూస్‌టుడే, గొల్లప్రోలు

సమస్య: స్థానిక కొత్తపేటలో రహదారిపై చెత్త పోగులతో దుర్వాసన వస్తోంది. చర్యలు తీసుకోవాలి. - శ్రీనివాసరావు

పరిష్కారం: పారిశుద్ధ్య అధికారి ఆదినారాయణకు తెలుపగా కార్మికులతో శుభ్రం చేయించారు.

- న్యూస్‌టుడే, పెద్దాపురం

సమస్య: పండూరు గ్రామం గోర్స రహదారి పక్కన చెత్త కుప్పలున్నాయి. దుర్వాసనవస్తోంది. - ఎం.రాంబాబు

పరిష్కారం: పంచాయతీ కార్యదర్శి రామ్మోహన్‌చౌదరికి చెప్పగా సమస్య పరిష్కరించారు.

- న్యూస్‌టుడే, సర్పవరం జంక్షన్

సమస్య: ఉప్పాడ పంచాయతీ సూరాడపేటలో వీధి కుళాయి మరమ్మతులకు గురైంది. - స్థానికులు

పరిష్కారం: పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు సిబ్బంది పంపి మరమ్మతులు చేశారు.

- న్యూస్‌టుడే, కొత్తపల్లి

దారిపై మురుగేల.. జారి పడేలా..?

మన చైతన్యం.. జన సాకర్యం

పిఠాపురంలోని కొండప్పవీధి శివారు కోటసత్తెమ్మతల్లి ఆలయం వద్ద మురుగు నీరు రోడ్డుపై నిలిచిపోతోంది. కొన్ని నెలలుగా ఈ సమస్య నెలకొంది. పాడా కార్యాలయంలోసైతం సమస్యపై స్థానికులు, కౌన్సిలరు రత్న సుజిత గతంలో ఫిర్యాదు చేశారు. ఈ ప్రాంతంలో మురుగు కాలువలు మూసుకుపోవడంతో నీరు బయటకు వెళ్లకుండా రోడ్డుపై చేరుతోందని కౌన్సిలర్ అన్నపూర్ణ 'ఈనాడు' దృష్టికి తీసుకొచ్చారు. ఆ మార్గంలో రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. సమస్యను కమిషనర్ కనకారావుకు తెలుపగా పరిష్కారానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. - న్యూస్‌టుడే, పిఠాపురం

పల్లెకు జ్వరం.. చికిత్స అవసరం

పరిశీలన

వర్షాకాలంలో కాలానుగుణ వ్యాధులు, విషజ్వరాలు, అతిసార ప్రబలుతుంటాయి. ఈ నేపథ్యంలో ప్రజలకు చెంతనే వైద్య సేవలు అందించాలి. లేదంటే ముదిరిపోయి పెద్దాసుపత్రులకు పరుగులు తీయాల్సివస్తుంది. క్షేత్రస్థాయిలో అందుతున్న సేవల పరిశీలన చేయగా పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ప్రాంతీయ ఆసుపత్రుల పరిస్థితి మరింత మెరుగుపడాల్సిన అవసరం కనిపించింది.

- న్యూస్‌టుడే, సర్పవరం జంక్షన్, కరప, గొల్లప్రోలు

● కాకినాడ గ్రామీణం పండూరు, తూరంగి గ్రామాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. పండూరులో రోజుకు 150 నుంచి 200 మంది, తూరంగి పీహెచ్‌సీలో 80 నుంచి 90 మందికి ఓపీ సేవలు అందిస్తున్నారు. అదనంగా రోజుకు 10 నుంచి 20 మంది వివిధ రకాల వైరల్ జ్వరాలతో ఆసుపత్రులకు వస్తున్నారు. మరిన్ని సౌకర్యాలు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.

తూరంగి పీహెచ్‌సీలో వైద్యసేవలు

● కరప మండలంలో సీజనల్ వ్యాధులు వణికిస్తున్నాయి. గురజనాపల్లికి చెందిన డిప్లొమా చదువుతున్న బాలిక రెండురోజుల క్రితం డెంగీ బారినపడి ప్లేట్‌లెట్లు తగ్గడంతో ప్రస్తుతం ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సపొందుతోంది. వేళంగి, కరపలలో పీహెచ్‌సీలు ఉండగా ప్రతిరోజూ సుమారు 50 నుంచి 100 మంది ఓపీ సేవలకు వస్తున్నారు. ఇందులో సుమారు ఇరవై జ్వరాల కేసులు వస్తున్నాయి. కరపలో యూడీసీ, ఒక స్టాఫ్ నర్సు, వేళంగిలో స్టాఫ్‌నర్సు లేకపోవడంతో ఇబ్బంది ఉంది.

● గొల్లప్రోలు యూపీహెచ్‌సీలో రోజూ 90 మంది సాధారణ రోగులు చికిత్స పొందుతుండగా, పీహెచ్‌సీలో 80 మందికి వైద్యసేవలు అందిస్తున్నారు. వీరిలో 10 శాతం జ్వరాలతో చికిత్సకు వస్తున్నారు. కలుషిత నీరు, బయటి ఆహారం తీసుకోవడం వల్ల టైఫాయిడ్ బారినపడుతున్నట్లు చెబుతున్నారు. గొల్లప్రోలు యూపీహెచ్‌సీకి వారం రోజుల్లో ఆరు టైఫాయిడ్ కేసులు రాగా, పీహెచ్‌సీకి వచ్చిన రోగుల్లో ముగ్గురికి ఆ లక్షణాలున్నట్లు గుర్తించామని వైద్యులు అమృతరావు, సునీత మెర్సీ తెలిపారు.

గొల్లప్రోలు యూపీహెచ్‌సీలో నిరీక్షిస్తున్న రోగులు

కరప పీహెచ్‌సీలో చికిత్సకు వచ్చినవారు

నేడు మంత్రి సుభాష్ పర్యటన

కాజులూరు: రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మండలంలోని పలు గ్రామాల్లో శనివారం పర్యటిస్తారని మండల తెదేపా అధ్యక్షుడు చువ్వాకుల నారాయణమూర్తి తెలిపారు. శుక్రవారం కేయ్యేరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కోలంక, పల్లిపాలెం, నామవానిపాలెం గ్రామాల్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాల్లో మంత్రి పాల్గొంటారని వివరించారు.

మాదక ద్రవ్యాలు వద్దేవద్దు

గొల్లప్రోలు: మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల వినియోగంతో వాటిల్లే అనర్థాలను జిల్లా ఈగల్ టీమ్ ఇన్‌ఛార్జి ఆంజనేయులు వివరించారు. గొల్లప్రోలులోని జడ్పీ బాలుర, బాలికోన్నత పాఠశాలల్లో ఈగల్ క్లబ్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు శుక్రవారం సాయంత్రం నిర్వహించారు.

దుర్గమ్మతల్లికి ఆషాఢం సారె

పిఠాపురం: జములపల్లిలోని కనకదుర్గమ్మకు ప్రత్యేక పూజలు జరిగాయి. శుక్రవారం మహిళలు అమ్మవారికి ఆషాఢం సారె సమర్పించారు.

అధిక మొలకశాతం విత్తనాలే విక్రయించండి

గొల్లప్రోలు: డీలర్లు విధిగా మొలక శాతాన్ని పరీక్షించి 80 శాతంపైగా ఉన్న విత్తనాలనే విక్రయించాలని వ్యవసాయశాఖ సహాయ సంచాలకురాలు స్వాతి ఆదేశించారు. గొల్లప్రోలులోని విత్తన విక్రయ దుకాణాన్ని శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

సాగునీటి సద్వినియోగంతో మేలు

పెద్దాపురం: ఖరీఫ్‌లో వరి పంటను సాగు చేసుకోవడానికి ఏలేరు రిజర్వాయర్ నుంచి సాగునీటిని ఈ నెల 5వ తేదీనుంచి విడుదల చేస్తున్నామని వాటిని ఏలేరు పరివాహక ప్రాంతాలకు చెందిన రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఏలేరు ప్రాజెక్టు కమిటీ ఛైర్మన్ వీరబాబు పేర్కొన్నారు.

రోశయ్యకు నాయకుల నివాళి

తాళ్లరేవు: తాళ్లరేవు వాసవీక్లబ్ ఆధ్వర్యంలో కొణిజేటి రోశయ్య జయంతిని ఆర్యవైశ్య సంఘం భవనంలో శుక్రవారం నిర్వహించారు. కొత్త కోరింగ దుర్గా మల్లేశ్వర బాలల, వృద్ధుల ఆశ్రమంలో పండ్లు పంపిణీ చేశారు. శ్రీరామచంద్రమూర్తి, బుచ్చిరాజు, వెంకట బుచ్చిరాజు తదితరులు పాల్గొన్నారు. ● గొల్లప్రోలు: గొల్లప్రోలులో ఆర్య వైశ్య మండల సంఘం, వాసవీ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. పాపారావు, సాయి చలమయ్య, శ్రీరామకృష్ణ, నానాజీ, గోపాలకృష్ణ పాల్గొన్నారు.

కొత్తకోరంగిలో వృద్ధులకు పండ్లు పంపిణీ చేస్తున్న వాసవీ క్లబ్ సభ్యులు

చెప్పింది వింటూ.. సంక్షేమం వివరిస్తూ

రాఘవేంద్రపురంలో సమస్యలు వింటున్న చిక్కాల

తాళ్లరేవు: రాఘవేంద్రపురంలో పటవల నీటిసంఘం అధ్యక్షుడు కొత్తూరు కాశీఈశ్వరుడు, బూత్ సమన్వయకర్త దంగేటి అప్పన్న ఆధ్వర్యంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్యే వివేకానంద పాల్గొన్నారు. ● సామర్లకోట: ఎమ్మెల్యే చినరాజప్ప ఆదేశాల మేరకు నాయకులు పట్టణంలో ఇంటింటికీ తిరిగారు. పట్టణ తెదేపా కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. అనంతరం 17, 18 వార్డుల్లో గాంధీబొమ్మ సెంటర్, మాసినవారి వీధి, బలుసులపేటల్లో పర్యటించారు. జగదీశ్‌మోహన్, రవిచంద్రప్రసాద్, శ్రీనివాసు, రామారావు, అరుణ్‌వంశీ, సత్యనారాయణ, శంకర్ పాల్గొన్నారు. ● తాళ్లరేవు: దిండిలో చంటి ఆధ్వర్యంలో తెదేపా రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు రామలక్ష్మి, వీరబాబు, ఉమామహేశ్వరి పాల్గొన్నారు. ● పెదపూడి: నల్లమిల్లి మనోజ్‌రెడ్డి పుట్టకొండలో పర్యటించారు. ● సర్పవరం జంక్షన్: ఎమ్మెల్సీ రాజశేఖరం, మాజీ ఎమ్మెల్యే అనంతలక్ష్మి పెనుమర్తిలో శుక్రవారం సత్యనారాయణమూర్తి తదితరులతో కలిసి పర్యటించారు. ● పెద్దాపురం: కూటమి ప్రభుత్వం అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తోందని ఎమ్మెల్యే చినరాజప్ప అన్నారు. చంద్రమాంపల్లిలో శుక్రవారం రాత్రి సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమం జరిగింది.

అల్లూరి జీవితం.. ఆదర్శనీయం

సర్పవరం జంక్షన్: అల్లూరికి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు శుక్రవారం నివాళి అర్పించారు. నాగమల్లితోట కూడలిలోని అల్లూరి విగ్రహానికి ఎమ్మెల్యే నానాజీ తదితరులు పూలమాలలు అలంకరించారు. రమణయ్యపేట ఏపీఎస్పీ బెటాలియన్‌లో కమాండెంట్ నాగేంద్రరావు అధికారులు, తిమ్మాపురం అక్షా కాకినాడ పీజీ క్యాంపస్‌లో ప్రిన్సిపల్ ప్రశాంతిశ్రీ, అధ్యాపకులు పాల్గొన్నారు. కొవ్వాడ చాణక్య స్కూల్‌లో విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఇంద్రపాలెం, తూరంగి, వలసపాకల్లో సీపీఎం, సీఐటీయూ, ప్రజాసంఘాలు, కార్మికులు సేవలు గుర్తు చేశారు. ● పిఠాపురం: ఎస్ఎఫ్ఐ జిల్లా సంయుక్త కార్యదర్శి సిద్ధా పిఠాపురం తహసీల్దారు కార్యాలయం వద్ద వేడుకలు నిర్వహించారు. ● సామర్లకోట: డీవైఎఫ్ఐ నాయకుడు బాలం శ్రీనివాస్ బలుసులపేట పార్కులో విగ్రహానికి పూలమాలలు వేశారు. ● గొల్లప్రోలు: ఎ.విజయనగరంలో సర్పంచి కొండబాబురాజు తదితరులు కేకు కోసి చిన్నారులకు పంచారు. ● కరప: ఎంపీపీ శ్రీలక్ష్మి, ఎంపీడీవో అనుపమతో కలిసి నివాళి అర్పించారు. ● పెద్దాపురం: ఆనూరులో ఏఐఎఫ్‌టీయూ ఆధ్వర్యంలో అల్లూరి జయంతి నిర్వహించారు. సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కుంచె అంజిబాబు, పీడీఎస్‌యూ రాష్ట్ర కార్యదర్శి కడితి సతీష్, పైడిమళ్ల నాగరాజు, రమేష్ పాల్గొన్నారు. పట్టణ సీపీఎం నాయకుడు శ్రీనివాస్ వరహాలయ్యపేటలో నివాళి అర్పించారు.

నాగమల్లితోట కూడలిలో ఎమ్మెల్యే నానాజీ తదితరులు

వంగవీటి విగ్రహావిష్కరణ

కొత్తపల్లి: కొత్తపల్లి ప్రధాన సెంటర్‌లో శుక్రవారం వంగవీటి మోహనరంగా విగ్రహాని స్థానిక నాయకులు ఆవిష్కరించారు. గతంలో ఇక్కడున్న విగ్రహాన్ని ఓ వ్యక్తి ధ్వంసం చేయడంతో అదేచోట నూతన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ● గొల్లప్రోలు: వంగవీటి మోహనరంగా జయంతి వేడుకలు గొల్లప్రోలులో శుక్రవారం సాయంత్రం నిర్వహించారు. మోటారుసైకిల్ ర్యాలీ అనంతరం స్థానిక మండల పరిషత్ కార్యాలయం ఎదుట కేకుకోసి పంచారు. తాటిపర్తిలోనూ రంగా యూత్ సభ్యులు ర్యాలీ నిర్వహించారు. ● పెద్దాపురం: కాండ్రకోటలో వేడుకలు నిర్వహించారు. సూరిబాబు, రాజశేఖర్, నానాజీ తదితరులు పాల్గొన్నారు.

కొత్తపల్లి సెంటర్‌లో రంగా విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న నాయకులు

గొల్లప్రోలులో మోటారు సైకిల్ ర్యాలీ

బెర్మ్‌లు ఏర్పాటు చేయరూ..!

గురజనాపల్లిలో ఇటీవల నిర్మించిన సీసీరోడ్లకు ఇరువైపులా గ్రావెల్‌తో బెర్మ్‌లు ఏర్పాటు చేయకపోవడంతో స్థానికులు ఇబ్బందిపడుతున్నారు. చిన్నారులు, వాహనదారులు రోడ్డు అంచుల వరకు వెళ్లి అదుపుతప్పి ప్రమాదాల బారిన పడాల్సివస్తోందని వాపోతున్నారు. ఏఈ శైలజకు తెలుపగా గుత్తేదారులతో మాట్లాడి బెర్మ్‌లు వేయిస్తామన్నారు. - న్యూస్‌టుడే, కరప

కూలిన చెట్టు.. రాకపోకలకు అంతరాయం

పిఠాపురం సీతయ్యగారితోటలోని ఎక్సైజ్ కార్యాలయం వీధిలో శుక్రవారం చెట్టు రోడ్డుపై కూలింది. మధ్యాహ్నం ఈ ఘటన జరగగా సాయంత్రం వరకు తొలగించలేదు. అధికారులు సమయానికి స్పందించకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో స్థానికులు రాకపోకలకు అవస్థలు పడ్డారు. కమిషనర్ కనకారావు దృష్టికి తీసుకెళ్లగా చెట్టు తొలగింపునకు చర్యలు చేపట్టారు. - న్యూస్‌టుడే, పిఠాపురం

అధ్వాన పారిశుద్ధ్యం.. రోగాలకు ఆస్కారం

గొల్లప్రోలులోని రంగప్పచెరువు వీధి కూడలిలో మురుగునీరు నిలిచి, చెత్త పేరుకుపోయి పారిశుద్ధ్యం క్షీణించింది. సమీప ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దోమలు ఉద్ధృతమై రోగాలు ప్రబలే పరిస్థితులు నెలకొన్నాయి. చెత్తను తొలగించి, మురుగు నిలువకుండా పనులు చేపడతామని పారిశుద్ధ్య పర్యవేక్షణాధికారి రఘుప్రసాద్ తెలిపారు. - న్యూస్‌టుడే, గొల్లప్రోలు

పూడిక తొలగించండి

కొత్తపల్లి గ్రామ శివారులో ఓ పంట కాలువ పూడికతో మూసుకుపోయింది. వ్యవసాయ సీజన్‌లో కాలువ ఇలా ఉండడంతో సాగునీటి ప్రవాహం ఇబ్బందికరంగా మారుతోంది. ఇదే కాలువపై వందల ఎకరాల భూములు సాగునీటికోసం ఆధారపడ్డాయి. సమస్యను కొత్తపల్లికి చెందిన రైతులు 'ఈనాడు' దృష్టికి తీసుకొచ్చారు. నీటిపారుదలశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా చర్యలు తీసుకుంటామన్నారు. - న్యూస్‌టుడే, కొత్తపల్లి

ప్రకటన

నా క్లయింటు అయిన కాకినాడ జిల్లా, కాకినాడ రూరల్ మండలం, ఇంద్రపాలెం కాపురస్తులు పొట్టి జాన్ మోజెస్ గారి కుమార్తె పొట్టి సుధీస రాజకుమారి గారు నాకు ఇచ్చిన సంజాయిషీపై యావన్మందికీ తెలియజేయునది ఏమనగా,

ఈ దిగువ షెడ్యూలు దాఖలా ఆస్తిని, నా క్లయింటు. ది.22-12-2005 సం॥రం తేదీన దస్తావేజు నెం.15176/2005రుగా కొనుగోలు చేసియున్నారు. దరిమిలా సదరు ఆస్తికి సంబంధించి లింకు దస్తావేజులు (1) ది.19-07-1999 సం॥రం తేదీన దస్తావేజు నెం.4586/1999 (SRO కాకినాడ) మరియు (1) ది.29-11-1984 దస్తావేజు నెం.11442/1984 (SRO కాకినాడ) గల దస్తావేజులు పోయినవి అని, ఎంత వెతికినను దొరకలేదు అని చెప్పియున్నారు. సదరు విషయమై డా॥ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా, ద్రాక్షారామ పోలీస్‌వార్కి కంప్లయింట్ చేయగా వారు దొరకలేదు అని ది.09-06-2025వ తేదీన నాన్ ట్రేసబుల్ సర్టిఫికెట్ కూడా ఇచ్చియున్నారు.

కావున ఈ దిగువ షెడ్యూలు దాఖలా ఆస్తిని స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా RASMECC బ్రాంచ్ వద్ద తనఖా పెట్టుటకు నిర్ణయించుకున్నారు. సదరు విషయమై ఎవరికైనను ఏ విధమైన అభ్యంతరములు గాని ఆక్షేపణలు గాని, క్లయిములు గాని ఉన్న యెడల ఈ ప్రకటన ప్రచురించిన వారం రోజుల్లో ఈ క్రింది అడ్రసుకు లిఖితపూర్వకముగా తెలియజేయవలెను. లేనియెడల తదుపరి వచ్చు క్లయిములు నా క్లయింటును బైండు చేయజాలవు.

షెడ్యూలు: పూర్వం తూర్పుగోదావరి జిల్లా, ప్రస్తుతం కాకినాడ జిల్లా, కాకినాడ రూరల్ మండలం, కాకినాడ రిజిస్ట్రారులో చేరిన సూర్యారావుపేట శివారు, ఇంద్రపాలెం గ్రామ పంచాయితీకి చెందిన ఇంద్రపాలెం గ్రామం తాలూకు సర్వే నెం.22/3రు వార్డు నెం.2రు, డోరు నెం.2-161లో గల చ॥గ॥ 146లు లేక 121.40 చ॥మీ॥లు అందలి ఆర్.సి.సి. గ్రౌండ్ మరియు ఫస్ట్‌ఫ్లోర్ బిల్డింగ్‌కి హద్దుల వివరం: **తూర్పు:** రోడ్డు, **పడమర:** గుడాల అప్పలస్వామి గారి యిల్లు, స్థలం, **ఉత్తరం:** రోడ్డు, **దక్షిణం:** పొట్టి సుశీల గ్రేస్ గారి స్థలం. యావత్తు యీజిమెంటు హక్కులతో సర్వం సహా.

కాకినాడ
ది.04-07-2025

K.V.S.V.లక్ష్మాజీరావు (వేణు)
అడ్వకేట్, డో.నెం.6-1-9/1, దూసర్లపూడివారి వీధి, కాకినాడ, సెల్: 9866211196

యూపీహెచ్‌సీ భవనానికి మరమ్మతులు

ఈనాడు కథనానికి స్పందన

గొల్లప్రోలు: గొల్లప్రోలులోని యూపీహెచ్‌సీ భవనం స్లాబుకు మరమ్మతులు నిర్వహించారు. మే 14న 'ఈనాడు'లో లోపాలు 'నెల'వాయె.. నాణ్యత కరవాయె..! శీర్షికతో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. భవనం గేటు దగ్గర, లోపలి భాగంలో వర్షపు నీరు కారకుండా స్లాబుకు మరమ్మతులు చేశారు. ప్రజారోగ్యశాఖ విభాగం ఈఈ గంగరాజు పర్యవేక్షించారు.

పంట కాలువల్లో పూడిక తొలగింపు

గొల్లప్రోలు: గొల్లప్రోలు ఏలేరు నీటి సంఘం పరిధిలోని పంట కాలువల్లో పూడిక, గుర్రపుడెక్క తొలగించే పనులు చేపట్టారు. పొక్లెయిన్‌తో పనులు వేగంగా నిర్వహిస్తున్నారు. ఆయకట్టు పొలాలకు సాగునీరు సక్రమంగా అందేలా రూ.49 లక్షలతో పనులు చేస్తున్నట్లు ఏలేరు నీటి సంఘం ఛైర్మన్ దువ్వా కొండలరావు తెలిపారు.

కార్మికుల్లో అప్రమత్తత పెంపొందించాలి

సామర్లకోటలో మాక్ డ్రిల్‌లో అగ్నిమాపక అధికారులు, సిబ్బంది

సామర్లకోట: ప్రమాదాలు అరికట్టేందుకు కార్మికుల్లో అప్రమత్తత పెంపొందించాలని పరిశ్రమల శాఖ డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ నారాయణ అన్నారు. శుక్రవారం సామర్లకోట ఏడీబీ రోడ్డులోని రాక్ సిరామిక్స్ పరిశ్రమలో భద్రతపై మాక్‌డ్రిల్ నిర్వహించారు. రాంబాబు, నీరజ్‌కుమార్, రాజిందర్‌సింగ్‌మాన్, వాసుదేవ, దుర్గై, బాలాజీ, కుమార్ పాల్గొన్నారు. ● సర్పవరం జంక్షన్: కాకినాడ అర్బన్ 2వ డివిజన్‌లోని ఎమ్ గ్రీన్ ప్రైవేటు లిమిటెడ్(పూర్వపు ఎన్ఎఫ్‌సీఎల్) లిమిటెడ్‌లో శుక్రవారం నారాయణ, అధికారులు సమక్షంలో కంపెనీ అధికారులు, సిబ్బంది క్లోరిన్ లీకేజీ కట్టడిపై మాక్ డ్రిల్ నిర్వహించారు. సన్నిజాన్, శ్రీనివాస్, కోరమాండల్ ఇంటర్నేషనల్ అధికారులు పాల్గొన్నారు. ● పెద్దాపురం: ఏడీబీ రహదారిలోని అపర్ణ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ కంపెనీలోని కార్మికులకు పరిశ్రమలశాఖ(కాకినాడ) సిబ్బంది అవగాహన కల్పించారు. ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ నుంచి గ్యాస్ లీకేజీ నివారణ మాక్‌డ్రిల్ ద్వారా తెలిపారు.

ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల చేరిక

సర్పవరం జంక్షన్: ప్రభుత్వ పాఠశాలలో చేరికలు రోజురోజుకూ తగ్గిపోతున్న నేపథ్యంలో రమణయ్యపేట ఏపీఎస్పీ బెటాలియన్‌లోని ఎంపీపీ పాఠశాలలో చేరికలకు విద్యార్థులు క్యూకడుతున్నారు. వేసవిలో కరపత్రాలు ముద్రించి ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల కమిటీతో కలిసి ఇంటింటికీ పంపిణీ చేశారు. ఈ ఏడాది రికార్డు స్థాయిలో 170 విద్యార్థులు నూతనంగా పాఠశాలలో చేరారు. ఉపాధ్యాయులను డీఈవో రమేష్, ఎంఈవో వేణుగోపాల్ అభినందించారు.

అవీ ఇవీ అన్నీ

దుర్గాదేవికి ప్రత్యేక పూజలు

పెదపూడి: సంపర విజయదుర్గాదేవి ఆలయంలో అర్చకులు హనుమంతరావు ఆధ్వర్యంలో పంచామృతాభిషేకలు, సామూహిక కుంకుమపూజలు జరిపించారు.

పారదర్శకంగా సామాజిక తనిఖీ

కరప: ఉపాధి హామీ పథకంలో చేపట్టిన పనులకు సంబంధించి అవకతవకలు లేకుండా పారదర్శకంగా సామాజిక తనిఖీలు చేపట్టేలా సిబ్బంది చర్యలు తీసుకోవాలని ఎస్ఆర్‌పీ సత్యనారాయణ సూచించారు.

7న ప్రవేశ పరీక్ష

పెద్దాపురం: పెద్దాపురం సుధాకాలనీలోని మహాత్మా జ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల బీసీ పాఠశాలలో 5, 6, 7, 8 , 9 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకోసం 7న అర్హత పరీక్ష నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఎర్నెస్ట్ తెలిపారు.

క్రైస్తవుల శాంతి ర్యాలీ

పెద్దాపురం: ఇండియన్ క్రిస్టియన్ డే సందర్భంగా శుక్రవారం పెద్దాపురంలో క్లాప్ సంస్థ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. వసతి గృహాల్లో టవళ్లు అందించారు. పురుషోత్తందాస్, సుకుమార్, జ్ఞానానందం, నాగ శ్రీనివాసు, డీఎస్పీరావు, సుకుమార్ పాల్గొన్నారు.

నిర్మాణాలు పూర్తయ్యేలా చర్యలు

పెద్దాపురం: గృహ నిర్మాణాల పూర్తికి క్షేత్రస్థాయిలో ఏఈలు, వర్క్ ఇన్‌స్పెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆ శాఖ పీడీ సత్యనారాయణ సూచించారు. శుక్రవారం పెద్దాపురంలో సమావేశం నిర్వహించారు.

ఆయిల్‌పామ్ సాగు చేపట్టండి

గొల్లప్రోలు: వరి రైతులు లాభదాయకమైన ఆయిల్‌పామ్ సాగు చేపట్టాలని ఉద్యానశాఖాధికారి రాజశేఖర్ కోరారు. చెందుర్తిలో శుక్రవారం పర్యటించారు. వెంకటేశ్వర్లు, కామేశ్వర్, శ్రీనివాస్ పాల్గొన్నారు.

జాతర ఆదాయం రూ.12.85 లక్షలు

పెద్దాపురం: పెద్దాపురంలో గత నెల 25 నుంచి మరిడమ్మ జాతర ఈ నెల 3వ తేదీనాటికి జరిగింది. రూ.12,85,818 ఆదాయం వచ్చిందని ఏసీ విజయలక్ష్మి శుక్రవారం తెలిపారు. ఇందులో మొదటి ఆదివారం ఒక్కరోజు రూ.4,06,948 వచ్చిందన్నారు.

గురుపూజోత్సవం

తాళ్లరేవు: తాళ్లరేవు వాసవీమాత మందిరంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఆషాఢ పౌర్ణమి సందర్భంగా శుక్రవారం గురుపూజోత్సవం నిర్వహించారు. విజయకుమార్, కరిమిలస్వామి, బాలవెంకటరమణ, శ్రీకృష్ణ, సతీష్ పాల్గొన్నారు.

పిల్లలంతా పాఠశాలల్లో ఉండాలి

గొల్లప్రోలు: బడిఈడు పిల్లలంతా పాఠశాలల్లో కొనసాగేలా ఉపాధ్యాయులు పర్యవేక్షించాలని ఎస్ఎస్ఏ ఏఎస్‌వో జోగిరెడ్డి అన్నారు. గొల్లప్రోలు, కొడవలి పాఠశాలలను శుక్రవారం తనిఖీ చేశారు.

6న రక్తదాన శిబిరం

పెద్దాపురం: స్థానిక దర్గాపేటలో బాధ్యత స్వచ్ఛంద సేవాసంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మన ఇల్లులో ఈ నెల 6న రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు సత్యనారాయణ తెలిపారు. మన ఇల్లు స్థాపించి ఐదేళ్లు పూర్తిచేసుకున్నందున రోటరీ బ్లడ్ బ్యాంకు సాయంతో కార్యక్రమం నిర్వహిస్తామన్నారు.

డెంగీ నివారణపై అవగాహన

తాళ్లరేవు: దోమ కాటుతో కలిగే ఆరోగ్య ఇబ్బందులపై నిరంతరం ప్రజలకు అవగాహన కల్పించాలని డాక్టర్ సునీత సూచించారు. గాడిమొగ పీహెచ్‌సీ ఆరోగ్య సిబ్బంది ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.



(c) eenadu

తుని

•తుని • ప్రత్తిపాడు • జగ్గంపేట

పూర్ణాహుతి నిర్వహిస్తున్న వైదిక బృందం

వనదుర్గ అమ్మవారి ఆలయంలో చండీహోమం

అన్నవరం, న్యూస్‌టుడే: అన్నవరం సత్యదేవుని క్షేత్ర రక్షకులుగా కొలిచే వనదుర్గ అమ్మవారి ఆలయంలో చండీహోమం శుక్రవారం శాస్త్రోక్తంగా నిర్వహించారు. వైదిక బృందం ఆధ్వర్యంలో చండీహోమం, పూర్ణాహుతి అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈవో సుబ్బారావు, పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

డెంగీపై అప్రమత్తంగా ఉండాలి

రాజపూడి పీహెచ్‌సీ వద్ద డెంగీ అవగాహన ర్యాలీ

జగ్గంపేట గ్రామీణం: డెంగీ వ్యాధిపట్ల అప్రమత్తంగా ఉండాలని రాజపూడి పీహెచ్‌సీ వైద్యులు పూజ, మురళి సూచించారు. పీహెచ్‌సీ ఆధ్వర్యంలో శుక్రవారం గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. గ్రామంలో వసతిగృహాల వద్ద దోమల నివారణ మందును పిచికారి చేయించారు. సత్యనారాయణ, ఉమామహేశ్వరరావు, శంకర్, ప్రభాకర్, సిబ్బంది పాల్గొన్నారు.

దుర్గమ్మకు చీర, సారె అందజేత

ఏలేశ్వరంలో దుర్గమ్మకు సారె తీసుకెళ్తున్న వీహెచ్‌పీ మహిళలు

ఏలేశ్వరం, న్యూస్‌టుడే: విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఏలేశ్వరంలో జరుగుతున్న వారాహి మాత నవరాత్రి మహోత్సవాలు శుక్రవారంతో ముగిశాయి. ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఉన్న దుర్గమ్మకు వీహెచ్‌పీ అనుబంధ మహిళలు చీర, సారె తదితరాలను సమర్పించారు. అమ్మవారిని కూరగాయలు, పళ్లతో అలంకరించారు. దుర్గాప్రసాద్, గుర్రయ్య, కిరీటీ, గిరిజ, ఇందిర, మంగమణి తదితరులు పాల్గొన్నారు.

ప్రతి చిన్నారికి సంతృప్తికరమైన భోజనం

జగ్గంపేట గ్రామీణం: ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు రోజు రుచికరమైన భోజనం అందించాలని కోపరేటివ్ సొసైటీ మాజీ అధ్యక్షురాలు జ్యోతుల మణమ్మ అన్నారు. ఇర్రిపాకలో మధ్యాహ్న భోజన పథకం అమలుతీరును పరిశీలించి చిన్నారులకు వడ్డించారు. విద్యార్థులకు రుచికరమైన భోజనం కడుపునిండా అందించేలా ఉపాధ్యాయులు దృష్టిసారించాలన్నారు.

వ్యాధుల కాలం.. వసతులు మృగ్యం

పలు సమస్యలతో ప్రభుత్వ ఆసుపత్రులు

పరిశీలన

ప్రస్తుతం జ్వరాల సీజన్ కావడంతో ప్రభుత్వ ఆసుపత్రులు బాధితులతో కిటకిటలాడుతున్నాయి. మందులు, వైద్యులు, సిబ్బంది కొరతతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. పడకలు,పంకాలు లేక అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, దాతలు స్పందించి సమస్యలు తొలగించాలని వేడుకొంటున్నారు.

ఆవరణం.. అధ్వానం

తొండంగి: తొండంగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి నూతన భవనం ఉన్నా పరిసరాలు పిచ్చి మొక్కలతో అధ్వానంగా మారి దోమలు విజృంభిస్తున్నాయి. ప్రహరీ నిర్మించి ఏళ్లు అవడంతో నాలుగైదు చోట్ల కూలింది. ఆసుపత్రి బోర్డు ఏర్పాటు చేసే ద్వారం స్తంభం విరిగిపోయింది. అటెండర్ కొరత ఉందని సిబ్బంది అంటున్నారు.

మందులకు ఇబ్బంది..

ఏలేశ్వరం సీహెచ్‌సీలో రోగుల రద్దీ

ఏలేశ్వరం: ఏలేశ్వరం సామాజిక ఆరోగ్య కేంద్రానికి నిత్యం 300 నుంచి 400 మంది వరకు రోగులు వస్తుంటారు. రోగుల రద్దీకి అనుగుణంగా మందులు సరఫరా చేయకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో మందులను బయటే కొనుగోలు చేయాల్సి వస్తోందని బాధితులు వాపోతున్నారు. ఆసుపత్రి ప్రాంగణంలో నీరు నిలిచిపోతుండడం, తుప్పలు పెరగడంతో ఇబ్బందుల ఏర్పడుతున్నాయి. సీహెచ్‌సీలో చిన్న పిల్లల వైద్య నిపుణుడు, జనరల్ మెడిసన్, సర్జన్, ప్రసూతి వైద్య నిపుణురాలు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో అత్యవసర సమయాల్లో అవస్థలు పడుతున్నామని, చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

40 గ్రామాలకు ఒక్కడే వైద్యుడు

శంఖవరం: పెదమల్లాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సుమారు 40 గ్రామాల ప్రజలు వైద్య సేవలు పొందడానికి వస్తుంటారు. ఇక్కడ ఇద్దరు వైద్యులు ఉండాల్సి ఉండగా ఒకరు ప్రసూతి సెలవులపై వెళ్లడంతో సేవలు సరిగా అందడం లేదని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో వైద్యుడిని కేటాయించాలని కోరుతున్నారు.

అవస్థలు తీరాలి..

అందుబాటులోకి రావాల్సిన నూతన భవనం

రౌతులపూడి: రౌతులపూడి, శంఖవరం, కోటనందూరు మండలాల ప్రజలు రౌతులపూడి సీహెచ్‌సీపైనే ఆధారపడతారు. 30 పడకలుగా ఉన్న ఆసుపత్రిని 50 పడకలుగా మార్చి స్థాయి పెంచాలనే డిమాండ్ ఏళ్లుగా ఉంది. ప్రస్తుతం పది పడకలను గర్భిణులకు, బాలింతలకు కేటాయించగా, 20 పడకల్లో ఇన్‌పేషంట్లకు సేవలందిస్తున్నారు. వ్యాధులు ప్రబలే రోజుల్లో మరో పది మంచాలను హాలులో వేసి సేవలందిస్తున్నా సమస్య పరిష్కారం కావడం లేదు. సర్జన్, దంత వైద్యుడు, నర్సులను పూర్తిస్థాయిలో కేటాయించాలని కోరుతున్నారు. గతంలో చేపట్టిన పరిపాలన, రోగుల సహాయకుల భవనాలు, బయో మెడికల్ నిర్వహణ, మార్చురీ, అంబులెన్సు షెడ్డు, ప్రహరీ పనులు పూర్తిచేయాల్సి ఉంది. మరుగుదొడ్లను, సిబ్బంది నివాస సముదాయాలను అభివృద్ధి పరచాల్సి ఉంది. అవసరమైన ప్రతిపాదనలు పంపించామని ప్రధాన వైద్యాధికారిణి సునీత తెలిపారు.

మన్యం వీరునికి వాడవాడలా నివాళి

ధర్మవరంలో నివాళులర్పిస్తున్న గ్రామస్థులు..

న్యూస్‌టుడే, బృందం: మన్యం వీరుడు, స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజుకు వాడవాడలా నివాళి అర్పించారు. శుక్రవారం అల్లూరి జయంతి సందర్భంగా ఆయన విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేశారు. ● అల్లూరి సీతారామరాజు, జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్యల జయంతి వేడుకల్ని తుని గ్రామీణ మండల పరిషత్తు కార్యాలయంలో ఎంపీపీ రాము ఆధ్వర్యంలో అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్వహించారు. ఎంపీడీవో సాయి నవీన్, డిప్యూటీ ఎంపీడీవో మరిడయ్య, ఏపీవో నారాయణరావు పాల్గొన్నారు. ● అల్లూరి నడియాడిన ప్రాంతాల్లో శంఖవరం ఒకటని జనసేన నాయకులు మేకల కృష్ణ అన్నారు.

ఆపరేషన్ కగార్‌ను నిలిపివేయాలి

బ్రిటీషువారిని గడగడలాడించిన సీతారామరాజు స్ఫూర్తితో ప్రభుత్వాలు ముందుకు సాగాలని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీసంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి కర్నాకుల వీరాంజనేయులు కోరారు. కిర్లంపూడి మండలం బూరుగుపూడి గ్రామంలో అల్లూరి సీతారామరాజు విగ్రహానికి నివాళులు అర్పించారు. అటవీ సంపదను ఆపరేషన్ కగార్‌ను నిలిపివేసి మావోయిస్టు పార్టీలతో శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. అల్లూరి సీతారామరాజు అన్న మనవలు, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బి. రమేష్, పీడీఎస్‌యూ, ఏఐఎఫ్‌టీయూ నాయకులు పాల్గొన్నారు. ● జగ్గంపేట నియోజకవర్గ జనసేన ఇన్‌ఛార్జి తుమ్మలపల్లి రమేష్ పలుగ్రామాల్లో పాల్గొన్ని నివాళులర్పించారు. ● ధర్మవరంలో సోమన్నదొర, సత్యనారాయణ, శ్రీను, బుగత శివ, దేవి తదితరులు అల్లూరికి నివాళి అర్పించారు. ● అల్లూరి పోరాటం చిరస్మరణీయమని మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్‌బాబు అన్నారు. క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో తుని పట్టణంలోని బ్యాంక్ కాలనీలో అల్లూరి సీతారామరాజు, 1952 నుంచి 16 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వర్తించిన దివంగత ఎస్.ఆర్.వి.వి. కృష్ణంరాజు బహుద్దూరు (రాజా బుల్లిబాబు) విగ్రహాలను ఆవిష్కరించారు.

బూరుగుపూడిలో అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేస్తున్న వీరాంజనేయులు..

తుని పట్టణం: అల్లూరి, బుల్లిబాబు విగ్రహాల ఆవిష్కరణలో మాజీ ఎమ్మెల్యే అశోక్‌బాబు..

బలరాంపురంలో కేకు కోస్తున్న నాయకులు, యువత

ఎస్.అన్నవరంలో కాపు సామాజిక వర్గ నాయకులు..

ఘనంగా రంగా జయంతి వేడుకలు

ఏలేశ్వరంలో పూలమాల వేస్తున్న నాయకులు..

ఏలేశ్వరం, తుని పట్టణం, తుని గ్రామీణం, రౌతులపూడి, శంఖవరం, న్యూస్‌టుడే: వంగవీటి మోహన్ రంగా జయంతి వేడుకలను శుక్రవారం ఎక్కడికక్కడి నిర్వహించారు. ఏలేశ్వరంలో మోహన్ రంగా యూత్ ఆధ్వర్యంలో కాపు జాతి సంక్షేమానికి రంగా చేసిన కృషిని నాయకులు ఆనంద్‌కుమార్, నాగార్జున వివరించారు. ఏలేరు ప్రాజెక్ట్ వద్ద ఉన్న రంగా విగ్రహానికి నివాళులర్పించారు. ● తుని పట్టణంలోని పెంటకోట రోడ్డులోని సాయి అన్నపూర్ణ వృద్ధాశ్రమంలో అన్నదానం నిర్వహించారు. కాపునాడు రాష్ట్ర యువత ప్రధాన కార్యదర్శి సూరపురెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కేకు కోసి మిఠాయిలు పంచారు. ● ఎస్.అన్నవరం గ్రామంలో చోడిశెట్టి భాస్కర్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి రంగా విగ్రహానికి నివాళులర్పించారు. మర్లపాడు, ఎన్.సూరవరం, దొండవాక గ్రామాల్లో రంగా అభిమానులు నివాళులర్పించారు. ● బలరాంపురం గ్రామంలో కాపు యువత ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో నాయకులు సోమరౌతు రవి, పైల పైడిరాజు, నాగేశ్వరరావు పాల్గొన్నారు. ● కత్తిపూడిలో కాపు యువత ఆధ్వర్యంలో ర్యాలీ చేశారు. ● జగ్గంపేటలోని గోకవరం రోడ్డులో ఆంజనేయస్వామి ఆలయం వద్ద భారీ కేకు కోసి అభిమానులు సంబరాలు చేశారు. జిల్లా తెదేపా అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌కుమార్ పాల్గొని రంగా ఫ్లెక్సీకి పూలదండ వేసి నివాళులర్పించారు. భద్రం, మూర్తి, జగ్గంపేట కాపురాక్స్ టీం సభ్యులు పాల్గొన్నారు.

కూటమి ప్రభుత్వ పాలనలో అభివృద్ధి, సంక్షేమం

ఏలేశ్వరం: కరపత్రాలు అందిస్తున్న ఎమ్మెల్యే సత్యప్రభ

ఏలేశ్వరం, కిర్లంపూడి, గండేపల్లి, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై అన్ని వర్గాలు పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తున్నాయని ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ అన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ఏలేశ్వరంలోని 4వ వార్డులో శుక్రవారం నిర్వహించారు. వార్డు కౌన్సిలర్ బొదిరెడ్డి గోపాలకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి కరపత్రాలను అందించారు. కౌన్సిలర్లు గోపీ, నారాయణస్వామి, నాగబాబు, వెంకటరమణ, నాయకులు వీరబాబు, రమేష్, లలిత పాల్గొన్నారు. ● అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ప్రజామన్ననలు పొందడం గర్వకారణమని ఎంపీపీ తోట రవి, జడ్పీటీసీ సభ్యుడు తోట సత్యవతి పేర్కొన్నారు. వీరవరం గ్రామంలో తెదేపా శ్రేణులతో కలిసి ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అమలుపరచిన పథకాలను వివరించారు. చంటిబాబు, కాశీబాబు, గాంధీ, సూరిబాబు పాల్గొన్నారు. ● ఇచ్చిన హామీలను అమలు చేస్తూ అభివృద్ధి దిశగా కూటమి ప్రభుత్వం దూసుకుపోతుందని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. గండేపల్లి మండలం తాళ్లూరులో ఎమ్మెల్యే పాల్గొన్నారు. గత ప్రభుత్వ పాలనలో గ్రామాల్లో మట్టి రోడ్లు, గుంతలు దర్శనమిచ్చాయన్నారు. ప్రస్తుతం సీసీ రోడ్లు, తారు రోడ్లు వేసి వాహనదారులకు భరోసా కల్పించామన్నారు. మోహనరావు, జాస్తి వసంత్, చిట్టిబాబు, వీరబాబు తదితరులు పాల్గొన్నారు.

కుంకుమపూజల్లో పాల్గొన్న మహిళా భక్తులు

తలుపులమ్మకు సామూహిక కుంకుమ పూజలు

తుని గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రముఖ పుణ్యక్షేత్రం తలుపులమ్మ అమ్మవారి లోవ దేవస్థానంలో ఆషాఢమాస ఉత్సవాల నేపథ్యంలో శుక్రవారం మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి సారె, చీర, వివిధ రకాల పిండివంటలు అమ్మవారికి సమర్పించారు. దేవస్థానం సిబ్బందికి రవికతో కూడిన అమ్మవారి పసుపుకుంకుమ, ప్రసాదం అందించారు. మున్సిపల్ మాజీ ఛైర్‌పర్సన్ కుసుమంచి శోభారాణి, తెదేపా మండల మహిళా అధ్యక్షురాలు తమరాన వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

యాంత్రీకరణతో అధిక దిగుబడి

రైతు సంఘం సభ్యులకు డ్రోన్‌ను అందిస్తున్న ఎమ్మెల్యే నెహ్రూ

కిర్లంపూడి, న్యూస్‌టుడే: వ్యవసాయరంగంలో యాంత్రీకరణతో పెట్టుబడులు తగ్గించి అధిక దిగుబడులు సాధించవచ్చని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. జగపతినగరం గ్రామంలో రైతు సంఘం సభ్యులకు రాయితీపై మంజూరైన కిసాన్ డ్రోన్‌ను ఆయన శుక్రవారం అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు ఖర్చు, సమయం ఆదాఅవుతాయన్నారు. మండల వ్యవసాయాధికారిణి ఎన్.సుధామాధురి, మండల తెదేపా అధ్యక్షుడు చంటిబాబు, వెంకటేష్, ఏడీఏ దైవకుమార్, ఎంపీడీవో హరికృష్ణ, రామకృష్ణ పాల్గొన్నారు.

లోవ దేవస్థానం సమగ్రాభివృద్ధిపై బృహత్తర ప్రణాళిక

మాస్టర్‌ప్లాన్‌పై అధికారులతో చర్చిస్తున్న డీసీ విశ్వనాథరాజు

తుని గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రముఖ పుణ్యక్షేత్రం తలుపులమ్మ అమ్మవారి లోవ దేవస్థానంలో రానున్న కాలంలో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులు మాస్టర్‌ప్లాన్ సిద్ధం చేశారు. ఈ మేరకు శుక్రవారం దేవాదాయశాఖ ఈఈ దుర్గేష్ కుమార్, డీఈఈ ఉదయభాస్కర్, డిప్యూటీ స్తపతి శ్రీనివాచార్యులు మాస్టర్ ప్లాన్‌ను పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. రానున్న 50 ఏళ్లలో దేవస్థానం అభివృద్ధికి సంబంధించిన పనులు చేపట్టే విధంగా ఈ ప్లాన్‌ను రూపొందిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా దేవస్థానంలో చేపడుతున్న ఎస్కలేటర్, మహారాజగోపురం పనులను పరిశీలించి పురోగతిని సమీక్షించారు.

లయన్స్‌క్లబ్ కార్యవర్గం ప్రమాణ స్వీకారం

బాధ్యతలు స్వీకరిస్తున్న కొత్త కార్యవర్గం

తుని, న్యూస్‌టుడే: తుని మెయిన్ లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం పట్టణంలోని రెడ్‌కాన్వెంట్ వీధిలో ఓ ఫంక్షన్ హాల్లో శుక్రవారం నిర్వహించారు. 2025-26కుగాను అధ్యక్షునిగా సరకనం ప్రసాద్ బాబు, కార్యదర్శిగా గుబ్బా వెంకటేశ్వరరావు, కోశాధికారిగా చదరం గోవి, ఇతర సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. నూతన కార్యవర్గ సభ్యులకు డిస్ట్రిక్ట్ గవర్నర్ ప్రసాద్, ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ వి.విజయ్‌కుమార్ రాజు దిశ నిర్దేశం చేశారు. మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు, కలిదిండి సత్యనారాయణరాజు, జూరెడ్డి చిరంజీవి పాల్గొన్నారు.

హరియాణా గవర్నర్‌ను కలిసి ఛైర్‌పర్సన్

తుని, న్యూస్‌టుడే: హరియాణాలోని గురుగ్రామ్‌లో జరిగిన జాతీయ స్థాయి సదస్సులో రెండోరోజు శుక్రవారం వివిధ అంశాలపై చర్చ జరిగిందని పురపాలక ఛైర్‌పర్సన్ నార్ల భువన సుందరి తెలిపారు. ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆ రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయను మర్యాదపూర్వకంగా కలిశానన్నారు. నేషనల్ లెవెల్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఛైర్‌పర్సన్స్ ఆఫ్ లోకల్ బాడీస్ కార్యక్రమంలో భాగంగా దిల్లీ, పార్లమెంట్ సందర్శనలో లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాను కలిశానన్నారు.

సమస్యలు పరిష్కరించాలి

ధర్నా చేస్తున్న ఆర్టీసీ కార్మికులు

ఏలేశ్వరం, న్యూస్‌టుడే: ఆర్టీసీ కార్మికుల దీర్ఘకాలిక డిమాండ్లు పరిష్కారమయ్యేంతవరకు దశలవారీ పోరాటాలు చేస్తామని ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కార్యదర్శి పెండెం సత్యానందం స్పష్టం చేశారు. తమ సమస్య పరిష్కారం కోరుతూ ఏలేశ్వరం ఆర్టీసీ డిపో గేటు వద్ద యూనియన్ కార్మికులు ఎర్ర బ్యాడ్జీలు ధరించి శుక్రవారం ఆందోళన చేపట్టారు. సత్యానందం, స్థానిక డిపో కార్యదర్శి యూబీఎం కుమార్ మాట్లాడుతూ కార్మికుల పదోన్నతులకు ప్రభుత్వం వెంటనే ఉత్తర్వులివ్వాలన్నారు. క్లరికల్, గ్యారేజీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సూచించారు. నాయకులు ఎంఆర్ కృష్ణ, ఎస్‌వీ రావు, నల్లయ్య, లక్ష్మి, శ్యామల పాల్గొన్నారు.

ఆర్థిక క్రమశిక్షణ గల వ్యక్తి రోశయ్య

పేదలకు ఆహారపొట్లాలు పంచుతున్న నాయకులు

తుని, జగ్గంపేట, న్యూస్‌టుడే: దివంగత మాజీ ముఖ్యమంత్రి కె.రోశయ్య జయంతి సందర్భంగా శుక్రవారం అవోగా సంస్థ ప్రతినిధులు పట్టణంలోని బెల్లపువీధిలో నివాళి అర్పించారు. పేదలకు ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. కడిమిశెట్టి సూర్యప్రకాష్, కుసుమంచి శోభారాణి, అంకంరెడ్డి రమేష్ పాల్గొన్నారు. ● శ్రమపడే తత్వం, ఆర్థిక క్రమశిక్షణ, పట్టుదలతో పనిచేయడం రోశయ్య వ్యక్తిత్వమని రాష్ట్ర ఆర్యవైశ్య సంఘ డైరెక్టర్ కొత్త కొండబాబు అన్నారు. స్థానిక ఆర్యవైశ్య కల్యాణమండపం వద్ద రోశయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ఆర్థికమంత్రిగా 16 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఏకైక వ్యక్తి అని కొనియాడారు. కార్యక్రమంలో కంచర్ల శ్రీనివాస్, వాసవిక్లబ్ జిల్లా గవర్నర్ మానేపల్లి బంగార్రాజు, వీర్రాజుగుప్తా, బోండా నూకబాబు, ఆర్యవైశ్యులు పాల్గొన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో పట్టు సాధించాలి

యనమలను కలిసిన ఎంపీ సతీష్, ఎమ్మెల్సీ పేరాబత్తుల

తుని గ్రామీణం, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం ఏడాది సుపరిపాలనపై ప్రభుత్వ చేపట్టిన కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు సూచించారు. మండలంలోని తేటగుంట పార్టీ కార్యాలయంలో రాజ్యసభ సభ్యుడు సానా సతీష్‌బాబు, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం శుక్రవారం ఆయన్ని మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పట్టు సాధించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.

విద్యామిత్ర కిట్ల పంపిణీ

ప్రత్తిపాడు: ప్రభుత్వం అన్ని సదుపాయాలు కల్పిస్తున్నందున ప్రతి విద్యార్థి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ అన్నారు. మండలంలోని పెదశంకర్లపూడి గ్రామంలోని ఉన్నత పాఠశాలలో విద్యామిత్ర కిట్లు శుక్రవారం పంపిణీ చేశారు. గత ప్రభుత్వం అస్తవ్యస్తం చేసిన చదువులను కూటమి పాలనలో చక్కదిద్దామన్నారు. రామకృష్ణ, నవీన్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

కనీస వేతనం అందించాలి

ప్రత్తిపాడు: చింతలూరు గ్రామంలో సి.పి.ఐ(ఎంఎల్)లిబరేషన్, అనుబంధ సంఘాలు శుక్రవారం భారీ ప్రదర్శన నిర్వహించాయి. నియోజకవర్గంలోని పరిశ్రమల్లో పనిచేస్తున్న శ్రామికులకు కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. పేదల ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు అందజేయాలన్నారు. లిబరేషన్, ఐప్వా, అయార్లా నాయకులు మానుకొండ లత్సబాబు, అప్పారావు, దేవి, రాజమణి పాల్గొన్నారు.

నోటీసు

ఈ ద్వారా తెలియజేయునది ఏమనగా, జంపజాలపు సత్యవతి మరియు కాలిబోయిన వెంకటేష్‌లు సంయుక్తంగా క్రింద పేర్కొన్న షెడ్యూల్ ఆస్తిని 28-09-2022 తేదీన నమోదైన అమ్మకపు రిజిస్ట్రేషన్ డీడ్ (పత్ర సంఖ్య: 10590/2022) ద్వారా కొనుగోలు చేసిరి. తరువాత జంపజాలపు సత్యవతి తన సగం వాటాను కాలిబోయిన వెంకటేష్ గారికి 17-06-2025 తేదీన జరిగిన రిజిస్ట్రేషన్ గిఫ్ట్ సెటిల్మెంట్ డీడ్ (పత్ర సంఖ్య: 7846/2025) ద్వారా బహూకరించారు. ఈ రెండు పత్రాలు తుని SRO కార్యాలయంలో నమోదు చేయబడ్డాయి. అమ్మకపు సమయంలో అమ్మకదారు ఆయినవెల్లి కృష్ణవేణి గారు 30-06-2016 తేదీన కుక్కడపు త్రినాథరావు గారు విశం శివతాతారావు గారికి ఇచ్చిన నమోదైన అమ్మకపు ఒప్పందం - కమ్ - GPA (పత్ర సంఖ్య: 4980/2016) గల లింక్ డాక్యుమెంట్ చాలాకాలంగా పోయినదిగా తెలిపారు. అలాగే వారు సంపూర్ణ హక్కుతో ఉన్న పరిపూర్ణ స్వాములుగా, ఏవిధమైన బాధ్యతలు లేని స్వేచ్ఛా కలిగిన స్థితిలో ఆస్తిని అనుభవిస్తున్నారని తెలిపారు. కాబట్టి ఈ షెడ్యూల్ ఆస్తిపై ఏవైనా వ్యక్తులు/సంస్థలు తమ హక్కు, హోదా, ఆసక్తి, అభ్యంతరాలు, లాభాలు కలిగినట్లుగా భావిస్తే దయచేసి ఈ ప్రకటన తేదీ నుండి 15 రోజులలోపుగా తగిన ఆధారపత్రాలతో సహా రాతపూర్వకంగా క్రింది చిరునామాకు తెలియజేయగలరు. ఆ తరువాత వచ్చే ఏవైనా అభ్యంతరాలు, హక్కులు, క్లెయిమ్స్, ఆసక్తులు గానీ చెల్లుబాటు కాకపోవచ్చును.

షెడ్యూల్ ఆఫ్ ప్రోపర్టీ

S.అన్నవరం గ్రామ పంచాయతీ పరిధిలో 15-07-2024నాటి BA No.50/2024 ఆధారంగా ఆమోదించబడిన ప్లాన్ ప్రకారం నిర్మించబడి గ్రౌండ్ + ఫస్ట్ ఫ్లోర్ RCC రెసిడెన్షియల్ బిల్డింగ్, మొత్తం విస్తీర్ణం 144 చదరపు యార్డులు (120.96 చదరపు మీటర్లు), ప్లాట్ నెం.90, లేఅవుట్ స్థలంలో R.S.No.216/1, డోర్ నెం.2-117 సమీపంలో, S.అన్నవరం గ్రామం, తుని మండలం, తుని SRO పరిధి, ప్రస్తుత కాకినాడ జిల్లాలో ఉన్నది.

సరిహద్దులు: తూర్పు: 36'-0" = 10.98 మీ॥ - ప్లాట్ నెం.20; దక్షిణం: 36'-0" = 10.98 మీ॥ - 18 అడుగుల రోడ్డు; పడమర: 36'-0" = 10.98 మీ॥ - ప్లాట్ నెం.18; ఉత్తరం: 36'-0" = 10.98 మీ॥ - ప్లాట్ నెం.10

పైన పేర్కొన్న పరిహద్దులలో ఉన్న 144 చదరపు యార్డుల స్థలం, దానిలో ఉన్న RCC భవనం, డోర్లు, కిటికీలు, అలమరాలు, ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్, కరెంట్ కనెక్షన్ మరియు ఇతర అన్ని హక్కులతో సహా.

PUTREVU RANGA SAI MITRA
Panel Advocate, LIC Housing Finance Limited
11-03-10, Seshiametta, Rajahmundry
తేది. 02-07-2025. Cell : 98497 13454

రహదారి పరిశీలన

తొండంగి, న్యూస్‌టుడే: పీఈచిన్నాయిపాలెం సచివాలయం పక్కన ఉన్న 200 మీటర్ల రహదారిని నిర్మించాలంటూ గ్రామస్థులు జిల్లా కలెక్టర్ షాన్‌మోహన్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన స్పందించి రహదారిని పరిశీలించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో శుక్రవారం ఎంపీడీవో రాజేశ్వరరావు, ఆర్‌డబ్ల్యూఎస్, పంచాయతీ రాజ్ శాఖల జేఈలు శేఖర్, శ్యాంప్రసాద్ ఆ దారిని పరిశీలించారు.

పరిశీలనలో ఎంపీడీవో, ఆర్‌డబ్ల్యూఎస్ పంచాయతీ రాజ్ జేఈలు

అవీ ఇవీ అన్నీ

శ్మశానవాటికలో శుభ్రత చర్యలు

జగ్గంపేట గ్రామీణం, న్యూస్‌టుడే: మండలంలోని రాజపూడి నగరసంఘం శ్మశానవాటికలో శుక్రవారం బోరు ఏర్పాటు, పిచ్చి మొక్కల తొలగింపు చర్యలు చేపట్టారు. వర్షాకాలంలో చిత్తడిగా ఉండడం, నీటి సౌకర్యం లేకపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. సంఘానికి చెందిన పలువురు సమస్యను పంచాయతీ దృష్టికి తీసుకెళ్లగా సర్పంచి భూసాల విష్ణుమూర్తి నిధులు సమకూర్చి అభివృద్ధి పనులు చేయించారు.

పారిశుద్ధ్య నిర్వహణపై సూచనలు

రౌతులపూడి: రౌతులపూడి, ఉప్పంపాలెం, గుమ్మరేగుల, బలరాంపురం గ్రామాల్లో శుక్రవారం ఎంపీడీవో శివరామకృష్ణయ్య పర్యటించి పారిశుద్ధ్య నిర్వహణపై సూచనలు చేశారు. గ్రామాల్లో పేరుకుపోయిన చెత్త వివరాలను సేకరిస్తున్నామని ఆయన తెలిపారు. శృంగవరం, బలరాంపురం, రౌతులపూడి గ్రామాల్లో వివరాలను ఉన్నతాధికారులకు నివేదించామన్నారు.

ఉపవాసంతో పుణ్యఫలం

తుని, న్యూస్‌టుడే: ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం ప్రస్తుత మొహర్రం నెలలో రెండు రోజులు ఉపవాసం పాటిస్తే పుణ్యఫలం దక్కుతుందని పెద్ద మసీదు ఇమామ్ కబీరుద్దీన్ సూచించారు. మసీదులో శుక్రవారం ప్రత్యేక ప్రార్థనలు సందర్భంగా మొహర్రం మాసం ప్రాముఖ్యతను వివరించారు. ఇస్లామ్ మత ప్రవక్త మొహమ్మద్ మనువలు హజరత్ హసేన్, హుసేన్ త్యాగాలను స్మరిస్తూ ఆది, సోమ, మంగళవారాల్లో రెండు రోజులు ఉపవాసం పాటించాలన్నారు.

మధ్యాహ్న భోజనంలో పురుగులు

తొండంగి: మండలంలోని ఎ.కొత్తపల్లి జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులకు సరఫరా చేసే మధ్యాహ్న భోజనంలో పురుగులు ఉన్నాయంటూ శుక్రవారం విద్యార్థులు ఆందోళన చెందారు. దీనిపై పాఠశాల హెచ్‌ఎం లక్ష్మీమాణిక్యంను వివరణ కోరగా పురుగులు ఉన్న భోజనాన్ని బెండపూడి ఏజెన్సీకి పంపి మరలా వండించి తీసుకొచ్చి విద్యార్థులకు వడ్డించినట్లు తెలిపారు.

రేపు పెంపుడు కుక్కలకు ర్యాబిస్ టీకాలు

జగ్గంపేట, న్యూస్‌టుడే: పెంపుడు కుక్కలకు ఉచితంగా ర్యాబిస్ టీకాలు ఆదివారం వేస్తున్నట్లు పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు కె.తాతయ్య శుక్రవారం తెలిపారు. 6న ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా స్థానిక ప్రాంతీయ పశువైద్యశాల వద్ద కార్యక్రమం నిర్వహించనున్నామన్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తారన్నారు.

ఏడుగురిపై కేసులు

శంఖవరం, న్యూస్‌టుడే: కత్తిపూడి నుంచి రౌతులపూడి వరకు తిరుగుతున్న భారీ వాహనాలను శంఖవరంలో శుక్రవారం అన్నవరం ఎస్సై తనిఖీలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడుపుతున్న ఏడుగురిపై కేసులు నమోదు చేశారు.

పథకాలు అందించే బాధ్యత అధికారులదే

జగ్గంపేట, న్యూస్‌టుడే: నియోజకవర్గంలోని పేదలకు ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందించే బాధ్యత అధికారులదేనని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. శుక్రవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జిల్లా గృహ నిర్మాణ శాఖ, నియోజకవర్గ ప్రత్యేకాధికారి ఎంవీవీ సత్యనారాయణ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి మండల అధికారి 2 కుటుంబాలను దత్తత తీసుకుని బంగారు కుటుంబాలుగా తయారుచేయాలన్నారు. జగ్గంపేటలో రెండు కుటుంబాలను దత్తత తీసుకున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు. అనంతరం పీడీ మాట్లాడుతూ మండల అధికారులు దత్తత తీసుకునే 96 కుటుంబాలను ఎంపిక చేసుకోవాలన్నారు. తహసీల్దార్ జె.వి.ఆర్ రమేష్, ఎంపీడీవో చంద్రశేఖర్, మండలాధికారులు, నాయకులు అప్పలరాజు, భద్రం పాల్గొన్నారు.

నిందితుడిపై పీడీ యాక్ట్

గండేపల్లి, న్యూస్‌టుడే: పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న గండేపల్లి మండలం తాళ్లూరు గ్రామానికి చెందిన ఉరిమిట్టి వీరబాబుపై పీడీ యాక్టు నమోదయ్యింది. పీడీ యాక్టు నమోదుపై శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.

చిన్నస్వామి బాధితులకు సాయమేదీ?

తొక్కిసలాట ఘటనలో బాధితుల తరలింపు ఘట్టం(పాతచిత్రం)

బెంగళూరు (రామమూర్తినగర), న్యూస్‌టుడే : బెంగళూరులోని చిన్నస్వామి క్రికెట్ మైదానం ముంగిట తొక్కిసలాట ఘటనలో 11 మంది మరణించి శుక్రవారానికి నెల పూర్తయింది. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.10 లక్షలు, కర్ణాటక క్రికెట్ సంస్థ రూ.5 లక్షలు ప్రకటించాయి. రెండు కుటుంబాలకు మినహా మిగిలిన వారికి పూర్తిగా పరిహారం ఇప్పటి వరకు అందలేదు. మృతుల కుటుంబాలకు పరిహారాన్ని కనీసం రూ.కోటి ఇప్పించాలని ఆర్‌సీబీ జట్టును పరిహారం ఇచ్చేందుకు బాధ్యులు చేయాలని విపక్షాలు ఇప్పటికే డిమాండ్ చేశాయి.

‘తప్పుడు ప్రచారం తగదు’

లెహర్‌సింగ్

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే : కొవిడ్‌కు సంబంధించిన టీకాలపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తప్పుడు వార్తలకు ప్రాచుర్యం కల్పిస్తున్నారని భాజపా ఎంపీ లెహర్‌సింగ్ సిరోయా ఆరోపించారు. పెరిగిపోతున్న గుండెపోటు మరణాలకు వ్యాక్సిన్ కారణమని చెప్పడం దురదృష్టకరమని అన్నారు. తనకు వ్యతిరేకంగా అసమ్మతి గళాన్ని వినిపిస్తున్న నేతల గళాన్ని పక్కదారి పట్టించేందుకు వ్యాక్సిన్‌పై తప్పుడు ప్రచారానికి తెరతీశారని దుయ్యబట్టారు. నకిలీ, తప్పుడు వార్తలను ప్రసారం, ప్రచారం చేస్తే కర్ణాటక ప్రభుత్వం ఏడేళ్ల కారాగార శిక్ష, జరిమానా విధించేలా చట్టాన్ని తీసుకు వచ్చిన ముఖ్యమంత్రి.. ఇప్పుడు ఆ చట్టానికి అనుగుణంగా శిక్షను అనుభవిస్తారా అని ప్రశ్నించారు. మహమ్మారి సమయంలో కోట్లాది మంది ప్రాణాలు కాపాడిన వ్యాక్సిన్‌లకు సంబంధించి, సిద్ధరామయ్యను ఎవరైనా జాగ్రత్త పరచవలసిన అవసరం ఉందని సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ట్వీట్ చేశారు.

పులుల పరిరక్షణ.. పగటికల

సర్కారు విధానలోపమే సమస్య

సంచలనంగా మారిన పులుల సంహారం

ఈనాడు, బెంగళూరు : మలె మహదేవశ్వరలో పులుల సంహారం అటవీశాఖ అధికారులపై చర్యలతో సమసిపోయే సమస్యేనా అంటే.. కాదనే బదులొస్తుంది. ఇందుకు కారణం దేశంలో అత్యధిక పులులున్న రాష్ట్రాల్లో కర్ణాటక ఒకటి కాగా.. అందులో మలెమహదేశ్వర బెట్ట పులుల సంచారానికి, జీవనానికి అత్యంత అనువైనది. మలెమహదేశ్వర కొండ(ఎంఎం హిల్స్) వన్యమృగధామంగా దేశంలోనే పేరొందింది. ఈ కొండల్లో రాష్ట్రంలోనే అత్యధిక పులులున్నాయి. 2024 నివేదిక ప్రకారం 30 పులులు ఇక్కడ జీవిస్తున్నాయి. అధికారిక సంఖ్యా పరంగా 30 ఉన్నా ఇక్కడి పులులు ఇతర ప్రాంతాలకు సంచరిస్తూ తమ ఉనికిని మరింత విస్తరించుకుంటున్నాయి. ఇలా రాష్ట్రంలో అనధికారికంగా జీవించే పులులు అత్యధికంగా ఉన్నాయి. ఇటీవల నాలుగు పిల్లలతో కలిసి పెద్దపులి మరణించటం జాతీయ స్థాయిలో చర్చగా మారింది. తాజా సంఘటనలో పులుల మరణంపై విచారణ చేపట్టి నిందితులకు శిక్ష పడినా ఇంతటితో పులుల సంహారం నిలిచిపోతుందని చెప్పలేం.

రక్షణ ఎక్కడ?

తాజా సంఘటనలో పులుల మరణానికి ఓ రైతు పశువులను సంహరించటమే కారణమని అటవీశాఖ ఉన్నతస్థాయి సమితి ప్రాథమిక విచారణలో తేలింది. అటవీశాఖ అదనపు ప్రధాన సంరక్షణ అధికారి కుమార్ పుష్కర్ నేతృత్వంలోని సమితి మరో ముగ్గురు అధికారులు, వన్యమృగ నిపుణులు సభ్యులుగా విచారణ చేపట్టారు. బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించిన డీసీఎఫ్ చక్రపాణితో పాటు మరో ముగ్గురు, ఇద్దరు పొరుగు సేవల సిబ్బందికి బలవంతపు సెలవులు మంజూరు చేస్తూ అటవీశాఖ మంత్రి ఆదేశాలు జారీ చేశారు. చనిపోయిన తన పశువుల శరీరంపై విషాన్ని పూయటంతో వాటిని తిన్న పులులు చనిపోయానని నిర్ధరించారు. ఈ సంఘటన కేవలం వ్యక్తిగత ద్వేషం కారణంగానే సంభవించింది. గత ఐదేళ్లలో రాష్ట్రంలో 85 పులులు మరణించగా ఇందులో సహజంగా మరణించిన పులుల సంఖ్య 30. మిగిలినవి అసహజంగా మరణించాయని అటవీశాఖ వార్షిక నివేదికల ద్వారా వెల్లడైంది.

వలయాల ఆక్రమణ..

పులుల వయసు ఐదేళ్లు దాటేసరికి తమ కంటూ ఓ వలయాన్ని సృష్టించుకుంటాయి. ఆపై మరో 10ఏళ్ల పాటు ఆ వలయంలో జీవిస్తాయి. ఇవి ఆక్రమణలకు గురైతే వాటి ఆవాసం ప్రశ్నగా మారుతుంది. ఈ సమయంలోనే అడవులను దాటి జనావాసాలకు వస్తుంటాయి. ఇలా గత ఐదేళ్లలో 40కి పైగా పులులు 10 ఏళ్లలోపే తమ వలయాల నుంచి బయటకు వచ్చే పరిస్థితి ఏర్పడినట్లు వన్యమృగ నిపుణులు ప్రశాంత్ మేలుకోటె తెలిపారు. ఎంఎం హిల్స్‌లోనూ కనీసం 10 ఎకరాల పులుల ఆవాస ప్రాంతం ఆక్రమణలకు గురైనట్లు ఫిర్యాదులు వెళ్లినా వాటిని పునరుద్ధరించే పనులు ఆలస్యమయ్యాయి. ఈ కారణంగా తమ వలయాల నుంచి పులులు జనావాసాలకు రావటం, గ్రామాల్లో పశువులపై దాడి చేయటం వల్ల కొన్నిసార్లు విష ప్రయోగానికి లోనై మరణిస్తున్నాయి.

సిబ్బంది కొరత

పులుల పరిరక్షణ కోసం అటవీశాఖ నియమించిన సిబ్బంది ఏటేటా తగ్గుతోంది. ప్రస్తుతం ఉన్నతస్థాయి అధికారులు మినహాయించి ద్వితీయ, తృతీయ శ్రేణి సిబ్బంది పొరుగు సేవల విధానం ద్వారా నియమించిన వారే. వీరు గత నెలలో తమకు వేతనాలు ఇవ్వలేదని బెంగళూరులో ఆందోళన చేపట్టారు. కనీసం మూడు నెలలకు ఓసారి వేతనాలు ఇవ్వలేదని వీరు డిమాండ్ చేయటంతో సర్కారు జూన్ చివరన వేతనాలు విడుదల చేసింది. ఈ వేతనాలు అందుకున్న తర్వాత వీరిలో కొందరు సేవల నుంచి వైదొలిగినట్లు సమాచారం. ఇలా ఎంఎం హిల్స్ వద్ద పులుల సంరక్షణ వలయాల్లో పని చేసే సిబ్బంది 30 శాతం తక్కువగా ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలటం గమనార్హం. సకాలంలో వేతనాలు అందించినా సిబ్బందిని విధుల్లో చేర్చుకోలేకపోవటం, అధికారుల నిర్లక్ష్యం కూడా పులుల మరణాలకు కారణంగా మారింది. వీటితో పాటు ఆక్రమణలపై కోర్టులో దాఖలయ్యే వ్యాజ్యాలను ఏళ్లతరబడి విచారణ పేరిట ఆలస్యమవటం కూడా పులుల జీవనానికి కంటకంగా మారినట్లు వన్యజీవి నిపుణులు అభిప్రాయపడుతున్నారు. శాశ్వత సేవా పరిమితితో సిబ్బంది నియామకాలు, స్పీడ్ ట్రాక్ కోర్టులతో కేసులను త్వరగా ముగించాలని వీరు డిమాండ్ చేస్తున్నారు.

దేవనహళ్లి రైతులకు భరోసా

తాము సాగు చేస్తున్న పొలాల్లో పండించిన పండ్లను ముఖ్యమంత్రికి చూపిస్తున్న రైతులు

బెంగళూరు (మహాలక్ష్మి లేఅవుట్), న్యూస్‌టుడే : దేవనహళ్లి సమీపంలోని చెన్నరాయపట్టణకు చెందిన రైతులు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో శుక్రవారం బెంగళూరులో సమావేశమయ్యారు. పదమూడు గ్రామాల్లో తాము సాగు చేస్తున్న పండ్లు, కూరగాయలను సీఎంకు, ఇతర నేతలకు అందించారు. తమ హోబళిలో 13 గ్రామాల్లో 1777 ఎకరాల భూమిని స్వాధీనపరుచుకుంటూ 2021లో అప్పటి ప్రభుత్వం నోటిఫికేషన్‌ను జారీ చేసి, 2022 ఫిబ్రవరి 15న ఆదేశాలు వెలువరించినట్లు రైతులు గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆ ఆదేశాలను రద్దు చేస్తుందని భావించామని అన్నదాతలు చెప్పారు. వారితో గంటకుపైగా ముఖ్యమంత్రి చర్చల అనంతరం- తగిన న్యాయం చేస్తామని, ఈ నెల 15న మరోసారి సమావేశం అవుదామని రైతు సంఘం నాయకులకు సూచించి పంపించారు. మంత్రులు కేహెచ్ మునియప్ప, భైరతి సురేశ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాలినీ రజనీశ్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

ఆగని నిరసన

రాజధాని నగర శివారు దేవనహళ్లి చుట్టుపక్కల రైతుల భూములను సర్కారు లాగేసుకోరాదంటూ రైతు, ప్రజా సంఘాల ప్రముఖులు రాకేశ్ తికాయత్ తదితరుల ఆధ్వర్యంలో బెంగళూరు స్వాతంత్ర్య ఉద్యానవనంలో శుక్రవారం నాడూ కొనసాగిన నిరసనబాట - న్యూస్‌టుడే, బెంగళూరు

దేవనహళ్లి తాలూకాలో రైతుల భూములను రక్షించాలంటూ భూస్వాధీన వ్యతిరేక పోరాట సంఘం బెంగళూరులోని స్వాతంత్ర్య ఉద్యానవనంలో శుక్రవారం నిర్వహించిన ధర్నా

హైకోర్టు మెట్లెక్కిన రవికుమార్

రవికుమార్

బెంగళూరు (జేపీనగర), న్యూస్‌టుడే : ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాలినీ రజనీశ్‌ను ఉద్దేశించి అనుచితంగా మాట్లాడిన ఆరోపణలు ఎదుర్కొంటున్న భాజపా ఎమ్మెల్సీ రవికుమార్ హైకోర్టులో శుక్రవారం అర్జీ వేసుకున్నారు. తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను రద్దు చేయాలని కోరారు. జేపీనగర నందాదీప మహిళా సంఘం అధ్యక్షురాలు నాగరత్న విధానసౌధ ఠాణాలో ఇచ్చిన ఫిర్యాదును రద్దు చేయాలని కోరారు. శాలినీ రజనీశ్‌ను ఉద్దేశించి ఎటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని, అనని మాటలకు విపరీతార్థాలు తీసుకున్నారని ఆయన తరుపు న్యాయవాది వాదించారు. తదుపరి ఆదేశాల వరకు రవికుమార్‌పై బలవంతపు చర్యలు తీసుకోవద్దని ఆదేశించిన జస్టిస్ ఎస్ఆర్ కృష్ణకుమార్ తదుపరి విచారణను వాయిదా వేశారు. రవికుమార్‌ను అరెస్టు చేయాలని కోరుతూ మంగళూరు విభాగం కేపీసీసీ అధ్యక్షురాలు వెరోనికా కర్నెలియా డిమాండ్ చేశారు. వివిధ జిల్లాల్లో రవికుమార్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రతినిధులు ఆందోళనలు చేపట్టారు.

దురహంకార వ్యాఖ్యలేల?

బెంగళూరు (కృష్ణరాజపురం): విధానపరిషత్ సభ్యుడు ఎన్.రవికుమార్ (భాజపా)కు దురహంకారం ఎక్కువైందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ధ్వజమెత్తారు. మహిళలను కించపరిచే సంస్కృతి ఆయనకు భాజపా నుంచి ఒంటబట్టినట్లు ఉందని దుయ్యబట్టారు. ఆయనపై తక్షణమే చర్యలు తీసుకోవద్దని ఉన్నత న్యాయస్థానం ఆదేశించినా.. త్వరలో స్టేను తొలగించిన అనంతరం విచారణకు హాజరు కావలసి ఉంటుందన్నారు. రవికుమార్‌కు మహిళలంటే ఎంత తక్కువ భావన ఉందో ఆయన వ్యాఖ్యలను పరిశీలిస్తే అవగతం అవుతుందని చిక్కబళ్లాపుర శాసనసభ్యుడు ప్రదీప్ ఈశ్వర్ నిప్పులు చెరిగారు.

జోరువానలతో జలాశయాలకు కళ!

బెంగళూరు (గ్రామీణం), న్యూస్‌టుడే : తీర ప్రాంత జిల్లాలు, మల్నాడు, బెళగావిలో భారీ వర్షాలు శుక్రవారం కొనసాగాయి. చిక్కమగళూరు జిల్లా హిరేబయలు, మల్లేశన గుట్ట తదితర ప్రాంతాల్లో కొండచరియలు విరిగి పడ్డాయి. పలు గ్రామాలకు సమీపంలోని పట్టణాలతో సంబంధాలు నిలిచిపోయాయి. కళస తాలూకాలో కొండ చరియలు జారి రహదారికి అడ్డుగా పడ్డాయి. కేఆర్ఎస్, కబిని, తుంగభద్రల్లో జలాశయాలు నిండుగా తొణికిసలాడుతున్నాయి. ఆలమట్టి, మలప్రభ, లింగనమక్కి, భద్ర, ఘటప్రభ, హేమావతి, హారంగి జలాశయాల్లో జలకళ ఉట్టిపడుతోంది. కొన్ని జలాశయాలు వంద శాతం నిండగా, కొన్ని సగమే నిండాయి. సగటున 64 శాతం జలాశయాల్లో నీరు ఉందని అధికారులు తెలిపారు. ఇన్‌ఫ్లోకు అనుగుణంగా గేట్లు తెరచి నీటిని దిగువకు విడిచిపెడుతున్నారు. రాష్ట్రంలోని ప్రధాన 14 ప్రముఖ జలాశయాల్లో నీటి సామర్థ్యం 895.62 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 574.82 టీఎంసీల నీటి నిలువలు ఉన్నాయి. ఇన్‌ఫ్లో 2.92 లక్షల క్యూసెక్కులు కాగా, 2 లక్షల క్యూసెక్కుల ఔట్ ఫ్లో ఉందని నీటిపారుల శాఖ అధికారులు ఈ సందర్భంగా తెలిపారు.

బెళగావి : బైలహొంగళ సమీపాన మలప్రభ నది ఉగ్రరూపం

హొసపేటె సమీప తుంగభద్ర జలాశయం నిండుకుండను తలపిస్తున్న సుందర దృశ్యం

అమ్మోరి కొండపై కుమారన్న

చాముండి ఆలయంలో భార్య, కుమారుడు, కోడలు, మనవడితో కలిసి పూజ చేయించుకుంటున్న కుమారస్వామి

మైసూరు, న్యూస్‌టుడే : కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామి చాముండి బెట్టపై భార్య, కుమారుడు, కోడలు, మనవడితో కలిసి చాముండేశ్వరి ఆలయంలో శుక్రవారం దర్శనం చేసుకుని పూజలు చేసుకున్నారు. మాజీ మంత్రి సారా మహేశ్, ఎమ్మెల్యేలు జీడీ హరీశ్ గౌడ, మంజేగౌడ, వివేకానంద, మాజీ ఎమ్మెల్యే అశ్విన్ కుమార్, మాజీ మేయరు చిన్ని రవి తదితరులు కేంద్ర మంత్రికి కావలసిన సదుపాయాలు కల్పించారు.

● మేకెదాటు ప్రాజెక్టుకు కేంద్రం అనుమతులు ఇవ్వకుండా అడ్డుపడుతోందని అధికార కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలను కేంద్ర మంత్రి కుమారస్వామి ఖండించారు. మండ్యలో తనను కలుసుకున్న విలేకరులతో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌తో భాగస్వామిగా ఉన్న డీఎంకే తమిళనాడులో అధికారంలో ఉందన్నారు. ప్రాజెక్టు నిర్మించుకుంటే తమకు ఎటువంటి అభ్యంతరం లేదని అక్కడి ప్రభుత్వం చెబితే.. అనుమతులు క్షణాల్లో వస్తాయన్నారు. మేకెదాటు ప్రాజెక్టును ఏ నాటికైనా దేవేగౌడ కుటుంబానికి చెందిన వారే పూర్తి చేస్తారని ధీమా వ్యక్తం చేశారు.

భర్తను కడతేర్చి.. నాటకమాడి..

● రాగిసంగటి కర్రతో కొట్టి చంపిన భార్య

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : ‘ఆయన అలా.. ఒక్క దెబ్బకే నేలకొరుగుతారని నేను అనుకోలేదు’ అంటూ ఆ భార్య కన్నీరు మున్నీరవుతుంటే పోలీసులే విస్తుపోయారు. భర్త చేష్టలను సహించలేక రాగి సంగటి తయారీకి ఉపయోగించే కర్రతో ఆయన తలపై ఒక్కటిచ్చింది. ఆపై.. ఆయన కదల్లేకపోయారని పోలీసులు వివరించారు. ఈ సంఘటన రాజధాని నగరంలోని బనశంకరి మార్గంలోని సుద్దగుంటెపాళ్య పోలీసు ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సుద్దగుంటెపాళ్య నివాసి భాస్కర్ (42) జూన్ 27న రాత్రి అనుమానాస్పద రీతిలో మరణించాడని పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహానికి మరణోత్తర పరీక్షలు నిర్వహించాక.. ఆయనను ఎవరో బలంగా కొట్టి చంపారని వైద్యులు గుర్తించడంతో పోలీసులు రంగంలోకి దిగి చివరికి ఆయన భార్య శృతి(36)ని శుక్రవారం అరెస్టు చేశారు. వారిద్దరికీ పుష్కర కాలం కిందట వివాహమైంది. ఇద్దరు పిల్లలూ ఉన్నారు. ఆ ప్రాంతంలో భాస్కర్‌కు ఆరు నివాస గృహాలుండటంతో వాటి అద్దె వసూలు చేసుకుని జీవిక సాగించేవాడు. ఎలాంటి ఉపాధి పనులకూ వెళ్లేవాడు కాదట. అలవోకగా వస్తున్న డబ్బు, పనీపాటలేని ఆయన మద్యంతో జల్సా చేస్తూ, ఇతర మహిళలతో సన్నిహితంగా ఉంటూ విలాస జీవితానికి అలవాటు పడినట్లు గుర్తించారు. ఇవన్నీ శృతికి నచ్చేవి కాదు. ఇక ఇంటికి వస్తే నిత్యం బిడ్డలతో పాటు తననూ చితకబాదే వాడని ఆమె వాపోయింది. ‘నన్ను విచక్షణా రహితంగా కొట్టేవాడు. ఆయన ఇంటికి వస్తున్నాడంటే నిత్యం వణుకే. జూన్ 27న రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చి.. మద్యం మత్తులో గొడవపడి కొట్టడటం ప్రారంభించాడు. కోపంపట్టలేక వంటగదిలోకి వెళ్లి రాగిముద్ద చేసే కర్ర పట్టుకొచ్చి ఆయన తలపై బలంగా ఒక్కటిచ్చా. ఆ దెబ్బకు ఆయన కింద పడి.. మళ్లీ లేవనేలేదు. తల నుంచి కారిన రక్తాన్ని తుడిచి, స్నానం చేయించి, పడకగదిలో పడుకోబెట్టా’ అంటూ పోలీసులకు జరిగిన సంఘటనను వివరించింది. 28న ఉదయం లేచిన వెంటనే ఆమె తన తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసింది. ‘నా భర్త పడకగదిలో కదలకుండా పడిపోయారు. ఆయనకు ఏదో జరిగింది’ అంటూ వీధిలో కేకలు పెడుతూ కన్నీరుమున్నీరైంది. చుట్టుపక్కల వారు వచ్చి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని విక్టోరియా ఆసుపత్రికి తరలించారు. హత్యకు ఉపయోగించిన రాగిముద్ద కర్రను స్వాధీనం చేసుకున్నారు. ‘రోజూ తాగడమే. విపరీతంగా కొట్టేవాడు. చూస్తే భయం వేసేది. మా ఇంటి పక్కనే ఓ భవనంలో రోజూ ఎవరెవరో ఆడవారితో పడకసుఖం.. ఇవన్నీ చూడలేకపోయాను. ఆయన కొడుతుంటే నేనూ తిరిగి కొట్టాలని ఆపనిచేశా. ఒక్కదెబ్బకే ఇలా జరుగుతుందని అనుకోలేదు. ఆయనను చంపాలని అనుకోలేదు..’ అంటూ ఆమె కన్నీరు కార్చిందని పోలీసులు వివరించారు.

నా ప్రార్థనలు ఫలిస్తాయి

చాముండేశ్వరి ఆలయం గోపురానికి శివుడి నమస్కారం

మైసూరు, న్యూస్‌టుడే : ‘నా ప్రయత్నాలు విఫలమైనా.. ప్రార్థనలు ఎప్పుడూ విఫలం కాలేదు’ అని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పేర్కొన్నారు. కన్నడిగుల నాడదేవత చాముండేశ్వరి వద్ద నాకు ఏం కావాలో దాన్నే కోరుకున్నాను అని వివరించారు. ఆషాఢమాసం రెండో శుక్రవారం నేపథ్యంలో భార్య ఉష, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి చాముండి బెట్టపై అమ్మవారిని ఆయన దర్శించుకున్నారు. అనంతరం తనను కలుసుకున్న విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి రేసు నుంచి పక్కకు తప్పుకున్నారా అన్న ప్రశ్నకు దీనికి సంబంధించి పార్టీలో ఎవరూ మాట్లాడకూడదని అధిష్ఠానం ఇప్పటికే ఆదేశించిందన్నారు. దీని నుంచి తనకూ మినహాయింపు లేదన్నారు. ముఖ్యమంత్రి పదవికి సంబంధించి బహిరంగ చర్చ వద్దని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అధిష్ఠాన నేతలు తనకు స్పష్టం చేశారని తెలిపారు. అమ్మవారి సన్నిధిలో రాజకీయాలు మాట్లాడడం సరికాదన్నారు. తనతో పాటు రాష్ట్ర ప్రజలు అందరికీ మేలు జరగాలని అమ్మవారిని కోరుకున్నానని చెప్పారు.

● ఇటీవల కాంగ్రెస్ పార్టీకే చెందిన రామనగర ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. మరో రెండు, మూడు నెలల్లో ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించే అవకాశముందన్నారు. ఆ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఐదేళ్లు తానే కర్ణాటక ముఖ్యమంత్రిగా కొనసాగుతానని సిద్ధరామయ్య స్పష్టంచేయడంతో ఆ ఊహాగానాలకు కాసింత తెర పడింది. ఆ సమయంలో డీకే ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ‘ఆయన(సీఎం)కు అండగా ఉండటం తప్ప నాకు ఇంకో ఆప్షన్ లేదు. నేను ఆయనకు మద్దతు ఇవ్వాలి. అధిష్ఠానం ఏం చెబితే అది చేయాలి’ అని నిర్వేదం ప్రకటించిన సంగతి తెలిసిందే.

● 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి పదవిపై కాంగ్రెస్‌లో తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది. సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లు రెండున్నరేళ్ల పాటు పదవిలో కొనసాగేలా అంగీకారానికి వచ్చారని వార్తలూ వచ్చాయి. పలు కేసుల్లో సిద్ధరామయ్య పేరు బయటకు రావడంతో ఆయనను తొలగించాలన్న డిమాండ్లు తెర పైకి వస్తున్నాయి. తాను కూడా ఎప్పటికైనా ముఖ్యమంత్రి పదవిని స్వీకరిస్తానని డీకే బహిరంగంగానే చెప్పిన సంగతి ప్రస్తావనార్హం.

ఇంజినీరు లంచావతారం

చిక్కమగళూరు, న్యూస్‌టుడే : గంగా కల్యాణ పథకానికి నిధులు విడుదల చేసేందుకు ఒక లబ్ధిదారు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ జాయింటు ఇంజినీరు ప్రశాంత్ లోకాయుక్త అధికారులకు దొరికిపోయాడు. చిక్కమగళూరు లోకాయుక్త ఎస్పీ స్నేహ నేతృత్వంలోని అధికారులు దాడిలో పాల్గొన్నారు. లంచం ఇవ్వడం ఇష్టంలేని బాధితుడు ముందస్తుగా ఇచ్చిన సమాచారంతో లోకాయుక్త అధికారులు దాడి చేశారు.

సంకట స్థితిలో ఈశ్వరప్ప



శివమొగ్గ, న్యూస్‌టుడే : ఆదాయానికి మించి ఆస్తులు కూడగట్టుకున్న ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఉప ముఖ్యమంత్రి కేఎస్ ఈశ్వరప్ప, ఆయన కుమారుడు కాంతేశ్, కోడలు శాలినికి లోకాయుక్త అధికారులు తాఖీదులు జారీ చేశారు. ఉన్నత న్యాయస్థానం ఆదేశాలతో వీరిపై శివమొగ్గ లోకాయుక్త అధికారులు గురువారం కేసు నమోదు చేసుకున్నారు. శివమొగ్గలోని ఈశ్వరప్ప నివాసంపై 2012లో దాడులు జరిగినా, ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని న్యాయవాది వినోద్ హైకోర్టులో తాజాగా కేసు దాఖలు చేశారు. ఎఫ్ఐఆర్ దాఖలు చేసి మూడు నెలల్లో నివేదిక ఇవ్వాలని శివమొగ్గ లోకాయుక్త అధికారులను న్యాయస్థానం ఆదేశించింది.

న్యాయస్థానంలో శివుడికి ఊరట

బెంగళూరు (సదాశివనగర), న్యూస్‌టుడే : భాజపా అధికారంలో ఉన్నప్పుడు ఆయా పనులకు వసూలు చేసిన లంచాల జాబితా అంటూ ప్రతికలకు, సామాజిక మాధ్యమాలకు ప్రకటన విడుదల చేసిన కేసులో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌పై తక్షణమే చర్యలు తీసుకోకుండా ఉన్నత న్యాయస్థానం స్టే ఇచ్చింది. ఉప ముఖ్యమంత్రిపై పరువు నష్టం, క్రిమినల్ కేసును భాజపా రాష్ట్ర విభాగం కార్యదర్శి, ఎమ్మెల్సీ కేశవ ప్రసాద్ దాఖలు చేశారు. ఇదే కేసులో లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌గాంధీపై విచారణకు హైకోర్టు గత జనవరిలో స్టే ఇచ్చింది. డీసీఎం తరపు న్యాయవాది వాదనలు పరిగణనలోకి తీసుకున్న జస్టిస్ ఎస్ఆర్ కృష్ణకుమార్ తదుపరి ఆదేశాల వరకు విచారణపై స్టే ఇస్తూ ఆదేశాలు ఇచ్చారు.

ఈనాడు

దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు

Cell: 9121167525

ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి

Cell: 9945050116

(c) eenadu

మాట్లాడుతున్న శివరాజ్ ఎల్.తంగడగి, చిత్రంలో ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు అల్లం ప్రశాంత్

ఎమ్మెల్యేల మధ్య అసమానతలు లేవు

జులై 10న నీటి విడుదల

బళ్లారి, న్యూస్‌టుడే: ప్రతి కుటుంబంలో చిన్నపాటి వ్యత్యాసాలు రావడం సహజమే.. కుటుంబం పెద్దగా ఉన్న పార్టీ అధిష్ఠానం పెద్దలు సమస్యలను పరిష్కరిస్తారని కన్నడ సాంస్కృతిక శాఖ, వెనుకబడిన వర్గాల కల్యాణ శాఖ, కొప్పళ జిల్లా బాధ్య మంత్రి శివరాజ ఎల్.తంగడగి స్పష్టం చేశారు. బళ్లారి నగర పర్యటనలో భాగంగా ప్రభుత్వ అతిథిభవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఈ నెల 7న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర బాధ్యుడు సుర్జేవాలా ఉత్తర కర్ణాటక ప్రదేశంలోని ఎమ్మెల్యేలతో మాట్లాడుతారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య అసమానతలు లేవు. నవంబరులో ప్రభుత్వం మార్పు అవుతుందని భాజపా తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. భాజపాను అడిగి పాలన చేయడం లేదన్నారు. ప్రభుత్వాన్ని ఎలా నడపాలో మాకు తెలుసు. వారి నుంచి నేర్చుకోవాల్సిన అవసరం రాలేదన్నారు. భాజపాలో మాదిరిగా వర్గాలు మా పార్టీలో లేవు. సీఎం మార్పుపై మాట్లాడేంత గొప్ప నాయకుడు కాను. ముఖ్యమంత్రి ఐదేళ్ల వరకు ఉండాలనేది పార్టీ అధిష్ఠానం అంతిమ నిర్ణయం అన్నారు. బి.ఆర్.పాటిల్‌కు మాత్రమే సమస్య వచ్చింది. ఆయనను పార్టీ అధిష్ఠానం పిలిపించి మాట్లాడినట్లు వివరించారు.

సమ్మేళనం ఘనంగా నిర్వహిస్తాం

గతేడాది మండ్యలో 87వ అఖిల భారత కన్నడ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. అదే మాదిరిగా బళ్లారిలోనూ 88వ అఖిల భారత కన్నడ సమ్మేళనం నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమాలు నిర్వహించడానికి సీఎం మరిన్ని నిధులు విడుదల చేయనున్నారని మంత్రి శివరాజ ఎల్.తంగడగి తెలిపారు. సమ్మేళనంపై ఇప్పటికే సమావేశాలు జరుగుతున్నాయి.

అందుకే ఆలస్యమైంది

తుంగభద్ర కుడి దిగువ (ఎల్లెల్సీ) కాలువలో ఆధునికీకరణ పనులు జరుగుతుండటంతో నీటి విడుదలలో ఆలస్యమైందని మంత్రి తెలిపారు. జూన్ 27న జరిగిన తుంగభద్ర జలాశయం నీటిపారుదల సలహా సమితి సమావేశం తన అధ్యక్షతన జరిగింది. ఎడమ కాలువకు నీటిని విడుదల చేశాం. కుడి కాలువకు నీటి విడుదలపై చర్చకు వచ్చింది. కాలువ ఆధునికీకరణ పనులు జరుగుతుండటంతో జులై 10న విడుదల చేయాలని కోరారు. ఇప్పటికే బోరుబావుల కింద వరి నారును సిద్ధం చేసుకున్నారు. నీటిని విడుదల చేసిన తర్వాత నాట్లు వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుందన్నారు. ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు అల్లం ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

పర్యావరణ సంరక్షణకు పెద్దపీట

హొసపేటె, న్యూస్‌టుడే: రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఈ ఏడాదిలో పర్యావరణ సంరక్షణకు పెద్దపీట వేస్తున్నామని శనివారం బాధ్యతలు చేపట్టనున్న నూతన అధ్యక్షుడు కె.ఎస్.దాదాపీర్ తెలిపారు. రోటరీ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మరో నెలలో ఆటవీ శాఖ, రోటరీ క్లబ్‌ల సంయుక్తంగా హొసపేటెలో సుమారు వెయ్యి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. పట్టణ శివారు ప్రాంతాల్లో లక్ష విత్తనాల బంతులను నాటే లక్ష్యం ఉందని వివరించారు. ఇళ్లలో వినియోగించే వండలో ఉన్న విత్తనాలను బయట పారేయకుండా వాటిని సేకరించి రోటరీ సంస్థకు అందివ్వాలని ఆయన కోరారు. రైతులు తమ పొలాల్లో తేనె ఉత్పత్తిపై త్వరలో శిక్షణ శిబిరం ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. 2025-26వ సంవత్సరానికి నూతన అధ్యక్ష, కార్యదర్శి, సభ్యులు 5వ తేదీన బాధ్యతలు చేపడుతున్నామని వివరించారు. కార్యదర్శి డాక్టర్ కేదారేశ్వర డండిన్, మాజీ అధ్యక్షుడు అశ్విన్ కొత్తంబరి, విజయ్ సింధగి, అబ్దుల్ హకీఫ్, దీపక్ కొళగద, సత్యనారాయణ పాల్గొన్నారు.

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న రోటరీ నూతన అధ్యక్షుడు దాదాపీర్

తుంగభద్రకు పెరిగిన ఇన్‌ఫ్లో

హొసపేటె, న్యూస్‌టుడే: తుంగభద్ర పర్వతప్రాంతంలో వరద ప్రవాహం శుక్రవారం మరింత పెరిగింది. ఎగువ ప్రాంతాల నుంచి 53,144 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. ఉండటంతో జలాశయంలోని 21 గేట్లను రెండున్నర అడుగుల ఎత్తి 59,200 క్యూసెక్కులను నదిలోకి వదులుతున్నారు. అదనపు విద్యుత్తు ఉత్పత్తికి ప్రత్యేక తూముల ద్వారా విడుదల చేసిన 4,009 క్యూసెక్కుల నీరు విద్యుత్తు ఉత్పత్తి తరువాత నదికి తరలివెళ్తోంది. ప్రస్తుతం జలాశయంలో 75.17 టీఎంసీల జలాలు నిల్వ ఉన్నాయి. జలాశయం ఎగువ ప్రాంతాలైన శివమొగ్గ, ఆగుంబె, తీర్థహళ్లి, సాగర, హొసనగర ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడుతుండగా, ఆ వరదంతా తుంగభద్రకు తరలివస్తోంది.

ప్రగతి పనులకు రూ.308 కోట్లు విడుదల

శివమొగ్గ, న్యూస్‌టుడే: భద్రావతి తాలూకాలో చెరువుల్లో నీటిని నింపేందుకు, భద్రా నదికి అడ్డుగోడ, రహదారి పనులు, సొరబ తాలూకాలో దండావతి ఆనకట్టకు అనుబంధంగా మరో బ్యారేజీ, వంతెన నిర్మాణానికి ప్రభుత్వం రూ.308 కోట్లు విడుదల చేసింది. పనులన్నింటికీ ఆమోదం లభించిందని విద్యాశాఖ మంత్రి మధు బంగారప్ప తెలిపారు. బ్యారేజ్ నిర్మాణంతో పొలాలు, ఊళ్లు నీట మునగకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ పనులు పూర్తయితే ఎక్కువ భూమి సాగులోకి వస్తుందని, వరద ముప్పు నుంచి తొలగుతుందని చెప్పారు. సొరబ తాలూకాలో రూ.561 కోట్ల ఖర్చుతో తాగునీటి పథకాన్ని అమలు చేసేందుకు డీపీఆర్ సిద్ధం చేస్తున్నామని వివరించారు.

మహిళ మెడలో మంగళసూత్రం చోరీ

కారటగి, న్యూస్‌టుడే: ఓ మహిళ మెడలోని మంగళసూత్రం చోరీ అయిన ఘటన కారటగి పోలీసు ఠాణా పరిధి గుండూరు గ్రామంలో జరిగింది. గ్రామంలోని వెంకటేశ్ శెట్టి అనే వ్యక్తి ఇంటి వెనుక కెనాల్ వద్ద ప్రహరీ దూకి ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు శ్రీదేవి అనే మహిళ కంఠం నుంచి జల్లి మెడలోని మంగళసూత్రాన్ని లాక్కొని పరారయ్యారు. కారటగి పోలీసు ఠాణాలో శుక్రవారం కేసు నమోదైంది.

నిల్చున్న లారీని ఢీకొన్న మరో లారీ

హొసపేటె, న్యూస్‌టుడే: పాడై రోడ్డుకు ఓ పక్కన నిల్చున్న లారీని మరో లారీ ఎదురుగా ఢీకొన్న ఘటనలో ప్రాణాపాయానికి కారణమైన లారీలో వ్యక్తులు ఘటనలో నుంచి తీసుకుంటున్న విరేష్ (50) అందులో చిక్కుకుని తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనలో ప్రాణాపాయం తప్పింది. ఘటన శుక్రవారం ఉదయం కూడ్లిగి తాలూకా సమీపంలోని 50వ జాతీయ రహదారిలో జరిగింది. లారీ నడుపుతున్న శరణు (31)కి తీవ్ర గాయాలయ్యాయి. మహారాష్ట్రకు చెందిన ఓ లారీ పాడై రోడ్డుకు ఓ పక్కన నిల్చుండగా, తమిళనాడుకు చెందిన లారీ ఢీకొంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

పోక్సో కేసుల్లో కోర్టుకు శివమూర్తిస్వామి హాజరు

చిత్రదుర్గం, న్యూస్‌టుడే: తనపై నమోదైన రెండు పోక్సో కేసుల్లో చిత్రదుర్గానికి చెందిన ఆధ్యాత్మిక గురువు శివమూర్తి స్వామి కోర్టుకు హాజరయ్యారు. గురువారం సాయంత్రం రెండవ జిల్లా అదనపు, సివిల్ కోర్టు న్యాయమూర్తి చెన్నబసప్ప హాడవద ఎదుట నిందితుడు వాంగ్మూలం ఇచ్చారు. ఒక కేసులో బాధిత బాలికలు చేసిన పలు ఆరోపణలకు సంబంధించి న్యాయమూర్తి ఎదుట నిందితుడి వివరణ నమోదు చేసుకున్నారు. మరో కేసులో ఇదే నెల 10న కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాలని న్యాయమూర్తి నిందితుడికి సూచించారు. శివమూర్తి స్వామిపై రెండు పోక్సో కేసులు నమోదవగా, హైకోర్టు ఆయనకు జామీను మంజూరు చేసిన విషయం తెలిసిందే. అందులో చిత్రదుర్గం జిల్లాలో ప్రవేశం చకుండా నిషేధాన్ని విధించింది. ఈ నేపథ్యంలో దావణగెరెలో ఉంటున్న నిందితుడు కోర్టు ప్రత్యేక అనుమతితో చిత్రదుర్గం జిల్లా కోర్టుకు హాజరయ్యారు. ఆయన వెంట దావణగెరె విరక్త మఠం ఆధ్యాత్మిక గురువు డా.బసవప్రభు స్వామి, న్యాయవాది ప్రతాప్ జోగి తదితరులున్నారు.

జిల్లా కోర్టు నుంచి బయటకు వస్తున్న నిందితుడు శివమూర్తిస్వామి తదితరులు

అసంఘటిత కార్మికుల సంక్షేమానికి అగ్రాసనం

మంత్రి సంతోష్ లాడ్

హొసపేటె, న్యూస్‌టుడే: ప్రజల నుంచి తీసుకున్న ప్రతి రూపాయి వారి సంక్షేమానికి వినియోగిస్తున్నామని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి సంతోష్‌లాడ్ పేర్కొన్నారు. కార్మిక శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం అసంఘటిత కార్మికులకు ఇక్కడ ఏర్పాటు చేసిన స్మార్ట్‌కార్డుల వితరణ, ఆ శాఖ పథకాల అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఏడాదికి రూ.60 వేల కోట్లను ఐదు గ్యారంటీలకు ప్రభుత్వం వినియోగిస్తోందని వివరించారు. రెండేళ్లక్రితం ఎన్నికల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నామని తెలిపారు. పార్టీలకతీతంగా ఎమ్మెల్యేలను కలుపుకొని అభివృద్ధి సాధిస్తున్నాం, ఆయినప్పటికీ ప్రతిపక్షం వారు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. అసంఘటిత కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేశామన్నారు. మొత్తం కార్మికుల్లో 83 శాతం మంది అసంఘటిత కార్మికులేనని తేల్చిందన్నారు. 1.6 కోట్ల మంది కార్మికులు ఇప్పటికే కార్మిక శాఖ పోర్టల్‌లో తమ పేర్లను నమోదు చేసుకుని, ప్రభుత్వ సౌకర్యాలను అందుకుంటున్నారని హర్షం వ్యక్తం చేశారు. గిగ్, బీడీ కార్మికులు, థియేటర్‌లో పనిచేసే కార్మికుల సంక్షేమానికి పలు పథకాలను రూపొందిస్తున్నామని వివరించారు. కేంద్రంలో భాజపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జాతీయ స్థూల ఉత్పత్తి పడిపోయింది, ఏదో సాధించామని భాజపా నాయకులు చెప్పుకొంటున్నారని ఎద్దేవా చేశారు. బళ్లారి ఎంపీ ఇ.తుకారాం, ఎమ్మెల్యేలు గవియప్ప, లతామల్లికార్జున, శ్రీనివాస్, కార్మిక శాఖ కమిషనర్ రవికుమార్, పాలనాధికారి ఎం.ఎస్.దివాకర్, హుడా అధ్యక్షుడు మహ్మద్ ఇమామ్ నియాజి, నగరసభ అధ్యక్షుడు ఎన్.రూపేశ్‌కుమార్ పాల్గొన్నారు.



అసంఘటిత మహిళ కార్మికురాలికి స్మార్ట్‌కార్డు అందిస్తున్న కార్మికశాఖ మంత్రి సంతోష్‌లాడ్

ఎగువ భద్రకు నిధులివ్వాలని ప్రధానికి లేఖ

చెళ్లకెరె(చిత్రదుర్గం), న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వం తన బడ్జెట్‌లో ఎగువ భద్ర పథకం కోసం ప్రకటించిన రూ.5,300 కోట్ల నిధులను వెంటనే విడుదల చేయాలని జిల్లా సాగునీటి ఆందోళన సమితి అధ్యక్షుడు లింగారెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ చిత్రదుర్గం, తుమకూరు, చిక్కమగళూరు, దావణగెరె జిల్లాల్లోని సుమారు 4.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి ఉద్దేశించిన ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం నిధులను విడుదల చేసి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ప్రధాని మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసినట్లు తెలిపారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి, రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలకూ లేఖలు రాశామన్నారు. సమితి ప్రధాన కార్యదర్శి దయానంద్, సంచాలకుడు చిక్కప్పనహళ్లి షణ్ముఖ, జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు ధనంజయ, సర్వోదయ కర్ణాటక పార్టీ జిల్లా అధ్యక్షుడు యాదవరెడ్డి పాల్గొన్నారు.

ప్రధానమంత్రికి రాసిన లేఖను ప్రదర్శిస్తున్న జిల్లా సాగునీటి ఆందోళన సమితి అధ్యక్షుడు లింగారెడ్డి, తదితరులు

కారును ఢీకొన్న లారీ - దంపతుల దుర్మరణం

ముగ్గురు పిల్లలకు గాయాలు

హొసపేటె, న్యూస్‌టుడే: కారును లారీ ఢీకొన్న ప్రమాదంలో అందులో ప్రయాణిస్తున్న ముత్తప్ప పూజార్(35), రేణుక(30) అనే దంపతులు తీవ్ర గాయాలతో స్థలంలోనే మృతిచెందారు. ఈ ఘటనలో వారి పిల్లలు అనుశ్రీ(9), రూపశ్రీ(6), ఖుషి(4) తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను మెరుగైన చికిత్స కోసం హుబ్బళ్లికి తరలించారు. ఈ ఘటన హొసపేటె తాలూకా మరియమ్మనహళ్లి సమీపం 50వ జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. మృతులు, క్షతగాత్రులు బాగలకోటె జిల్లా బిల్గిహాళకు చెందినవారని పోలీసులు తెలిపారు. బెంగళూరులో క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్న ముత్తప్ప మొహరం నిమిత్తం భార్య, పిల్లలతో కలిసి కారులో స్వస్థలం బిల్గిహాళకు వస్తుండగా ఓ మలుపులో ఎదురుగా వచ్చిన లారీ ఢీకొంది. ప్రమాదంలో కారు పూర్తిగా నుజ్జయింది. విజయనగర ఎస్పీ శ్రీహరిబాబు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. దీనిపై మరియమ్మనహళ్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ప్రమాదంలో నుజ్జయిన కారు

ప్రమాదానికి కారణమైన శకటం

చెట్ల సంరక్షణతో వాయు మాలిన్యానికి అడ్డుకట్ట

సింధనూరు, న్యూస్‌టుడే: ప్రస్తుత పరిస్థితిలో మనిషికి ఆరోగ్యం కాపాడుకోవడమే ప్రధాన లక్ష్యం, తాగే నీరు, పీల్చే గాలి పరిశుభ్రంగా ఉంటేనే మన ఆరోగ్యాలు బాగుంటాయి. దీనికి కాలుష్య నివారణే ముఖ్యమని జిల్లా ఎస్పీ పుట్టమాదయ్య పేర్కొన్నారు. ఆయన శుక్రవారం సింధనూరు విక్టరీ పీడబ్ల్యూడీ క్యాంపులో వనసిరి ఫౌండేషన్ అభివృద్ధి చేస్తున్న ప్రకృతి వనాన్ని సందర్శించారు. వనసిరి అధ్యక్షుడు మల్లనగౌడ ఆయన బృందాన్ని అభినందించారు. ఒక్క సింధనూరు మాత్రమే కాకుండా రాయచూరు జిల్లావ్యాప్తంగా మొక్కలు నాటి వాటిని సంరక్షించే వనసిరి కార్యాన్ని శ్లాఘించారు. వాయు మాలిన్యం మానవాళి ఉనికికే కంటకంగా తయారవుతోంది. దీనిని అరికట్టాలంటే విరివిగా చెట్లను పెంచాలని సూచించారు. రెండేళ్ల క్రితం 30 ఏళ్ల నాటి రావి చెట్టును ఎవరో నరికి రోడ్డు పక్కన పడవేయగా, వనసిరి ప్రతినిధులు దానిని తెచ్చి తమ వనంలో మళ్లీ నాటగా పునర్జీవం పొంది అందంగా మారింది. వనంలో ఆ రావిచెట్టును చూసి ఎస్పీ పుట్టమాదయ్య హర్షం వ్యక్తం చేశారు. వనసిరి అధ్యక్షుడు అమరేగౌడ మల్లాపూర, డీఎస్పీ తళవార, సర్కిల్ వీరారెడ్డి, పీఎస్ దురుగప్ప తదితరులు పాల్గొన్నారు.

సింధనూరు పీడబ్ల్యూడీ క్యాంపులోని వనసిరి వనం చూస్తున్న జిల్లా ఎస్పీ, ఇతర పోలీసు అధికారులు

ముంపులో హంపీ స్మారకాలు

హొసపేటె, న్యూస్‌టుడే: తుంగభద్ర జలాశయం నుంచి నదికి నీటిని విడుదల చేయడంతో హంపీ నది తీరంలో ఉన్న స్మారకాలు ముంపులో చిక్కుకున్నాయి. నది తీరంలో ఉన్న పిండప్రదాన మంటపం పూర్తిగా మునిగింది. పురందరదాస మంటపం మునగటానికి కొంతమాత్రం బాకీ ఉంది. నది నీరు రామలక్ష్మణ ఆలయం చెంతకూ చేరుకుంది. పలు మంటపాలు మునిగాయి. హంపీ పర్యాటకులు నదీతీరానికి వెళ్లకుండా పోలీసులు హెచ్చరికలు జారీచేసి ఆ ప్రాంతంలో సిబ్బందిని నియమించారు. హంపీ - ఆనెగుంది - విరుపాపురగడ్డ నడుమ నదిలో రాకపోకలు చేసే పడవలను నిలిపివేశారు.

తుంగభద్ర జలాశయం నుంచి నదికి నీటిని విడుదల చేయడంతో హంపీ వద్ద నిండామునిగిన పురందర మంటపం

హంపీ తుంగభద్ర నదిలో మునిగిన సాలు మంటపాలు

తుంగభద్ర నదికి జల కళ

శ్రీరామనగర, న్యూస్‌టుడే: కంప్లి ప్రాంత ప్రజల జీవ నది తుంగభద్ర నదికి జల కళ వచ్చింది. జలాశయం నుంచి దాదాపు 80 వేల క్యూసెక్కుల నీరు నదికి వదలడంతో గంగావతి - కంప్లి మార్గంలోని వంతెన వద్ద నది నిండుగా ప్రవహిస్తోంది. ఏటా జులై చివరి వారం, ఆగస్టు మొదటి వారంలో జలాశయం నుంచి నదికి నీరు వదిలేవారు. ఈసారి జులై మొదటి వారంలోనే నదికి నీరు రావడంతో నదీ తీర ప్రాంత రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

EENADU Classifieds

REAL ESTATE

HOUSE FOR SALE

విజయనగర నర్సయపేట ఎదుట NH-16 పక్కన బయాని 60 అ॥ రోడ్డు తూర్పు పేసింగ్ ఒక్కసిష్ట ప్లాట్ 2000 స.అ॥లో 466 చ.గ॥లో G 3 Triplex ఇల్లు అమ్మబడును కలదు. 88774 58888.

JOBS

Earn Extra Income online through Work from Home in Wellness Industry. 101, SF Res. Rd # 4, B.Hills, Hyd. 8919664679, 8309909749

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలు ప్రచురించే ముందు ... వివరాలను ఈనాడు సంస్థ ధృవీకరించదు. ... పాఠకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలను ఇప్పుడుకు ఈ క్రింది నెంబర్లను సంప్రదించాలి.

బళ్ళారి : 9121167525

బెంగుళూరు : 9121167527

పట్టణ పరిధిలో సరిహద్దుల గుర్తింపు

మాన్వి, న్యూస్‌టుడే: రాయచూరు సమీపంలోని సాతాపల్లి నుంచి సింధనూరు పీడబ్ల్యూడీ క్యాంప్ వరకు నాలుగు వరుసల రహదారిని నిర్మిస్తున్న విషయం విదితమే. కొట్టేకల్ వరకు గ్రామీణ ప్రదేశంలో ఇప్పటికే రోడ్డు నిర్మాణం పూర్తి కావస్తోంది. ఈ క్రమంలో పట్టణ పరిధిలో పనులకు శ్రీకారం చుడుతున్నారు. శుక్రవారం స్థానిక ప్రజాపనుల శాఖ, పురపాలక సంఘం, హైవే అధికారులు మాన్వి పట్టణంలో రోడ్డు నిర్మించే ప్రాంతం సరిహద్దులను గుర్తించే పనిని చేపట్టారు. ప్రస్తుత రోడ్డు మధ్య భాగం నుంచి ఎడమ 22.5 కుడి 22.5 మీటర్ల వరకు రోడ్డు నిర్మిస్తున్నట్లు అధికారులు చెప్పారు. రెండువైపులా మురుగు కాలువ, మధ్య మీడియన్ నిర్మిస్తామని వెల్లడించారు. పట్టణ పరిధిలో ఎక్కడా స్థలం స్వాధీనం చేసుకోవటంలేదన్నారు. గ్రామీణ ప్రదేశంలో మాత్రమే స్థల సేకరణ చేసినట్లు చెప్పారు. రోడ్డు నిర్మాణానికి రోడ్డు పక్కనున్న ప్రజలు, వ్యాపారులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కేఆర్‌డీసీఎల్ అధికారి వినోద్, ప్రాజెక్ట్ మేనేజర్ ఎం.వి.వి.సుబ్రహ్మణ్యరావు, పురపాలక సంఘం ముఖ్యాధికారి పరశురామ్ దేశమాని, అధికారి మహేష్ పాల్గొన్నారు.

రోడ్డు సరిహద్దులు గుర్తిస్తున్న అధికారులు

అంబేడ్కర్ విగ్రహానికి అవమానంపై నిరసన

సిరివార(మాన్వి), న్యూస్‌టుడే: తాలూకాలోని హాలపి గ్రామంలోని సిరివార-మాన్వి ముఖ్య రహదారికి చేరువలోని అంబేడ్కర్ విగ్రహాన్ని అవమానపరిచిన సంఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది. అంబేడ్కర్ విగ్రహం కళ్లజోడును గుర్తు తెలియనివారు ధ్వంసం చేశారు. ఈ ఘటనను నిరసిస్తూ మాన్వి, సిరివార తాలూకాల వివిధ దళిత సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం హాలపిలో రాస్తారోకో నిర్వహించారు. విగ్రహాన్ని అవమానపరిచిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. సంఘటన జరిగిన ప్రాంతానికి జిల్లా అదనపు ఎస్పీ ఎస్.జె.హనుమంత, తహసీల్దార్ రవి ఎస్ అంగడి, సీపీఐ శశికాంత్, సమాజ కల్యాణ శాఖ అధికారి సతీశ్, టీపీఈవో శరణబసవ తదితరులు వచ్చి ఆందోళనకారులతో చర్చించారు. విగ్రహాన్ని సరిచేసి, రక్షణ ఏర్పాటు చేస్తామని, ఆ ప్రాంతంలో సీసీ కెమెరా అమర్చుతామని హామీ ఇచ్చారు. వారి హామీతో కార్యకర్తలు రాస్తారోకో విరమించారు. ప్రముఖులు తిప్పణ్ణబాగలవాడ, ప్రభురాజ్ కొడ్లి, రవిచంద్ర మహేష్, జిల్లాధ్యక్షుడు శివరాజ్‌జనకేరి, నాగలింగస్వామి, శివరాజ్ ఉమలిహాల్, దత్తాత్రేయ హనుమంత సిరివార తదితరులు పాల్గొన్నారు.

ఆందోళనకారులతో చర్చిస్తున్న తహసీల్దార్ రవి ఎస్. అంగడి

చివరికి దుకాణాల పేర్ల ఫలకాలకూ పన్నులా?

బెంగళూరు (జయనగర), న్యూస్‌టుడే: విద్యా సంస్థలు తమ లాంఛనాలను, సంస్థ పేరును ప్రదర్శించే ఫలకాలకు వాణిజ్య పన్నులు విధించడం సరికాదని, దానికి చట్టంలో అవకాశం లేదని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. తమ కళాశాల పేరు, అనుమతులు వివరాలను తెలిపే ఫలకానికి వాణిజ్య పన్నుల శాఖ అధికారులు పన్ను విధించడాన్ని ప్రశ్నిస్తూ హొసకెరెహళ్లిలోని స్వామి విద్యా సంస్థ కార్యదర్శి బీఎస్ గుప్త కోర్టును ఆశ్రయించారు. విచారణ పూర్తి చేసిన జస్టిస్ సచిన్ శంకర్ మగదం, పన్ను విధించడం సరికాదని, వాణిజ్య పన్నుల శాఖ విధించిన పన్ను మొత్తాన్ని రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

నేను చెడ్డగా మాట్లాడలేదు: రవికుమార్

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాలిని రజనీశ్‌ను, ముఖ్యమంత్రిని నేనేమీ దూషించలేదని, అనుచితంగా మాట్లాడలేదని భాజపా ఎమ్మెల్సీ రవికుమార్ తెలిపారు. ప్రభుత్వ పనులను ప్రధాన కార్యదర్శి విస్మరిస్తున్నారనే అర్థంలో తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించడం తగదన్నారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని శనివారం కలిసి వివరణ ఇస్తానని తెలిపారు. రవికుమార్ చేసిన వ్యాఖ్యలపై విపక్షాలతో పాటు స్వపక్షంలోనూ కొందరు నేతలు అభ్యంతరం చెప్పారు.

12 డైరెక్టర్ పదవులకు 27 మంది పోటీ

ఐదు మంది ఉపసంహరణ

బళ్లారి, న్యూస్‌టుడే: రాయచూరు, బళ్లారి, కొప్పళ, విజయనగర జిల్లాల పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాల సమాఖ్య (రాబకొవి)కు 12 మంది డైరెక్టర్లకుగాను మొత్తం 27 మంది బరిలో నిలిచినట్లు ఎన్నికల అధికారి, బళ్లారి ఉప విభాగం ఏసీ ప్రమోద్ తెలిపారు. మొత్తం 52 మంది నామినేషన్ పత్రాలు దాఖలు చేయగా, వారిలో 20 నామినేషన్ పత్రాలు సరిగ్గా లేవని వదంతో తిరస్కరించారు. 32 నామినేషన్ పత్రాలు ఉండగా, అందులో ఐదుగురు నింగప్ప (రాయచూరు), బసవలింగప్ప (బళ్లారి), సంగప్ప (కొప్పళ), హంపయ్యస్వామి (కొప్పళ), ఎం.కృష్ణమూర్తి (కొప్పళ) శుక్రవారం ఉపసంహరించుకోవడంతో 27 మంది బరిలో నిలిచినట్లు అధికారి తెలిపారు.

● ఉమ్మడి బళ్లారి జిల్లా నుంచి నాలుగు డైరెక్టర్ పదవులకు 12 మంది బరిలో నిలిచారు. వారిలో జోగిన దిదనంద, జగన్నాథ, ప్రతాపరెడ్డి, పూజార్ మల్లికార్జున, భరమరెడ్డి, ఎల్.బి.పి. భీమానాయక్, మరుళసిద్ధప్ప, బి.సిద్ధేశ్, సుధీర్ మహిళ రిజర్వేషన్ నుంచి జి.చంద్రకళ, నాగమణి, హెచ్.రత్నమ్మ పోటీలో నిలిచారు.

● రాయచూరు జిల్లా నుంచి నాలుగు డైరెక్టర్ పదవులకు ఎనిమిది మంది బరిలో నిలిచారు. వారిలో అమరగుండప్ప, నింగప్ప, ప్రవీణ కుమార, భీమనగౌడ, ఎ.రవీంద్ర, జి.సత్యనారాయణ పోటీలో నిలిచారు. మహిళ రిజర్వేషన్ క్షేత్రం నుంచి సి.హెచ్.కృష్ణవేణి, ఎన్.సీతారామలక్ష్మీ పోటీ చేశారు.

● కొప్పళ జిల్లా నుంచి నాలుగు డైరెక్టర్ల స్థానాలకు ఎనిమిది పోటీ చేశారు. వారిలో కృష్ణారెడ్డి, జయతీర్థరావ్ దేసాయి, మంజునాథ, వెంకనగౌడ, శివప్ప, ఎస్.సత్యనారాయణ పోటీలో నిలిచారు. మహిళ రిజర్వేషన్ క్షేత్రం నుంచి కమలవ్వ, కవిత పోటీ చేసినట్లు ప్రమోద్ తెలిపారు.

రాబకొవి పరిపాలన కార్యాలయం

బళ్ళారి

● బళ్ళారి ● రాయచూరు ● కొప్పళ ● విజయనగర ● చిత్రదుర్గ

రేపటి నుంచి గురుపౌర్ణమి వేడుకలు

సాలుంచిమర క్యాంపులోని శిరిడీ సాయిబాబా ఆలయం

సాలుంచిమర క్యాంపు (కారటగి), న్యూస్‌టుడే: తాలూకాలోని సాలుంచిమర క్యాంపులోని శిరిడీ సాయిబాబా ఆలయంలో ఈనెల 6 నుంచి గురు పౌర్ణమి వేడుకలు జరుగనున్నాయి. 6న ఉదయం గోపూజ, మహా గణపతి హోమం, యాగశాల ప్రవేశంతో వేడుకలు ప్రారంభమవుతాయని ఆలయ సమితి సభ్యులు తెలిపారు. 7 నుంచి వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. 10న గురు పౌర్ణమి నాడు బాబా విగ్రహానికి పంచామృత అభిషేకం, సామూహిక సాయి వ్రతాలు, గురు చరిత్ర పారాయణం, అన్న సంతర్పణ తదితర కార్యక్రమాలు ఉంటాయని వివరించారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

కంప్లికోట వంతెన వద్ద తుంగభద్ర నది ప్రవాహాన్ని వీక్షిస్తున్న పురసభ అధ్యక్షుడు, అధికారులు

కంప్లి, న్యూస్‌టుడే: తుంగభద్ర నదికి వరద ఉద్ధృతి పెరుగుతున్న దృష్ట్యా నదీ తీరంలోని కంప్లికోట ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కంప్లి పురసభ అధ్యక్షుడు భట్ట ప్రసాద్ సూచించారు. కంప్లికోట వద్ద తుంగభద్ర నది ప్రవాహాన్ని అధికారులతో కలిసి శుక్రవారం ఉదయం వీక్షించిన ఆయన విలేకరులతో మాట్లాడారు. నదిలో లక్ష క్యూసెక్కులకు పైగా నీరు వస్తే కోట ప్రాంతంలోకి నీరు వచ్చే అవకాశం ఉంది. నీరు అధికంగా వస్తే తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలిస్తామన్నారు. పోలీసు ఇన్‌స్పెక్టర్ వాసు కుమార్ తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థి వేతనానికి దరఖాస్తుల ఆహ్వానం

బళ్లారి, న్యూస్‌టుడే: వికలచేతన సబలీకరణ శాఖ 2025-26 ఏడాదిలో దివ్యాంగులకు మెట్రిక్ పూర్వ, అనంతరం విద్యార్థులకు శిష్యవేతనానికి అర్హులైన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సంబంధిత అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు వెబ్‌సైట్‌లో దరఖాస్తులు పొంది పూర్తి వివరాలను పొందుపరిచి నిర్దిష్ట సమయంలోపు సమర్పించాలని కోరారు. మరిన్ని వివరాలకు అధికారులను సంప్రదించాలన్నారు.

11న యువ సౌరభకు సన్నాహాలు

బళ్లారి, న్యూస్‌టుడే: కన్నడ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 11న ఉదయం 10 గంటలకు బళ్లారి విజయనగర శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం డా.బి.ఆర్.అంబేడ్కర్ సభాభవనంలో యువ సౌరభ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సంబంధిత అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యే, తదితరులు పాల్గొంటారన్నారు.

13న సాంస్కృతిక సౌరభ కార్యక్రమం

బళ్లారి, న్యూస్‌టుడే: కన్నడ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 13న సాయంత్రం 6 గంటలకు కంప్లి తాలూకా రామసాగర ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో సాంస్కృతిక సౌరభ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అధికారి తెలిపారు. కార్యక్రమంలో మంత్రి, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొంటారన్నారు.

వేసవిలో గేట్లు ఏర్పాటు చేయాలని వినతి



మంత్రి శివరాజ ఎల్. తంగడగికి వినతిపత్రం అందజేస్తున్న తుంగభద్ర రైతు పోరాట సమితి అధ్యక్షుడు పురుషోత్తమగౌడ

బళ్లారి, న్యూస్‌టుడే: తుంగభద్ర జలాశయానికి ఉన్న 33 క్రస్ట్ గేట్లను వచ్చే వేసవిలో ఏర్పాటు చేయాలని తుంగభద్ర రైతు సంఘం అధ్యక్షుడు పురుషోత్తమ గౌడ నేతృత్వంలో మంత్రి శివరాజ ఎల్.తంగడగికి రైతులు వినతిపత్రం అందజేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అధికారులు, కర్ణాటక నీటిపారుదలశాఖాధికారులు, తుంగభద్ర మండలి అధికారులతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డి. కె. శివకుమార్ అధ్యక్షతన సమావేశం నిర్వహించి గేట్లు అమరిక, వేసవికి నీటిని విడుదలపై చర్చించాలని కోరారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించి ముఖ్యమంత్రిలో చర్చిస్తానని భరోసా ఇచ్చారు.

అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య

కాశీనాథరావ్

బళ్లారి, న్యూస్‌టుడే: అప్పుల బాధ తాళలేక జీవితంపై విరక్తి చెందిన ఓ రైతు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన సిరిగేరి పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆత్మహత్య చేసుకున్న రైతును జి.కాశీనాథరావ్(42)గా గుర్తించారు. ప్రవాసాంధ్రుడు జి.కాశీనాథరావ్ కుటుంబం వ్యవసాయ నిమిత్తం ముద్దటనూరు క్యాంపులో స్థిరపడ్డారు. భూమిని కౌలుకు తీసుకుని 6 ఎకరాల్లో అంజూర, 25 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నాడు. పెట్టుబడి కోసం తీసుకున్న అప్పులు తీర్చలేక జీవితంపై విరక్తి చెంది పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించడంతో కుటుంబసభ్యులు గుర్తించి బళ్లారి వైద్య కళాశాల, పరిశోధన కేంద్రం (బీఎంసీఆర్‌సీ)లో చేర్పించారు. చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడు. రైతు ముద్దటనూరు ప్రాథమిక కృషి పత్తిన సహకార సంఘంలో రూ.3.55 లక్షలు వ్యవసాయ రుణం, రూ.2.50 లక్షల విలువైన ఎరువులు తీసుకున్నాడు. ప్రైవేట్ వ్యక్తులతో రూ.6.34 లక్షల రుణం తీసుకుని పెట్టుబడులకు ఖర్చు చేశాడు. వాటిని తీర్చడానికి మానసికంగా బాధపడుతూ ఆత్మహత్య చేసుకున్నట్లు తల్లి వెంకటలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిరిగేరి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సాణేహళ్లిలో మరొకరు..

చెళ్లకెర (చిత్రదుర్గం), న్యూస్‌టుడే: హొసదుర్గం తాలూకా సాణేహళ్లి గ్రామానికి చెందిన రైతు కరిబసయ్య (57) పొలంలో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొన్న సంఘటన గురువారం జరిగిందని పోలీసులు తెలిపారు. శుక్రవారం వారు తెలిపిన వివరాల మేరకు.. మద్యపానానికి బానిసైన ఆయన దొరికినచోట అప్పులు చేసి, చేసిన అప్పులను తీర్చే దారి కానరాక బలవన్మరణం చెందినట్లు పేర్కొన్నారు. హొసదుర్గం పోలీసు ఠాణాలో కేసు నమోదు చేసుకొన్నారు.

వక్ఫ్ దిద్దుబాటు చట్టం రద్దు చేయాలని నిరసన

సింధనూరు పాతబజార్ హుదా మసీదు వద్ద ముస్లిం సోదరుల మానవహారం

సింధనూరు, న్యూస్‌టుడే: ప్రభుత్వం తక్షణం వక్ఫ్ దిద్దుబాటు చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ సింధనూరులో శుక్రవారం మధ్యాహ్నం ముస్లిం సోదరులు వివిధ మసీదుల వద్ద మానవహారంగా నిలబడి నిరసన ప్రదర్శన జరిపారు. ప్రభుత్వం తలపెట్టిన ఈ దిద్దుబాటు తారతమ్యంతో కూడుకుంది, మాకు అన్యాయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది మాకు భరోసా కాదు తీవ్ర నిరాశ అంటూ విమర్శించారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ..మానవహారంలో ప్లకార్డులు ప్రదర్శించారు. జమాతే సింధనూరు అధ్యక్షుడు మహమ్మద్ హుసేన్, కార్యదర్శి షర్ఫుద్దీన్, హుదా మసీదు ఇమామ్ హాఫీజ్ సయ్యద్ ఉసామ్, హుసేన్ బాషా, వసీం, మహ్మద్ సౌద్రీ, మౌలాసాబ్, మహబూబ్‌సాబ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. పట్టణంలోని అన్ని మసీదుల వద్ద నమాజ్ ప్రార్థనలు ముగిశాక ఈ ప్రదర్శన చేపట్టారు.

రామచంద్రపురం క్యాంపులో ఇళ్ల పట్టాల పంపిణీ

ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే గణేశ్

కంప్లి, న్యూస్‌టుడే తాలూకాలోని ఎమ్మిగనూరు గ్రామ పంచాయతీ పరిధి రామచంద్రపురం క్యాంపులో 133 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే గణేశ్ శుక్రవారం ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. క్యాంపులోని కోదండ రామాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మిగనూరు నుంచి క్యాంపు వరకు రూ.3 కోట్లతో సీసీ రోడ్డు నిర్మిస్తామన్నారు. ఎమ్మిగనూరు నుంచి క్యాంపునకు బస్, క్యాంపులోని అంగన్‌వాడీ కేంద్రానికి కరెంటు తదితర సదుపాయాలు కల్పిస్తామన్నారు. పిల్లల్ని విద్యావంతులుగా తీర్చి దిద్దాలని క్యాంపు ప్రజలను కోరారు. తహసీల్దార్ మంజు నాయక్, జీపీ అధ్యక్షురాలు శారద, అధికారులు వై.ఎం. జగదీశ్, హెచ్.వి.మంజునాథ, క్యాంపు నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

ఏఐ నిఘా.. ఆటలు సాగవిక

☛ నగరంలో రూ.4 కోట్లతో ఏఐ ఆధారిత సీసీ కెమెరాలు ☛ పూర్తయిన టెండర్ ప్రక్రియ

బళ్లారి నగరం విహంగ వీక్షణం

బళ్లారి, న్యూస్‌టుడే: బళ్లారి నగరంలో రోజు రోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలు, ధర్నాలు, ఆందోళనలు, దొంగతనాలు, దారిదోపిడీ వంటి అసాంఘిక కార్యకలాపాలకు కళ్లెం వేయడానికి కృత్రిమమేధ(ఏఐ) సాంకేతికతతో పనిచేసే సీసీ కెమెరాలు రానున్నాయి. వీటి సాయంతో వాహనాల నంబర్లను సైతం క్షుణ్ణంగా కనిపించే విధంగా అధునాతన సాంకేతికత కలిగిన కెమెరాలు ఏర్పాటు చేయడానికి అధికారులు సిద్ధమవుతున్నారు.

మహాత్మాగాంధీ వికాస్ పథకం కింద నిధులు

నగర పాలికెలో రహదారులు, మురుగు కాలువలు, తదితర మౌలిక సౌకర్యాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ వికాస్ పథకం కింద రూ.127.5 కోట్ల నిధులు విడుదల చేసింది. ఈ నిధులతో నగరంలో పలు అభివృద్ధి పనులకు టెండర్లు పూర్తి చేశారు. రోజు రోజుకు పెరుగుతున్న వాహనాల రద్దీతో నగరంలో ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతోంది. కొన్ని సందర్భాల్లో శాంతి భద్రతల పర్యవేక్షణ కష్టమైంది. నగరంలో దొంగతనాలు, దారిదోపిడీలు జరుగుతున్నాయి. వీటిని పసిగట్టడానికి బళ్లారి నగర పాలికె ప్రత్యేక శ్రద్ధ తీసుకుని నగరంలో ఏఐ ఆధారిత సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడానికి రూ.4 కోట్లు కేటాయించింది. రద్దీగా ఉండే రహదారులు, కూడళ్లలో 40కిపైగా కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. మిగిలిన ప్రాంతాల్లో 110 వరకు అమర్చనున్నారు. ఇక నగర పాలికె నిఘానేత్రాల మధ్య ఉంటుందని నగరవాసులు అభిప్రాయపడుతున్నారు.

ఇవీ ప్రత్యేకతలు

ఏఐ సీసీ కెమెరాలు

అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఏఐ సీసీ కెమెరాలు అతి సూక్ష్మ దృశ్యాలను రికార్డ్ చేస్తాయి. 360 డిగ్రీల కోణంలో దృశ్యాలను గుర్తించి రికార్డ్ చేస్తోంది. ఏఐ ఆధారిత

నిఘా నేత్రాలకు ఎలాంటి కేబుల్స్ అవసరం లేదు. గతంలో కేబుల్స్‌తో కూడిన సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో రహదారుల మరమ్మతులు, మురుగు కాలువ పనులు, ఇతర అభివృద్ధి పనులు చేసే సందర్భంలో అవి తెగిపోయేవి. ఫలితంగా కెమెరా వ్యవస్థ పనిచేయకపోవడం, దృశ్యాలు నిక్షిప్తం కాక సాక్ష్యాలు లభ్యమయ్యేవి కావు. ఇక ముందు నేరుగా శాటిలైట్, రిమోట్ సెన్సింగ్ ఆధారంగా ఈ పరికరాలు పనిచేస్తాయి. వీటిని నేరుగా ఎస్పీ కార్యాలయంలోని కంట్రోల్ రూంకు అనుసంధానం చేయడంతో, అక్కడే నగరంలో ట్రాఫిక్, తదితర వాటిని గుర్తించడానికి అనుకూలంగా ఉంటుంది.

రెండు రకాల నిఘా నేత్రాలు ఉంటాయి

బళ్లారి నగర పాలికెలో రోజు రోజుకూ ట్రాఫిక్, శాంతిభద్రతలు పెద్ద సమస్యగా మారుతున్నాయి. జనాభా అంతకంతకూ పెరుగుతోంది. ఈనేపథ్యంలో మహాత్మాగాంధీ వికాస్ పథకం కింద విడుదలైన నిధుల్లో రూ.4కోట్లను ఏఐ ఆధారిత సీసీ కెమెరాలు, సాధారణ సీసీ కెమెరాలకు కేటాయించాం. ఇప్పటికే టెండర్ ప్రక్రియ ముగిసింది. త్వరలో పనులు ప్రారంభమవుతాయి.

- ముల్లంగి నందీశ్, మేయర్ బళ్లారి నగర పాలికె

నగరంపై ప్రత్యేక దృష్టి

బళ్లారి నగర పాలికెపై ప్రత్యేక నిఘా పెట్టడానికి ఏఐ ఆధారిత సీసీ కెమెరాలు ఉపయోగపడుతాయి. నగర పాలికెను కోరిన వెంటనే మేయర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని రూ.4 కోట్ల కేటాయించారు. భవిష్యత్తులో ట్రాఫిక్ నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాలను గుర్తించి కేసులను ఛేదించడానికి ఉపయోగకరంగా ఉంటుంది.

- డా.శోభారాణి, ఎస్పీ బళ్లారి

ఆరోగ్యానికి పాలు శ్రేయస్కరం

క్విజ్‌లో విజేతలకు బహుమతుల పంపిణీ చేస్తూ..

బళ్లారి, న్యూస్‌టుడే: మానవ జీవితంలో పాలు చాలా ముఖ్యమైనవి. అందులో కాల్షియం, ప్రొటీన్లు, విటమిన్లు వంటి పోషకాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని రాయచూరు, బళ్లారి, కొప్పళ, విజయనగర జిల్లాల పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాలు సమాఖ్య (రాబకొవి) ఎండీ బి.ఆర్.ప్రభుశంకర్ తెలిపారు. బుధవారం నందిని పాల ఉత్పత్తిపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. నందిని పాలు, దాని ఉత్పత్తులు సమతుల్య ఆరోగ్యానికి అవసరమైన పోషకాలను కలిగి ఉంటాయన్నారు. పాల నుంచి ఉత్పత్తి అవుతున్న పదార్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పించడానికి కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు వివరించారు. రాబకొవి అధికారి మోహన్ ఎల్.శింధె మాట్లాడుతూ పాడి ఉత్పత్తి చేయడానికి రాబకొవి, తదితర శాఖల నుంచి విడుదల అవుతున్న నిధులు, పథకాలను వివరించారు. నందిని పాలపై విద్యార్థులకు క్విజ్ పోటీలను నిర్వహించి గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేసి అభినందించారు. అధికారులు ఉమేర అహమ్మద్, కక్షన్ జబీన్, మునీర్ షేక్, సిద్ధరామప్ప, శివరామ, ఎర్రిస్వామి, మల్లికార్జున, నాగరాజ శర్మ, టి.మల్లికార్జున, మారుకట్టి, లోహిత్‌కుమార్, ప్రసన్నకుమార్ పాల్గొన్నారు.

హాజరైన విద్యార్థులతో మాట్లాడుతున్న ఎండీ ప్రభుశంకర్

బకాయిలు చెల్లించాలని వినతి

మనోహర్‌కు వినతిపత్రం అందిస్తున్న నరేగా క్షేమాభివృద్ధి సంఘం ప్రతినిధులు

సిరుగుప్ప, న్యూస్‌టుడే: నరేగా పథకం అమలులో వివిధ వృత్తుల కింద పని చేస్తున్న ఉద్యోగులకు జీతాలు చెల్లించాలని కార్మికులు ప్రభుత్వాన్ని కోరారు. నరేగా క్షేమాభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం తాలూకా పంచాయతీ కార్యాలయానికి చేరుకుని సంఘం ప్రతినిధులు సురేశ్, మమత తదితరులు మాట్లాడారు. నరేగా పథకం అమలులో అన్ని విధాలుగా సహాయ, సహకారాలు అందిస్తూ ఒప్పంద పద్ధతిలో పని చేస్తున్న ఉద్యోగులకు ఆరు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదన్నారు. ఫలితంగా కుటుంబ పోషణ, పిల్లల చదువులు, పెద్దల ఆరోగ్య సమస్యలకు డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. ఉన్నతాధికారులు స్పందించి వెంటనే తమకు బకాయి ఉన్న జీతాలు చెల్లించాలని, లేకుంటే సోమవారం నుంచి విధులు బహిష్కరిస్తామని హెచ్చరించారు. సంఘం సభ్యులు సురేశ్‌గౌడ, ప్రదీప్‌కుమార్, రవి, కావ్య, రజియా, అజిత్‌కుమార్, వినోద్, యోగప్ప, బసవరాజ్ పాల్గొన్నారు.

జిల్లాలో అంధత్వ సమస్యలు తగ్గుముఖం

ఆశాకిరణ కేంద్రాన్ని ప్రారంభిస్తున్న జిల్లా ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ అధికారి డాక్టర్ శంకర్‌నాయక్

హొసపేటె, న్యూస్‌టుడే: జిల్లాలో అంధత్వ సమస్యలు నానాటికీ తగ్గుముఖం పడుతున్నాయని జిల్లా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అధికారి డాక్టర్ శంకర్‌నాయక్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ఉప విభాగం ప్రజాసుపత్రి ఆవరణలో అంధత్వ జాగృతి (ఆశాకిరణ) కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. ప్రజల్లో అంధత్వ సమస్యలను దూరం చేయాలని జిల్లాలో మొత్తం 12 ఆశాకిరణ కేంద్రాలను మంజూరు చేసిందని వివరించారు. ప్రజల్లో కంటి సమస్యలపై అవగాహన, జాగృతి కల్పించటానికి ఈ కేంద్రాల ద్వారా పలు కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. కంటిలో సమస్య ఉన్న వారికి అన్ని తాలూకాల్లో శస్త్రచికిత్స కేంద్రాలు కూడా పనిచేస్తున్నాయని వివరించారు. ఆశాకిరణ కేంద్రానికి చెందిన అధికారులు, సిబ్బంది ఇంటింటికీ వెళ్లి కంటి సమస్యలు ఉన్నవారికి పరీక్షలు చేస్తారని వివరించారు. వైద్యాధికారిణి కె.రాధిక, వైద్యాధికారులు డి.భాస్కర్, హరిప్రసాద్, రాజశేఖర్, రాఘవేంద్ర, కొట్రేశ్, తదితరులు పాల్గొన్నారు.

నేటి నుంచి పదోతరగతి పరీక్ష-3

బళ్లారి, న్యూస్‌టుడే: జిల్లా వ్యాప్తంగా 15 పరీక్ష కేంద్రాల్లో జులై 5 నుంచి 12 వరకు పదో తరగతి-3 పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. పరీక్ష కేంద్రాల చుట్టూ 200 మీటర్ల వరకు నిషేధాజ్ఞలు విధిస్తున్నట్లు జిల్లా పాలనాధికారి ప్రశాంత్‌కుమార్ మిశ్రా ఒక ప్రకటనలో తెలిపారు. ఆ పరిధిలోపు ఉండే కంప్యూటర్, జిరాక్స్ కేంద్రాలను మూసివేయాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

నిజలింగప్ప స్మారకానికి శ్రీశైలం జగద్గురువు నివాళి

మాజీ ముఖ్యమంత్రి దివంగత నిజలింగప్ప స్మారకాన్ని సందర్శించిన శ్రీశైలం జగద్గురువు చన్నసిద్ధరామ స్వామి

చెళ్లకెర (చిత్రదుర్గం), న్యూస్‌టుడే: కత్రాలు గ్రామం వద్ద ఉన్న మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎస్. నిజలింగప్ప స్మారకాన్ని వీరశైవ పంచ పీఠాల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీశైలం మఠం పీఠాధిపతి జగద్గురువు చన్నసిద్ధరామ పండితారాధ్య శివాచార్య స్వామి సందర్శించారు. శుక్రవారం ఆయన స్మారకం వద్ద మాట్లాడుతూ నిజలింగప్ప రాష్ట్ర అభివృద్ధికి ఎనలేని సేవలను అందించారన్నారు. వీరశైవ సామాజిక వర్గం సంక్షేమ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారని గుర్తు చేశారు. ఆయన వెంట నిజలింగప్ప ట్రస్టు ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ మాజీ సభ్యుడు హెచ్.హనుమంతప్ప, కోశాధికారి షణ్ముఖప్ప, పట్టణాభివృద్ధి సంస్థ అధ్యక్షుడు తాజ్‌పీర్, శివనంజప్ప, జయదేవప్ప ఉన్నారు.

పింజార్, నదాఫ్ ప్రజల జీవన విధానంపై అధ్యయనం

తెక్కలకోటలో పింజార్, నదాఫ్ ప్రజల జీవన విధానంపై అధ్యయనానికి వచ్చిన బృందంతో ప్రజలు

సిరుగుప్ప, న్యూస్‌టుడే: పింజార్, నదాఫ్ ప్రజల జీవన విధానాన్ని అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని కర్ణాటక విశ్వవిద్యాలయం ధార్వాడకు చెందిన బృంద నాయకుడు కార్తీక్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన మానవశాస్త్ర విభాగం నుంచి తెక్కలకోటకు వచ్చిన బృందం పింజార్ ప్రజల జీవన విధానం వారి వృత్తి, సంస్కృతి, సంప్రదాయాలపై అధ్యయనం చేసేందుకు జిల్లా వ్యాప్తంగా 250 కుటుంబాలను సందర్శించి వారి నుంచి వివరాలు సేకరిస్తున్నామన్నారు. వారి ప్రధాన వృత్తి దుస్తులు, చీరలు నేయడంతో పాటు వారి ఉప వృత్తులపై శాస్త్రీయ అధ్యయనం చేస్తున్నామన్నారు. ఇక్కడి ప్రజలు ఇంతకు ముందు వారు పెద్దల జీవన విధానం, ప్రస్తుత తరం చేస్తున్న వృత్తి, ఇతర అంశాలను లోతుగా పరిశీలిస్తున్నట్లు చెప్పారు. బృందంలో అశ్విని దొడ్డమని, బందహూగార్, రత్నమాల, వజార్ బీ నదాఫ్ బృందం పాల్గొనగా స్థానిక జిల్లా పింజార్ సంఘం అధ్యక్షుడు మౌలాలి, మహిళా జిల్లా అధ్యక్షురాలు అమీనా, జిల్లా ఉపాధ్యక్షుడు నబీసాబ్, కార్యదర్శి ఖాదర్ బాషా, రాష్ట్ర ప్రతినిధి దాదా ఖలందర్, సభ్యులు ఖాసీసాబ్, వలీబాషా, రాజాసాబ్ పాల్గొన్నారు.

సింధనూరుకు పచ్చందాలు అందిస్తాం

బ్యానర్లు పట్టుకుని ప్రచారానికి దిగిన సీఐవో ప్రతినిధులు

సింధనూరు, న్యూస్‌టుడే: నెల రోజుల్లో సింధనూరు అంతటా లక్ష మొక్కలు నాటడం మా లక్ష్యం.. మమ్మల్ని ప్రోత్సహించండి, మాతో అందరూ చేతులు కలపండంటూ చిల్డ్రన్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ప్రతినిధులైన బాలబాలికలు పేర్కొన్నారు. సింధనూరును పూర్తిగా పచ్చని అందాలతో సౌందర్యంగా మార్చాలనే మా చిన్న చేతుల ప్రయత్నానికి పెద్దలు సహకరించాలని గురువారం విన్నవించారు. 'నెలంతా పచ్చదనం అభియాన్' పేరిట వీరు ఆరంభించిన కార్యక్రమ వివరాలను గురువారం ప్రజలకు తెలిపారు. సింధనూరులో కొత్తగా నిర్మించిన 40వ కాలువ గట్టు రహదారి పొడవునా ఇరువైపులా మొక్కలు నాటనున్నట్లు చిన్నారులు వివరించారు. తమకు ఎస్ఐవో పెద్దల సహకారం ఉందని, ఇతర వర్గాల ప్రజల చేయూత కూడా అవసరమని కోరారు. నెలంతా వివిధ ప్రాంతాల్లో మొక్కలు నాటడంతో పాటు ప్రకృతి - పర్యావరణంపై అవగాహన కార్యక్రమాలూ జరుపుతాం, తోటి పిల్లలకు కొన్ని క్విజ్‌లు నిర్వహిస్తామన్నారు. ఇందులో విజేతలకు ఈ నెల 26న జరపనున్న ముగింపు వేడుకలో బహుమతులు ఇస్తున్నట్లు సీఐవో చిన్నారులు వెల్లడించారు. ప్రతినిధులు తన్వీర్, హారున్, ఫైజాన్, జైద్, మునిబా యాకుల్, అయేషా తాజ్, ఉమ్మే ఆర్షియా తదితరులు పాల్గొన్నారు.

పిల్లలకు చదువుతోపాటు సంస్కారమూ అవసరం

పిల్లలతో అక్షరాభ్యాసం చేయిస్తున్న స్వామీజీ

కారటగి, న్యూస్‌టుడే: ప్రస్తుత ఆధునిక కాలంలో పిల్లలకు ఉపాధ్యాయులు చదువుతో పాటు సంస్కారం నేర్పాలని హూవిన హడగలి డాక్టర్ హిరి శాంతవీర మహా స్వామీజీ సూచించారు. స్థానిక శాంతి నికేతన్ పాఠశాలలో పిల్లలచే శుక్రవారం ఆయన అక్షరాభ్యాసం చేయించి మాట్లాడారు. ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలపై పిల్లలకు అవగాహన కలిగించాలి. వారిని ఉత్తమ పౌరులుగా తీర్చి దిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. ముస్లిం సముదాయ పిల్లలతో సైతం అక్షరాభ్యాసం చేయించారు. విద్యా సంస్థ అధ్యక్షుడు శరణప్ప అంగడి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడి మృతికి సంతాపం

అయ్యనగౌడ (పాతచిత్రం)

మాన్వి,న్యూస్‌టుడే: సిరివార తాలూకా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు, వీరశైవ సముదాయం ప్రముఖుడు అయ్యనగౌడ జంబలదిన్ని(55) కన్నుమూశారు. గురువారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. గడిచిన పదేళ్లుగా ఆయన బ్లాక్‌కాంగ్రెస్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. గౌడ మృతి విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే హంపయ్య నాయక్ జంబలదిన్ని గ్రామంలోని అయ్యనగౌడ ఇంటికి చేరుకుని మృతదేహానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. తన కళ్లెదుట పెరిగిన యువకుడని, రెండుసార్లు తన గెలుపులో కీలకపాత్ర పోషించాడని గుర్తుచేసుకుని ఎమ్మెల్యే కన్నీటి పర్యంతమయ్యారు. ఆయన మృతికి రాష్ట్ర చిన్ననీటి, శాస్త్ర, సాంకేతిక శాఖల మంత్రి ఎన్.ఎస్.బోసు రాజు, మాజీ ఎమ్మెల్యే రాజా వెంకటప్ప నాయక్, పంచగ్యారంటీ అమలు సమితి అధ్యక్షుడు బ్రిజేష్‌పాటిల్, పట్టణ పంచాయతీ అధ్యక్షుడు వై.భూపనగౌడ సంతాపం తెలిపారు. అయ్యనగౌడకు భార్య, ఇద్దరు కుమారులున్నారు. శుక్రవారం సాయంత్రం గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు.

వ్యవసాయ అధికారిగా మంజునాథరెడ్డి

మంజునాథ రెడ్డి

సిరుగుప్ప, న్యూస్‌టుడే: సిరుగుప్ప వ్యవసాయ శాఖ అధికారిగా మంజునాథ రెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ తాలూకా వ్యాప్తంగా ఇప్పటికే వర్షాధారం కింద, సాగు నీటి సౌకర్యం ఉన్న భూముల్లో పత్తి, ఇతర మెట్ట పంటలు 16 వేల హెక్టార్లలో సాగు చేశారన్నారు. ఇక్కడ వరి ప్రధాన పంట కావడంతో ఇప్పటికే రైతులు నారుమడులు సిద్ధం చేసుకున్నారు. కాలువలకు నీరు విడుదల చేసిన వెంటనే వరి నాట్లు వేస్తారన్నారు. తుంగభద్ర, హగరినదులు, వాగులు, వంకల్లో నీటి ప్రవాహం ఉండటంతో ముందుగా నారుమడులు వేసిన రైతులు నాట్లు వేయడం మొదలు పెట్టారు. ఈ ఏడాదికి రైతు సురక్షా ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకంలో రైతులు తప్పనిసరిగా పంట బీమా నమోదు చేసుకోవాలన్నారు. పంటల సాగు, తెగుళ్ళు, చీడ పీడల నివారణ, విత్తనాలు, ఎరువులు తదితర విషయాలపై రైతులు సిరుగుప్ప, హచ్చొళ్లి, తెక్కలకోట, కరూరు రైతు మిత్ర కేంద్రాల్లో అధికారులు, సిబ్బందిని సంప్రదించి వివరాలు పొందవచ్చని ఆయన వివరించారు.

తుంగభద్ర జలాశయం నీటిమట్టం

పూర్తిస్థాయి నీటిమట్టం 1633 అడుగులు

4-07-2025 (ఉ॥ 8 గంటలకు)	ప్రస్తుతం	గత సంవత్సరం
నీటిమట్టం (అడుగుల్లో)	1624.80	1588.84
ఇన్‌ఫ్లో (క్యూసెక్కుల్లో)	27,441	15,492
అవుట్‌ఫ్లో (క్యూసెక్కుల్లో)	54,938	273
నీటి నిల్వ (టి.ఎం.సి)	75.837	10.089

గరిష్ఠసామర్థ్యం (133 టీఎంసీలు) వాస్తవసామర్థ్యం 105.788 టీఎంసీలు

(c) eenadu

తుంగభద్రకు పెరిగిన ఇన్‌ఫ్లో

21 గేట్లగుండా 59 వేల క్యూసెక్కుల విడుదల

తుంగభద్ర జలాశయం నీటి విడుదలతో హంపీ స్మారకాల చుట్టూ పరిస్థితి

హొసపేటె, న్యూస్‌టుడే: తుంగభద్రకు వస్తున్న వరద ప్రమాణం శుక్రవారం మరింత పెరిగింది. ఎగువ ప్రాంతాల నుంచి 53,144 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. దీంతో జలాశయంలోని 21 గేట్లను రెండున్నర అడుగులు ఎత్తి 59,200 క్యూసెక్కులను నదికి విడుదల చేస్తున్నారు. అదనపు విద్యుత్తు ఉత్పత్తికని ప్రత్యేక తూముల ద్వారా విడుదల చేసిన 4,009 క్యూసెక్కుల నీరు విద్యుత్తు ఉత్పత్తి తరువాత నదికి తరలివెళ్తోంది. ప్రస్తుతం జలాశయంలో 75.17 టీఎంసీల జలాలు నిల్వ ఉన్నాయి. జలాశయం ఎగువ ప్రాంతాలైన శివమొగ్గ, ఆగుంబె, తీర్థహళ్లి, సాగర, హొసనగర ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడుతుండగా, ఆ వరదంతా తుంగభద్ర చేరుకుంటోంది.

తుంగభద్ర నదికి జల కళ

శ్రీరామనగర్, న్యూస్‌టుడే: ఈ ప్రాంత ప్రజల జీవ నాడి తుంగభద్ర నదికి జల కళ వచ్చింది. జలాశయం నుంచి దాదాపు 80 వేల క్యూసెక్కుల నీరు నదికి వదలడంతో గంగావతి - కంప్లి మార్గంలోని వంతెన వద్ద నది నిండుగా ప్రవహిస్తోంది. ఏటా జులై చివరి వారం, ఆగస్టు మొదటి వారంలో జలాశయం నుంచి నదికి నీరు వదిలేవారు. ఈసారి జులై మొదటి వారంలోనే నదికి నీరు రావడంతో నదీ తీర ప్రాంత రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

గంగావతి - కంప్లి మార్గంలో చిక్క జంతకల్ వంతెన వద్ద తుంగభద్రమ్మ పరవళ్లు

భక్తుల కొంగుబంగారం.. చాముండేశ్వరి వైభవం!

విజయలక్ష్మి అలంకరణలో అమ్మవారు

మైసూరు, న్యూస్‌టుడే : నాడ దేవత చాముండేశ్వరి అమ్మవారు రెండో ఆషాఢ శుక్రవారం విజయలక్ష్మి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, మంత్రి చెలువరాయస్వామి సతీ సమేతంగా దర్శనం చేసుకోగా, నటులు డాలి ధనుంజయ, దర్శన్, చిక్కణ్ణ, ధన్వీర్ గౌడ, విడివిడిగా వచ్చి పూజల్లో పాల్గొన్నారు. మైసూరు ఎంపీ, రాజవంశస్థుడు యదువీర్ కృష్ణదత్త ఒడెయరు గురువారం సాయంత్రమే ఆలయానికి వచ్చి దర్శనం చేసుకున్నారు. భక్తులు ఆలయ ప్రాధికార సూచించిన సంప్రదాయానికి అనుగుణంగా దుస్తులు ధరించాలని తనను పలకరించిన భక్తులకు ఒడెయరు సూచించారు. శుక్రవారం వేకువ జామున 3 నుంచే అమ్మవారి మూల విగ్రహానికి అభిషేకం, అర్చన, అలంకరణలు చేశారు. దర్శనాలు ఉదయం 5.30కే ప్రారంభమయ్యాయి. శుక్రవారం రాత్రి 9.30కి మహామంగళహారతి అనంతరం 10 గంటల వరకు భక్తుల దర్శనానికి అవకాశం కల్పించారు. దర్శనం చేసుకుని వెళుతున్న సమయంలో తావరకట్టె వద్ద భక్తులు, పోలీసులు, హోంగార్డులు సెల్ఫీ తీసుకునేందుకు సహకరించారు. కొండ దిగువ నుంచి బెట్టకు చేరుకునేందుకు ఆర్టీసీ, సిటీ బస్సులను ఏర్పాటు చేయడంతో కొండపై ఎక్కువ మంది భక్తులు దర్శనానికి అవకాశం కలిగింది. మెట్ల మార్గంలో వెళ్లిన భక్తులు దర్శనం క్యూ వరుసలో నేరుగా కలిసి ముందుకు వెళ్లేందుకు అవకాశం కల్పించారు.

భార్యతో కలిసి దర్శనం చేసుకుంటున్న మంత్రి చెలువరాయస్వామి

ఆలయంలో పూజ చేయించుకుంటున్న డీకే శివకుమార్

నిమ్మడొప్పల్లో హారతి ఇస్తున్న మహిళలు

చామరాజేశ్వరికి ప్రత్యేక పూజలు

చామరాజేశ్వరి అమ్మవారు

చామరాజనగర, న్యూస్‌టుడే : చామరాజనగరంలో కొలువుదీరిన చామరాజేశ్వరి అమ్మవారు చాముండేశ్వరి అలంకరణలో భక్తులకు శుక్రవారం దర్శనమిచ్చారు. ప్రధాన అర్చకుడు నాగరాజ్ దీక్షిత్ ఉదయమే పంచామృత అభిషేకం, అలంకరణల అనంతరం ఖడ్గ మాలార్చన అనంతరం మంగళహారతి ఇచ్చి భక్తుల దర్శనం చేసుకునేందుకు అవకాశం కల్పించారు. పెద్ద సంఖ్యలో భక్తులు కదలివచ్చి నిమ్మ డొప్పల్లో దీపాలు వెలిగించి తమ మొక్కులు తీర్చుకున్నారు. అరటి ఆకులు, సబ్బక్కి ఆకుకూరతో అమ్మవారికి అలంకరణలు చేశారు. మైసూరు, మండ్య, చామరాజనగర జిల్లాల్లోని వివిధ తాలూకాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.

బనశంకరి.. ఆషాఢ భక్తభేరి

చాముండేశ్వరి అలంకరణలో శాకంబరీ దేవి

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే : రాజధాని నగరంలో వెలసిన బనశంకరి అమ్మవారి ఆలయంలో రెండో ఆషాఢ శుక్రవారానికి భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు రద్దీ కొనసాగింది. అమ్మవారిని వివిధ రకాల ఫలాలు, పుష్పాలతో అలంకరించగా, శాకంబరీ దేవిని చాముండేశ్వరి రూపంలో తీర్చిదిద్దారు. పర్వత మల్లికార్జున స్వామి ఆలయం వద్ద రంగోలీ, ఇతర పుష్పాలతో అలంకరణలు చేశారు. రాహుకాలం పూజల్లో భాగంగా భక్తులు నిమ్మ డొప్పల్లో దీపాలు వెలిగించారు. మొక్కులు ఉన్న భక్తులు తులాభార సేవలో బియ్యం, బెల్లం, నెయ్యి, నూనె, కందిపప్పు తదితరాలను అందించారు. భక్తులకు నిర్వహించిన అన్న సంతర్పణలను దేవాదాయ శాఖ అధికారులు పర్యవేక్షించారు.

బనశంకరి అమ్మవారి ఆలయం ఆవరణలో భక్తుల రద్దీ

ఫలాలు, పుష్పాల అలంకరణలో బనశంకరి అమ్మవారు

నమో.. జగన్మాత!

బెంగళూరు (సాంస్కృతికం), న్యూస్‌టుడే : రాష్ట్ర వ్యాప్తంగా శక్తి పీఠాలు, దేవతామూర్తుల ఆలయాల్లో ఆషాఢ శుక్రవార పూజలు ఘనంగా నిర్వహించారు. బెంగళూరు నగరానికి చేరువలోని కనకపుర సమీప కబ్బాళమ్మ ఆలయంలో భక్తుల ప్రవేశానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శక్తిమాతగా పేరొందిన కబ్బాళమ్మ దర్శనానికి సమీప తమిళనాడు రాష్ట్రం నుంచీనూ భక్తులు కదలిరావడం ప్రస్తావనార్హం. మండ్య జిల్లా శ్రీరంగపట్టణ శివార్లలో కావేరీ నదీతీరాన వెలసిన నిమిషాంబా ఆలయంలోనూ మూలవిరాట్‌ను దేదీప్యమానంగా అలంకరించారు. మైసూరు చాముండీ కొండకు వెళ్లే భక్తులు తెల్లవారుజామునే దేవీ దర్శనం చేసుకోవడానికి వీలుగా గురువారం రాత్రి నుంచే కొండమార్గం పట్టడం కనిపించింది. శివమొగ్గ జిల్లాలో ప్రఖ్యాత సిగందూరు చౌడేశ్వరీ మాత సన్నిధిలో దీపప్రజ్వలనకు భక్తులు ప్రాధాన్యమిచ్చారు. శరావతి వెనుక జలాల్లో విస్తరించిన ఈ ఆలయం శక్తి కేంద్రంగా ప్రజలు విశ్వసిస్తారు. సిరసి పట్టణ అధిదేవత మారికాంబ ఆలయం భక్తజనంతో కిటకిటలాడింది. ఉత్తర కర్ణాటక జిల్లాలోని వివిధ తాలూకాల నుంచి ఉదయమే ప్రజలు కదలిరావడంతో ఈ చిరు పట్టణం సందడిగా మారింది. ఉత్తర కన్నడ జిల్లాలోనే వెలసిన కొల్లూరు మూకాంబికా క్షేత్రంలో సంప్రదాయ పూజాదికాలను విధివిధానాలతో నిర్వహించారు. రేవునగరి మంగళూరు గ్రామ దేవత మంగళాదేవిని ప్రత్యేకంగా అలంకరించారు.

బెంగళూరు విపణిలో కూరగాయల ధరలు

(హాప్‌కామ్స్-కిలో..రూ.లలో)

బీన్స్-	95
క్యారెట్-	105
బీరకాయలు-	55
క్యాబేజి-	35
క్యాలీఫ్లవర్(ఒక్కోటి)-	35
సొరకాయ-	45
దొండకాయలు-	45
పొట్లకాయ-	35
టమాటా(నాటు)-	25
టమాటా(సాధారణ)-	20
గుమ్మడి-	35
ఆలుగడ్డ-	30
ఉల్లి(మేలురకం)-	30
ఉల్లి(సాధారణ)-	25
వెల్లుల్లి-	190
సాంబారు ఉల్లి-	170
బీట్‌రూట్-	40
వంకాయలు-	60
బెండకాయలు-	55
ముల్లంగి-	45
నిమ్మకాయ-	280

పండ్లు,ఫలాలు ధరలు

వాషింగ్టన్ ఆపిల్-	420
సిమ్లా ఆపిల్-	285
గ్రీన్ ఆపిల్-	395
అరటి కాయలు-	35
సపోటా-	65
పైనాపిల్-	45
బొప్పాయి-	35
ఆరంజి-	195
బత్తాయి-	95

(న్యూస్‌టుడే, యశ్వంతపుర)

నేను చెడ్డగా మాట్లాడలేదు: రవికుమార్

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే : ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాలిని రజనీశ్‌ను, ముఖ్యమంత్రిని నేనేమీ దూషించలేదని, అనుచితంగా మాట్లాడలేదని భాజపా ఎమ్మెల్సీ రవికుమార్ తెలిపారు. ప్రభుత్వ పనులను ప్రధాన కార్యదర్శి విస్మరిస్తున్నారనే అర్థంలో తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించడం తగదన్నారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని శనివారం కలిసి వివరణ ఇస్తానని తెలిపారు. రవికుమార్ చేసిన వ్యాఖ్యలపై విపక్షాలతో పాటు స్వపక్షంలోనూ కొందరు నేతలు అభ్యంతరం చెప్పారు.

పోక్సో కేసుల్లో కోర్టుకు శివమూర్తిస్వామి హాజరు

జిల్లా కోర్టు నుంచి బయటకు వస్తున్న శివమూర్తిస్వామి తదితరులు

చిత్రదుర్గం, న్యూస్‌టుడే: తనపై నమోదైన రెండు పోక్సో కేసుల్లో చిత్రదుర్గానికి చెందిన ఆధ్యాత్మిక గురువు శివమూర్తిస్వామి కోర్టుకు హాజరయ్యారు. గురువారం సాయంత్రం రెండవ జిల్లా అదనపు, సివిల్ కోర్టు న్యాయమూర్తి చెన్నబసప్ప హడపదకు నిందితుడు వాంగ్మూలం ఇచ్చారు. ఒక కేసులో బాధిత బాలికలు చేసిన పలు ఆరోపణలకు సంబంధించి న్యాయమూర్తి ఎదుట నిందితుడు వివరణ నమోదు చేసుకున్నారు. మరో కేసులో ఇదే నెల 10న కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాలని న్యాయమూర్తి నిందితుడికి సూచించారు. శివమూర్తి స్వామిపై రెండు పోక్సో కేసులు నమోదవగా, హైకోర్టు ఆయనకు జామీను మంజూరు చేసిన విషయం తెలిసిందే. అందులో చిత్రదుర్గం జిల్లాలో ప్రవేశించకుండా నిషేధాన్ని విధించింది. ఈ నేపథ్యంలో దావణగెరెలో ఉంటున్న నిందితుడు కోర్టు ప్రత్యేక అనుమతితో చిత్రదుర్గం జిల్లా కోర్టుకు హాజరయ్యారు. ఆయన వెంట దావణగెరె విరక్త మఠం ఆధ్యాత్మిక గురువు డా.బసవప్రభు స్వామి, న్యాయవాది ప్రతాప్ జోగి తదితరులున్నారు.

ఎమ్మెల్యేల మధ్య అసమానతలు లేవు

జులై 10న నీటి విడుదల

బళ్లారి, న్యూస్‌టుడే: ప్రతి కుటుంబంలో చిన్నపాటి వ్యత్యాసాలు రావడం సహజమే.. కుటుంబ పెద్దగా ఉన్న పార్టీ అధిష్ఠానం పెద్దలు సమస్యలను పరిష్కరిస్తారని కన్నడ సాంస్కృతిక శాఖ, వెనుకబడిన వర్గాల కల్యాణ శాఖ, కొప్పళ జిల్లా బాధ్యమంత్రి శివరాజ ఎల్.తంగడగి స్పష్టం చేశారు. బళ్లారి నగర పర్యటనలో భాగంగా ప్రభుత్వ అతిథిభవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఈ నెల 7న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర బాధ్యుడు సుర్జేవాలా ఉత్తర కర్ణాటక ప్రదేశంలోనే ఎమ్మెల్యేలతో మాట్లాడుతారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మధ్య అసమానతలు లేవు. నవంబరులో ప్రభుత్వం మార్పు అవుతుందని భాజపా తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. భాజపాను అడిగి పాలన చేయడం లేదన్నారు. ప్రభుత్వాన్ని ఎలా నడపాలో మాకు తెలుసు. వారి నుంచి నేర్చుకోవాల్సిన అవసరం రాలేదన్నారు. భాజపాలో మాదిరిగా వర్గాలు మా పార్టీలో లేవు. సీఎం మార్పుపై మాట్లాడేంత గొప్ప నాయకుడు కాను. ముఖ్యమంత్రి ఐదేళ్ల వరకు ఉండాలనేది పార్టీ అధిష్ఠానం అంతిమ నిర్ణయం అన్నారు. బి.ఆర్.పాటిల్‌కు మాత్రమే సమస్య వచ్చింది. ఆయనను పార్టీ అధిష్ఠానం పిలిపించి మాట్లాడినట్లు వివరించారు.

సమ్మేళనం ఘనంగా నిర్వహిస్తాం

గతేడాది మండ్యలో 87వ అఖిల భారత కన్నడ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. అదే మాదిరిగా బళ్లారిలోనూ 88వ అఖిల భారత కన్నడ సమ్మేళనం నిర్వహిస్తామన్నారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడానికి ముఖ్యమంత్రి మరిన్ని నిధులు విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారని మంత్రి శివరాజ ఎల్.తంగడగి తెలిపారు. సమ్మేళనంపై ఇప్పటికే సమావేశాలు జరుగుతున్నాయి.

అందుకే నీటి విడుదల ఆలస్యమైంది

తుంగభద్ర కుడి దిగువ (ఎల్లెల్సీ) కాలువలో ఆధునికీకరణ పనులు జరుగుతుండటంతో నీటి విడుదలతో ఆలస్యమైందని మంత్రి తెలిపారు.

మాట్లాడుతున్న శివరాజ ఎల్.తంగడగి, చిత్రంలో ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు అల్లం ప్రశాంత్

జూన్ 27న జరిగిన తుంగభద్ర జలాశయం నీటి పారుదల సలహా సమావేశం తన అధ్యక్షతన జరిగింది. ఎడమ కాలువకు నీటిని విడుదల చేశాం. కుడి కాలువకు నీటి విడుదలపై చర్చకు వచ్చింది. కాలువ ఆధునికీకరణ పనులు జరుగుతుండటంతో జులై 10న విడుదల చేయాలని కోరారు. ఇప్పటికే బోరుబావుల కింద వరి నారును సిద్ధం చేసుకున్నారు. నీటిని విడుదల చేసిన తర్వాత నాట్లు వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుందన్నారు. ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు అల్లం ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

చివరికి దుకాణాల పేర్ల ఫలకాలకూ పన్నులా?

బెంగళూరు (జయనగర), న్యూస్‌టుడే : విద్యా సంస్థలు తమ లాంఛనాలను, సంస్థ పేరును ప్రదర్శించే ఫలకాలకు వాణిజ్య పన్నులు విధించడం సరికాదని, దానికి చట్టంలో అవకాశం లేదని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. తమ కళాశాల పేరు, అనుమతుల వివరాలను తెలిపే ఫలకానికి వాణిజ్య పన్నుల శాఖ అధికారులు పన్ను విధించడాన్ని ప్రశ్నిస్తూ హొసకెరెహళ్లిలోని గుప్తా విద్యా సంస్థ కార్యదర్శి బీఎస్ గుప్త కోర్టును ఆశ్రయించారు. విచారణ పూర్తి చేసిన జస్టిస్ సచిన్ శంకర్ మగదం, పన్ను విధించడం సరికాదని, వాణిజ్య పన్నుల శాఖ విధించిన పన్ను మొత్తాన్ని రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

ప్రగతి పనులకు రూ.308 కోట్ల విడుదల

శివమొగ్గ, న్యూస్‌టుడే : భద్రావతి తాలూకాలో చెరువుల్లో నీటిని నింపేందుకు, భద్రా నదికి అడ్డుగోడ, రహదారి పనులు, సొరబ తాలూకాలో దండావతి ఆనకట్టకు అనుబంధంగా మరో బ్యారేజ్, వంతెన నిర్మాణానికి ప్రభుత్వం రూ.308 కోట్లు విడుదల చేసింది. పనులన్నింటికీ ఆమోదం లభించిందని విద్యా శాఖ మంత్రి మధు బంగారప్ప తెలిపారు. బ్యారేజ్ నిర్మాణంతో పొలాలు, ఊళ్లు నీట మునగకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ పనులు పూర్తయితే ఎక్కువ భూమి సాగులోకి వస్తుందని, వరద ముంపు నుంచి తోటలను కాపాడుకోవచ్చని చెప్పారు. సొరబ తాలూకాలో రూ.561 కోట్ల ఖర్చుతో తాగునీటి పథకాన్ని అమలు చేసేందుకు డీపీఆర్ సిద్ధం చేస్తున్నామని వివరించారు.

అల్లర్ల నియంత్రణే లక్ష్యంగా శిక్షణ

పోలీసులకు ప్రత్యేక శిబిరాలు

మంగళూరు, న్యూస్‌టుడే : దక్షిణ కన్నడ జిల్లాలో మత ఘర్షణలు, రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేసేవారిని నియంత్రించేందుకు పోలీసులకు ప్రత్యేక శిక్షణను కొనసాగుతోంది. జిల్లా ఎస్పీ సుధీర్ రెడ్డి నేతృత్వంలో యాంటీ రిమోట్ గన్- స్టెన్ షెల్‌ను వినియోగించే విధానంపై మంగళూరు నెహ్రూ మైదానంలో 95 మందికి సిబ్బందికి శిక్షణనిచ్చారు. రబ్బరు బుల్లెట్లు, టియర్ గ్యాస్ వినియోగం, గుంపును చెదరగొట్టేందుకు అనుసరించే విధానాలపై శిక్షణ కొనసాగించనున్నారు. సామాజిక మాధ్యమాల్లోనూ విద్వేషాలను రెచ్చగొట్టే పోస్టులు పెట్టిన వారిపై నిఘా ఉంచుతున్నామని అధికారులు తెలిపారు. అన్ని తాలూకా కేంద్రాల్లోని పోలీసు సిబ్బందికి ఇదే తరహా నైపుణ్యం అబ్బేలా దశల వారీగా చర్యలు తీసుకుంటారు. నిఘా విభాగం, న్యాయ విభాగం నిపుణులూ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. నైతిక పోలీసు గిరీకి పాల్పడే వారిపైనా పోలీసులు దృష్టి సారించారు.

అధికారుల పర్యవేక్షణలో కవాతు చేస్తున్న దళ సిబ్బంది

తుపాకీని వినియోగించేందుకు సిద్ధంగా ఉన్న సిబ్బంది

‘క్యాట్’ తీర్పుపై హైకోర్టు మెట్లెక్కుతాం

హోంమంత్రి డాక్టర్ పరమేశ్వర్ వెల్లడి

బెంగళూరు (సదాశివనగర), న్యూస్‌టుడే : ఐపీఎల్ క్రికెట్ పోటీల విజయోత్సవ వేళ.. బెంగళూరులోని చిన్నస్వామి క్రికెట్ మైదానం వద్ద తొక్కిసలాట ఘటనలో ఐపీఎస్ అధికారి వినయ్‌కుమార్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేస్తూ ఇచ్చిన ఆదేశాలను సెంట్రల్ అప్పిలేట్ ట్రైబ్యునల్ (క్యాట్) రద్దు చేయడాన్ని ప్రశ్నిస్తూ ఉన్నత న్యాయస్థానం- హైకోర్టును ఆశ్రయిస్తామని హోం మంత్రి డాక్టర్ పరమేశ్వర్ తెలిపారు. అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకున్న అనంతరమే ప్రభుత్వం ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేసిందన్నారు. బెంగళూరులోని తన నివాసం వద్ద కలుసుకున్న విలేకరులతో ఆయన మాట్లాడారు. బళ్లారి కారాగారంలో ఖైదీల మధ్య ఘర్షణకు సంబంధించిన ఫొటో వైరల్ అయిన అంశం తన దృష్టికి వచ్చిందన్నారు. ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకుని మరోసారి అటువంటి ఘటన పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించానని చెప్పారు. ధార్వాడ ఏసీపీ నారాయణ బరమణ్ణి ముందస్తుగా పదవీ విరమణ (వీఆర్ఎస్) తీసుకుంటానని ప్రకటించిన విషయాన్ని గుర్తించానని చెప్పారు. ఆయనకు పోస్టింగ్ ఇవ్వకుండా వేధిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. వేదికపై ముఖ్యమంత్రి కోపంతో చెయ్యెత్తినంత మాత్రాన కొట్టినట్లు కాదు కదా అని ప్రశ్నించారు. తుమకూరును బెంగళూరు ఉత్తర జిల్లాలో కలిపే విషయం మంత్రివర్గంలో చర్చ జరిగిన అనంతరమే తదుపరి ఆదేశాలు ఉంటాయని చెప్పారు. కొత్త జిల్లాగా పేరు మారినా, తుమకూరు పేరు మాత్రం మారదన్నారు. బెంగళూరు నుంచి తుమకూరు వరకు మెట్రో అవసరం ఉందన్నారు. మెట్రో వస్తే బెంగళూరులోనూ ట్రాఫిక్ ఒత్తిడి తగ్గుముఖం పడుతుందని తెలిపారు. వాల్మీకి కార్పొరేషన్‌లో అక్రమాలకు సంబంధించి సీబీఐ దర్యాప్తునకు బాధ్యతలు అప్పగిస్తూ ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలపై తమకు ఎటువంటి అభ్యంతరం లేదన్నారు. కేసు విచారణ త్వరగా పూర్తయితే, అదే చాలని అన్నారు.

కారును ఢీకొన్న లారీ - దంపతుల దుర్మరణం

ప్రమాదంలో నుజ్జయిన కారు

హొసపేటె, న్యూస్‌టుడే: కారును లారీ ఢీకొన్న ప్రమాదంలో అందులో ప్రయాణిస్తున్న ముత్తప్ప పూజార్(35), రేణుక(30) అనే దంపతులు తీవ్ర గాయాలతో స్థలంలోనే మృతిచెందారు. ఈ ఘటనలో వారి పిల్లలు అనుశ్రీ(9), రూపశ్రీ(6), ఖుషి(4) తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను మెరుగైన చికిత్స కోసం హుబ్బళ్లికి తరలించారు. ఈ ఘటన హొసపేటె తాలూకా మరియమ్మనహళ్లి సమీపం 50వ జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. మృతులు, క్షతగాత్రులు బాగలకోటె జిల్లా చిట్నిహాళకు చెందినవారని పోలీసులు తెలిపారు. బెంగళూరులో క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్న ముత్తప్ప మొహరం నిమిత్తం భార్య, పిల్లలతో కలిసి కారులో స్వస్థలం చిట్నిహాళకు వస్తుండగా ఓ మలుపులో ఎదురుగా వచ్చిన లారీ ఢీకొంది. ప్రమాదంలో కారు పూర్తిగా నుజ్జయింది. విజయనగర ఎస్పీ శ్రీహరిబాబు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. దీనిపై మరియమ్మనహళ్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

బరిలోకి ‘కిచ్చాస్ కింగ్స్’



రేసింగ్ వాహనంతో సుదీప్

బెంగళూరు (జయనగర), న్యూస్‌టుడే : భారతదేశంలో ప్రముఖ మోటో స్పోర్ట్ లీగ్‌గా గుర్తింపు దక్కించుకున్న ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్‌లో నటుడు సుదీప్ తన జట్టును ప్రకటించారు. కిచ్చాస్ కింగ్స్ బెంగళూరు (కేకేబీ) ఫ్రాంచెయిజీని తాను సొంతం చేసుకున్నానని ఆయన శుక్రవారం ఇక్కడ వెల్లడించారు. వెండితెరపై నటునిగా, బుల్లితెరపై వ్యాఖ్యాతగా, సీసీఎల్‌లో కర్ణాటక జట్టుకు నాయకునిగా వ్యవహరిస్తున్న తన వ్యక్తిగత అభిరుచికి అనుగుణంగా కేకేబీ పేరిట రేసర్లను పోటీలో దించుతామని తెలిపారు. బెంగళూరు, దిల్లీ, హైదరాబాద్, కోల్‌కతా, చెన్నై, గోవా, ఇతర ప్రదేశాల్లో నిర్వహించే ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్-2025లో తమ జట్టు రేసర్లు పాల్గొంటారని వెల్లడించారు. జట్టు జెర్సీని ఇదే సందర్భంలో విడుదల చేశారు.

EENADU Classifieds

REAL ESTATE

HOUSE FOR SALE

విజయవాడ గన్నవరం దగ్గర NH-16 ఫైవేకి ఆనుకుని 60 అ|| రోడ్డు తూర్పు ఫేసింగ్ ఒక్కొక్క ఫ్లోరు 2000 Sq.Ft.తో 466 చ||గ||లలో G-3 Triplex బిల్డింగ్ అమ్మకమునకు కలదు. 88774 58888.

JOBS

Earn Extra Income online through Work from Home in Wellness Industry. 101, SF Res. Rd # 4, B.Hills, Hyd. 8919664679, 8309909749

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలు చేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలను ఇచ్చుటకు ఈ క్రింది నెంబర్లను సంప్రదించగలరు.
బళ్లారి : 9121167525
బెంగుళూరు : 9121167527
ప్రకటనలపై జి.ఎస్.టి. 5% వర్తించబడును

(c) eenadu

బెంగళూరు

● బెంగళూరు ● కోలారు ● మైసూరు ● హోసూరు ● చిక్కబళ్లాపుర ● తుమకూరు

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ కనీసం ఏడాదికి ఒక మొక్క నాటాలని శివాజీనగర శాసనసభ్యుడు రిజ్వాన్ హర్షద్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఇక్కడి నందిదుర్గ రోడ్డులో పాలికె చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. అందరూ కలసికట్టుగా శ్రమిస్తేనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందన్నారు. నందిదుర్గ ప్రాంతంలో వివిధ జాతులకు చెందిన వేయి మొక్కలు నాటాలని నిర్ణయించామని, ప్రజలు భాగస్వాములు కావాలని ఆయన కోరారు. -న్యూస్‌టుడే, బెంగళూరు (న్యూతిప్పసంద్ర)

ఉపరితల వంతెనపై తారు పనులు

చిన్నపాటి గుంతలు పడిన ఉపరితల వంతెనపై తారువేసే పనులు చేపట్టారు. ఈక్రమంలో దూరవాణి నగరలో ఉపరితల వంతెనపై వాహన సంచారాన్ని నిలిపి శుక్రవారం వేకువజాము నుంచి ఉదయం 6 గంటల వరకు తారు పనులు చేశారు. గుంతలతో వంతెనపై వాహనాల రాకపోకలు నిదానంగా సాగుతుండంతో సంచార రద్దీ నెలకొంటోందని పాలికె అధికారులు తెలిపారు. మరో పది రోజుల్లో ఊయల వంతెనపై తారు పనులు చేపడతామని, బెన్నిగానహళ్లి ఉపరితల వంతెనపై తారు వేస్తామని వారు వెల్లడించారు. -న్యూస్‌టుడే, బెంగళూరు (హోయసలనగర)

హో సూ రు క బు ర్లు

వార్డుల్లో మౌలిక వసతులేవీ?

కౌన్సిల్ సమావేశంలో కార్పొరేటర్ల ధ్వజం

కమిషనర్‌కు వినతిపత్రం అందజేస్తున్న కాంగ్రెస్ కార్పొరేటరు ఇంద్రాణి

హోసూరు, న్యూస్‌టుడే: హోసూరు నగర పాలికె లోని 45 వార్డుల్లో కనీస మౌలిక వసతులు కల్పించ లేదని, ప్రజలు అనేక సమస్యలతో సహజీవనం చేస్తున్నారని కార్పొరేటర్లు మండిపడ్డారు. బాగలూరు రోడ్డులోని పాలికె కార్యాలయ సభాంగణంలో శుక్రవారం కమిషనర్ మహమ్మద్ షబ్బీర్ ఆలం అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం జరిగింది. డీఎంకే, ఏఐఏడీఎంకే, కాంగ్రెస్ కార్పొరేటర్లు హాజరయ్యారు. తొలుత కొత్త కమిషనర్ షబ్బీర్ ఆలంకు కార్పొరేటర్లు శుభాకాంక్షలు తెలిపారు. సమావేశాన్ని వీక్షించడానికి వచ్చిన జూజువాడి ప్రభుత్వ మహోన్నత పాఠశాల విద్యార్థులు, బడి అభివృద్ధికి కృషి చేసిన కార్పొరేటర్లు అశోక, శ్రీధర్, ప్రధానోపాధ్యాయులను మేయరు ఎస్.ఎ.సత్య సభ్యుల చప్పట్ల మధ్య అభినందించారు. రాష్ట్రస్థాయి పురస్కారం లభించినందుకు అభినందించారు. అనంతరం కార్పొరేటర్లు సమస్యలను కౌన్సిల్ దృష్టికి తెచ్చారు. అన్ని వార్డుల్లో రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది, నిర్వహణ లోపంతో ఉద్యానవనాలు దుస్థితికి చేరాయని, మురుగు కాలువలను రోజూ శుభ్రం చేయించాలని విన్నవించారు. మత్తం వార్డు పరిధిలోని రింగు రోడ్డు ఎత్తుపల్లాలతో ఉండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయని ఏఐఏడీఎంకే కార్పొరేటర్ మంజునాథ్ వాపోయారు. అనుమతి లేని లేఅవుట్లపై చర్యలు తీసుకోవాలన్నారు. టీవీఎస్ రోడ్డులో రూ.3 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ ఆరోగ్య చికిత్స కేంద్రాన్ని పేద రోగులకు అందుబాటులో తెచ్చినందుకు సీఎం స్టాలిన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. జూజువాడి ఒకటో వార్డులో తాగునీటి సరఫరాకు వినియోగిస్తున్న గొట్టపు బావిలో నీటి మట్టం తగ్గిందని, కొత్తది తవ్వాలని కార్పొరేటర్ అశోక విన్నవించారు. శాంతి నగరు వార్డులో కనీస సదుపాయాల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ కార్పొరేటర్ ఇంద్రాణి కమిషనరుకు వినతిపత్రం అందజేశారు. స్పందించిన మేయర్ సత్య మాట్లాడుతూ 45 వార్డుల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పాలికె పరిధిలోని ప్రభుత్వ భూముల్లో ఏళ్లుగా ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్న పేదలకు పట్టాలు వితరణ చేయడానికి సీఎం ఆదేశాల మేరకు సంబంధిత రెవెన్యూ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. సమావేశంలో ఉప మేయరు సి.ఆనందయ్య, కార్పొరేటర్లు ఎస్‌ఏ మాదేశ్వరన్, చెన్నీరప్ప, మంజుళ, అరసనట్టి రవి, మాతంగియప్ప ఎన్విరో వార్డు శివరామన్, అందివాడి భాగ్యలక్ష్మి, జూజువాడి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

పాలికె కౌన్సిల్ సమావేశానికి హాజరైన జూజువాడి పాఠశాల విద్యార్థులు

కబ్జాదారులపై పాలికె ఉక్కుపాదం

చెరువులో అక్రమ నిర్మాణం జేసీబీతో తొలగింపు

బెంగళూరు (న్యూతిప్పసంద్ర, బాణసవాడి), న్యూస్‌టుడే: నగరంలోని వివిధ ప్రాంతాల్లో చెరువులు, కాలువల స్థలాలను ఆక్రమించి కబ్జాదారులు అక్రమంగా నిర్మించిన కట్టడాలపై నగర పాలికె అధికారులు దృష్టి సారించారు. ప్రస్తుతం అధికారులు చెరువుల కబ్జాలపై నిఘా వేశారు. పలు చెరువులు, కాలువల స్థలాలను సర్వే చేసి ఆక్రమణలుంటే వెంటనే తొలగిస్తున్నారు. ఆలయాలు, ప్రార్థన మందిరాలు చెరువు భూముల్లో ఆక్రమ నిర్మాణాలను గుర్తించి కూల్చివేస్తున్నారు. కబ్జాలను నిర్లక్ష్యం చేస్తే ఆ

ఆక్రమణల కూల్చివేత షురూ

తర్వాత వాటిని కూల్చివేసేందుకు శాంతిభద్రతల సమస్య తలెత్తుందని భావించిన ముందుగానే ఆక్రమణలను గుర్తించి తొలగిస్తున్నట్లు పాలికె అధికారులు తెలిపారు. ఆర్‌ఆర్‌నగర విభాగంలోని హొసకెరె చెరువు స్థలం ఆక్రమణకు గురైనట్లు గుర్తించామన్నారు. ఆ స్థలంలో కొందరు చిన్నపాటి గుడి నిర్మించారన్నారు. దాన్ని దక్కించుకునేందుకు కబ్జాదారులు నాలుగు స్తంభాల ఆశ్రయం చూపారన్నారు. కోర్టులో పాలికెకు అనుకూలంగా తీర్పు రావడంతో అధికారులు వెంటనే గుడిని కూల్చివేసి, ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకొని జపున కంచె వేశారు. ఆక్రమణలను గుర్తించడానికి తనిఖీలు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

వంతెనలపై మొక్కల తొలగింపు

నగరంలోని వివిధ ప్రాంతాల్లోని కింది, పైవంతెన గోడలపై మొలిచిన మొక్కల తొలగింపు పనులను పాలికె చేపట్టింది. మొక్కలను అలాగే వదిలేస్తే అవి పెరిగి గోడలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో మొక్కలను తొలగించి గోడలను శుభ్రం చేస్తున్నారు. శుక్రవారం ఇక్కడి బెన్నిగానహళ్లి వంతెన గోడలపై మొలిచిన మొక్కలను క్రేన్ల సాయంతో సిబ్బంది తొలగించారు. కృష్ణరాజపురం ఊయల వంతెన, బాణసవాడి, రామమూర్తినగర తదితర ప్రాంతాల్లోని కింద వంతెనల గోడలపై మొలిచిన మొక్కలను తీసివేశారు. అక్కడ ఏర్పడిన పగుళ్లకు సిమెంటు పూత వేశారు. రింగ్ రోడ్డులో ఉన్న కింద వంతెనల గోడల సంరక్షణ చర్యలు చేపడుతున్నట్లు పాలికె అధికారులు వెల్లడించారు.

బెన్నిగానహళ్లి వంతెన గోడపై మొలిచిన మొక్కలను తీసివేస్తున్న సిబ్బంది

దళితులపై దౌర్జన్యాలను అరికట్టాలి

సీఐను సత్కరించిన దళిత నాయకులు హనుమ నర్సయ్య, నాగేంద్ర, కుమారయ్య

బెంగళూరు (పీణ్యాదాసరహళ్లి), న్యూస్‌టుడే: సమాజంలో రోజురోజుకూ అణగారిన వర్గాలపై పెరిగిపోతున్న దౌర్జన్యాలు, అత్యాచారాలను అరికట్టాలని గంగమ్మ గుడి సీఐ రఘుప్రసాద్‌ను శుక్రవారం దళిత సంఘం నాయకులు కోరారు. వారు పోలీస్ స్టేషన్‌లో సీఐని కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా షెడ్యూల్ కులాల దౌర్జన్య నియంత్రణ కమిటీ మాజీ సభ్యుడు నాగేంద్ర మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ మహిళలపై జరుగుతున్న నేరాలను నియంత్రించాలని, అగ్రవర్ణాల పెత్తనం నుంచి ఎస్సీ ఎస్టీలకు రక్షణ కల్పించాలని కోరారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను త్వరితగతిన పరిష్కరించి, నిందితులకు చట్టరీత్యా శిక్షలు పడేలా కృషి చేయాలన్నారు. అనంతరం ఆయనను దళిత సంఘాల ప్రతినిధులు హనుమ నర్సయ్య, కుమారయ్య సత్కరించారు.

క్రీడా రాజధానిగా బెంగళూరు

బెంగళూరు (క్రీడలు), న్యూస్‌టుడే: బెంగళూరు నగరం క్రీడా రాజధానిగా ప్రఖ్యాతి చెందుతోందని గవర్నర్ థావర్ చంద్ గహ్లోత్ అన్నారు. ఆయన గురువారం సాయంత్రం ప్రపంచ 10కే నిర్వహణకు విరాళాల సేకరణలో శ్రమించిన కార్పొరేట్ సంస్థలు, ఇచ్చిన దాతలకు ఏర్పాటు చేసిన ప్రశస్తుల ప్రదానం కార్యక్రమాన్ని ప్రోకామ్ ఇంటర్నేషనల్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ వివేక్‌సింగ్, కల్నల్ పునీత్‌భారద్వాజ్ తదితరులతో కలిసి ప్రారంభించి మాట్లాడారు. జ్ఞాన, విజ్ఞాన, సంస్కృతికి పేరొందిన ఉద్యాననగరం నేడు క్రీడా క్షేత్రంలో తనదైన గుర్తింపు పొందిందన్నారు. టీసీఎస్ ప్రపంచ 10కే పరుగు, బెంగళూరు మారథాన్, ప్రోకబడ్డీ, ఐపీఎల్ తదితర కార్యక్రమాలతో క్రీడా సంస్కృతి పెరిగిందన్నారు. గత ఏప్రిల్‌లో నిర్వహించిన ప్రపంచ 10కే పరుగు కార్యక్రమంలో దేశ, విదేశాల నుంచి వేలాదిమంది క్రీడాకారులు, ఔత్సాహికులు పాల్గొన్నారని గుర్తుచేశారు. ఈ పోటీల నిర్వహణతో రూ.59.20 కోట్ల విరాళాలు వచ్చాయని

గోడ పత్రికలు విడుదల చేస్తున్న గవర్నర్ థావర్‌చంద్, వివేక్‌సింగ్, వివేక్‌జాల్లి తదితరులు

టీసీఎస్ ప్రాంతీయ అధికారి సునీల్‌దేశ్‌పాండే తెలిపారు. సమాజాభివృద్ధిని కాంక్షించి ఎన్జీవోలు, కార్పొరేట్ సంస్థలు, స్థానికులు విరాళాల సేకరణలో ప్రధానపాత్ర పోషించారన్నారు. అనంతరం అధిక విరాళాలు సేకరించిన వివిధ సంస్థల ప్రతినిధులకు 'లోకోపకార' ప్రశస్తులను అందజేసి గౌరవించారు. కార్యక్రమంలో ఫోర్టిస్ ఆసుపత్రి ముఖ్యుడు డా.వివేక్‌జాల్లి, కబ్బన్ పార్క్ వాకర్స్ సంఘం అధ్యక్షుడు డా.ఉమేష్ తదితరులు పాల్గొన్నారు.

రేపు బాల సాహిత్య పుస్తకాలు విడుదల

బెంగళూరు (సాంస్కృతికం), న్యూస్‌టుడే: నగరంలోని బహురూపి పుస్తక ముద్రణ సంస్థ ఆదివారం బాలల సాహిత్యానికి సంబంధించిన 14 పుస్తకాలను విడుదల చేయనుంది. కుమారకృప రోడ్డులోని కర్ణాటక చిత్రకళా పరిషత్‌లో 6న ఉదయం జరిగే ఈ కార్యక్రమంలో బహుభాషా నటుడు ప్రకాశ్‌రాజ్, సీఎం వ్యక్తిగత కార్యదర్శి డా.నల్లకుంటె వెంకటేశ్ పాల్గొని పుస్తకాలు విడుదల చేస్తారని ముద్రణ సంస్థ వ్యవస్థాపకురాలు వి.ఎన్.శ్రీజ తెలిపారు. ముఖ్య అతిథులుగా బాల సాహితీవేత్త తేజస్వి శివానంద, రచయిత అబ్దుల్ రెహమాన్ పాషా, ఏకలవ్య ముద్రణ సంస్థ వ్యవస్థాపకులు లక్ష్మీ కరుణాకర్, టాటా ట్రస్ట్ ప్రతినిధి బి.జి.వివేక్, జి.వి.మోహన్ తదితరులు హాజరవుతారని వెల్లడించారు.

ప్రెస్‌క్లబ్‌లో నేడు సంగీత సంధ్య: నగరంలోని ప్రెస్‌క్లబ్‌లో శనివారం సాయంత్రం పాత్రికేయులు, వారి కుటుంబాల వినోదం కోసం సంగీత సంస్థ గానలహరి నిర్వహించనుంది. సంగీత డైరెక్టర్ మానసహాళ్ల నేతృత్వంలో ముగ్గురు గాయకులు తమ తీయని గొంతుతో మధురమైన పాటలు ఆలపిస్తారని సంస్థ ప్రతినిధులు తెలిపారు.

విడుదలకు సిద్ధంగా ఉన్న 14 పుస్తకాలు

ముగిసిన నైపుణ్య శిక్షణ శిబిరం

వేదికపై మాట్లాడుతున్న సౌమ్య

బెంగళూరు (క్రీడలు), న్యూస్‌టుడే: తాము ఎంచుకున్న వృత్తిలో రాణించాలంటే క్రమశిక్షణ అవసరమని, మహిళలు సహనంతో కార్యాలు నిర్వహించాలని, ఇందుకు సమయాన్ని కేటాయించుకోవాలని ఎస్‌డీఎం కళాశాల స్నాతకోత్తర విభాగం డీన్ డా.బీపీ సౌమ్య అన్నారు. ధర్మస్థలలోని ఉజిరే రూడ్‌సెట్ సంస్థలో 45 రోజుల పాటు కొనసాగిన కంప్యూటర్ డీటీపీ, కుట్టుమిషన్ శిక్షణ ముగింపు శిబిరం శుక్రవారం జరిగింది. ఇందులో పాల్గొన్న ఆమె శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ప్రమాణపత్రాలు ప్రదానం చేసి పలు సూచనలు చేశారు. వినియోగదారులతో చక్కని సౌజన్యంతో మాట్లాడాలని, ప్రభుత్వం, బ్యాంకుల ఆర్థిక సాయం పొంది ఉత్తమ భవిష్యత్తును రూపొందించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్ అజయ, ఉపన్యాసకుడు కె.కరుణాకర జైన్, సీనియర్ ఉపన్యాసకుడు అబ్రహాంజేమ్స్ తదితరులు పాల్గొన్నారు.

ధార్వాడలో చిరుధాన్యాల కెఫే ప్రారంభం

కెఫెను ప్రారంభిస్తున్న డా.హెగ్గడే, ముఖ్య అతిథులు

బెంగళూరు (సాంస్కృతికం), న్యూస్‌టుడే: ధార్వాడలోని ఎస్‌డీఎం మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఆవరణలో సిరి గ్రామోద్యోగ సంస్థకు చెందిన చిరు ధాన్యాల ఉత్పత్తుల కెఫెని ధర్మస్థల ధర్మాధికారి వీరేంద్ర హెగ్గడే, ముఖ్య అతిథులు ఎస్‌డీఎం విశ్వ విద్యాలయ ఉపకులపతి డా.నిరంజన్‌కుమార్, ఎండీ పద్మలతా నిరంజన్ దంపతులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వీరేంద్రహెగ్గడే మాట్లాడుతూ నేటి యువత ఆరోగ్యంగా జీవించడానికి పౌష్టికాహారం చాలా అవసరమన్నారు. వారికి పౌష్టిక విలువలతో కూడిన ఆహారాన్ని అందించాలన్న ఉద్దేశంతో సిరి మిల్లెట్ కెఫెను ప్రారంభించడం అభినందనీయమన్నారు. మధుమేహం, ఊబకాయం, హృదయ సంబంధ వ్యాధులను నివారించడంతో పాటు జీర్ణ ప్రక్రియకు చిరు ధాన్య ఉత్పత్తులు ఉపయోగపడతాయన్నారు. ఈ కెఫేలో చిరు ధాన్యాలతో తయారయ్యే కుక్కీస్, రస్క్, డోనట్, రిబ్బన్ పకోడి, లడ్డూ, దోసె, ఉప్మా, పోహా, బిసిబెళెబాత్, దాల్ కిచిడి, పెరుగన్నం, రొట్టెలు తదితరాలు ఎంతో రుచిగా ఉంటాయన్నారు. కార్యక్రమంలో ఎస్‌డీఎం విద్యా సంస్థల కార్యదర్శి జీవంధర కుమార్, ఫైనాన్స్ డైరెక్టర్ వి.జి.ప్రభు, సిరి మిల్లెట్ యూనిట్ సీఈఓ గణేశ్‌ప్రసాద్, డా.హేమావతి హెగ్గడే, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

కులగణన, విషజ్వరాలపై అవగాహన అవసరం

బెంగళూరు (పీణ్యాదాసరహళ్లి), న్యూస్‌టుడే: రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న ఎస్సీ, ఎస్టీ కులగణన, ప్రజలను పట్టి పీడిస్తున్న మలేరియా, విషజ్వరాలపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని దాసరహళ్లి నియోజకవర్గ నోడల్ అధికారి డాక్టర్ సునీల్ అన్నారు. ఆయన శుక్రవారం అబ్బిగిరి బీబీఎంపీ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొని పలు సూచనలు చేశారు. ప్రతి ఇంటికీ బీబీఎంపీ అధికారులు వెళ్లి డెంగీ జ్వరాలపై సర్వే చేయాలన్నారు. అలాగే కులగణనపై అవగాహన కల్పించాలన్నారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో కులగణన వివరాలు నమోదు చేసుకునేలా చూడాలన్నారు. వర్షాల నేపథ్యంలో విష జ్వరాలు వ్యాపిస్తున్నాయని, ఆశా కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బంది దోమలు బెడద నుంచి ఎలా కాపాడుకోవాలో ప్రజలకు వివరించాలన్నారు. పరిసరాలు శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, బ్లీచింగ్ పౌడి చల్లాలన్నారు. సమావేశంలో మాజీ కార్పొరేటర్ కె.నాగభూషణం, నారాయణ, ఏఈ మంజేగౌడ, ఆరోగ్య అధికారులు పాల్గొన్నారు.

సమావేశంలో సూచనలు చేస్తున్న నోడల్ అధికారి సునీల్

12 నుంచి రాయితీ ధరలకే వస్తువులు

బెంగళూరు (యలహంక), న్యూస్‌టుడే: అమెజాన్ ఈ నెల 12 నుంచి 14 వరకు ప్రైమ్‌డే కింద రాయితీ ధరలకే ఎలక్ట్రానిక్, ఇతర వస్తువులను వినియోగదారులకు అందుబాటులో ఉంచనుంది. వివిధ బ్రాండ్లకు చెందిన చరవాణులు, వంట సామగ్రి, ఫ్యాషన్ ఉత్పత్తులు, నిత్యావసరాలు తదితర నాలుగు వందలకు పైగా వస్తువులను అందుబాటులో ఉంచుతున్నట్లు నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రైమ్‌డేలో 72 గంటల పాటు నిరంతరం షాపింగ్ చేసే అవకాశం ఉందన్నారు. వివిధ బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డులను ఉపయోగిస్తే పది శాతం రాయితీలు ఇస్తామని అందులో ప్రకటించారు.

వాహనాల సంచారంలో మార్పులు

బెంగళూరు (క్రీడలు): నగరం నడిబొడ్డునున్న కంఠీరవ క్రీడాంగణంలో నేడు నీరజ్‌చోప్రా క్లాసిక్-2025 జావెలిన్‌త్రో పోటీల నేపథ్యంలో సాయంత్రం వేళల్లో వాహనాల సంచారంలో మార్పులు చేశారు. ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారంసాయంత్రం 4 నుంచి రాత్రి పది గంటల వరకు ఈ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో రవాణా వాహనాల సంచారాన్ని నిషేధించారు. అంతర్జాతీయ క్రీడాకారులు తలపడుతున్న ఈ పోటీలను తిలకించేందుకు నగర ప్రముఖులతో పాటు దాదాపు పదిహేనువేలకుపైగా క్రీడాభిమానులు, ఔత్సాహికులు రానున్నారు. ఈ కారణంగా వాహనాల సంచారంలో సమస్యలు కలగకుండా మార్పులు చేశారు. స్థానికులు మెట్రో, బీఎంటీసీ బస్సులను వినియోగించుకోవాలని సూచించారు. క్రీడాభిమానులకు సెయింట్ జోసెఫ్ కళాశాల, యుబీసీసీ మాల్‌లో పే అండ్ పార్కింగ్ వ్యవస్థలు ఉన్నాయి. రవాణా వాహనాలకు ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేశారు.

వైభవంగా ఆషాఢ పూజలు

తుమకూరు నగరంలోని బార్‌లైన్ బడావణెలో వెలసిన చాముండేశ్వరి ఆలయంలో ఆషాఢ శుక్రవారం పూజలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవారిని విశేషంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. నగరంలో 1929లో స్థాపించిన ఈ ఆలయ శతమానోత్సవ ఆచరణకు సిద్ధంగా ఉంది. నాటి నుంచి నేటివరకు నిరంతరంగా పూజలు కొనసాగుతున్నాయి. ఈ నెల 17న చాముండేశ్వరి జయంతిని నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధాన పూజారి సుహాస్ ఆచార్యులు తెలిపారు. -న్యూస్‌టుడే, తుమకూరు

రామకృష్ణ మఠానికి విద్యుత్తు వాహనాలు

విద్యుత్తు వాహనాలతో సంస్థ ప్రతినిధులు

బెంగళూరు (హలసూరు), న్యూస్‌టుడే: బన్నేరుఘట్ట సమీపంలోని శివనహళ్లిలో రామకృష్ణ మఠం నిర్వహిస్తున్న శారదా దేవి విద్యా కేంద్రానికి రెండు విద్యుత్తు వాహనాలు, ఉపాధ్యాయినులు ఉండేందుకు 16 గదుల నివాస సముదాయాన్ని వర్చూసా ఫౌండేషన్ అందజేసింది. మారుమూల గ్రామాల్లో ఉంటున్న విద్యార్థులకు ఉచితంగా విద్యా బోధన అందించేందుకు నాలుగు దశాబ్దాలుగా సేవలందిస్తున్న మఠానికి తమ కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా బస్సులు, వసతి సదుపాయాలు కల్పించినట్లు వర్చూసా ఫౌండేషన్ సీఎఫ్ఓ అమిత్ బజోరియా తెలిపారు. కార్యక్రమంలో మఠం ప్రతినిధులు స్వామి ఆత్మవిద్యానంద, ముక్తిదానంద, ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం

బెంగళూరు (అడుగోడి), న్యూస్‌టుడే: అతివేగంగా వస్తున్న ఓ ప్రైవేట్ బస్సు ముందు వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఘటనలో ఎ.నారాయణపుర నివాసి మేఘన(61) మృతి చెందారు. ఈ ప్రమాదం శుక్రవారం ఉదయం మహదేవపుర సంచార పోలీసు ఠాణా పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం 8 గంటలకు ఎ.నారాయణపుర నుంచి మహదేవయ్య తన భార్య మేఘనతో కలిసి ద్విచక్రవాహనంలో ఇందిరా నగర్‌కు బయలుదేరారు. పాత మద్రాసు రోడ్డులోని బెన్నిగానహళ్లి రైల్వే వంతెన అతివేగంగా వస్తున్న ప్రైవేట్ బస్సు వీరి ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. ఇద్దరూ కిందపడ్డారు. మేఘన తలకు తీవ్ర గాయమవడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మహదేవయ్య చిన్నపాటి గాయాలతో బయటపడ్డారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారైన డ్రైవర్ కోసం గాలింపు చేపట్టారు.

కామాంధుడి అరెస్టు

బెంగళూరు (యలహంక), న్యూస్‌టుడే: మిఠాయి ఆశ చూపించి ఏడేళ్ల బాలికపై లైంగిక దౌర్జన్యానికి పాల్పడిన కేరళ వాసి మహ్మద్‌హాజీని బాగలకుంటె పోలీసులు అరెస్టు చేశారు. మిఠాయి ఇస్తానని తమ పాపను తీసుకెళ్లి లైంగిక దౌర్జన్యానికి పాల్పడినట్లు బాలిక తల్లిదండ్రులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.

రుణగ్రస్థురాలి ఇంటికి నిప్పు

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే: అప్పు చెల్లించలేదన్న కోపంతో రుణదాత మహిళ ఇంటికి నిప్పుపెట్టి పరారైన ఘటన గురువారం రాత్రి వివేకానగర పోలీసు ఠాణా పరిధిలో జరిగింది. నిందితుడు సుబ్రమణి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుబ్రమణి స్నేహితుడు వెంకటరమణి అనే వ్యక్తి చెల్లెలు నిందితుడి వద్ద రూ.5 లక్షలు అప్పు తీసుకుంది. ఏళ్లు గడిచినా అప్పు తీర్చలేదు. ఈ నేపథ్యంలో సుబ్రమణి గురువారం రాత్రి వెంకటరమణి ఇంటికి వెళ్లి గొడవపడ్డాడు. కోపంతో తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ ఇంట్లో చల్లి నిప్పుపెట్టి పరారయ్యాడు. మంటలను తక్షణం ఇంట్లో ఉన్న వ్యక్తులు నీరుపోసి ఆర్పారు.

పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు

చిత్రదుర్గం, న్యూస్‌టుడే: చిత్రదుర్గం జిల్లా నాయకనహట్టి పోలీసు ఠాణా పరిధిలో 2023లో జరిగిన బాలిక అపహరణ, అత్యాచారం కేసులో నిందితుడు పునీత్ కుమార్(29)కు రెండో జిల్లా అదనపు న్యాయాలయం 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చిందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ జగదీశ్ శుక్రవారం తెలిపారు. నిందితుడు పునీత్ కుమార్‌పై పోలీసు అధికారులు కేసు నమోదు చేసి విచారణ జరిపి కోర్టుకు అభియోగ పత్రాన్ని సమర్పించారు. నేరారోపణ నిర్ధారణ కావడంతో న్యాయమూర్తి గంగాధర నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.25 వేలు జరిమానా విధించారు. బాధిత బాలికకు రూ.4 లక్షల పరిహారం చెల్లించాలని తీర్పులో ప్రకటించారు.

In the Court of the I Addl. Junior Civil Judge : Nellore, A.P. State
O.S.No. 164 /2024
నారిశెట్టి నాగేశ్వరరావు - వాది
Vs
నల్లగొండ్ల విజయకృష్ణ - ప్రతివాది
ప్రతివాదికి నోటీసు
నల్లగొండ్ల విజయకృష్ణ S/o మాలకొండయ్య, నెం. 13, 14, 15, 16, 1st Cross, అచ్చయ్య శెట్టి లేఅవుట్, RMV ఎక్స్‌టెన్షన్, సదాశివనగర్, బెంగళూరు-560080
పై నెంబరున వాది మీ నుండి ప్రామిసరి నోటు బాకీ రాబట్టుకొనుటకు పై తెలిపిన కోర్టులో మీపై దావా దాఖలు చేసియున్నారు. సదరు దావాలో మీకు నోటీసు నిమిత్తం 17-07-2025కి వాయిదా వేసి యున్నారు. కావున వాయిదా రోజు ఉదయం 10-30 గంటలకు మీరు స్వయంగా గానీ లేదా వకీలు ద్వారా గానీ పై తెలిపిన కోర్టులో హాజరై ఆక్షేపణలు తెలుపుకో వలసినది. లేనియెడల కేసు మీ పరోక్షమున తీర్మానించబడును.
పోతురాజు వేణుగోపాల్, B.Sc., B.L
వాది తరఫు అడ్వొకేట్, నెల్లూరు

పత్తి విత్తన సంస్థలకు ఒప్పందం తప్పనిసరి

రైతులు, ఏజెంట్లకు సూచనలు చేస్తున్న జిల్లాధికారి శుభకల్యాణ్

తుమకూరు: తుమకూరు జిల్లాలో 4,835 హెక్టార్లలో పత్తి పండిస్తున్న రైతులతో పత్తి విత్తనాల విక్రయ సంస్థలు ఆగస్టు 3వ తేదీలోగా తప్పనిసరిగా ఒప్పందాలు చేసుకోవాలని జిల్లాధికారి శుభకల్యాణ్ సూచించారు. తుమకూరులోని జిల్లాధికారి కార్యాలయంలోని సభాంగణంలో శుక్రవారం రైతులు, పత్తి విత్తనాల సంస్థల ఏజెంట్లతో ఆమె సమావేశమై పలు సూచనలు చేశారు. జిల్లాలోని శిర, మధుగిరి, పావగడ, చిక్కనాయకనహళ్లి తాలూకాల పరిధిలోని కొన్ని ప్రైవేటు పత్తి విత్తనాల అమ్మకం సంస్థలు విత్తనాలను రైతులకు ఇచ్చి, పంట ఉత్పత్తి చేసిన తర్వాత డబ్బులు ఇవ్వకుండా మోసగించినట్లు తన దృష్టికి వచ్చిందని అన్నారు. ఈ నేపథ్యంలో సంస్థలు కర్షకులతో ఒప్పందం చేసుకోవాలన్నారు. దాని ప్రకారం రైతుల బ్యాంకుల ఖాతాల్లో నగదు వేయాలన్నారు. మూడు నెలల కాలవ్యవధిలో జీఓటీ పరీక్షలకు లోబడి నిర్ణీత పంట ధరను బ్యాంకు ఖాతాల్లో వేయాలన్నారు. నగదు జమ ఆలస్యమైతే విత్తనాల సంస్థలపై తగు చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా ఎస్పీ కె.వి.అశోక్ మాట్లాడుతూ జిల్లాలో పత్తి పంటలకు సంబంధించి 18 ప్రైవేటు విత్తన సంస్థలు రైతులతో ఒప్పందం చేసుకున్నాయని, దాని ప్రకారం వారు పండించిన పంట, విత్తనాలను మొత్తం కొనుగోలు చేయాలన్నారు. సమావేశంలో వ్యవసాయాధికారి రమేష్, జడ్పీ ఉప కార్యదర్శి ఈశ్వరప్ప, రైతు ప్రతినిధులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలలకు చేయూతనివ్వండి

విద్యా సామగ్రి అందుకున్న విద్యార్థులతో లోకేశ్ తదితరులు

పావగడ, న్యూస్‌టుడే: ప్రజలు తమ పుట్టిన రోజులు, ఇతర కార్యక్రమాల సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలకు తగినంత సాయం అందజేసి పేద విద్యార్థుల అభివృద్ధికి చేయూతనిస్తే బాగుంటుందని వాల్మీకి యువ నాయకుడు, రాజ్యోత్సవ ప్రశస్తి గ్రహీత పాలేగార్ లోకేష్ విన్నవించారు. ఆయన పావగడ తాలూకా బంగారు నాయకన బెట్ట గ్రామంలో శుక్రవారం మహర్షి వాల్మీకి, డా.బి.ఆర్.అంబేడ్కర్ విగ్రహాల మధ్య తన అభిమానులు ఏర్పాటు చేసిన పుట్టిన రోజు వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు విద్యా సామగ్రిని అందజేసి మాట్లాడారు. పుట్టిన రోజు విందులకు వెచ్చించే డబ్బును పేద విద్యార్థులకు కేటాయిస్తే సమాజాభివృద్ధికి తోడ్పడిన వారవుతారన్నారు. అనంతరం నిడిగల్లు హోబళి బడక్కనకొట్టిగె గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు విద్యా సామగ్రిని, కె.టి.హళ్ళిలోని శ్రీశారద విద్యా సంస్థకు జాతీయ నాయకుల భావ చిత్రాలను అందజేశారు. కార్యక్రమంలో నాయకులు నరసింహనాయక, ఓంకార్ నాయక, భాస్కర్ నాయక, ఎం.ఎస్.మూర్తి, అంజన్ నాయక, హరీశ్, బ్యాడనూరు శివు, బేకరి నాగరాజు, రూప తదితరులు పాల్గొన్నారు.

వైద్య నగరిగా ఉద్యాననగరి

బెంగళూరు (యశ్వంతపుర): బెంగళూరు నగరం మెడికల్ హబ్‌గా మారుతోందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజలతో పాటు విదేశీయులు వచ్చి ఇక్కడ చికిత్స పొందుతున్నారని గుర్తుచేశారు. ఆయన శుక్రవారం ఇక్కడ రామయ్య మెమోరియల్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఆధునిక సౌకర్యాలతో కూడిన ఆసుపత్రులు, అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి పొందిన వైద్య నిపుణులు, ఉత్తమ చికిత్స అందుబాటులో ఉందన్నారు. ఆరోగ్య మంత్రి దినేశ్‌గుండూరావు మాట్లాడుతూ దేశంలోనే ఉత్తమ ఆధునిక వైద్య చికిత్సకు రామయ్య ఆసుపత్రి ప్రసిద్ధి చెందిందని గుర్తుచేశారు. కార్యక్రమంలో గోకుల విద్యాసంస్థ అధ్యక్షుడు ఎం.ఆర్.సీతారామ్, గోకుల విద్యా సంస్థ (వైద్యం) అధ్యక్షుడు డాక్టర్ ఎం.ఆర్.జయరామ్, డాక్టర్ నాగేంద్ర స్వామి తదితరులు పాల్గొన్నారు.

కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌జోషి, ఆరోగ్య మంత్రి దినేశ్‌గుండూరావు, మాజీ మంత్రి సీతారామ్ తదితరులు

In the Court of the I Addl. Junior Civil Judge : Nellore, A.P. State
I.A.No. 161 / 2024
O.S.No. 164 / 2024
నారిశెట్టి నాగేశ్వరరావు - పిటిషనర్ / వాది
Vs
నల్లగొండ్ల విజయకృష్ణ - రెస్పాండెంట్ / ప్రతివాది
రెస్పాండెంట్‌కు నోటీసు
నల్లగొండ్ల విజయకృష్ణ S/o మాలకొండయ్య, నెం. 13, 14, 15, 16, 1st Cross, అచ్చయ్య శెట్టి లేఅవుట్, RMV ఎక్స్‌టెన్షన్, సదాశివనగర్, బెంగళూరు-560080
పై నెంబరున పిటిషనరు / వాది మీ తాలూకు షెడ్యూలు ఆస్తిని అటాచ్‌మెంట్ బిఫోర్ జడ్జిమెంటుగా కోరుతూ పై తెలిపిన కోర్టులో మీపై ఆర్డరు 38, రూల్ 5 ఆఫ్ సి.పి.సి. ప్రకారం పిటిషన్ దాఖలు చేసి యున్నారు. సదరు పిటిషన్‌లో మీకు నోటీసు నిమిత్తం తే 17-07-2025కి వాయిదా వేసి యున్నారు. కావున వాయిదా రోజు ఉదయం 10-30 గంటలకు మీరు స్వయంగా గానీ లేదా వకీలు ద్వారా గానీ పై తెలిపిన కోర్టులో హాజరై ఆక్షేపణలు తెలుపుకోవలసినది. లేనియెడల కేసు మీ పరోక్షమున తీర్మానించబడును.
పోతురాజు వేణుగోపాల్, B.Sc., B.L
పిటిషనరు / వాది తరఫు అడ్వొకేట్, నెల్లూరు

బళ్ళారి

• బళ్ళారి • రాయచూరు • కొప్పళ • విజయనగర • చిత్రదుర్గ

న్యాయస్థానంలో శివుడికి ఊరట

బెంగళూరు (సదాశివనగర), న్యూస్‌టుడే: భాజపా అధికారంలో ఉన్నప్పుడు ఆయా పనులకు వసూలు చేసిన లంచాల జాబితా అంటూ ప్రతికలు, సామాజిక మాధ్యమాలకు ప్రకటన విడుదల చేసిన కేసులో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌పై తక్షణమే చర్యలు తీసుకోకుండా ఉన్నత న్యాయస్థానం స్టే ఇచ్చింది. ఉప ముఖ్యమంత్రిపై పరువు నష్టం, క్రిమినల్ కేసును భాజపా రాష్ట్ర విభాగం కార్యదర్శి, ఎమ్మెల్సీ కేశవ ప్రసాద్ దాఖలు చేశారు. ఇదే కేసులో లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌గాంధీపై హైకోర్టు గత జనవరిలో స్టే ఇచ్చింది. డీసీఎం తరఫు న్యాయవాది వాదనలు పరిగణనలోకి తీసుకున్న జస్టిస్ ఎస్ఆర్ కృష్ణకుమార్ తదుపరి ఆదేశాల వరకు విచారణపై స్టే ఇస్తూ ఆదేశాలు ఇచ్చారు.

వైద్యుడికి కర్ణాటక భూషణ్ ప్రశస్తి

రాయచూరు, న్యూస్‌టుడే: కలబురగిలోని పారంపరిక వైద్యుడు, హిందూ మహాసభ రాష్ట్ర సీనియర్ ఉపాధ్యక్షుడు దినకరరావ్ నారాయణరావ్ కులకర్ణికి కర్ణాటక భూషణ్ రాష్ట్రస్థాయి పురస్కారం వరించింది. బెంగళూరులోని రవీంద్ర కళా క్షేత్రంలో ఈ నెల 6న నిర్వహించనున్న కన్నడ సాంస్కృతిక వందనలో ఆయనకు ప్రశస్తి ప్రదానం చేస్తారు. నాలుగు దశాబ్దాలుగా ఆయన అందిస్తున్న వైద్య, ఆధ్యాత్మిక సేవలను పరిగణనలోకి తీసుకుని ప్రశస్తికి ఎంపిక చేసినట్లు కర్ణాటక మీడియా క్లబ్ ప్రధాన కార్యదర్శి రమేష్ వెల్లడించారు. మీడియా క్లబ్ రాష్ట్రవ్యాప్తంగా సామాజిక సేవలందించే వారిని గుర్తించి ప్రతి ఏటా పురస్కారాలను అందజేస్తోంది. కులకర్ణి అష్టగి గ్రామంలోని లక్ష్మీ దేవస్థాన ట్రస్ట్ సమితి సంస్థాపక అధ్యక్షుడిగా ఉన్న విషయం తెలిసిందే

దినకరరావ్

సంచార నియమాలు పాటించాల్సిందే

ఆటో చోదకులకు అవగాహన కల్పిస్తున్న పోలీస్ అధికారి

రాయచూరు, న్యూస్‌టుడే: సంచార నియమాలను పాటించకుండా, లైసెన్సులు లేకుండా ఆటోలను నడుపుతున్న చోదకులపై ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. ఈ నెల 1 నుంచి సంచార పోలీసులు నగరంలో స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. గత నాలుగు రోజుల్లో 200 ఆటోలను సీజ్ చేశారు. ఒక్కో చోదకుడికి రూ.500 జరిమానా విధించారు. చలానా రూపంలో రూ.లక్ష వసూలు చేశారు. ట్రాఫిక్ నిబంధనలపై ఆటోవాలాలకు శుక్రవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సంచార పోలీసు అధికారి మాట్లాడుతూ డ్రైవింగ్ లైసెన్సు, బీమా, వాహన సామర్థ్యం, పర్మిట్ పత్రాలను దగ్గర ఉంచుకోవాలని సూచించారు. వాహనాలను అడ్డదిడ్డంగా నడిపినా, శబ్ద కాలుష్యానికి పాల్పడినా, నో పార్కింగ్ ప్రాంతాల్లో నిలిపినా సహించేది లేదని స్పష్టం చేశారు. పోలీసులు తీసుకున్న చర్యలతో కొందరు డ్రైవర్లలో మార్పు మొదలైంది. లైసెన్సుల కోసం ఆర్టీవో కార్యాలయానికి వెళ్లడం కనిపించింది. మరోవైపు స్కూల్ బస్సులకు సామర్థ్య పరీక్షలు చేయించాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఆగిన శిరస్త్రాణం తనిఖీలు

రోడ్డు ప్రమాదాల్లో మరణాల నియంత్రణకు శిరస్త్రాణం తప్పనిసరిగా ధరించాలని ఈ ఏడాది ఆరంభంలో జిల్లా యంత్రాంగం సూచించింది. మన కోసమే మంచి నిర్ణయం తీసుకున్నారని భావించిన ద్విచక్ర వాహనదారులు జిల్లావ్యాప్తంగా స్పందించారు. కొత్త హెల్మెట్లు కొనుగోలు చేశారు. ధరించని వారిపై పోలీసులు జరిమానా వేశారు. 90 శాతం మంది వాహనదారులు శిరస్త్రాణం ధరించడం మొదలుపెట్టారు. ఏప్రిల్, మే మాసాల్లో ఎండల తీవ్రత నేపథ్యంలో పోలీసులు తనిఖీలు ఆపారు. జూన్ నుంచి ఉష్ణోగ్రతలు పడిపోయి వాతావరణం చల్లగా మారింది. పోలీసులు అడగకపోవడంతో చోదకులు శిరస్త్రాణాలు ధరించడం లేదు. మళ్లీ తనిఖీలు చేపట్టాలని పలువురు వాహనచోదకులు కోరుతున్నారు.

భక్తుల కొంగుబంగారం.. చాముండేశ్వరి వైభవం!

విజయలక్ష్మి అలంకరణలో అమ్మవారు

మైసూరు, న్యూస్‌టుడే: నాడ దేవత చాముండేశ్వరి అమ్మవారు రెండో ఆషాఢ శుక్రవారం విజయలక్ష్మి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, మంత్రి చెలువరాయస్వామి సతీసమేతంగా దర్శనం చేసుకోగా, నటులు డాలి ధనుంజయ, దర్శన్, చిక్కణ్ణ, దస్తూర్ గౌడ, పూజల్లో పాల్గొన్నారు. మైసూరు ఎంపీ, రాజవంశస్థుడు యదువీర్ కృష్ణదత్త ఒడెయరు కుటుంబ సమేతంగా ఆలయానికి వచ్చి దర్శనం చేసుకున్నారు. భక్తులు ఆలయ ప్రాకారం సూచించిన సంప్రదాయానికి అనుగుణంగా దుస్తులు ధరించాలని తనను పలకరించిన భక్తులకు ఒడెయరు సూచించారు. శుక్రవారం వేకువ జామున 3 నుంచే అమ్మవారి మూల విగ్రహానికి అభిషేకం, అర్చన, అలంకరణలు చేశారు. దర్శనాలు ఉదయం 5.30కి ప్రారంభమయ్యాయి. శుక్రవారం రాత్రి 9.30కి మహామంగళహారతి అనంతరం 10 గంటల వరకు భక్తుల దర్శనానికి అవకాశం కల్పించారు. దర్శనం చేసుకుని వెళుతున్న సమయంలో తొక్కిసలాట జరగకుండా పోలీసులు, హోంగార్డులు సహకరించారు. కొండ దిగువ నుంచి బెట్టకు చేరుకునేందుకు ఆర్టీసీ, సిటీ బస్సులను ఏర్పాటు చేయడంతో కొండపై ఎక్కువ మంది భక్తులు దర్శనానికి అవకాశం కలిగింది. మెట్ల మార్గంలో వెళ్లిన భక్తులు దర్శనం చేసుకుని ముందుకు వెళ్లేందుకు అవకాశం కల్పించారు.

భార్యతో కలిసి దర్శనం చేసుకుంటున్న మంత్రి చెలువరాయస్వామి

ఆలయంలో పూజ చేయించుకుంటున్న డీకే శివకుమార్

చాముండి ఆలయంలో భార్య, కుమారుడు, కోడలు, మనవడితో కలిసి పూజ చేయించుకుంటున్న కుమారస్వామి

అమ్మోరి కొండపై కుమారన్న

మైసూరు, న్యూస్‌టుడే: కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామి చాముండి బెట్టపై భార్య, కుమారుడు, కోడలు, మనవడితో కలిసి చాముండేశ్వరి ఆలయంలో శుక్రవారం దర్శనం చేసుకుని పూజలు చేయించుకున్నారు. మాజీ మంత్రి సారా మహేశ్, ఎమ్మెల్యేలు జీటీ దేవేగౌడ, మంజేగౌడ, వివేకానంద, మాజీ ఎమ్మెల్యే అశ్విన్ కుమార్, మాజీ మేయరు చిన్న రవి తదితరులు కేంద్ర మంత్రికి కావలసిన సదుపాయాలు కల్పించారు.

● మేకెదాటు ప్రాజెక్టుకు కేంద్రం అనుమతులు ఇవ్వకుండా అడ్డుపడుతోందని అధికార కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలను కేంద్ర మంత్రి కుమారస్వామి ఖండించారు. మండ్యలో తనను కలుసుకున్న విలేకరులతో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌తో భాగస్వామిగా ఉన్న డీఎంకే తమిళనాడులో అధికారంలో ఉందన్నారు. ప్రాజెక్టు నిర్మించాలంటే తమకు ఎటువంటి అభ్యంతరం లేదని అక్కడి ప్రభుత్వం చెబితే.. అనుమతులు క్షణాల్లో వస్తాయన్నారు. మేకెదాటు ప్రాజెక్టును ఏ నాటికైనా దేవేగౌడ కుటుంబానికి చెందిన వారే పూర్తి చేస్తారని ధీమా వ్యక్తం చేశారు.

బనశంకరి.. భక్తభేరి

చాముండేశ్వరి అలంకరణలో శాకంబరి దేవి

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే: రాజధాని నగరంలో వెలసిన బనశంకరి అమ్మవారి ఆలయంలో రెండో ఆషాఢ శుక్రవారానికి భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు రద్దీ కొనసాగింది. అమ్మవారిని వివిధ రకాల ఫలాలు, పుష్పాలతో అలంకరించగా, శాకంబరీ దేవిని చాముండేశ్వరి రూపంలో తీర్చిదిద్దారు. పట్టణ మల్లేశ్వరంలోని ఆలయం వద్ద రంగోలి, ఇతర పుష్పాలతో అలంకరణలు చేశారు. రాహుకాలం పూజలో భాగంగా భక్తులు నిమ్మ దొప్పల్లో దీపాలు వెలిగించారు. మొక్కులు ఉన్న భక్తులు తులాభార సేవలో బియ్యం, బెల్లం, నెయ్యి, నూనె, కందిపప్పు తదితరాలను అందించారు. భక్తులకు నిర్వహించిన అన్న సంతర్పణలను దేవాదాయ శాఖ అధికారులు పర్యవేక్షించారు.

బనశంకరి అమ్మవారి ఆలయ ఆవరణలో భక్తుల రద్దీ



ఫలాలు, పుష్పాల అలంకరణలో బనశంకరి అమ్మవారు

నమో.. జగన్మాత!

బెంగళూరు (సాంస్కృతిక), న్యూస్‌టుడే: రాష్ట్ర వ్యాప్తంగా శక్తి పీఠాలు, దేవతామూర్తుల ఆలయాల్లో ఆషాఢ శుక్రవార పూజలు ఘనంగా నిర్వహించారు. బెంగళూరు నగరానికి చేరువలోని కనకపుర సమీప కబ్బాళమ్మ ఆలయంలో భక్తుల ప్రవేశానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శక్తిమాతగా పేరొందిన కబ్బాళమ్మ దర్శనానికి సమీప తమిళనాడు రాష్ట్రం నుంచీ భక్తులు తరలిరావడం ప్రస్తావనార్హం. మండ్య జిల్లా శ్రీరంగపట్టణ శివార్లలో కావేరీ నదీతీరాన వెలసిన నిమిషాంబా ఆలయంలోనూ మూలవిరాట్‌ను దేదీప్యమానంగా అలంకరించారు. మైసూరు చాముండి కొండ వద్ద భక్తులు తెల్లవారుజామునే దేవీ దర్శనం చేసుకోవడానికి వీలుగా గురువారం రాత్రి నుంచే కొండమార్గం పట్టడం కనిపించింది. శివమొగ్గ జిల్లాలో ప్రఖ్యాత సిగందూరు చౌడేశ్వరీ మాత సన్నిధిలో దీపప్రజ్వలనకు భక్తులు ప్రాధాన్యమిచ్చారు. శరావతి వెనుక జలాల్లో విస్తరించిన ఈ ఆలయం శక్తి కేంద్రమని ప్రజలు విశ్వసిస్తారు. సిరిసి పట్టణ ఆదిదేవత మారికాంబ ఆలయం భక్తజనంతో కిటకిటలాడింది. ఉత్తర కర్ణాటక జిల్లాలోని వివిధ తాలూకాల నుంచి ఉదయమే ప్రజలు కదలి రావడంతో ఈ చిరు పట్టణం సందడిగా మారింది. ఉత్తర కన్నడ జిల్లాలోనే వెలసిన కొల్లూరు మూకాంబికా క్షేత్రంలో సంప్రదాయ పూజాదికాలను విధివిధానాలతో నిర్వహించారు. రేవునగరి మంగళూరు గ్రామ దేవత మంగళాదేవిని ప్రత్యేకంగా అలంకరించారు.

వక్ఫ్ దిద్దుబాటు చట్టం రద్దు చేయాలని నిరసన

సింధనూరు పాతబజార్ హుదా మసీదు వద్ద ముస్లిం సోదరుల మానవహారం

సింధనూరు, న్యూస్‌టుడే: ప్రభుత్వం తక్షణం వక్ఫ్ దిద్దుబాటు చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ సింధనూరులో శుక్రవారం మధ్యాహ్నం ముస్లిం సోదరులు వివిధ మసీదుల వద్ద మానవహారం నిలబడి నిరసన ప్రదర్శన జరిపారు. ప్రభుత్వం తెచ్చిన ఈ దిద్దుబాటు తారతమ్యంతో కూడుకుంది, మాకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది మాకు భరోసా కాదు తీవ్ర నిరాశ అంటూ విమర్శించారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ..మానవహారంలో ఫ్ల కార్డులు ప్రదర్శించారు. జమాతే సింధనూరు అధ్యక్షుడు మహమ్మద్ హుసేన్, కార్యదర్శి షర్ఫుద్దీన్, హుదా మసీదు ఇమామ్ హాఫీజ్ సయ్యద్ ఉసామ్, హుసేన్ బాషా, వసీం, మహ్మద్ సాద్రీ, మౌలాసాబ్, మహబూబ్‌సాబ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. పట్టణంలోని అన్ని మసీదుల వద్ద నమాజ్ ప్రార్థనలు ముగించి ఈ ప్రదర్శన చేపట్టారు.

నేడు, రేపు విద్యుత్తు సరఫరా బంద్

రాయచూరు, న్యూస్‌టుడే: రాయచూరు నగరంలోని డ్యాడీ కాలనీలో చేపట్టిన విస్తరణ పనుల నేపథ్యంలో శని, ఆదివారాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పలు ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోనున్నట్లు జెస్కాం ఇంజినీర్లు తెలిపారు. డ్యాడీ కాలనీ, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సిటీ క్లబ్, పీసీబీ, డుంబా, బసవ, కాకతీయ, శాంతి, అల్లినాయక్, గురుబసవ, డాలర్స్ కాలనీల్లో విద్యుత్తు సరఫరా ఉండదని, వినియోగదారులు సహకరించాలని వారు సూచించారు.

రైల్వేస్టేషన్‌లో సమస్యల పరిశీలన

స్టేషన్ మేనేజర్‌తో సమావేశమైన సభ్యులు

రాయచూరు, న్యూస్‌టుడే: రాయచూరు రైల్వేస్టేషన్‌లో నెలకొన్న సమస్యలను గుర్తించేందుకు దక్షిణమధ్య రైల్వేజోన్, గుంతకల్లు విభాగం సలహా సమితి సభ్యులు ఎం.మారెప్ప, చంద్రశేఖర్, సిద్ధలింగయ్య స్వామి, చంద్రశేఖర్ జానేకల్ శుక్రవారం మూడు ప్లాట్‌ఫారాలను పరిశీలించారు. వారి వెంట చీఫ్ కమర్షియల్ ఇన్‌స్పెక్టర్ హేమరాజగౌడ, చీఫ్ హెల్త్ ఇన్‌స్పెక్టర్ వి.అమరనాథ్ ఉన్నారు. స్టేషన్‌లో అపరిశుభ్రత, పని చేయని లిఫ్టులు, దివ్యాంగులకు కుర్చీలు లేకపోవడం, ప్లాట్‌ఫారాల్లో కొన్నిచోట్ల టైల్స్ వేయకపోవడం చూసి అసంతృప్తి వ్యక్తం చేశారు. రైల్వేస్టేషన్‌ను శుభ్రపరిచే యంత్రాల్లో ఒకటే పనిచేయడంపై ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఒక యంత్రంతో స్వచ్ఛత పనులు ఎలా చేస్తున్నారని ప్రశ్నించారు. వెంటనే రెండోది బాగు చేయించాలని సూచించారు. లగేజీ గది, విశ్రాంత గదులను చూశారు. అనంతరం స్టేషన్‌మాస్టర్ అశోక్‌కుమార్ మీనాతో సమావేశమయ్యారు. శునకాలు, పశువుల సంచారంపై నగరపాలక సంస్థ అధికారుల దృష్టికి తేవాలన్నారు. లిఫ్టులను వేగంగా మరమ్మతులు చేయించాలని, మణగూరు-కొల్హాపూరు ఎక్స్‌ప్రెస్‌ను పునరుద్ధరించేలా సిఫార్సు చేయాలని సూచించారు. స్టేషన్ మాస్టర్ మాట్లాడుతూ విద్యుత్తు చాలిత దివ్యాంగుల వాహనాల నిర్వహణకు మూడుసార్లు టెండర్లు ఆహ్వానించినా ఎవరూ రానందున తోపుడు కుర్చీలను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. సమస్యలను వినతిపత్రం రూపంలో అందజేస్తే ఉన్నత అధికారుల దృష్టికి తెస్తానని చెప్పారు.

పాలికె తాఖీదు రద్దుకు డిమాండ్

అధికారికి వినతిపత్రం ఇచ్చిన భండారి

రాయచూరు, న్యూస్‌టుడే: రాయచూరు నగరపాలక సంస్థ పరిధి వార్డు నంబరు4లో మావిన చెరువుకు దగ్గర్లో నివసిస్తున్న పేదలను ఖాళీ చేయాలని కమిషనర్ మహాపాత్ర ఇచ్చిన నోటీసు వెనక్కి తీసుకునేలా సూచించాలని బీఎస్పీ నాయకులు జిల్లా యంత్రాంగానికి విజ్ఞప్తి చేశారు. ఈమేరకు శుక్రవారం బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి బసవరాజ భండారి, జిల్లా అధ్యక్షుడు జైభీమ్ నేతృత్వంలో నాయకులు జిల్లా పాలనాధికారి కార్యాలయ అధికారికి వినతిపత్రం అందజేశారు. 50 ఏళ్లకుపైగా నివాసం ఉంటున్న పేదలను ఉన్నపళంగా వెళ్లిపోవాలంటే ఎక్కడ తల దాచుకుంటారని ప్రశ్నించారు. కూలి పనులు చేసుకొని బతికే కుటుంబాలకు ప్రత్యామ్నాయం చూపకుండా ఖాళీ చేయాలని తాఖీదు ఇవ్వడం సమంజసం కాదన్నారు. కొంతమంది వద్ద ఇంటి హక్కు పత్రం, బ్యాంకు ఖాతా సంఖ్య, ఇతర అధీకృత దాఖలాలు ఉన్నాయని వివరించారు. నోటీసు రద్దు చేయకపోతే కార్యాలయం వద్ద ధర్నాకు దిగుతామని హెచ్చరించారు.

దేవినగర్‌లో మౌలికవసతులు కల్పించరా

అధికారిణికి వినతిపత్రం అందజేస్తున్న సమితి సభ్యులు

రాయచూరు, న్యూస్‌టుడే: రాయచూరు నగరంలోని దేవినగర్, బుద్ధనగర్ పేదల బస్తీ (21 వార్డు)ల్లో కనీస మౌలిక వసతులు కల్పించాలని, జనాభాకు అనుగుణంగా మరుగుదొడ్లు నిర్మించాలని 'సామాజిక న్యాయం కోసం దళిత మూలభూత హక్కుల పోరాట సమితి' నగరపాలక సంస్థపై ఒత్తిడి తెచ్చింది. సమితి జిల్లాధ్యక్షుడు శరణబసవ, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో సభ్యులు రాజు, ఎస్.రెడ్డి, నాగరాజ్, రాజశేఖర్ తదితరులు శుక్రవారం సంబంధిత అధికారిణికి వినతిపత్రం అందజేసి సమస్యలు తెలిపారు. విద్యుద్దీపాలు వెలగడం లేదని, కేవలం రెండు మరుగుదొడ్లు ఉండటంతో 1200 మందికిపైగా కార్మిక కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చాలీచాలని శౌచాలయాలతో ముఖ్యంగా మహిళలు పడే బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయన్నారు. 15 రోజుల్లో సమస్యలు పరిష్కరించకపోతే పోరాటం చేస్తామని హెచ్చరించారు.

బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడి మృతికి సంతాపం

అయ్యనగౌడ

మాన్వి,న్యూస్‌టుడే: సిరివార తాలూకా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు, వీరశైవ సముదాయం ప్రముఖుడు అయ్యనగౌడ జంబలదిన్ని(55) కన్నుమూశారు. గురువారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. గడిచిన పదేళ్లుగా ఆయన బ్లాక్‌కాంగ్రెస్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. గౌడ మృతి విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే హంపయ్యనాయక్ జంబలదిన్ని గ్రామంలోని అయ్యనగౌడ ఇంటికి చేరుకుని మృతదేహానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. తన కళ్లెదుట పెరిగిన యువకుడని, రెండుసార్లు తన గెలుపులో కీలకపాత్ర పోషించాడని గుర్తుచేసుకుని ఎమ్మెల్యే కన్నీటి పర్యంతమయ్యారు. ఆయన మృతికి రాష్ట్ర చిన్ననీటి, శాస్త్ర, సాంకేతిక శాఖల మంత్రి ఎన్.ఎస్.బోసురాజు, మాజీ ఎమ్మెల్యే రాజా వెంకటప్ప నాయక్, పంచగ్యారంటీ అమలు సమితి అధ్యక్షుడు బ్రిజేష్‌పాటిల్, పట్టణ పంచాయతీ అధ్యక్షుడు వై.భూపనగౌడ సంతాపం తెలిపారు. అయ్యనగౌడకు భార్య, ఇద్దరు కుమారులున్నారు. శుక్రవారం సాయంత్రం గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు.

అంబేడ్కర్ విగ్రహానికి అవమానంపై నిరసన

రాస్తారోకోలో మాట్లాడుతున్న తహసీల్దార్ రవి ఎస్ అంగడి

సిరివార(మాన్వి): తాలూకాలోని హరవి గ్రామంలోని సిరివార-మాన్వి ముఖ్య రహదారికి ఆనుకుని ఉన్న అంబేడ్కర్ విగ్రహాన్ని అవమానపరిచిన సంఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది. అంబేడ్కర్ విగ్రహం కళ్లజోడును గుర్తు తెలియనివారు ధ్వంసం చేశారు. ఈ ఘటనను నిరసిస్తూ మాన్వి, సిరివార తాలూకాల వివిధ దళిత సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం హరవిలో రాస్తారోకో నిర్వహించారు. విగ్రహాన్ని అవమానించిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని ఆందోళన కారులు డిమాండ్ చేశారు. సంఘటన జరిగిన ప్రాంతానికి జిల్లా అదనపు ఎస్పీ ఎస్.జె.హనుమంత, తహసీల్దార్ రవి ఎస్ అంగడి, సీఐ శశికాంత్, సమాజ కల్యాణ శాఖ అధికారి నటరాజ్, టీపీఈవో శశిధర్‌స్వామి తదితరులు వచ్చి ఆందోళనకారులతో చర్చించారు. విగ్రహాన్ని సరిచేసి, రక్షణ ఏర్పాటు చేస్తామని, ఈ ప్రాంతంలో సీసీ కెమెరా అమర్చుతామని హామీ ఇచ్చారు. వారి హామీతో కార్యకర్తలు రాస్తారోకో విరమించారు. ప్రముఖులు తిప్పణ్ణబాగలవాడ, ప్రభురాజ్ కొడ్లి, ఛలవాది మహాసభ జిల్లాధ్యక్షుడు శివరాజ్‌జానేకల్, నాగలింగస్వామి, శివరాజ్ ఉమళిహాసూర్, దత్తాత్రేయ హనుమంత సీకల్ తదితరులు పాల్గొన్నారు.

సింధనూరుకు పచ్చందాలు అందిస్తాం

బ్యానర్లు పట్టుకుని ప్రచారానికి దిగిన సీఐవో ప్రతినిధులు

సింధనూరు, న్యూస్‌టుడే: నెల రోజుల్లో సింధనూరు అంతటా లక్ష మొక్కలు నాటడం మా లక్ష్యం. .మమ్మల్ని ప్రోత్సహించండి, మాతో అందరూ చేతులు కలపండంటూ చిల్డ్రన్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ప్రతినిధులైన బాలబాలికలు పేర్కొన్నారు. సింధనూరును పూర్తిగా పచ్చని అందాలతో సౌందర్యంగా మార్చాలనే మా చిన్న చేతుల ప్రయత్నానికి పెద్దలు అందరూ సహకరించాలని గురువారం విన్నవించారు. 'నెలంతా పచ్చదనం అభియాన్' పేరిట వీరు ఆరంభించిన కార్యక్రమ వివరాలను గురువారం ప్రజలకు తెలిపారు. సింధనూరులో కొత్తగా నిర్మించిన 40వ కాలువ గట్టు రహదారి పొడవునా ఈ అభియాన్‌లో ఇరువైపులా మొక్కలు నాటనున్నట్లు చిన్నారులు వివరించారు. తమకు ఎస్ఐవో పెద్దల సహకారం ఉందని, ఇతర వర్గాల ప్రజల చేయూత కూడా అవసరమని కోరారు. నెలంతా వివిధ ప్రాంతాల్లో మొక్కలు నాటడంతో పాటు ప్రకృతి - పర్యావరణంపై అవగాహన కార్యక్రమాలూ జరుపుతాం, తోటి పిల్లలకు కొన్ని క్విజ్‌లు నిర్వహిస్తామన్నారు. ఇందులో విజేతలకు ఈ నెల 26న జరపనున్న ముగింపు వేడుకలో బహుమతులు ఇస్తున్నట్లు సీఐవో చిన్నారులు వెల్లడించారు. ప్రతినిధులు తన్వీర్, హారున్, ఫైజాన్, జైద్, మునిబా యాకుల్, అయేషా తాజ్, ఉమ్మే ఆర్షియా తదితరులు పాల్గొన్నారు.

పట్టణ పరిధిలో సరిహద్దుల గుర్తింపు

రోడ్డు సరిహద్దులు గుర్తిస్తున్న అధికారులు

మాన్వి,న్యూస్‌టుడే: రాయచూరు సమీపంలోని సాత్‌మైల్ నుంచి సింధనూరు పీడబ్ల్యూడీ క్యాంప్ వరకు నాలుగు వరుసల రహదారిని నిర్మిస్తున్న విషయం విదితమే. కొత్నేకల్ వరకు గ్రామీణ ప్రదేశంలో ఇప్పటికే రోడ్డు నిర్మాణం పూర్తి కావస్తోంది. ఈ క్రమంలో పట్టణ పరిధిలో పనులకు శ్రీకారం చుడుతున్నారు. శుక్రవారం స్థానిక ప్రజాపనుల శాఖ, పురపాలక సంఘం, హైవే అధికారులు మాన్వి పట్టణంలో రోడ్డు నిర్మించే ప్రాంతం సరిహద్దులను గుర్తించే పనిని చేపట్టారు. ప్రస్తుత రోడ్డు మధ్య భాగం నుంచి ఎడమ 22.5 కుడి 22.5 మీటర్ల వరకు రోడ్డు నిర్మిస్తున్నట్లు అధికారులు చెప్పారు. రెండువైపులా మురుగు కాలువలు, రోడ్డు మధ్య డివైడర్ నిర్మిస్తామని వెల్లడించారు. పట్టణ పరిధిలో ఎక్కడా స్థలం స్వాధీనం చేసుకోవటంలేదన్నారు. గ్రామీణ ప్రదేశంలో మాత్రమే స్థల సేకరణ చేసినట్లు చెప్పారు. రోడ్డు నిర్మాణానికి రోడ్డు పక్కనున్న ప్రజలు, వ్యాపారులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కేఆర్‌డీసీఎల్ అధికారి వినోద్, ప్రాజెక్ట్ మేనేజర్ ఎం.వి.వి.సుబ్రహ్మణ్యరావు, పురపాలక సంఘం ముఖ్యాధికారి పరుశురామ్ దేవమానే, అధికారి మహేష్ పాల్గొన్నారు.

చెట్ల సంరక్షణతో వాయు మాలిన్యానికి అడ్డుకట్ట

సింధనూరు పీడబ్ల్యూడీ క్యాంపులోని వనసిరి వనం చూస్తున్న జిల్లా ఎస్పీ, ఇతర పోలీసు అధికారులు

సింధనూరు, న్యూస్‌టుడే: ప్రస్తుత పరిస్థితిలో మనిషికి ఆరోగ్యం కాపాడుకోవడమే ప్రధాన లక్ష్యం, తాగే నీరు, పీల్చే గాలి పరిశుభ్రంగా ఉంటేనే మన ఆరోగ్యాలు బాగుంటాయి..దీనికి కాలుష్య నివారణే ముఖ్యమని జిల్లా ఎస్పీ పుట్టమాదయ్య పేర్కొన్నారు. ఆయన శుక్రవారం సింధనూరు విచ్చేసి పీడబ్ల్యూడీ క్యాంపులో వనసిరి ఫౌండేషన్ అభివృద్ధి చేస్తున్న ప్రకృతి వనాన్ని సందర్శించారు. వనసిరి అధ్యక్షుడు మల్లనగౌడ ఆయన సైన్యాన్ని అభినందించారు. ఒక్క సింధనూరు మాత్రమే కాకుండా రాయచూరు జిల్లావ్యాప్తంగా మొక్కలు నాటి వాటిని సంరక్షించే వనసిరి కార్యాన్ని శ్లాఘించారు. వాయు మాలిన్యం మానవాళి ఉనికినే కబళించేలా తయారవుతోంది. దీనిని అరికట్టాలంటే విరివిగా చెట్లను పెంచాలని సూచించారు. రెండేళ్ల క్రితం 30 ఏళ్ల నాటి రావి చెట్టును ఎవరో నరికి రోడ్డు పక్కన పడవేయగా..వనసిరి ప్రతినిధులు దానిని తెచ్చి తమ వనంలో మళ్లీ నాటగా పునర్జీవం పొంది అందంగా మారింది. వనంలో ఆ రావిచెట్టును చూసి ఎస్పీ పుట్టమాదయ్య హర్షం వ్యక్తం చేశారు. వనసిరి అధ్యక్షుడు అమరేగౌడ మల్లాపూరు, డీఎస్పీ తళవార్, సర్కిల్ వీరారెడ్డి, పీఐ దురుగప్ప తదితరులు పాల్గొన్నారు.

(c) eenadu

యూరియా కొరత.. రైతుల కలత

కొరవడిన 'సహకారం'

వరుస వర్షాల నేపథ్యంలో ఖరీఫ్ పనులు జోరందుకున్నాయి.. ఈ సమయంలో యూరియా కొరత రైతులను కలవరపెడుతోంది. సీజన్ ఆరంభంలో విత్తిన పంటలకు యూరియా అవసరం కావడంతో రైతులు దుకాణాల ఎదుట బారులు తీరుతున్నారు. సహకార సంఘాల పరిధిలో ఎరువులు లభించకపోవడంతో రైతులు డీలర్ల పైనే ఆధారపడ్డారు. ఇదే అవకాశంగా వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. ఇతర ఎరువులను లింకు పెట్టి విక్రయిస్తున్నారు.

ఎమ్మిగనూరు వ్యవసాయం, ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే:

గుట్టుగా లెక్కలు

కేంద్రం కేటాయించిన ఎరువులను మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో 60 శాతం, ప్రైవేటు డీలర్ల ద్వారా 40 శాతం విక్రయాలు చేపట్టాలి. ఉమ్మడి జిల్లాలో 97 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉన్నాయి. నంద్యాలకు 169 మెట్రిక్ టన్నులు, కర్నూలుకు 150 మెట్రిక్ టన్నులు కేటాయించారు. పీఏసీఎస్‌ల విక్రయించే ఎరువుల లెక్కలు తెలపడం లేదు. ఉమ్మడి జిల్లాకు ఎంతమేరకు వచ్చాయో అధికారులు చెప్పడం లేదు. నంద్యాల జిల్లాకు మూడు రోజుల కిందటే ఓ వ్యాగన్ ఎరువులు వచ్చాయి. అవన్నీ ఒక్కరోజులోనే అయిపోయాయని అధికారులు చెబుతుండటం అనుమానాలకు తావిస్తోంది.

ఒక్కటైన అధికారులు, వ్యాపారులు

ఎమ్మిగనూరు, ఆదోని, కోడుమూరు, నంద్యాల, ఆత్మకూరు, నందికొట్కూరు, కర్నూలు ప్రాంతాల్లో యూరియా దందా కొనసాగుతోంది. యూరియా, డీఏపీ అమ్మకాల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కొన్నిచోట్ల మార్క్‌ఫెడ్ అధికారులు, వ్యాపారులు ములాఖత్ అయ్యారన్న ఆరోపణలున్నాయి. ఎమ్మిగనూరు, ఆదోని ప్రాంతాల్లో కొన్నిచోట్ల నోస్టాక్ బోర్డులను దుకాణాల బయట పెట్టారు.

ఇప్పుడెంతో అవసరం

» ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాల్లో 2 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. వర్షాలు కురవడంతో యూరియా కోసం రైతులు దుకాణాలకు పరుగులు పెడుతున్నారు. యూరియాకు లింకుగా పోటాష్, ఇతర ఎరువులను వ్యాపారులు అంటగడుతున్నారు. మార్క్‌ఫెడ్ నుంచి సహకార సంఘాలకు ఎరువుల సరఫరా లేకపోవడంతో రైతులు వ్యాపారులపై ఆధారపడాల్సి వస్తోంది.

» నంద్యాల జిల్లాలో ప్రస్తుతం 20 వేల ఎకరాలకుపైగా మొక్కజొన్న సాగులో ఉంది. నందికొట్కూరు, శ్రీశైలం, బనగానపల్లె నియోజకవర్గాల్లో మొక్కజొన్నతోపాటు సోయాబీన్, మినుము సాగు చేస్తున్నారు. కృత్రిమ కొరత నేపథ్యంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

ధరలకు రెక్కలు

ఉమ్మడి కర్నూలు జిల్లాలో బహిరంగ విపణిలో యూరియా ధరలకు రెక్కలొచ్చాయి. 40 కిలోల యూరియా బస్తా మార్కెట్ ధర రూ.1,743.82గా ఉంది. కేంద్ర ప్రభుత్వం రూ.1,473.04 రాయితీ ఇవ్వడంతో రూ.262కు విక్రయించాల్సి ఉంది. కానీ వ్యాపారులు రూ.360 నుంచి రూ.400 వరకు అమ్ముతుండటం గమనార్హం. 50 కిలోల డీఏపీ బస్తా రూ.1,350 ఉండగా రూ.1,450కు ఇస్తున్నారు. డీఏపీ, 20,20.0.13 సహా ఇతర ఎరువులపై రాయితీ లేదు.

నాలుగు రోజులుగా తిరుగుతున్నా

– రమేశ్, గంగులపాడు, పెద్దకడబూరు

ఏడెకరాలు కౌలుకు తీసుకొని పత్తి వేశాను. యూరియా కోసం గత నాలుగు రోజులుగా ఎమ్మిగనూరుకు వస్తున్నా లభించడం లేదు. సహకార సంఘంలో పంపిణీ చేస్తారని పడిగాపులు గంటల తరబడి కాస్తున్నా చివరికి స్టాకు లేదని చెబుతున్నారు. తేమ ఆరిపోతే యూరియా వేసిన ఫలితం ఉండదు. వెంటనే అధికారులు స్పందించి తగిన చర్యలు చేపట్టాలి.

ఆషాఢ మాసం సందర్భంగా మణికంఠ అయ్యప్ప ఆలయంలో చౌడేశ్వరీ అమ్మవారిని వివిధ రకాల కూరగాయలతో శాకంబరిగా అలంకరించారు.

కర్నూలు ఆధ్యాత్మికం, న్యూస్‌టుడే:

ఆటలకు మట్టికొట్టారు

■ పీఎంశ్రీ పనుల్లో నాణ్యతకు తిలోదకాలు

ఎమ్మిగనూరు బాలికల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రూ.3.50 లక్షలు వెచ్చించి క్రీడా మైదానం నిర్మించారు.. గుంతలు తవ్వి కంకర, ఇసుక, 40 ఎంఎం కంకర వేశారు. సరిగా రోలింగ్ చేపట్టలేదు. ఎగుడుదిగుడుగా ఉంది. క్రీడాకారులు ఆడేందుకు సరిగా లేదు. ఇటీవల కురిసిన వర్షాలకు మడుగులా మారింది.

ఎమ్మిగనూరు, నంద్యాల, బేతంచెర్ల, న్యూస్‌టుడే: సర్కారు బడులను బలోపేతం చేయడం.. అక్కడ చదువుతున్న విద్యార్థులను తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో కేంద్రం పీఎంశ్రీ పథకాన్ని తీసుకొచ్చింది. చదువుతోపాటు ఆటలకు ప్రాధాన్యం ఇచ్చేలా నిధులు విడుదల చేసింది. ఎంపిక చేసిన పాఠశాలల్లో మైదానాలు, ప్రయోగశాలలు అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. బ్యాడ్మింటన్, వాలీబాల్, ఖోఖో, లాంగ్‌జంప్, కబడ్డీ, షటిల్, ఫుట్‌బాల్, పరుగు వంటి ఆటల కోసం మైదానాలను తీర్చిదిద్దాల్సి ఉంది. పాఠశాల యాజమాన్య కమిటీల ఆధ్వర్యంలో పనులు చేపట్టారు.. చాలా చోట్ల 'స్థానిక' గుత్తేదారులకు అప్పగించారు. 'మట్టి' పనులు కావడంతో మొక్కుబడిగా చేశారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు 'మట్టి'కొట్టుకుపోయి మడుగులా మారాయి.

54 పాఠశాలలు.. రూ.97 లక్షలు

❑ ఉమ్మడి జిల్లాలో పీఎంశ్రీ పథకానికి 54 పాఠశాలలను ఎంపిక చేశారు. ఒక్కో పాఠశాలలో రూ.5 లక్షల వరకు పనులు చేపట్టారు.. కర్నూలు జిల్లా వ్యాప్తంగా రూ.60 లక్షలు, నంద్యాలలో రూ.37 లక్షలు వెచ్చించారు.

❑ నేమకల్, గుడేకల్లు, పోలకల్, ఎర్రిగేరి, పెద్దపాడు, పెరవలి, హెచ్‌కైరవాడి, దొర్నిపాడు, ఇల్లూరు, కొత్తపేట, కొణిదెల, కొత్తపల్లి, ఎన్.కొత్తపల్లి, పేరుసోముల గ్రామాల్లోని జిల్లా పరిషత్ పాఠశాలల్లో ప్రయోగశాలలు నిర్మించారు.

❑ దైవందిన్నె, నందవరం, పెద్దకడబూరు, తుగ్గలి, వెల్దుర్తి, ఆత్మకూరు, హాలహర్వి, కర్నూలు మిలటరీ, హొళగుంద, గూడూరు, హాలహర్వి, కల్లూరు, ఆదోని, చిప్పగిరి(ఆదర్శ) పాఠశాలల్లో మైదానాలు నిర్మించారు.

జల మార్గం సుగమం

కృష్ణమ్మ బిరబిరా పరుగులు పెడుతోంది.. శ్రీశైల జలాశయం నిండు కుండలా మారింది.. వరద జలాలు సీమ ప్రాంతానికి విడుదల చేసేందుకు అధికారులు సన్నద్ధం అవుతున్నారు. నీటి విడుదలకు కేంద్ర బిందువైన పోతిరెడ్డిపాడు నియంత్రణ వ్యవస్థ, బనకచర్ల వద్ద గేట్ల మరమ్మతు పనులు వేగంగా చేపడుతున్నారు. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన వెంటనే వరదనీటిని విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కేఆర్ఎంబీ, ప్రభుత్వ అనుమతి తీసుకొని పోతిరెడ్డిపాడు నుంచి జులై 10లోగా నీటి విడుదల చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.

– న్యూస్‌టుడే, కర్నూలు జలమండలి

- శ్రీశైలం వెనకజలాల నుంచి పోతిరెడ్డిపాడు చేరుకుని, అక్కడి నుంచి బనకచర్ల క్రాస్‌రెగ్యులేటర్ మీదుగా వెలుగోడు (తెలుగు గంగ), గోరకల్, అవుకు (ఎస్ఆర్‌బీసీ) జలాశయాలకు కృష్ణాజలాలు చేరుతాయి. వెలుగోడు నుంచి వైఎస్సార్ కడప జిల్లా బ్రహ్మంసాగర్, అవుకు నుంచి గండికోట జలాశయానికి చేరుతాయి.
- శ్రీశైలం జలాశయానికి వరదనీటి ప్రవాహం 854 అడుగులు, పోతిరెడ్డిపాడు వద్ద 834 అడుగులకు చేరితే హంద్రీనీవా సుజల స్రవంతి (మల్యాల) నుంచి నీటిని విడుదల చేయడానికి వీలుంది.
- శ్రీశైలం వెనుక జలాలు పోతిరెడ్డిపాడు నుంచి బనకచర్ల క్రాస్‌రెగ్యులేటర్‌కు చేరి, అక్కడి నుంచి తెలుగు గంగ, ఎస్ఆర్‌బీసీ, ఎస్కేప్ ఛానల్ ద్వారా వరద పారుతోంది. పోతిరెడ్డిపాడు వద్ద 10 గేట్ల నుంచి 44 వేల క్యూసెక్కుల నీటిప్రవాహం కొనసాగుతోంది.

కాసులే కారణభూతం

■ ప్రభుత్వ భూముల రిజిస్ట్రేషన్లు ■ ఉలిందకొండలో భూదందా

నిఘా నేత్రం

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే : ప్రభుత్వ భూములను యథేచ్ఛగా రిజిస్ట్రేషన్ చేసేస్తున్నారు.. అమ్మకందారులు, కొనుగోలుదారులు లేకుండానే పనికానిచ్చేస్తున్నారు. నగరానికి చెందిన 'రియల్' వ్యక్తి కల్లూరు మండలం ఉలిందకొండలో 13.68 ఎకరాలు పట్టా భూములను తన బినామీ పేర్లతో కొనుగోలు చేశారు. వాటి పక్కనే ఉన్న ప్రభుత్వ, చుక్కలు, ఇనాం భూములన్నీ కలిపి 70.32 ఎకరాలు సొంతం చేసుకొన్నారు. వాటికి సంబంధించి మొత్తం 84 ఎకరాలకు రిజిస్ట్రేషన్లు జరిగాయి. రిజిస్ట్రేషన్ చట్టం సెక్షన్ 34(ఎ) ప్రకారం అమ్మకందారుడు, కొనుగోలుదారుకు సంబంధించి వ్యక్తిగతంగా గుర్తింపు కార్డులు (ఆధార్ లేదా ఇతర గుర్తింపు కార్డులు) ఉండాలి. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్‌లోని సెక్షన్ 32(ఎ) ప్రకారం కొనుగోలుదారుడి తరఫున అతని రెప్రజెంటేటివ్ అఫిడవిట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయొచ్చు. వ్యక్తిగత గుర్తింపు కార్డులు తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంది. అధికారులు ఇవేవీ పట్టించుకోలేదు. గుడ్డిగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు.

సంవత్సరం	రిజిస్ట్రేషన్లు
2020	05
2021	30
2022	06
2023	02
2024	03

» రైతుల నుంచి భూములు కొనుగోలు చేసి.. వాటిని రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు నగరానికి వ్యాపారి తన బినామీని పంపిస్తున్నారు. తిరిగి ఆ భూములను తన కంపెనీ పేరు పైకి బదిలీ చేయించుకొంటున్నారు.

» వాస్తవానికి భూములు కొనుగోలు చేసిన వ్యక్తులకు ఉలిందకొండలో తమ పేరున ప్రభుత్వ భూములు ఉన్నాయన్న విషయం తెలియదు. వారంతా ఆ వ్యాపారి వద్ద వివిధ ప్రాంతాల్లో పనిచేసే ఏజెంట్లు కావడం గమనార్హం.

గుట్టుగా బదలాయింపు

» రైతుల నుంచి ప్రత్యక్షంగా భూములు కొనుగోలు చేస్తే ఇబ్బందులు తలెత్తుతాయని.. అవి చట్టబద్ధంగా చెల్లవన్న ఉద్దేశంతో వ్యాపారి కుట్రలకు పాల్పడుతూ రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని అడ్డుపెట్టుకొని భూదందా సాగిస్తున్నారు.

46 రిజిస్ట్రేషన్లకు ఒక్కరే ప్రతినిధి

» కల్లూరు మండలం ఉలిందకొండ గ్రామ పరిధిలో ప్రభుత్వ స్థలానికి సంబంధించి 14023/20211 డాక్యుమెంటు నంబరుతో 63 సెంట్ల భూమిని కమలమ్మ విక్రయించగా ఉయ్యాలవాడ మండలానికి చెందిన శివరామిరెడ్డి కొనుగోలు చేశారు.

» 16499/2022 డాక్యుమెంటు నంబరుతో ఎకరా భూమిని నగరానికి చెందిన వ్యాపారి వద్ద ఎం.సంతోష్‌రెడ్డి కొనుగోలు చేశారు.

» 14034/2021 డాక్యుమెంటు నంబరుతో 0.94 సెంట్ల భూమిని ఎం.రోహిణి కుమార్ హైదరాబాద్‌కు చెందిన ప్రదీప్ మిట్టల్‌కు అమ్మారు.

» ఈ మూడు రిజిస్ట్రేషన్లకే కాదు.. ఆ గ్రామానికి చెందిన భూములకు సంబంధించి 2020 నుంచి 2024 వరకు జరిగిన రిజిస్ట్రేషన్లను పరిశీలిస్తే 46 రిజిస్ట్రేషన్లకు ఆ వ్యక్తే ప్రతినిధి (సాక్షిగా)గా హాజరుకావడం గమనార్హం.

» ప్రభుత్వ, చుక్కల భూములకు పెద్దఎత్తున రిజిస్ట్రేషన్లు జరుగుతున్నా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. పైగా ఈ మొత్తం రిజిస్ట్రేషన్లకు ఒక్కరే ప్రతినిధిగా హాజరవుతున్నా అడ్డుచెప్పడం లేదు.

అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్న మంత్రి టి.జి. భరత్, పక్కన ఎమ్మెల్సీ బీటీ నాయుడు, కుడా ఛైర్మన్ సోమిశెట్టి, తదితరులు

ప్రతి గడపకు సంక్షేమ పథకాలు

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: తమ ప్రభుత్వ ఏడాది పాలనలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందాయని రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి టి.జి భరత్ అన్నారు. కర్నూలు నగరంలోని 45వ వార్డు అశోక్ నగర్‌లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా మంత్రి శుక్రవారం పర్యటించారు. వార్డులోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలతో మాట్లాడి ఏడాది పాలనలో ప్రభుత్వం చేసిన సంక్షేమం, అభివృద్ధిని వివరించారు. మహిళలు, వృద్ధులు, విద్యార్థులతో మాట్లాడి సంక్షేమ పథకాలు అందుతున్నాయా? లేదా? అని అడిగి తెలుసుకున్నారు. కాలనీల్లో నెలకొన్న పలు సమస్యలను స్థానికులు మంత్రి దృష్టికి తెచ్చారు. నిర్మాణం ఏర్పాటు చేయిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బీటీ నాయుడు, కుడా ఛైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, కార్పొరేషన్ల డైరక్టర్లు ముంతాజ్, ధరూర్ జేమ్స్, సంజీవలక్ష్మి, తెదేపా సీనియర్ నాయకులు ఆకెపోగు ప్రభాకర్, కార్పొరేటర్లు మాణిక్యమ్మ, పరమేష్, మాజీ కార్పొరేటరు సుంకన్న, తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

అరుణాచలానికి ప్రత్యేక బస్సు

కర్నూలు బి.క్యాంపు, న్యూస్‌టుడే: కర్నూలు-2 డిపో నుంచి అరుణాచలానికి ప్రత్యేక బస్సు నడుపుతున్నట్లు కర్నూలు-2 డిపో మేనేజర్ కేఎల్‌కే శర్మ తెలిపారు. జులై 10వ తేదీన ఉదయం 7 గంటలకు బయల్దేరి కాణిపాకం దర్శించుకొని అరుణాచలానికి అదే రోజు రాత్రి 8 గంటలకు చేరుకుంటుందన్నారు. గిరిప్రదక్షిణ, అరుణాచలేశ్వర స్వామి దర్శనం తర్వాత 11వ తేదీన సాయంత్రం 4 గంటలకు బయల్దేరి, వేలూరులోని గోల్డెన్ టెంపుల్ దర్శించుకొని 12వ తేదీ ఉదయం 6 గంటలకు కర్నూలుకు చేరుకుంటుందన్నారు. రానుపోను ఛార్జీలు రూ.2వేలుగా నిర్ణయించారు. 73828 71131, 99592 25794 చరవాణిలో సంప్రదించాలని కోరారు.

పడకలు పడగొట్టి.. పనులు నిలబెట్టి

ఆగిన పెద్దాసుపత్రి నిర్మాణం

బిల్లులు చెల్లించని గత ప్రభుత్వం

ఈనాడు, కర్నూలు, కర్నూలు వైద్యాలయం, న్యూస్‌టుడే : కర్నూలు సర్వజన ఆసుపత్రి భవన నిర్మాణ పనులు నత్తను తలపిస్తున్నాయి. కర్నూలు వైద్యాలయాన్ని 72 ఏళ్ల కిందట నిర్మించారు. ఏటా ఉమ్మడి కర్నూలు జిల్లాతోపాటు రాయలసీమ, తెలంగాణ ప్రాంతానికి చెందిన సుమారు తొమ్మిది లక్షల మంది రోగులు వస్తుంటారు. మెరుగైన వైద్య సేవలు అందించాలన్న ఉద్దేశంతో ఆస్పత్రి ప్రాంగణంలో ఆసుపత్రి భవన (ఐపీడీ బ్లాక్) నిర్మాణానికి పునాది వేశారు. 2023లో రూ.500 కోట్లతో పనులు ప్రారంభించారు. ఈ నెలాఖరుకు పనులు పూర్తి చేయాల్సి ఉంది. బిల్లుల అందకపోవడంతో గుత్తేదారు చేతులెత్తేశారు. వార్డులు తొలగించి పనులు చేపట్టారు. అటు కొత్త భవనాలు అందుబాటులోకి రాక.. వార్డులు లేక రోగులు అల్లాడుతున్నారు.

వైకాపా ప్రభుత్వ హయాంలో బిల్లుల చెల్లింపులో తీవ్ర జాప్యం జరిగింది. ఫలితంగా ఆ సంస్థ పనులను నత్తనడకన సాగించింది. ఐపీడీ భవనం నిర్మాణానికి సుమారు రూ.72 కోట్ల విలువైన పనులు చేశారు. రూ.62 కోట్ల విలువైన బిల్లులు ప్రభుత్వానికి పంపగా.. రూ.50 కోట్లు చెల్లించారు. ఇంకనూ రూ.22 కోట్ల మేర రావాల్సి ఉండటంతో గతేడాదిగా సదరు సంస్థ పనులను ఆపేసింది. నిర్మాణ సామగ్రిని తరలిస్తోంది.

ఈ భవనమే కీలకం

» సుమారు రూ.185 కోట్ల వ్యయంతో ఐపీడీ భవన నిర్మాణం చేపట్టారు. సెల్లార్‌తో సహా ఆరు అంతస్తులు, 668 పడకల సామర్థ్యంతో ప్రారంభించారు.

» జనరల్ సర్జరీ, డీవీఎల్, జనరల్ మెడిసిన్, పోస్ట్ ఆపరేటివ్, పోస్ట్ ఆపరేటివ్ రికవరీ, ఐసీయూ, ఐసీసీయూ, ఎంఐసీయూ, శస్త్రచికిత్సల విభాగాలన్నీ ఇందులో ఉండేలా 4,27,923 చదరపు అడుగుల విస్తీర్ణంతో నమూనా రూపొందించారు. భవనం సెల్లారులో 120 కార్లు, 460 ద్విచక్రవాహనాలు నిలిపేందుకు సౌకర్యంగా ఉండేలా డిజైన్ చేశారు.

» "కొత్త భవనం పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావాలంటే రూ.140 కోట్లు అవసరమవుతుందని అంచనా.

ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లా

– టీజీ భరత్, పరిశ్రమలశాఖ మంత్రి

నిత్యం వేలాది మంది రోగులు వచ్చే జీజీహెచ్‌కు గుండెకాయలాంటి ఐపీడీ భవన నిర్మాణం ఆగిపోయిన విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లా. పూర్తిచేసేందుకు తగిన చర్యలు తీసుకుంటానని చెప్పారు. త్వరలోనే ఆ భవనాల పనులు ప్రారంభించేలా చర్యలు చర్యలు తీసుకుంటాం.

రోగులకు అవస్థలు

» ఐపీడీ భవన నిర్మాణంలో జాప్యం కారణంగా రెండేళ్లుగా ఆసుపత్రికి వచ్చే రోగులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.

» ఆపరేషన్ థియేటర్లు ఒకచోట ఉండగా.. వారిని ఉంచాల్సిన వార్డులు మరోచోట ఉండడంతో శస్త్రచికిత్స అనంతరం వారిని ఇతర భవనాల్లోకి తరలిస్తున్న సమయంలో రోగులు ఇబ్బందులు పడుతున్నారు.

» ట్రామాకేర్ విభాగానికి సంబంధించి వరండాలోనే వైద్యం అందిస్తున్నారు.

» కొన్ని విభాగాల భవనాలు పూర్తిగా శిథిలావస్థకు చేరడంతో పైకప్పు పెచ్చులూడి రోగులపై పడుతున్నాయి.

» పాత భవనాల్లో విద్యుత్తు సౌకర్యం సరిగా లేకపోవడం, పారిశుద్ధ్య సమస్యలు తలెత్తడంతో రోగులతోపాటు సిబ్బంది, వైద్యులు ఇబ్బందులు పడుతున్నారు.

మడుగులో అడుగులు

గోనెగండ్ల మండలంలోని గాజులదిన్నె ప్రాజెక్టు క్రాస్ నుంచి కప్పట్రాళ్ల రోడ్డు 14 కిమీ వరకు గుంతలయంగా మారింది. ఈ రోడ్డు పిల్లిగుండ్ల గ్రామం వరకు ఆర్ అండ్‌బీ శాఖ పరిధిలో ఉంది. అక్కడి నుంచి కప్పట్రాళ్ల వరకు పంచాయతీరాజ్ పరిధిలో ఉంది. కర్నూలు-బళ్లారి రోడ్డుకు అనుసంధానంగా ఉన్న ఈ రోడ్డు గోనెగండ్ల, దేవనకొండ మండలాల్లోని తొమ్మిది గ్రామాల ప్రజలకు ఎంతో అవసరం. దారంతా భారీ గుంతలు ఏర్పడటంతో రాకపోకలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రివేళల్లో గుంతలు కన్పించక వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. వర్షం పడితే మరింత దుర్భరంగా మారుతోంది. గుంతల్లో నీరు చేరి మడుగులను తలపిస్తున్నాయి. మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నా పట్టించుకునే దిక్కులేదని ఆయా మండలాల ప్రజలు వాపోతున్నారు. –న్యూస్‌టుడే, గోనెగండ్ల

యూజీ, బీఈడీ సెమిస్టర్ ఫలితాల విడుదల

కర్నూలు విద్య, న్యూస్‌టుడే : రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో జరిగిన బీఈడీ, యూజీ సెమిస్టర్ ఫలితాలు విడుదల చేసినట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్ వెంకటేశ్వర్లు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. బీఈడీ 2వ సెమిస్టర్‌లో 127 మందికిగాను 19 మంది ఉత్తీర్ణత సాధించారు. యూజీ 1వ సెమిస్టర్‌లో 1,673 మందికి విద్యార్థులకుగాను 466 మంది, 3వ సెమిస్టర్‌లో 2,335 మందికి 698, 5వ సెమిస్టర్‌లో 1,592 మందికి గాను 425 మంది విద్యార్థులు పాసైనట్లు చెప్పారు. ఫలితాల కోసం ఆర్‌యూ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలన్నారు.

అపూర్వ అక్షర్‌ధామ్ సమీపంలో

అయోధ్య నగర్

@నందికొట్కూరు రోడ్, కర్నూలు.

రూ.49.99 లక్షలు

(1) కేవలం రూ. 2 లక్షలు మాత్రమే చెల్లించండి ఇల్లు సొంతం చేసుకోండి. (2) బ్యాంకు లోన్ సౌకర్యం కలదు.

99669 86866 99632 54517

సమావేశంలో వివిధ శాఖల అధికారులతో మాట్లాడుతున్న ఇన్‌ఛార్జి కలెక్టర్ డాక్టర్ బి నవ్య

చెరువుల్లో ఆక్రమణలు ఉండరాదు

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: హైకోర్టు ఆదేశాల మేరకు నీటి వనరులు, చెరువులులో ఆక్రమణలు ఉండకూడదని జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్ డాక్టర్ బి.నవ్య అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్సు హాల్‌లో నీటి వనరులు, చెరువుల ఆక్రమణలకు సంబంధించి జిల్లా స్థాయి వాచ్ డాగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ఆదోని, కోసిగి, సి.బెళగల్, కోడుమూరులో ఆక్రమణలు గుర్తించామన్నారు. ఆక్రమణల తొలగింపుపై నీటిపారుదల, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. కార్పొరేషన్, మున్సిపాలిటీలు, పంచాయతీలలో నీటి వనరులున్న ప్రాంతాల్లో భవన నిర్మాణాలకు అనుమతులు ఇవ్వకూడదని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. సమావేశంలో డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ, నగరపాలక కమిషనర్ రవీంద్రబాబు, కర్నూలు ఆర్డీవో సందీప్‌కుమార్, సర్వే ఏడీ మునికన్నన్ తదితరులు పాల్గొన్నారు.

పురాల్లో వసూళ్ల గేట్లు

- దోపిడీకి పాల్పడుతున్న గుత్తేదారులు
- చూసీచూడనట్లు ఉంటున్న యంత్రాంగం



ఆదోనిలో తోపుడు బండికి రూ.10 బదులు రూ.30 వసూలు

ఉమ్మడి జిల్లాలోని పురపాలక సంఘాల్లో గేట్ వసూళ్లలో గుత్తేదారులు మాయాజాలం ప్రదర్శిస్తున్నారు. ఓ వైపు నష్టం వస్తుందంటూ.. వేలం ధరలు తగ్గించుకున్నారు.. మరో వైపు గెజిట్‌కు విరుద్ధంగా అధిక వసూళ్లకు పాల్పడుతున్నారు. ఫలితంగా రైతులు, చిరు వ్యాపారులపై ఆర్థిక భారం పడుతోంది. ఇంత చేస్తున్నా సంబంధిత యంత్రాంగం చూసీచూడనట్లు ఉంటుండడం గమనార్హం. అధికార పార్టీ అండతో.. మార్కెట్లలో గేట్ వసూళ్లకు ఇష్టారీతిగా ధర నిర్ణయించి వసూలు చేసుకుంటున్నారు. గుత్తేదారులు అక్రమంగా రూ.లక్షలు సంపాదిస్తున్నారు.

– న్యూస్‌టుడే, ఆదోని, ఎమ్మిగనూరు, నంద్యాల, పురపాలికలు, డోన్, పట్టణం

- ఆదోని పురపాలక సంఘం పరిధిలో ఝాన్సీలక్ష్మీబాయి కూరగాయల మార్కెట్‌తోపాటు పశువులు, గొర్రెల సంతలున్నాయి. ఇందులో ప్రధానమైనది ఝాన్సీ లక్ష్మీబాయి కూరగాయల మార్కెట్. 2025-26 ఆర్థిక సంవత్సరంలో తొమ్మిదిన్నర నెలల సమయానికి రూ.61.80 లక్షలకు పలికింది. గతంతో పోలిస్తే మార్కెట్ వేలం ధర తగ్గింది. అయితే తమకు నష్టం వస్తుందని చెప్పి మరి కౌన్సిల్ తీర్మానం ద్వారా జేఎల్‌బీ మార్కెట్ వేలం ధరలు తగ్గించుకుని కైవసం చేసుకున్నారు. లోడింగ్, అన్‌లోడింగ్ ట్రాక్టరుపై రూ.20-30లు తీసుకోవాల్సినచోట, రూ.50 అదనంగా వసూలు చేస్తున్నారు. గొర్రెల సంతలో ఒక్కదానికి రూ.20 తీసుకోవాల్సినచోట రూ.50 వసూలు చేస్తున్నారు.
- ఎమ్మిగనూరు పట్టణంలో దినసరి మార్కెట్, వారపు సంత, గొర్రెలు, పశువులు సంతలతోపాటు మాంసం దుకాణాలున్నాయి. 2025-26 ఏడాదికి కలిపి పై మార్కెట్లన్నింటిని రూ.75 లక్షలకు కైవసం చేసుకున్నారు. ఇక పశువుల సంతలో రహదారి చీటీ పేరుతో రూ.50 అదనంగా వసూలు చేస్తున్నారు. గతం వరకు వైకాపా హయాంలో ఆ పార్టీ నాయకుల చేతుల్లో ఉండేవి. . దాంతో రూ.15 లక్షలు వరకు బకాయిలున్నాయి.
- నంద్యాల పురపాలక సంఘంలో గత వైకాపా పాలన నుంచి మార్కెట్ వేలాలు పలుమార్లు వాయిదా పడుతూ వస్తున్నాయి. దీంతో గతేడాది నుంచి పురపాలక అధికారులే వసూలు చేస్తున్నారు. మధ్యలో ఏడు మాసాల కాలానికి గుత్తేదారులు రూ.26 లక్షలకు వేలం పాట పాడారు. అయితే కౌన్సిల్ దానిని ఆమోదించకపోవడంతో మళ్లీ అధికారులే వసూళ్లు మొదలుపెట్టారు. ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి 22 వరకు పురపాలక అధికారులు వసూలు చేసిన మొత్తం రూ.23.30 లక్షలు. అదే 2023-24 ఏడాదిలో వేలం ద్వారా రూ.83 లక్షలు పలికాయి. 2024-25లో వేలం నిర్వహించలేదు.
- డోన్‌లో దినసరి, వారపు, మార్కెట్, బస్టాండు, కమేలా వేలం ద్వారా రూ.19.10 లక్షలు పలికింది. ట్రాక్టరుకు రూ.50 తీసుకోవాల్సిన చోట రూ.100 దండుకుంటున్నారు. లారీలకు రూ.200 తీసుకోవాల్సిన చోట రూ.300లు దాకా పిండేస్తున్నారని సమాచారం. బండి మోతకు రూ.20 తీసుకోవాల్సిన చోట రూ.50 రాబడుతున్నారు.

జ్ఞాపకాల మదిలో...

జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృత్యస్య చ
తస్మాద పరిహార్యేర్థే నత్వం శోచితు మర్హసి

మీరు చూపిన ఆత్మీయత ..
అనురాగం మా అభివృద్ధికి వేసిన పూబాట
మీరు భౌతికంగా దూరమైనా మా చెంత ఉన్నట్లే ఉంది.
ఏమిచ్చి రుణం తీర్చుకోము మా యదలోతుల్లోని
భావాలను అక్షర రూపంలో నివేదించడం తప్ప

స్మృతి, వర్ధంతి, జయంతి
ప్రకటనల వివరాలకు

కర్నూలు: 99899 97628
80080 12489
నంద్యాల: 90007 66039, ఆదోని: 80087 09793

(c) eenadu

పెళ్లి సంబంధాల కోసం వెతుకుతున్నారా...

బలిజ/కాపు కుల అవివాహితులకు సువర్ణావకాశం

నేడు రేపు బలిజ/కాపు కుల అవివాహిత వధూవరులకు ఈనాడు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం

తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన 'ఈనాడు పెళ్లిపందిరి' బలిజ/కాపు కుల అవివాహిత వధూవరులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని రాజ్‌విహార్ సెంటర్‌లో రాజ్ థియేటర్ ఎదురుగా ఉన్న ఈనాడు కార్యాలయంలో వేదికగా నిర్వహిస్తున్నారు. వివాహం కోసం ఎదురుచూస్తున్న వధూవరులతో పాటు సంబంధిత కుటుంబీకులు నేడు(శనివారం, జులై 5న), రేపు(ఆదివారం, జులై 6న) ఉదయం 9 గం|| నుంచి సాయంత్రం 5.30 గం|| వరకు తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు.

★ వధూవరుల బయోడేటా & ఫొటోలను క్రింద తెలిపిన వాట్సాప్ నంబర్లకు పంపి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్‌ను ఫోన్‌లో యాప్ ద్వారా కూడా చేసుకోవచ్చు.

మరిన్ని వివరాలకు **91543 66099 & 80080 02165**

వైభవంగా సుదర్శన జయంతి

సుదర్శన హోమం నిర్వహిస్తున్న అర్చకులు

స్వామి, అమ్మవారికి హారతినిస్తున్న అర్చకులు

అహోబిలం(ఆళ్లగడ్డ గ్రామీణం), న్యూస్‌టుడే: అహోబిలం లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో శుక్రవారం సుదర్శన జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున స్వామి మూలవిగ్రహానికి సుప్రభాత సేవతో మేల్కొల్పి నిత్య ఆరాధనలు చేశారు. ప్రహ్లాదవరదస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి ఆలయ ముఖద్వార మండపంలో కొలువుంచారు. స్వామి, అమ్మవారికి ఎదురుగా హోమ గుండం ఏర్పాటు చేశారు. హోమంలో పాల్గొనే భక్తులకు కంకణధారణ చేశారు. సుదర్శనస్వామి ఉత్సవ విగ్రహానికి అభిషేకించారు. అనంతరం వేదమంత్రోచ్ఛరణలతో సుదర్శన హోమం జరిపారు. హోమాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. హోమం నుంచి వెలువడిన కాటుకను స్వీకరించి స్వామి ఆశీస్సులు పొందారు. అర్చకులు స్వామి,అమ్మవారికి మహామంగళహారతి అందించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. అహోబిలం ప్రధానార్చకుడు కిడాంబి వేణుగోపాలన్, మణియార్ సౌమ్యనారాయణన్ ఆధ్వర్యంలో పూజలు చేశారు.

అల్లూరి స్ఫూర్తితో ప్రజా సేవ చేద్దాం

అల్లూరి చిత్రపటానికి నివాళులర్పిస్తున్న ఇన్‌ఛార్జి కలెక్టర్ డా.బి.నవ్య తదితరులు

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: పోరాట యోధుడు అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో ప్రజలకు సేవలు చేయాలని ఇన్‌ఛార్జి కలెక్టర్ డాక్టర్ బి.నవ్య అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా యువజన సంక్షేమశాఖ- గిరిజన సంక్షేమశాఖల ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన అల్లూరి సీతారామ రాజు జయంతి వేడుకల సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో సెట్కూరు సీఈవో వేణుగోపాల్, డీఆర్వో వెంకటనారాయణమ్మ, గిరిజన సంక్షేమశాఖ ఇన్‌ఛార్జి అధికారి కొండయ్య, కలెక్టరేట్ ఏవో శివరాముడు, టూరిజం అధికారి విజయ, పౌరసరఫరాల డైరెక్టర్ మహేష్ నాయుడు, తహసీల్దారు రమేష్, గిరిజన సంఘాల నాయకులు ఎరుకల రాజు, కుళ్లాయప్ప, హరి, ట్రైబల్ స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు చంద్రప్ప, రామరాజు, వెంకటేష్, లంబాడ సంఘం అధ్యక్షులు కైలాస్ నాయక్, యోగేష్ నాయక్, శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

శాంతిని కాంక్షిస్తూ సైకిల్ యాత్ర

సైకిల్ యాత్రలో గోపాలకృష్ణ

ఆదోని సాంస్కృతికం, న్యూస్‌టుడే: దేశంలోని ప్రజలంతా సుఖ శాంతులతో ఉండాలని కాంక్షిస్తూ కర్ణాటక రాష్ట్రానికి చెందిన 65 ఏళ్ల వృద్ధుడు దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలకు సైకిల్ యాత్ర చేపట్టారు. శుక్రవారం ఆదోని పట్టణం మీదుగా మంత్రాలయం శ్రీరాఘవేంద్ర క్షేత్రానికి వెళుతుండగా న్యూస్‌టుడే కెమెరాకు క్లిక్ మనిపించింది. కర్ణాటక రాష్ట్రం కోలార్ పట్టణానికి చెందిన గోపాలకృష్ణ గత నెలలో సైకిల్ యాత్ర ప్రారంభించారు. దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన నాసిక్, గుజరాత్, మహారాష్ట్ర, షిరిడి తదితర పుణ్యక్షేత్రాల మీదుగా కాశీ విశ్వేశ్వరుడి సన్నిధికి వెళుతున్నట్లు ఆయన తెలిపారు. రోజూ 60 కి.మీ.లు వరకు సైకిల్‌పై ప్రయాణం చేస్తున్నానన్నారు. కాగా.. ఇప్పుడు నాల్గోసారి ఈ యాత్ర చేపట్టానని చెప్పారు.

పరిమళించని సుమాలు

- మల్లెకు కలిసిరాని మార్కెట్
- అమాంతం పడిపోయిన ధరలు

వాగలమర్రి, డోన్ గ్రామీణ, న్యూస్‌టుడే: శుభకార్యం ఏదైనా సరే అలంకరణలో మల్లె పువ్వుండే హవా. ధర పడిపోవడంతో రైతులు కుదేలవుతున్నారు. వివిధ పరిస్థితుల్లో పూలను ఉత్తమ ధరకే అమ్ముకోవాల్సిన దుస్థితి వచ్చింది. మల్లె, సన్నజాజులను పక్క రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్న రైతులు, అందుకు తగ్గ ప్రతిఫలాన్ని పొందలేకపోతున్నారు. మార్కెట్ ఒడిదొడుకుల దెబ్బతీస్తుండగా, ప్రభుత్వం నుంచి కనీస మద్దతు కరవైంది.

ఎకరానికి రూ.లక్ష మేర నష్టం

ధర పతనం ఒక ఎత్తైతే మల్లె తోటలు వైరస్ బారిన పడటంతో దిగుబడులు అమాంతం పడిపోయాయి. ఎకరానికి 25 కేజీల మేర పూలు వచ్చేవి, ప్రస్తుతం 5 కేజీలు కూడా రావడం లేదు. ఎకరానికి రూ.లక్ష మేర పెట్టుబడి పెడుతున్నారు. కౌలు రైతులైతే మరో రూ.80వేలు అదనంగా అవుతుంది. కూలీలు వచ్చే వారి కూలి ఇచ్చేంత దిగుబడి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరానికి రూ.లక్ష మేర నష్టం వస్తోందని రైతులు వాపోతున్నారు. డోన్ మండలంలో 14 ఎకరాల్లో మల్లె సాగవుతోంది. ధర్మవరం, గోసానిపల్లి, చింతలపేట, యర్రగుంట్ల, కొచ్చెర్వు, ఉడుములపాడు, జగదుర్తి గ్రామాల్లో ఎక్కువగా పూల తోటలు ఉన్నాయి. ఇక్కడ బంతి, చామంతి, గులాబి, కనకాంబరం, మల్లె, జాజి, లిల్లి పూలు ఎక్కువగా పండిస్తారు. ఈ సారి దిగుబడి లేక రైతులు నష్టాలపాలవుతున్నారు.

తగ్గుతున్న సాగు విస్తీర్ణం

ఉమ్మడి జిల్లాలో మల్లె, సన్నజాజుల తోటలకు పేరుగాంచిన వాగలమర్రి మండలం. ఇక్కడ వెయ్యి ఎకరాల్లో మల్లె, మరో 500 ఎకరాల్లో సన్నజాజులు పూలతోటలు రైతులు సాగు చేస్తున్నారు. ఈ ఏడాది వేసవిలో ధర పర్వాలేదనిపించినా, జూన్‌లో ధర అమాంతం పడిపోయింది. కేవలం నెలన్నర వ్యవధిలోనే కిలో మల్లెలు రూ.300 నుంచి రూ.120కి ధర పడిపోయింది. సన్నజాజులు కిలో రూ.300 నుంచి రూ.120కి పడిపోవడంతో రైతులు నష్టాలపాలయ్యారు. పూలను కోసే కూలీలకు కూలి ఇవ్వలేక రైతులు తోటల్లోనే పూలను వదిలేస్తున్నారు. కొందరు జీవాలకు మేతగా వదులేస్తున్నారు. మరి కొందరు పూల తోటలను దున్నేసి ప్రత్యామ్నాయ పంటలపై దృష్టిసారిస్తున్నారు.

గిట్టుబాటు కావడం లేదు

- మహబూబ్‌బాషా, రైతు, వాగలమర్రి

వాగలమర్రి పరిధిలో నాలుగు రాళ్లో పూల తోట సాగు చేశాను. ప్రస్తుతం కిలో పూలు రూ.120 ధర పలుకుతోంది. తోటలో పూలుకోసే కూలీల డబ్బులు కూడా రావడం లేదు. గతంలో 100 కిలోల మేర వచ్చేవి. ప్రస్తుతం కేవలం 20కేజీలు మాత్రమే వస్తున్నాయి. 20 కేజీల పూలను 8 మంది కూలీలు కోస్తున్నారు.

ప్రభుత్వం స్పందించాలి

-మహేష్, రైతు, గోసానిపల్లి, డోన్ మండలం

నేను పావు ఎకరంలో జాజి పూలు సాగు చేశాను. గత నెలలో కేజీ రూ.150 ధర పలికింది. ప్రస్తుతం ధర లేక నష్టాలు వచ్చాయి. పూలు రూ.150 ధర పోతే, కూలీలకు కూడా సరిపోవు. రోజుకు ఓ కూలీకి రూ.300 ఉంది. రోజుకు ఓ మహిళా కూలీ రెండు కేజీల పూలను సేకరిస్తుంది. కేజీ రూ.150 ధర పలికితే కూలీలకు కూలి ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది.

విభేదాలు వీడి సమష్టిగా పనిచేద్దాం

సమావేశంలో ప్రసంగిస్తున్న తిక్కారెడ్డి

దేవనకొండ, న్యూస్‌టుడే: తెదేపాకు కార్యకర్తలే ఉక్కు కవచాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి, ఎంపీ నాగరాజు, ఏపీఎస్ ఆర్టీసీ ఛైర్మన్ పూల నాగరాజు, వాల్మీకి ఫెడరేషన్ ఛైర్మన్ బొజ్జమ్మ అన్నారు. దేవనకొండలోని ఓ కల్యాణ మండపంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, బూత్ లెవల్ ఇన్‌ఛార్జిలతో సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో తెదేపా 30 ఏళ్లుగా ఓడిపోతోందని ఉంద నన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను సమష్టిగా కృషిచేద్దామని పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో పార్టీ విభేదాలు సరిదిద్దడానికి అధిష్ఠానం ప్రోగ్రాం కో ఆర్డినేటర్లను నియమించిందన్నారు. ఎవరైనా ఎలాంటి సమస్య వచ్చినా వారి దృష్టికి తీసుకురావాలన్నారు. పార్టీ మండల కన్వీనర్ విజయ్, నాయకులు బండయ్య, ఉప్పేరప్ప, మలకప్ప, ఎంపీటీసీలు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

కల్లూరు (గ్రామీణ, న్యూస్‌టుడే: ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెరవేరుస్తున్నారని ఎమ్మెల్యే గౌరుచరితారెడ్డి అన్నారు. సుపరిపాలనలో తొలి అడుగులో భాగంగా శుక్రవారం కల్లూరు పట్టణం 33వ వార్డు పాతకల్లూరులో కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వం ఏడాది పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ఇంటింటికీ తిరిగి ప్రజలకు కరపత్రాలు అందజేశారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు. కార్యక్రమంలో తెదేపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఆన్‌లైన్‌లో భూస్వాములు.. ఆఫ్‌లైన్‌లో పేదలు

- ప్రభుత్వ పథకాలు అందక ఇబ్బందులు

గోనెగండ్ల, న్యూస్‌టుడే: అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందిస్తామని పాలకులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో అధికారుల పనితీరు సరిగా లేనందున సంక్షేమ పథకాలు అరకొరగా అందుతున్నాయి. వైకాపా ప్రభుత్వంలో చేపట్టిన రీసర్వే లోపాల వల్ల నిరుపేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా పట్టించుకునే దిక్కులేదని వారు వాపోతున్నారు. కూటమి ప్రభుత్వం పాలన ఏడాది ముగిసినా భూసమస్యలు పరిష్కారం కావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఉండేది మెట్ట.. పేరు మాగాణి

- పట్టాదారు పాసు పుస్తకం చూపుతున్న రైతు పేరు పినిగండ్ల కాశింవలి. గోనెగండ్ల స్వగ్రామం. గ్రామంలో 975 సర్వే నంబరులో 4.68 ఎకరాల మెట్ట పొలం ఉంది. ఈయనకు నలుగురు కుమారులు. ప్రభుత్వ దస్త్రాల్లో పొలం మొత్తం మాగాణి అని చూపుతుండటంతో ప్రభుత్వ పథకాల రాయితీలు వర్తించడం లేదు. మాగాణి పొలం ఉందని రేషన్‌కార్డునే తొలగించారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. చిన్నకుమారుడు, పిల్లలు తన రేషన్‌కార్డులో సభ్యులుగా ఉన్నారు. వారికి కొత్త రేషన్ కార్డుగా మార్చడానికి కూడా సాధ్యపడటం లేదన్నారు. సమస్య పరిష్కారం కోసం ఐదేళ్లుగా మండల, జిల్లాస్థాయి అధికారులకు విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని వాపోయారు. రెవెన్యూ అధికారులు సమస్య పరిష్కరించి తగిన న్యాయం చేయాలని కోరారు.

- అడంగల్ పత్రం చూపుతున్న రైతు పేరు కురువ చిన్నరాజు. మండలంలోని కైరవాడి గ్రామం. ఈయనకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు సంతానం. ఇద్దరు కుమార్తెలు 8వ, 2వ తరగతి చదువుతున్నారు. గ్రామంలోని సర్వే నంబర్లు 17/1, 167/బీ2లలో 2.32 ఎకరాల పొలం ఉంది. వ్యవసాయంతో పాటు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇటీవలే తల్లికి వందనం పథకం అర్హుల జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. ఈయన పేరుతో 36 ఎకరాల పొలం ఉందని అనర్హుడిగా గుర్తించారు. సమస్య పరిష్కారం కోసం గ్రామ పరిధిలోని సచివాలయం, తహసీల్దారు కార్యాలయం చుట్టూ పనులు వదులుకొని వారం రోజులుగా తిరుగుతున్నా పట్టించుకునే దిక్కులేదని వాపోయారు. సమస్య పరిష్కరించి తగిన న్యాయం చేయాలని కోరారు.

బంగారు పీర్లను దర్శించుకున్న మంత్రులు

ప్రార్థనల్లో పాల్గొన్న మంత్రులు బీసీ, ఫరూఖ్

బనగానపల్లి, న్యూస్‌టుడే: బనగానపల్లిలో శుక్రవారం రాత్రి ఆస్థానంలో కొలువైన బంగారు పీర్లను మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, ఎన్ఎండీ ఫరూఖ్ దర్శించుకున్నారు. రాత్రి ఆస్థానం చేరుకున్న మంత్రులకు ముస్లిం పెద్దలు స్వాగతం పలికారు. పీర్లకు దట్టీలను, పూలమాలలను వేసి మొక్కులు తీర్చుకున్నారు. వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో మాట్లాడి మైనార్టీ శాఖ నుంచి ఆస్థానం పీర్లకు రూ.10లక్షలు మంజూరు చేయించామని తెలిపారు. ప్రభుత్వ నిధులతో మొహర్రం నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, నవాబు మీర్ ఫజుల్ అలీఖాన్ పాల్గొన్నారు.

పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

కరపత్రం అందిస్తున్న ఎమ్మెల్యే కోట్ల తదితరులు

డోన్ పట్టణం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో పేద ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించడమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్‌రెడ్డి పేర్కొన్నారు. 'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమంలో భాగంగా శుక్రవారం స్థానిక పోచా ప్రభాకర్‌రెడ్డినగర్‌లోని జంగాల కాలనీని ఆయనతో పాటు కూటమి నాయకులు సందర్శించి ఇంటింటి పర్యటన చేపట్టారు. కాలనీలో ప్రజలను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందించిన సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర కింద ఏక రూప దుస్తులు ధరించి, పాఠశాలకు వెళ్తున్న పిల్లలతో ముచ్చటించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ ఛైర్మన్ కొట్రికె హరికిషన్, తెదేపా నాయకులు శేషిరెడ్డి, ఓంప్రకాష్, విజయ్‌భట్టు ఉన్నారు.

తాగిస్తాం.. తూలిస్తాం

- నంద్యాలలో ఇష్టారీతిన మద్యం దుకాణాల నిర్వహణ

మద్యం దుకాణంలో తాగుతున్న మందుబాబులు

నంద్యాల నేరవిభాగం, న్యూస్‌టుడే: నంద్యాల పట్టణంలో మద్యం దుకాణాలు మినీ బార్లను తలపిస్తున్నాయి. నిర్వాహకులు నిబంధనలకు విరుద్ధంగా దుకాణాలు నిర్వహిస్తున్నారు. బార్లలాగే ఏర్పాటు చేసి దుకాణంలోనే మద్యం తాగేలా ఏర్పాటు చేశారు. కొందరు బార్ల నిర్వాహకులు ఇష్టానుసారంగా ఉదయం 5నుంచి రాత్రి 12గంటల వరకు విక్రయాలు నిర్వహిస్తుండటం గమనార్హం.

★ నంద్యాల ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 24 మద్యం దుకాణాలు, 15 బార్లు ఉన్నాయి. వాటిల్లో కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో, మరికొన్ని పట్టణంలో ఉన్నాయి. మద్యం దుకాణాల నిర్వాహకులు నీళ్ల అమ్ముకోవడానికి ఇతర వ్యక్తులకు నెలకు రూ. లక్షల్లో అద్దెకి ఇచ్చి అక్కడే తినుబండరాలు విక్రయించేలా ఏర్పాటు చేశారు. దీంతో మందుబాబులు అక్కడే మద్యం తాగి తూలుతూ ఇంటికి వెళ్తున్నారు. రాత్రిళ్లు పద్మావతినగర్, టెక్కె, సాయిబాబానగర్, నందమూరినగర్‌కు వెళ్లే దారిలో, శ్రీనివాససెంటర్‌లో మద్యం దుకాణాల దగ్గర దారిలోనే పార్కింగ్ చేస్తుండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.

ప్రతినెలా ముడుపులు!

మద్యం దుకాణాల నుంచి పలువురికి ప్రతినెలా మామూళ్లు అందుతున్నట్లు ఆరోపణలున్నాయి. దీంతో ఆయా దుకాణాల వైపు కనీసం అధికారులు తొంగిచూడటం లేదు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై చర్యలు తీసుకోవడం లేదు. రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు వచ్చిన సమయంలో హడావుడి చేస్తున్నారు. మిగిలిన రోజుల్లో చర్యలు శూన్యమే. ఇకనైనా మద్య నిషేధ, ఆబ్కారీ శాఖ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

సమయపాలన లేని బార్లు

పట్టణంలోని కొన్ని బార్లలో సమయపాలన లేకుండా మద్యం విక్రయిస్తున్నారు. స్థానిక శ్రీనివాససెంటర్, ఆర్టీసీ బస్టాండ్, రైల్వేస్టేషన్ ప్రాంతాల్లో విచ్చలవిడిగా మద్యం లభ్యమవుతుంది. కొన్ని బార్లలో ఉదయం 5 గంటల నుంచే మద్యం విక్రయాలు చేస్తుండటంతో పాటు అక్కడే తాపిస్తున్నారు.

గ్రామాల్లో దారుణం

నంద్యాల పట్టణంలోనే మద్యం దుకాణాలు బార్లను తలపిస్తుంటే ఇక గ్రామాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. మందుబాబులు రాత్రి అయితే పొలాల్లోనే మద్యం తాగేస్తున్నారు. కొన్ని మద్యం దుకాణాల్లో సీసాపై రూ.10 ఎక్కువగా విక్రయిస్తున్నారు. సిసాలు, వాటర్ ప్యాకెట్లతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సంతజూటూరు, బుక్కాపురం, అయ్యలూరు మెట్ల, పాణ్యం మండలాల్లో మద్యం తాగి పొలాల్లో పడేస్తున్నారని రైతులు వాపోతున్నారు.

విలువలతో కూడిన విద్య అవసరం

మాట్లాడుతున్న ఆర్ఐవో సురేష్ బాబు

కర్నూలు విద్య, న్యూస్‌టుడే: విద్యార్థులకు విలువలతో కూడిన విద్య నేర్పించాలని ఆర్ఐవో సురేష్ బాబు సూచించారు. నగరంలోని టౌన్ మోడల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 'మెగా పేరెంట్-టీచర్' అవగాహన సదస్సు శుక్రవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జీవితంలో ఇంటర్ విద్య ఎంతో కీలకమన్నారు. ఈ నెల 10న నిర్వహించనున్న 'మెగా పేరెంట్-టీచర్' కార్యక్రమం విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ, కేజీబీవీ, ఆదర్శ, ఏపీఆర్‌జేసీ, ఏపీఎస్ డబ్ల్యూఆర్, ఎంజేపీఏపీ జూనియర్ కళాశాలలకు చెందిన ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు.

గ్రామ వ్యవసాయ సహాయకుల బదిలీల్లోనూ పొరపాట్లే!

ఈనాడు, కర్నూలు: ఉమ్మడి కర్నూలు జిల్లాలోని సచివాలయాల్లో విధులు నిర్వర్తించే గ్రామ వ్యవసాయ సహాయకుల బదిలీల్లోనూ పలు పొరపాట్లు దొర్లడం అభ్యర్థుల్లో ఆందోళన కలిగించే అంశం. వీఏఏల నియామకాలు జరిగి ఐదేళ్లు కావడంతో వారందరినీ బదిలీ చేయాలని భావించారు. గత నెల 29, 30వ తేదీల్లో కౌన్సిలింగ్ నిర్వహించినా నేటికీ బదిలీ ప్రక్రియ పూర్తికాలేదు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో సుమారు 455 మంది గ్రామ వ్యవసాయ సహాయకులున్నారు. గురువారం రాత్రి బదిలీల జాబితాను విడుదల చేశారు. అందులో కొన్ని తప్పిదాలు ఉన్నట్లు గుర్తించారు. ఆ జాబితా ఆధారంగా కొత్త ప్రాంతాల్లో బాధ్యతలు స్వీకరించవద్దని, అందులో మార్పులు చేర్పులు ఉంటాయని సూచించారు. తమకు ఎక్కడ పోస్టింగ్ ఇస్తారోనని ఆందోళన చెందుతున్నారు.

ఇదీ పరిస్థితి.. : ● అనంతపురం జిల్లాలో విధులు నిర్వర్తించిన వీఏఏ ధరణి గత సంవత్సరం నంద్యాల జిల్లాకు బదిలీ అయ్యారు. కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డిపల్లి గ్రామంలో అధికారికంగా విధులు నిర్వర్తిస్తున్న ఆమెను ఓడీ(ఆన్ డ్యూటీ)పై పెద్దవెంతుర్ల గ్రామానికి పంపారు. అంకిరెడ్డిపల్లి పోస్టును చింతలాయపల్లి సచివాలయంలో విలీనం చేయడంతో ఆమెకు బదిలీ తప్పలేదు. దరఖాస్తు చేసుకున్నా కౌన్సెలింగ్ జాబితాలో ఆమె పేరు లేదు. శుక్రవారం జిల్లా వ్యవసాయశాఖ అధికారి కార్యాలయనికి వచ్చి ఫిర్యాదు చేశారు.

● ఆళ్లగడ్డకు చెందిన హరనాథరెడ్డి జి.జమ్ములదిన్నె గ్రామంలోని ఆర్బీకేలో వీఏఏగా విధులు నిర్వర్తించేవారు. గత ఏడాది వ్యక్తిగత కారణాలతో కార్యాలయంలోనే ఉరేసుకుని చనిపోయారు. ఆయనను తాజా బదిలీల్లో దేవనకొండ మండలం తెర్నేకల్ గ్రామానికి బదిలీ చేసినట్లు చూపడంతో పలువురు ఆశ్చర్యపోయారు.

రాష్ట్రస్థాయి పోటీలకు ప్రాతినిధ్యం

కర్నూలు క్రీడలు(బి.క్యాంపు), న్యూస్‌టుడే: స్థానిక డీఎస్ఏ స్టేడియంలో నిర్వహించిన జిల్లాస్థాయి మాడరన్ పెంటాథలన్ (లేజర్‌రన్) ఎంపిక పోటీల నుంచి క్రీడాకారుల్ని ఇన్‌ఛార్జి జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావు ఎంపిక చేశారు. ఇక్కడ ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 11 నుంచి 13 వరకు జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహిస్తారని జిల్లా ఉపాధ్యక్షుడు లోకేష్ వెల్లడించారు. కార్యక్రమంలో అవినాశ్, కాశీరావు తదితరులు పాల్గొన్నారు.

ANDHRA PRADESH SOLAR POWER CORPORATION PVT LTD
(A Joint venture company of Government of A.P and Government of India)

e - Procurement Tender Notice

APSPCL invites tender for the work of **"KUMSP - Execution of miscellaneous works 1) Providing 5 tons Chain Pully Hoist and Mesh around the GLSR Intake well Columns 2) Filling the sand in cable trenches of all pooling stations at Kurnool Ultra mega solar park (1000 MW), Gani Sekunala Villages of Nandyala and Kurnool District, A.P."** Approximate Value of Work **Rs. 15.40 Lakh.** Schedule Available Date & Time: **04.07.2025 from 05.00 P.M.** For details visit: **www.apspcl.ap.gov.in** (or) **www.apeprocurement.gov.in**

ఆర్టీవో ఉద్యోగి, ఏజెంటు మధ్య మామూళ్ల పంచాయితీ

- ఒకరిపై ఒకరు దాడులు
- సామాజిక మాధ్యమంలో వీడియో వైరల్

ఆదోనిలో వాగ్వాదానికి దిగిన ఏజెంట్, ఉద్యోగి

ఆదోని నేరవార్తలు, న్యూస్‌టుడే: ఆర్టీవో కార్యాలయ ఉద్యోగి, ఏజెంట్ మధ్య మామూళ్ల పంచాయితీ ముదిరి ఘర్షణకు దారితీసిన ఘటన ఆదోని ఆర్టీవో ఏజెంట్ కార్యాలయంలో గురువారం జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో శుక్రవారం సామాజిక మాధ్యమంలో వైరల్‌గా మారింది. ఆదోని ఆర్టీవో ఏజెంట్ మస్తాన్ కార్యాలయానికి ఈ నెల 3వ తేదీన ఆర్టీవో కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి మనోహర్ వెళ్లారు. తాను మామూళ్లు తీసుకున్నట్లు ఏజెంట్‌కు సంబంధించిన వ్యక్తి ఒకరు ప్రచారం చేస్తున్నాడని విషయంపై ఏజెంట్, సిబ్బందితో ఉద్యోగి వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఆర్టీవో ఏజెంట్ కార్యాలయంలో పని చేసే ఒకరిపై ఉద్యోగి చేయి చేసుకున్నాడని సమాచారం. ఆ తర్వాత కార్యాలయంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఏజెంట్, ఉద్యోగి ఒకరిపై ఒకరు తోపులాట చేసుకోవడంతో పాటు దుర్భాషలాడుకున్నారు. తమ సిబ్బందిపై దాడి చేయడంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని ఏజెంట్ పేర్కొన్నారు. అనంతరం ఆ కార్యాలయానికి స్థానికులు అధిక సంఖ్యలో రావడంతో ఉద్యోగి అక్కడి నుంచి వెళ్లిపోయారు. మామూళ్ల విషయంలో తేడా రావడంతోనే ఈ ఘటన జరిగినట్లు విశ్వసనీయ సమాచారం. దీనిపై జిల్లా రవాణా శాఖ అధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాల్సిన అవసరం ఉంది. ఈ విషయంపై 'న్యూస్‌టుడే' ఆదోని మోటార్ వెహికల్ అధికారిణి శిశిరదీప్తితో ప్రస్తావించగా.. తమకు ఫిర్యాదు అందిందని.. ఈ విషయాన్ని జిల్లా రవాణా శాఖ అధికారి దృష్టికి తీసుకెళ్లామని.. విచారణ చేస్తున్నామన్నారు. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు ఉంటాయన్నారు.

డిమాండ్లను పరిష్కరించాలి

మాట్లాడుతున్న ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మునెప్ప

కర్నూలు వెంకటరమణ కాలనీ, న్యూస్‌టుడే: కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ చేయరాదని, లేబర్ కోడ్లను రద్దు చేయాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మునెప్ప, సీఐటీయూ జిల్లా కార్యదర్శి అంజిబాబులు డిమాండ్ చేశారు. నగరంలో శుక్రవారం వివిధ ఉద్యోగ, కార్మిక సంఘాలతో ఏఐటీయూసీ నగర కార్యదర్శి చంద్రశేఖర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన రౌండ్‌టేబుల్ సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. ఉద్యోగ, కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగడుతూ జులై 7న బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 9న కేంద్ర కార్మిక సంఘాలు తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలన్నారు. ఎల్ఐసీ ఉద్యోగుల సంఘం నాయకులు కుమార్, రమేశ్, ఎస్‌డబ్ల్యూఎఫ్ నాయకులు రాముడు, బీఎస్ఎన్ఎల్ నాయకులు రమణ, వెంకటేష్, రామాంజనేయులు పాల్గొన్నారు.

ప్రమాదంలో యువకుడి దుర్మరణం

కోసిగి, న్యూస్‌టుడే: పెద్దకడుబూరు మండలం బాపురం గ్రామానికి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న కపిటి చెన్న బసవ(27) అనే యువకుడు ట్రాక్టర్ ఢీకొని మృతి చెందాడు. ఈ సంఘటన కోసిగి శివారులోని ఆదోని రోడ్డుపై శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. కోసిగి మండలం జంపాపురం గ్రామానికి చెందిన కపిటి సన్నన్న, చెన్న బస్సమ్మ దంపతుల కుమారుడు బసవ శుక్రవారం 6 గంటలకు కుటుంబ సభ్యుడైన బసవ రాజుతో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్తున్నారు. కోసిగి శివారున ఆదోని వైపు నుంచి వస్తున్న రాళ్ల ట్రాక్టర్ అధిక వేగంతో వచ్చి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. తలకు గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. బసవరాజు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.

EENADU Classifieds

PERSONAL CLASSIFIEDS

CHANGE OF NAME

I, Latika Rathore (Lalita Kharwar) R/o. 79/151, Krishna Nagar, Near Lord Venkateswara Temple, Kurnool. (A.P), have changed my name as Latika Rathore D/o. Prem Singh Kharwar/ Prem Singh Rathore W/o. Hari Kishan Namala.

REAL ESTATE

FLAT FOR SALE

కర్నూలు, సుంకేసుల రోడ్ నందు గల గాంధీ టవర్స్ నందు 2 BHK 203 ఫ్లాట్ మరియు జనప్రియ అపార్ట్‌మెంట్ నందు గల ఫ్లాట్ 507, 3 BHK ఫ్లాట్లు అమ్మకమునకు కలవు. సంప్ర: 99514 71799.

HOUSE FOR SALE

విజయవాడ గన్నవరం దగ్గర NH-16 హైవేకి ఆనుకుని 60 అ|| రోడ్డు తూర్పు ఫేసింగ్ ఒక్కొక్క ఫ్లోరు 2000 Sq.Ft.తో 466 చ||గ||లలో G+3 Triplex బిల్డింగ్ అమ్మకమునకు కలదు. ✆ 88774 58888.

రోహిణి ఇన్‌ఫ్రా వారి నూతన ప్రాజెక్ట్ కామదేను నివాస్ - 2, బెంగుళూరు రోడ్డు లక్ష్మీపురం దగ్గర ఇండిపెండెంట్ హౌసెస్ కలవు. అనూష: 91600 38988, 88866 62148.

JOBS

We are Hiring! Telecallers (Female) Marketing Executives & Accountant. Prior Experince in a Similar role in the Real Estate Industry is Preferred. Job Location: Kurnool. Contact us on: 77300 55888.

Earn Extra Income online through Work from Home in Wellness Industry. 101, SF Res. Rd # 4, B.Hills, Hyd. ✆ 8919664679, 8309909749

కర్నూలు - నంద్యాల చెక్ పోస్ట్‌లో కొత్తగా ప్రారంభించిన మల్లికార్జున ఫర్నిచర్ నందు పనిచేయుటకు అకౌంటెంట్ M/F కావలెను. అర్హత: B.Com, MBA. ✆ 98493 50328.

మా సెక్యూరిటీ సంస్థలో పనిచేయుటకు అనుభవం గల ఫీల్డ్ ఆఫీసర్లు కావలెను. మంచి జీతం + ESI, PF, TA, DA. సంప్ర: 79933 40702.

FACULTY/ TEACHERS

Wanted Experienced JEE/NEET faculty for Junior College and School. Cell: 95505 90900/ 92907 48955.

Wanted Experienced Teacher for Social Students Cont. Vijetha High School, Near Krishna Nagar, ITC, Kurnool. Cell No: 94921 98651.

అన్నిరకాల బిజినెస్ వ్యవహారాలు
B/W 5 లైన్ల ప్రకటన రూ. 470/- మాత్రమే.
కలర్ 5 లైన్ల ప్రకటన రూ. 555/- మాత్రమే.
ప్రకటనలపై 5% GST వర్తించును.
వివరాలకు: 99899 97628

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

(c) eenadu

ఆదోని
• ఆదోని • ఆలూరు • పత్తికొండ

వైద్య పరీక్షల కోసం వచ్చిన పోలీసులు

ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం
ఆదోని నేరవార్తలు, న్యూస్‌టుడే: పోలీసులు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆర్బిట్ డయాగ్నోస్టిక్ కేంద్రం వైద్యులు డాక్టర్ గుమ్మడి మధుసూదన్, డాక్టర్ కె.ఎస్.వినయ్ అన్నారు. జిల్లా ఎస్పీ, ఆదోని డీఎస్పీ ఆదేశాల మేరకు పట్టణంలోని ఆర్బిట్ డయాగ్నస్టిక్ కేంద్రంలో శుక్రవారం పోలీసులు, హోంగార్డులకు వైద్య శిబిరం నిర్వహించారు. వైద్యులు వారికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. కేంద్రం మేనేజరు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

సమ్మె తాత్కాలిక విరమణ
ఆదోని పురపాలకం, న్యూస్‌టుడే: ఆదోని పురపాలక సంఘంలో అప్కోస్ ఇంజినీరింగ్ విభాగం కార్మికుల సమ్మె తాత్కాలికంగా విరమించినట్లు కార్మికులు శుక్రవారం తెలిపారు. తమ డిమాండ్ల సాధనపై మంత్రుల బృందం సానుకూలత వ్యక్తం చేయడంతో ఈ నెల 15 వరకు సమ్మెకు విరామం ప్రకటిస్తున్నామన్నారు. సమస్యల సాధన కోసం గత నెల 7వ తేదీ నుంచి పట్టణంలోని కోట్ల కూడలిలో కార్మికులు రిలే దీక్షలు కొనసాగిస్తున్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా..
(10 AM TO 1 PM) ఆదోని: 77996 66004 ఆలూరు: 80085 62277 పత్తికొండ: 80085 73822

?: మండలంలోని అగ్రహారం శివారు నుంచి మద్దికెరకు వచ్చే రహదారి బురదమయంగా మారింది.
- భాస్కరరెడ్డి, అగ్రహారం.

✔: పరిశీలించి చర్యలు తీసుకుంటాం.
- విజయ్, పంచాయతీ కార్యదర్శి, అగ్రహారం.

?: గ్రామంలోని పలు వీధుల్లో కొన్ని రోజులుగా వీధి దీపాలు వెలగటం లేదు. వీధి దీపాల ఏర్పాటు చేయాలి.
- గ్రామస్థులు, కోతిరాళ్ల గ్రామం.

✔: కొన్ని స్తంభాలకు దీపాలు ఏర్పాటు చేశాం. మిగతా వాటికి ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటాం.
- అంజనయ్య, గ్రామ సర్పంచి.

?: స్థానిక దిడ్డికాలనీకి వెళ్లే దారిలో ఖాళీ స్థలంలో చెత్త చెదారం వేయడంతో పేరుకుపోయి దుర్వాసన వస్తోంది.
- తాహెర్ హొళగుంద

✔: పారిశుద్ధ్య కార్మికులను పంపి శుభ్రం చేయిస్తాం.
- రంగమ్మ సర్పంచి హొళగుంద

?: చిప్పగిరి మండలంలోని, బంటనహల్ బీసీ కాలనీ రహదారులో చెత్త శుభ్రం చేయాలి.
- రామకృష్ణ, బంటనహల్

✔: సిబ్బందిని పంపించిన రెండు రోజుల్లో రహదారులను శుభ్రం చేయిస్తాం
- కె.సుశీలమ్మ, సర్పంచి బంటనహల్

జాతీయ లోక్‌అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి
ఆలూరు గ్రామీణ, న్యూస్‌టుడే: ఆలూరు జూనియర్ సివిల్ కోర్టులో శనివారం నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని న్యాయమూర్తి హేమ కోరారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ చిన్నచిన్న తగాదాల వల్ల తీసుకున్న నిర్ణయాల వల్ల పరస్పరం కేసులు నమోదు చేసుకున్నవారు లోక్ అదాలత్‌లో వాటిని పరిష్కరించుకోవచ్చన్నారు.

ఆక్రమిస్తే కఠిన చర్యలు
మద్దికెర, న్యూస్‌టుడే : మద్దికెరలోని పందుల కుంటను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని, వాటిని జలవనరుల శాఖ అధికారులతో కలిసి తొలగిస్తామని తహసీల్దారు గుండాల నాయక్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన సిబ్బందితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అడ్డగోలుగా ఆక్రమణలు చేపట్టిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.

నోటీసుల జారీ
ఆదోని నేరవార్తలు, న్యూస్‌టుడే: మండలంలోని పెద్దహరివాణంలోని ఎల్‌ఎల్‌సీ డీపీ-65 కింద అక్రమంగా చేపట్టిన నిర్మాణాలను తొలగించాలని తహసీల్దారు రమేష్, ఎల్‌ఎల్‌సీ డీఈ షఫి ఉల్లా ఆదేశించారు. గ్రామానికి శుక్రవారం వెళ్లిన అధికారులు అక్రమ నిర్మాణాలను పరిశీలించారు. వారంపు రోజుల్లోపు తొలగించాలని నిర్మాణం చేపట్టిన వారికి నోటీసులు జారీ చేశారు. వారి వెంట వీఆర్వో చిన్నఈరన్న ఉన్నారు.

నరకం చూపెడుతున్న గోతుల దారులు
ప్రమాదాలకు కేరాఫ్‌గా మద్దికెర-పత్తికొండ దారి
పెరవలి- పత్తికొండ మధ్య ట్రాఫిక్ సమస్య

పత్తికొండ, మద్దికెర, న్యూస్‌టుడే: పత్తికొండ నియోజకవర్గంలో ప్రధాన రహదారులు అధ్వానంగా మారాయి. ప్రతి దారి అడుగడుగునా గుంతలతో నిండిపోయి వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. మద్దికెర, తుగ్గలి, పత్తికొండ తదితర మండలాల్లోని ప్రతి మార్గం దాదాపు ఇలాగే ఉంది. దీంతో ఈ దారుల్లో ప్రయాణం నరకప్రాయమంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి నూతన రోడ్లు నిర్మించాలని... లేకుంటే కనీసం దెబ్బతిన్న ప్రాంతాల్లో మరమ్మతులైనా చేయించాలని ప్రజలు కోరుతున్నారు.

• పెరవలి నుంచి పత్తికొండ వెళ్లే వారు తుగ్గలి రైల్వే స్టేషన్ సమీపంలోని వంతెన మీదుగా వెళుతారు. అయితే ఇక్కడ పడ్డ భారీ గుంతలతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఇప్పటికే పలు వాహనాలు ఈ గుంతల కారణంగా ప్రమాదానికి గురయ్యాయి. మలుపులో గుంతలు ఇందుకు కారణం. అదే విధంగా స్థానిక వంతెనపై పడ్డ భారీ గుంతలో పెద్ద వాహనాలు ఇరుక్కుని రాకపోకలు స్తంభిస్తున్నాయి. సమస్య తీవ్రంగా ఉన్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు.

అడుగడుగునా అవస్థలే...

ఇది మద్దికెర-పత్తికొండ ప్రధాన రహదారి. అడుగడుగునా మోకాలి లోతు గుంతలతో ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. మద్దికెర- పత్తికొండ, మద్దికెర- గుంతకల్లు మధ్య రోడ్డు మరీ అధ్వానంగా తయారైంది. వర్షపు నీటి వల్ల గుంతలను గుర్తించలేక వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కనీస మరమ్మతులైనా చేపట్టి ప్రమాదాలను నివారించాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.

ఈ దారిలో నడిచేదెలా?
హాలహర్వి, న్యూస్‌టుడే: హాలహర్వి మండలం గూళ్యం నుంచి జె.హొస్సళ్లి మీదుగా సిందువాళం, బళ్లారి వంటి ప్రాంతాలకు నిత్యం పదుల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. గూళ్యం నుంచి జె.హొస్సళ్లి వరకు రోడ్డంతా గుంతలమయమే. గూళ్యం జాతర సమయంలో కర్ణాటక రాష్ట్రం సిందువాళం గ్రామానికి చెందిన కొందరు గూళ్యం వరకు రహదారికి తాత్కాలికంగా మరమ్మతులు చేపట్టారు. కూటమి ప్రభుత్వంలోనైనా రహదారి బాగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.

గూళ్యం నుంచి జె.హొస్సళ్లి గ్రామానికి వెళ్లే రహదారి దుస్థితి

ఇక్కట్లు ఎన్నాళ్లో?
మండలంలోని కైరుప్పల గ్రామం నుంచి దొడగొండ మీదుగా ఆదోనికి వెళ్లే రహదారిదీ అదే పరిస్థితి. ఈ రహదారిలో కల్లపరి, దొడగొండ, బైలుపత్తికొండ, గార్లపెంట, ఆదోని మండలంలోని బసరకోడు, సలకలకొండ గ్రామాల మీదుగా ఆదోనికి వెళ్లవచ్చు. అయితే ఇసుక రవాణా చేసే లారీల కారణంగా పూర్తిగా గుంతలతో నిండిపోయి ప్రమాదకరంగా మారింది. గతంలో తెదేపా హయాంలో రహదారికి నిధులు మంజూరు అయినా కొంత మేర చేసి వదిలి వెళ్లారు. దీంతో ఈ రహదారిలో వంతెనలను నిర్మించి వదిలిపెట్టారు. ఇకనైనా ఈ మార్గంలో బీటీ రహదారి నిర్మించాలని స్థానిక ప్రజలు విన్నవిస్తున్నారు. - న్యూస్‌టుడే, ఆస్పరి

మండల విద్యాధికారికి సన్మానం
ఆదోని విద్య, న్యూస్‌టుడే: ఆదోని మండల విద్యాధికారి-1గా బాధ్యతలు చేపట్టిన భూపాల్‌రెడ్డిని శుక్రవారం ఆదోని ప్రైవేటు పాఠశాలల నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. శాలువా కప్పి పూలమాలలతో సత్కరించారు. కార్యక్రమంలో గోపాల్‌రెడ్డి, కృష్ణమూర్తి, దశరథరాముడు తదితరులు పాల్గొన్నారు.

విద్యాసామగ్రి పంపిణీ
ఆదోని ఎస్కేడీ కాలనీ, న్యూస్‌టుడే: పట్టణంలోని మండిగిరి ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం 80 మంది విద్యార్థులకు తెదేపా నాయకులు శ్రీనివాస ఆచారి నోటు పుస్తకాలు, పలకలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయిని సుజాత, నాయకులు ఈరన్న, వెంకటేశ్, రహిమాన్ పాల్గొన్నారు.

కల్వర్టును బాగుచేయరూ..

మండలంలోని హత్తిబెళగల్‌కు వెళ్లే దారిలో కల్వర్టు దెబ్బ తిని ప్రమాదకరంగా మారింది. గుంతకల్లు రహదారి నుంచి గ్రామానికి వెళ్లే దారిలో కల్వర్టు కుంగి పోయింది. దాంతో ఆ మార్గంలో ప్రయాణించే వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి కల్వర్టును బాగుచేయాలని గ్రామస్థులు కోరుతున్నారు. - న్యూస్‌టుడే, ఆలూరు గ్రామీణ

విద్యార్థులకు తప్పని తాగునీటి తిప్పలు

ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు మధ్యాహ్న భోజనం సమయంలో తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. ఆస్పరిలోని ప్రధాన పాఠశాలలో దాదాపు 155 మంది విద్యార్థులు ఉన్నారు. గత ప్రభుత్వం నాడు నేడు ద్వారా ఏర్పాటు చేసిన నీటి శుద్ధి యంత్రం నిరుపయోగంగా మారింది. దాంతో విద్యార్థులు నిత్యం ఇంటి దగ్గర నుంచే నీటి సీసాలను తెచ్చుకుంటున్నారు. విద్యాశాఖ అధికారులు స్పందించి తాగునీటిని అందించేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. - న్యూస్‌టుడే, ఆస్పరి

గాలికి ఒరిగిన విద్యుత్తు స్తంభం

మండల పరిధిలోని గిరిగెట్ల నుంచి అమీనాబాద్ వెళ్లే దారిలో పొలాల్లో ఉన్న విద్యుత్తు స్తంభం గాలులకు ఒరిగింది. అమీనాబాద్ గ్రామానికి దగ్గరలోనే ఈ విద్యుత్ స్తంభం ఉంది. దాంతో ఈ లైన్ ద్వారా ఆ గ్రామానికి విద్యుత్తు సౌకర్యంతో పాటు రైతులు వ్యవసాయానికి దీనిపైనే ఆధారపడ్డారు. ప్రమాదవశాత్తు స్తంభం పడిపోతే గ్రామంలో విద్యుత్తు కొరత ఏర్పడుతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకు విద్యుత్తు శాఖ అధికారులు స్పందించి మరమ్మతులు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు. - న్యూస్‌టుడే, తుగ్గలి

మాట్లాడుతున్న ఎస్సై విజయకుమార్

సైబర్ నేరాలతో అప్రమత్తంగా ఉండాలి
మద్దికెర, న్యూస్‌టుడే : విద్యార్థులు, యువత సైబర్ నేరాలతో అప్రమత్తంగా ఉండాలని ఎస్సై విజయ్‌కుమార్ పేర్కొన్నారు. మద్దికెర విద్యాసాయి కళాశాలలో శుక్రవారం ఆయన విద్యార్థులకు, అధ్యాపక బృందానికి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు వెంకటమాదవ్, ప్రిన్సిపల్ సునీత తదితరులు పాల్గొన్నారు.

తల్లికి వందనం పేదలకు వరం
పెద్దహుల్తి(పత్తికొండ గ్రామీణం), న్యూస్‌టుడే : ఇంట్లో ఎంత మంది పిల్లలు బడికి వెళ్తే వారందరికీ తల్లికి వందనం కింద తల్లుల ఖాతాలకు సొమ్ము జమచేసిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కిందని ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు సూచించారు. పత్తికొండ మండలం పెద్దహుల్తిలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రభుత్వం త్వరలోనే అన్నదాత సుఖీభవ పథకం అమలు, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తుందన్నారు. అనంతరం ఆయన గ్రామంలో పర్యటించి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు తిప్పన్న, మాణిక్యరెడ్డి, పరిపూర్ణ, రంగన్న, హుల్తెన్న, అశోక్, హరి, రంగస్వామి, రవితేజ, ప్రసాద్, శివ, నంద, మహేంద్ర తదితరులు పాల్గొన్నారు

ఎమ్మెల్యేకు గజమాలతో స్వాగతం పలుకుతున్న అభిమానులు

ఘనంగా అల్లూరి జయంతి
పత్తికొండ గ్రామీణం, న్యూస్‌టుడే : మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. రెవెన్యూ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో తహసీల్దారు హుస్సేన్‌సాహెబ్ అల్లూరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత స్వాతంత్ర్య పోరాటంలో తెల్లదొరలకు వ్యతిరేకంగా పోరాడిన విప్లవవీరుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దారు శ్రీదేవి, ఆర్ఐ శ్రీనివాసులు, ఇతర రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

నివాళి అర్పిస్తున్న తహసీల్దారు తదితరులు

ద్విచక్ర వాహనం- ఆటో ఢీ
ఆలూరు గ్రామీణ, న్యూస్‌టుడే: ద్విచక్ర వాహనం, ఆటో ఎదురెదురెగా ఢీకొన్న ఘటన మండలంలోని అగ్రహారం సమీపంలో జరిగింది. స్థానికుల కథనం మేరకు... అగ్రహారానికి చెందిన వీరేష్ గ్రామ సమీపంలో జాతీయ రహదారి పక్కన దాబాను ఏర్పాటు చేసుకున్నారు. దాబాకు కావాల్సిన సరుకులు తీసుకుని వెళుతుండగా... బళ్లారి నుంచి మండలంలోని కమ్మరచేడు గ్రామానికి వస్తున్న ఆటో మారెమ్మ ఆలయ సమీపంలో ఎదురుగా ఢీకొంది. ప్రమాదంలో వీరేష్ తలకు, చేతికి తీవ్ర గాయాలయ్యాయి. ఆటో డ్రైవర్ నవీన్ వాహనంలో ఇరుక్కుపోయారు. ఆటోలో ఉన్న ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం వీరేష్‌ను ఆదోనికి, నవీన్‌ను బళ్లారికి తరలించారు.

ఆటోలో ఇరుక్కుపోయిన నవీన్

కార్యకర్తలే పార్టీకి మూలస్తంభాలు

తెదేపా నాయకులతో ఎంపీ నాగరాజు తదితరులు

ఆదోని ఎస్కేడీ కాలనీ, న్యూస్‌టుడే: తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి కార్యకర్తలే మూలస్తంభాలని కర్నూలు జిల్లా ఎంపీ బస్తిపాటి నాగరాజు, కడప ఆర్టీసీ రీజినల్ ఛైర్మన్ పూలనాగరాజు, తెదేపా జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి అన్నారు. ఆలూరుకు వెళుతున్న వీరు శుక్రవారం ఆదోనిలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో మాట్లాడారు. 'సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమం, కార్యకర్తల యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. వారి వెంట నాయకులు భూపాల్‌చౌదరి, మారుతినాయుడు, తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్‌చౌదరి, మల్లికార్జున, లోకేశ్, వినయ్ ఉన్నారు.

చిప్పగిరి: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించి సత్తా చాటాలని ఎంపీ నాగరాజు పిలుపునిచ్చారు. తెదేపా జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి ఆధ్వర్యంలో చిప్పగిరిలో కార్యకర్తల విస్తృత సమావేశం శుక్రవారం నిర్వహించారు. పరిశీలకులుగా తిక్కారెడ్డి, ఎంపీ నాగరాజు, రాయలసీయ ఆర్టీసీ ఛైర్మన్ పూల నాగరాజు హాజరయ్యారు.

దేవనకొండ, న్యూస్‌టుడే: రాష్ట్రంలో ఆర్థిక వనరులు సమృద్ధిగా లేనప్పటికీ కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోందని ఎంపీ బస్తిపాటి నాగరాజు, తెదేపా జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి, ఏపీ వాల్మీకి ఫెడరేషన్ కమిటీ ఛైర్మన్ బొజ్జమ్మ, ఆర్టీసీ ఛైర్మన్ పూలనాగరాజు అన్నారు. 'సుపరిపాలనలో తొలి అడుగు' భాగంగా దేవనకొండలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

భక్తిశ్రద్ధలతో సరిగెత్తు

వెండి ఊయలను సమర్పిస్తున్న అశోక్‌కుమార్, రాజశేఖర్ దంపతులు

ఆస్పరి, న్యూస్‌టుడే: ఆస్పరి పట్టణంలో కొలువుదీరిన పెద్ద పీర్లకు గ్రామానికి చెందిన అశోక్‌కుమార్, రాజశేఖర్ దంపతులు రూ.1.10 లక్షలు విలువ చేసే వెండి ఊయలను శుక్రవారం రాత్రి సమర్పించారు. గ్రామంలోని భక్తులు పీర్లకు భక్తి శ్రద్ధలతో మొక్కులు తీర్చుకున్నారు. మండలంలోని ఆస్పరి, శంకరబండ, ములుగుందం, కైరుప్పల, కారుమంచి హలిగేర తదితర గ్రామాల్లో పీర్ల చిన్న సరిగెత్తు కార్యక్రమాన్ని జరుపుకొన్నారు.

ఆదోని సాంస్కృతికం, న్యూస్‌టుడే: ఆదోని పట్టణం, మండల పరిధిలోని గ్రామాల్లో పీర్లు కొలువుదీరాయి. ఈ నెల 6న మొహర్రం పురస్కరించుకొని పీర్లను ఊరేగిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

పత్తికొండ గ్రామీణం, న్యూస్‌టుడే: మొహర్రం కార్యక్రమాల్లో భాగంగా శనివారం జరిగే సరిగెత్తులో పాల్గొని మొక్కులు తీర్చుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు ఆయా గ్రామాలకు తరలిరానున్నారు.

దేవనకొండ, న్యూస్‌టుడే : దేవనకొండతో పాటు తెర్నేకల్, పి.కోటకొండ, కప్పట్రాళ్ల, నేలతలమర్రి తదితర గ్రామాల్లో మొహర్రం పురస్కరించుకొని పీర్లచావిడి ఎదుట అగ్నిగుండాలు ఏర్పాటు చేశారు. శుక్రవారం చిన్నసరిగెత్తు సందర్భంగా పీర్లకు ప్రత్యేక ఫతేహాలు నిర్వహించారు.

సంక్షేమమే ధ్యేయంగా అడుగులు
ఆదోని ఎస్కేడీ కాలనీ, న్యూస్‌టుడే: రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా సీఎం చంద్రబాబు అడుగులు వేస్తున్నారని ఆదోని మాజీ ఎమ్మెల్యే కె.మీనాక్షినాయుడు అన్నారు. ఆదోని మండలం అలసందగుత్తి, సలకలకొండ, బసకోడు గ్రామాల్లో శుక్రవారం 'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమాన్ని నిర్వహించారు. తెదేపా నాయకులు ఇంటింటికి తిరుగుతూ ఏడాది పాలన గురించి వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. నియోజకవర్గంలో తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో కురువ కార్పొరేషన్ ఛైర్మన్ దేవేంద్రప్ప, తెదేపా నాయకులు భాస్కర్‌రెడ్డి, కృష్ణమ్మ, రామస్వామి, ఉమ్మి సలీం, బుద్దారెడ్డి, అయ్యన్న, గోపాల్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, వెంకటేష్, ఉరుకుందరెడ్డి, పీరా, జయరాజ్, భూపాల్‌చౌదరి, వెంకటేష్ చౌదరి పాల్గొన్నారు.

నీటి సమస్యను పరిష్కరిస్తాం
వెల్దుర్తి, న్యూస్‌టుడే : వెల్దుర్తిలో నీటి సమస్యను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో సుహాసిని పేర్కొన్నారు. మండల తెదేపా నాయకుడు సుబ్బరాయుడు నీటి సమస్యపై ఎంపీడీవో కార్యాలయంలో అధికారులతో శుక్రవారం చర్చించారు. కృష్ణగిరి జలాశయం నుంచి నీటి సరఫరా చేయాలన్నారు. గ్రామంలో నీటి సమస్యపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ మున్నయ్య, వెల్దుర్తి ఈవో లక్ష్మీనాథ్‌కు సూచించారు. వారం రోజుల వ్యవధిలో ఆ సమస్యకు పరిష్కారం చూపాలన్నారు.

అధికారులతో చర్చిస్తున్న సుబ్బరాయుడు

ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డు ధరలు
ఆదోని మార్కెట్, న్యూస్‌టుడే: ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో శుక్రవారం పలికిన వివిధ పంట దిగుబడుల ధరలు. పత్తి క్వింటాలు కనిష్ఠంగా రూ.5000, గరిష్ఠంగా రూ.8129, మధ్య ధర రూ.7879. వేరుశనగ రూ.5520- 5520-5520, ఆముదాలు రూ.5635- 5635-5635, కందులు రూ.5019-5511-5511 పలికాయి.

తాగి వాహనాలు నడిపితే జరిమానా
పత్తికొండ గ్రామీణం, న్యూస్‌టుడే : మద్యం తాగి వాహనాలు నడిపిన ఎనిమిది మందికి జరిమానా విధించారు. మద్యం తాగి వాహనాలు నడిపిన నిందితులకు రూ.10వేలు జరిమానా విధిస్తూ.. పత్తికొండ సివిల్ జడ్జి జ్యోత్స్నదేవి తీర్పునిచ్చారు.

పారిశుద్ధ్యంపై దృష్టి సారించాలి
మద్దికెర, న్యూస్‌టుడే : వర్షాలు కురవడంతో గ్రామాల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని డిప్యూటీ ఎంపీడీవో శివకుమార్ పేర్కొన్నారు. ఆయన మద్దికెరలో ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులతో శుక్రవారం మాట్లాడారు.

వ్యక్తి అదృశ్యం.. కేసు నమోదు
పోతుగల్లు (కృష్ణగిరి), న్యూస్‌టుడే: మండలంలోని పోతుగల్లు గ్రామానికి చెందిన బోయరాముడు గత నెల 26వ తేదీ నుంచి కనపడటంలేదని ఆయన భార్య బోయ రంగమ్మ ఫిర్యాదు చేసినట్లు ఎస్సై జి.కృష్ణమూర్తి తెలిపారు. గ్రామానికి చెందిన బోయ రాముడు గతనెల 26న బహిర్భూమికి వెళ్లారు. అప్పటి నుంచి తిరిగి రాలేదు. ఎక్కడ వెతికినా ఆయన జాడ లేదన్నారు.

అభివృద్ధిని గాలికొదిలేశారు
హాలహర్వి, న్యూస్‌టుడే: సూపర్ సిక్స్ హామీలతో గద్దెనెక్కిన కూటమి వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రతి వైకాపా కార్యకర్త ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే విరుపాక్షి పిలుపునిచ్చారు. మండల కేంద్ర శివారులోని ఓ కల్యాణ మండపంలో శుక్రవారం కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఏడాది పాలనలో కేవలం పింఛను నగదు మాత్రమే పెంచి ఎన్నో పథకాలు అమలు చేసినట్లు కూటమి నేతలు గొప్పలు చెబుతున్నారని విమర్శించారు. అభివృద్ధిని గాలికి వదిలేశారన్నారు. త్వరలో ప్రతి ఇంటింటికి తిరిగి ప్రభుత్వ మోసాలను వివరిస్తామని వెల్లడించారు. అనంతరం వివిధ అంశాలపై కార్యకర్తలతో చర్చించారు.

ఉపకార వేతనాలు విడుదల చేయాలి
పత్తికొండ గ్రామీణం, న్యూస్‌టుడే : రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న ఉపకార వేతనాలు తక్షణమే విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.షాబీర్‌బాషా డిమాండ్ చేశారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు పత్తికొండ ఆర్డీవో కార్యాలయం ఎదుట శుక్రవారం ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న రూ.4600 కోట్లు విడుదల చేయాలన్నారు.

నేటి నుంచి చిప్పగిరి సత్తార్ హాదీ ఖాద్రీ ఉరుసు
చిప్పగిరి, న్యూస్‌టుడే: కులమతాలకు అతీతంగా నిర్వహించే సయ్యద్‌షా అబ్దుల్ సత్తార్ హాదీ ఖాద్రీ ఉరుసుకు వంశీయులు సయ్యద్‌షా అబ్దుల్ రజాక్‌పీర్ ఖాద్రీ ఏర్పాట్లు చేస్తున్నారు. శనివారం గంధం, 6న ఉరుసు, 7న జియారత్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన శుక్రవారం తెలిపారు. మొహర్రం 9న నిర్వహిస్తుండటంతో, ఉరుసును అదే రోజున జరుపుతామని రజాక్ ఖాద్రీ చెప్పారు.

ఆస్పరిలో నేడు టీడీపీ సమావేశం
ఆస్పరి, న్యూస్‌టుడే: ప్రభుత్వం ప్రవేశపెట్టిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమ నిర్వహణపై శనివారం సమావేశం నిర్వహిస్తునట్లు తెదేపా మండల కన్వీనర్ పరమారెడ్డి తెలిపారు. మురళీరెడ్డి ఫంక్షన్‌హాల్‌లో సమావేశం నిర్వహిస్తునట్లు తెలిపారు. కార్యక్రమానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు పి.తిక్కారెడ్డి, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, రాయలసీమ డివిజినల్ ఆర్టీసీ ఛైర్మన్ పూలనాగరాజు, ఏపీ వాల్మీకి ఫెడరేషన్ కమిటీ ఛైర్మన్ బొజ్జమ్మ ముఖ్య అతిథులుగా వస్తునట్లు తెలిపారు.

అన్నదాత అవస్థలు ఆలకించేదెవరు?
☛ కొలిక్కిరాని ఆదోని యార్డు అధ్యక్షుడి నియామకం

ఆదోని మార్కెట్, న్యూస్‌టుడే: రాయలసీమలోనే పేరుగాంచిన ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డు ఛైర్మన్ స్థానం ఎవరికి కేటాయిస్తారనేది ఇంత వరకు కొలిక్కి కాలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయింది. రాష్ట్రంలోనే గుంటూరు తర్వాత రెండో అతి పెద్ద మార్కెట్ ఆదోని. ఈ యార్డుకు పత్తి, వేరుశనగ, ఆముదం, పూల విత్తనాలు, శనగలు, కందులు తదితర పంట దిగుబడులు విక్రయానికి వస్తాయి. రికార్డు స్థాయిలో పత్తి అమ్మకాలు సాగుతాయి. మన రాష్ట్రంతో పాటు కర్ణాటక, తెలంగాణ ప్రాంతాల నుంచి పంట దిగుబడులు వస్తాయి. సుమారు 60 ఎకరాల్లో యార్డు విస్తరించింది. ఇన్ని ప్రత్యేకతలు కలిగిన ఈ యార్డు ద్వారా ఏటా రూ.1500-1800 కోట్ల దాకా వ్యాపార లావాదేవీలు కొనసాగుతాయి. అమ్మకాల ద్వారా ఒక శాతం సెస్సు రూపేణా రూ.16-18 కోట్లు మేర ఆదాయం సమకూరుతోంది. యార్డుకు అనుబంధంగా దాదాపు 40-50 దాకా పత్తి(టీఎంసీ యునిట్లు), డికార్టికేటర్ తదితర ఉప పరిశ్రమలు న్నాయి. ప్రత్యక్షంగా ఐదు వేలు, పరోక్షంగా పది వేల మంది దాకా ఉపాధి లభిస్తోంది. అంతా బాగానే ఉన్నా యార్డుకు ఛైర్మన్‌ను నియమించక పోవడంతో పలు అభివృద్ధి పనులు అసంపూర్తిగా ఉన్నాయి.

మార్కెట్ యార్డులో అమ్మకానికి ఉంచిన పంట దిగుబడులు

అసంపూర్తిగా నిలిచిన పనులు
ఆదోని మార్కెట్ యార్డులో పలు పనులు అసంపూర్తిగా ఉన్నాయి. వాటిలో పత్తి యార్డులో షెడ్డు పనులు పూర్తి కాలేదు. పౌరసరఫరాల గోదాము ప్రాంతంలో దూకాణాల నిర్మాణాలకు గత కూటమి ప్రభుత్వంలో భూమిపూజ చేసి వదిలేశారు. వేరుశనగ యార్డులో లీకేజీ కష్టాలు తీర్చాల్సి ఉంది. శిథిలమైన రైతు విశ్రాంత భవనాన్ని పునర్ నిర్మించాలి. అలాగే కాలువలను ఆధునికీకరించాలి. ఇలా చాలా పనులు పెండింగ్‌లో ఉన్నాయి. కొత్త పాలకవర్గం వస్తే గాని పనులు పట్టాలెక్కేలా కనిపించడం లేదు. అన్నదాతల కష్టాలు తీరేలా లేవు.

ఏడాది పూర్తయినా..
రాష్ట్రంలో 218 మార్కెట్ కమిటీలున్నాయి. మార్కెట్ కమిటీలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ, ప్రభుత్వం పలు మార్కెట్ యార్డులకు ఛైర్మన్ పేర్లను ఖరారు చేసింది. ఆదోని మార్కెట్ యార్డుకు సైతం ఇదే కోవలోనే పేరు ప్రకటిస్తారని ఔత్సాహికులు ఆశపడ్డారు. అయితే విడుదల చేసిన జాబితాల్లో ఆదోని మార్కెట్ కమిటీ ఛైర్మన్ పేరు కనిపించకపోవడంతో చాలా మంది నిరాశపడ్డారు. ఈ స్థానం కోసం మూడు పార్టీల నుంచి ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు. కూటమి పార్టీల పొత్తులో భాగంగా ఇక్కడి ఎమ్మెల్యే స్థానం భాజపాకు కేటాయించారు. ఏఎంసీ ఛైర్మన్ల నియామకం విషయంలో సీట్లు సర్దుబాటు కాకపోవడంతోనే ఈ స్థానం భర్తీకి బ్రేకులు పడుతున్నాయని వినికిడి. ఉండేదే రెండేళ్ల కాలపరిమితి... అందులోనూ ఏడాది కాలం గడిచిపోయింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆదోని మార్కెట్ యార్డు ఛైర్మన్‌ను ఖరారు చేసి. . యార్డు అభివృద్ధికి దోహదపడాలని పలువురు కోరుకుంటున్నారు.

విద్యార్థులకు నాణ్యమైన భోజనం
ఆదోని విద్య, న్యూస్‌టుడే: విద్యార్థులకు నాణ్యమైన విద్య, మధ్యాహ్న భోజనం అందించేందుకు విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని... విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని మాజీ ఎమ్మెల్యే కె.మీనాక్షి నాయుడు సూచించారు. మండలంలోని దిబ్బనకల్లు ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం మధ్యాహ్న భోజనం నిర్వహణను తెదేపా నాయకులు పరిశీలించారు. విద్యార్థులకు సన్నబియ్యంతో వండిన భోజనం నాణ్యతను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం చిన్నారులకు బ్యాగులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కురువ కార్పొరేషన్ రాష్ట్ర ఛైర్మన్ దేవేంద్రప్ప, తెదేపా నాయకులు కృష్ణమ్మ తదితరులు పాల్గొన్నారు.

(c) eenadu

ఎమ్మిగనూరు

• ఎమ్మిగనూరు • మంత్రాలయం • కోడుమూరు

తెదేపాతో గ్రామాభివృద్ధి సాధ్యం

నందవరం కేజీబీవీ పాఠశాలలో శిలాఫలకం ఆవిష్కరించిన ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి

నందవరం, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వంపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి అన్నారు. శుక్రవారం నందవరంలో పలు అభివృద్ధి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ జగన్ ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెడితే చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం తొలి ఏడాదిలోనే సంక్షేమం వైపు దూసుకెళ్తోందన్నారు. మండలంలో సుపరిపాలన కార్యక్రమంపై పర్యటించారు. ఏడాదిలో చేపట్టిన అభివృద్ధి, విజయాలు, ప్రజలకు అందించిన పథకాలను వివరించాలన్నారు.

250 మెట్రిక్ టన్నుల యూరియా మంజూరు

గోనెగండ్ల, న్యూస్‌టుడే: మండలంలో ఎరువుల కొరతపై శుక్రవారం 'ఈనాడు'లో 'ఎరువుల లోటు.. కర్షకుల పాట్లు' అనే శీర్షికతో ప్రచురితమైన వార్తకు ఏడీఏ మహ్మద్‌ఖాద్రి స్పందించారు. ఎమ్మిగనూరు సబ్‌డివిజన్‌కు 600 మె.టన్నులు, గోనెగండ్ల మండలానికి 250 మె.టన్నుల యూరియా మంజూరైనట్లు పేర్కొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM TO 1 PM)
ఎమ్మిగనూరు గ్రామీణం 80085 73794
కోసిగి 9550434095

కోసిగి, న్యూస్‌టుడే: ?: కోసిగి మండల కేంద్రం గాంధీ నగర్ కాలనీలో డ్రైనేజీ కాలువల్లో మురుగు నీరు నిండి దుర్వాసన వస్తోంది. - **శివ కుమార్, కోసిగి**

✔: కార్మికులను పంపించి మురుగును శుభ్రం చేయిస్తాం. - **చంద్రశేఖర్, పంచాయతీ కార్యదర్శి, కోసిగి**

నందవరం, న్యూస్‌టుడే: ?: మండలంలోని ఎస్సీ కాలనీలో విద్యుత్తు దీపాలు లేక ఇబ్బందులు పడుతున్నాం. పంచాయతీ అధికారులు స్పందించి ఏర్పాటు చేయాలి. - **దేవదాసు, కాలనీవాసులు**

✔: కాలనీలో పర్యటించి విద్యుత్తు దీపాల సమస్యను పరిష్కరిస్తాం. - **పంచాయతీ కార్యదర్శి విజయలక్ష్మి, నందవరం మండలం**

గోనెగండ్ల,న్యూస్‌టుడే: ?: గోనెగండ్లలో జడ్పీ ఉన్నత పాఠశాల సమీపంలో ప్రధాన తాగునీటి పైపు లీకేజీ అవుతోంది. దీనివల్ల తాగునీరు కలుషితమవుతోంది. దీనికి తోడు తాగునీరు వృథా అవుతోంది. మరమ్మతులు చేపట్టి లీకేజీ అరికట్టాలి.- **ఖాజ, గోనెగండ్ల.**

✔: రెండు రోజుల్లో పైపులైనుకు మరమ్మతులు చేపట్టి లీకేజీ అరికడతాం.

- **సతీష్, పంచాయతీ కార్యదర్శి, గోనెగండ్ల.**

అడుగుపెట్టిన తుంగభద్ర జలాలు

మేళిగనూరు వద్ద వరదనీరు

కౌతాళం, మంత్రాలయం, గూడూరు, న్యూస్‌టుడే: కర్ణాటకలోని హొసపేట తుంగభద్ర జలాశయం నుంచి దిగువకు విడుదల చేసిన 60వేల క్యూసెక్కుల నీరు శుక్రవారం ఉదయం కౌతాళం మండలం మేళిగనూరు గ్రామం వద్ద రాష్ట్ర సరిహద్దులోకి ప్రవేశించాయి. దీంతో తుంగభద్ర నదీ తీర గ్రామాల ప్రజలు, రైతులు అప్రమత్తమై వ్యవసాయ మోటార్లను ఒడ్డుకు తరలించారు. నదీతీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రాలయం తహసీల్దార్ రమాదేవి సూచించారు. భక్తులు నదిలో స్నానాలకు వెళ్లకుండా ఆంక్షలు విధించినట్లు తెలిపారు. మఠం, రెవెన్యూ అధికారులు, పోలీసులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. నీటి విడుదలతో సుంకేశుల జలాశయం అధికారులు అప్రమత్తమయ్యారు. శనివారం రాత్రి లేదా ఆదివారం వరద నీళ్లు జలాశయానికి చేరుకుంటుందని జలాశయ ఇంజినీరు మహేంద్రరెడ్డి పేర్కొన్నారు.

అడుగుకో గుంత... అవస్థల చింత

○ పట్టణంలో 70 కిలోమీటర్ల రహదారులు అధ్వానం

ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే: భూగర్భ మురుగు కాలువల కోసం సీసీ రోడ్లు తవ్వి వదిలేయడంతో దారులు గుంతలుపడ్డాయి. రూ.కోట్ల నిధులతో చేపట్టిన పనులకు తూట్లు పొడిచి వదిలేశారు. భూగర్భ డ్రైనేజీ పనుల కోసం తవ్విన రోడ్ల గురించి వైకాపా హయాంలో ఐదేళ్లు పట్టించుకోలేదు. రూ.కోట్లతో చేపట్టిన రోడ్లను ధ్వంసం చేయడంతో ప్రజలు నరక యాతన పడుతున్నారు. చేనేతపురిలో రూ.కోట్ల నిధుల దుర్వినియోగంపై 'న్యూస్‌టుడే' పరిశీలన కథనం..

పగలగొట్టి.. వదిలేసి

పట్టణంలోని కుమ్మరవీధిలో సీసీ రహదారి ఇది. 2000లో జన్మభూమి కార్యక్రమంలో భాగంగా రహదారిని అప్పట్లో రూ.4లక్షలతో నిర్మించారు. భూగర్భ మురుగు కాల్వ పనుల కోసం సీసీ రహదారిని పగలగొట్టి పదేళ్లు గడిచింది. గుంతలుపడిన దారితో నిత్యం కాలనీలో 3వేల మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రివేళ గుంతలో పడి గాయపడుతున్నారు. నిత్యం ఇదే సమస్య ఉందని కాలనీవాసులు వాపోతున్నారు.

మట్టి వేసింది లేదు..

మల్లారవీధిలో రహదారి మధ్యన తవ్విన సీసీ రోడ్డు గుంతలు ఏర్పడింది. ఐదేళ్ల వైకాపా హయాంలో కనీసం గుంతలకు పిడికెడు మట్టి వేసింది లేదు. రాత్రి వేళ గుంతలతో నిత్యం ప్రమాదాలకు దారితీస్తోందని కాలనీ ప్రజలు తెలిపారు. ప్రతి రోజూ దారిలో అవస్థలు పడుతున్నామని పేర్కొన్నారు. అధికారులు చొరవ తీసుకొని మరమ్మతులు చేయాలని కోరుతున్నారు.

రూ.44 కోట్లతో పనులు

పట్టణంలో భూగర్భ మురుగు కాల్వలు నిర్మించాలనే లక్ష్యంతో ప్రభుత్వం 2009లో రూ.44 కోట్లతో పనులు చేపట్టింది. 128 కిలోమీటర్ల పైపులైన్లు, 50 ఎకరాల విస్తీర్ణంలో ఐదు సెప్టిక్ ట్యాంకులు , 8వేల మ్యాన్‌హోల్స్, 9వేలు ఇంటింటి మ్యాన్‌హోల్స్ నిర్మించాలని లక్ష్యం చేపట్టింది. పనుల కోసం దాదాపు 120 కిలోమీటర్ల పొడవునా ఉన్న సీసీ, మట్టి రోడ్లు తవ్వి పైపులు వేశారు. 15 ఏళ్లలో దాదాపు 110 కిలోమీటర్ల పైపులైను, మ్యాన్‌హోల్స్‌ను పూర్తి చేసి వీటి కోసం రూ.39 కోట్లు ఖర్చు చేశారు. వైకాపా హయాంలో ఐదేళ్లుగా భూగర్భ మురుగు కాల్వల కోసం తవ్విన రహదారులను బాగు చేసేంది లేదు. రోడ్లన్నీ దెబ్బతిన్నప్పటికీ పైసా నిధులు ఇవ్వకుండా వదిలేసింది. దీంతో ప్రతి వీధిలో రోడ్డు మధ్య తవ్విన గుంతలతో నిత్యం కాలనీ ప్రజలకు అవస్థలు పడుతున్నారు.

నరకయాతన అనుభవిస్తూ..

గుంతలుపడిన దారి గీతానగర్ కాలనీలోని ఇది. మరమ్మతులు చేపట్టకపోవడంతో దారి గుంతలు ఏర్పడింది. ప్రతి రోజూ కాలనీ వాసులకు రాకపోకలకు నరకయాతన అనుభవిస్తున్నారు. గుంతలుపడిన దారిలో వాహనదారులు, ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రహదారికి మరమ్మతులు చేసేందుకు అధికారులు సర్వేలు చేసి వదిలేశారు. అధికారుల చొరవ తీసుకొని గుంతలు పూడ్చాలని స్థానికులు కోరుతున్నారు.

ప్రతిపాదనలు సిద్ధం చేస్తాం

– గంగిరెడ్డి, పురపాలక కమిషనర్

భూగర్భ మురుగు కాల్వకు తవ్విన రహదారుల మరమ్మతులకు ప్రతిపాదనలు తయారు చేస్తాం. కొన్ని చోట్ల రోడ్లు వేసేందుకు కొత్త పనులకు ఆమోదించాం. పట్టణంలో అన్ని రోడ్లు బాగు చేస్తాం.

కార్మిక సమస్యలపై ఉద్యమాలు

ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాలను రద్దు చేసి కార్మికుల కడుపు కొట్టారని ఐఎఫ్‌టీయూ జిల్లా అధ్యక్షుడు ప్రసాద్ ఆరోపించారు. ఐఎఫ్‌టీయూ పోస్టర్లను శుక్రవారం విడుదల చేశారు. అన్నీ రంగాల్లో కార్మిక సమస్యలపై ఉద్యమాలు చేస్తున్నట్లు ప్రకటించారు. 9వ తేదీన చేపట్టే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలన్నారు.

జోరుగా మద్యం బెల్టు దుకాణాలు

ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే; పట్టణం, గ్రామీణ ప్రాంతాల్లో విచ్చలవిడిగా మద్యం బెల్టు దుకాణాలు నిర్వహిస్తున్నా ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడం లేదని ప్రగతిశీల యువజన సంఘం డివిజన్ కన్వీనర్ మునెప్ప ఆరోపించారు. పట్టణంలో శుక్రవారం స్థానిక సీఐకి వినతి పత్రాన్ని సమర్పించారు.

వాగు కాదు.. వరద

ఇది వాగు కాదు.. పెద్దకడబూరు నుంచి ఆదోనికి వెళ్లే ప్రధాన రహదారి. మండలంలోని పలు గ్రామాల నుంచి ఆదోని పట్టణానికి ఈ రహదారిపై నిత్యం వందల సంఖ్యలో వాహనాలు రాకపోకలు కొనసాగిస్తున్నాయి. పెద్దకడబూరు నుంచి కిలోమీటరు దూరం వెళ్లాక రహదారి అధ్వానంగా మారింది. మోకాలు లోతు గుంతలు ఏర్పడ్డాయి. ఈ గుంతలన్నీ భారీ వర్షానికి నిండి వాగును తలపిస్తున్నాయి. రహదారిలో ఒకేచోట సుమారు 20 మీటర్ల వరకు గుంతలు పడ్డాయి. వాహనదారులు ఇక్కడికి రాగానే గుంతల్లో ఎలా వెళ్లాలో దిక్కుతోచక ఇబ్బందిపడుతున్నారు. –న్యూస్‌టుడే, పెద్దకడబూరు

మట్టి పరీక్షలకు మోక్షం ఎప్పుడో?

జిల్లాలోని 12 మండలాల్లో ఈసారి 12,119 మట్టి నమూనాలు సేకరించినా పరీక్షలు జరగడంలేదు. ప్రస్తుతం కార్యాలయంలో ఏడీఏ, నలుగురు ఏవోలు, ముగ్గురు ఏఈవోలు, ఇద్దరు ఎంపీఈవోలు పని చేస్తున్నారు. ఖరీఫ్ ముందే రైతులకు మట్టి ఫలితాలను అందించాల్సి ఉంది. అయితే ఈ ఏడాది జనవరిలో జరిగిన అగ్ని ప్రమాదంలో కార్యాలయంలో విద్యుత్తు తీగలు దెబ్బతిన్నాయి. దీంతో కార్యాలయంలో పని చేస్తున్న అధికారులే విద్యుత్తు పునరుద్ధరణ కొత్త తీగలు ఏర్పాటు చేయించేందుకు చర్యలు చేపట్టారు. ఇప్పటికైనా అధికారులు మట్టి నమూనాల ఫలితాలు అందిస్తే రైతులు తగిన ఎరువులు వినియోగించి పెట్టుబడి తగ్గించుకొనే అవకాశం ఉంది. –న్యూస్‌టుడే, ఎమ్మిగనూరు గ్రామీణం

నీరు లేదు.. అధికారులు కానరారు

వారం రోజులుగా నల్లాలో నీరు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. పట్టించుకునే నాథుడే లేదని కాలనీవాసులు ఆవేదన చెందుతున్నారు. మండల పరిధిలోని రచ్చుమర్రి గ్రామంలో మూడు నెలల క్రితం ఇన్‌ఛార్జి ఎంపీడీవోగా ఉన్న రాధ ఎస్సీ కాలనీలో ఉన్న బోరుకు ప్రెస్సింగ్ చేసి వదిలేశారు. బోరులో మోటర్ దింపి పక్కన ఉన్న ట్యాంక్‌కు ద్వారా నీటిని కాలనీ వాసులకు సరఫరా చేస్తామని హామీ ఇచ్చి మరచిపోయారని కాలనీ వాసులు అన్నారు. ఎంపీడీవో దృష్టికి తీసుకువెళ్లినా స్పందించడంలేదని ఆవేదన చెందుతున్నారు. –న్యూస్‌టుడే, మంత్రాలయం

భక్తిశ్రద్ధలతో సరిగెత్తు

పెద్దకడబూరు: కల్లుకుంటలో పీర్లను ఊరేగిస్తున్న భక్తులు

పెద్దకడబూరు, న్యూస్‌టుడే: పెద్దకడబూరు మండలంలో శుక్రవారం చిన్న సరిగెత్తు నిర్వహించారు. ఈ సందర్భంగా పీర్లను ఊరేగించారు. మహిళలు పీర్లకు జలాభిషేకాలు చేసి మొక్కులు తీర్చుకున్నారు.

గూడూరు గ్రామీణం,న్యూస్‌టుడే: మొహర్రం సందర్భంగా గ్రామాల్లో పీర్ల చావిడీల్లో, మక్కాల్లో పీర్లు కొలువుదీరాయి.

గొల్లలదొడ్డి(సి.బెళగల్)న్యూస్‌టుడే: మండలంలోని గొల్లలదొడ్డి గ్రామంలో శుక్రవారం చందమామ పీరు సరికేసు సందర్భంగా భక్తులు వేలాదిగా తరలిరావడంతో జనసంద్రంతో కిక్కిరిసి పోయింది. బెంగళూరు, హైదరాబాద్‌తో పాటు పలు ప్రాంతాల నుంచి వచ్చారు.

సి.బెళగల్,న్యూస్‌టుడే: మొహర్రంలో భాగంగా శుక్రవారం తెల్లవారుజామున కొండలయ్య సరికేసు ఆయా పీర్లచావిడిల నిర్వాహకులు భక్తిశ్రద్ధలతో జరిపారు. భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

మహిళలతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే

ఆర్.కానాపురం (గూడూరు), న్యూస్‌టుడే: రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి పేర్కొన్నారు. మండల పరిధిలోని ఆర్.కానాపురంలో తెదేపా మండల కన్వీనర్ సురేష్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

రాష్ట్రాన్ని పాతాళానికి తొక్కిన జగన్

కోడుమూరు గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రజలు నమ్మి జగన్‌కు ఓటు వేస్తే గత ఐదేళ్లలో రాష్ట్రాన్ని పాతాళానికి తొక్కేశారని కేడీసీసీ అధ్యక్షుడు ఎదురూరు విష్ణువర్ధన్‌రెడ్డి ధ్వజమెత్తారు. కోడుమూరులో శుక్రవారం పెద్దబోయగేరి, గొల్ల వీధి, బీసీ కాలనీల్లో సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు మల్లికార్జునగౌడ్, త్రివేద్, వెంకటేశ్వర్లు, లింగం బాలకృష్ణ పాల్గొన్నారు.

సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ

మంత్రాలయం, న్యూస్‌టుడే: పార్టీలకు అతీతంగా సీఎం సహాయ నిధి ద్వారా మంజూరు అయిన రూ.2.87 లక్షల చెక్కులను తెదేపా బాధ్యుడు రాఘవేంద్రరెడ్డి బాధితులకు అందజేశారు. శుక్రవారం మాధవరం తెదేపా కార్యాలయంలో నియోజకవర్గంలోని ఆయా గ్రామాల ప్రజలకు సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. మంచాల సొసైటీ ఛైర్మన్ రామకృష్ణారెడ్డి, తెదేపా యువనాయకుడు రాకేశ్ రెడ్డి, సతీష్ పాల్గొన్నారు.

ఇచ్చిన హామీలు అమలు

కౌతాళం, న్యూస్‌టుడే: ప్రజల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని తెదేపా రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం కౌతాళం మండల కేంద్రంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేశామన్నారు. కౌతాళంలో ఎన్టీఆర్ కాలనీలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెదేపా జిల్లా ఉపాధ్యక్షుడు చన్నబస్వప్ప, బాపురం శివమోహన్ రెడ్డి పాల్గొన్నారు.

కార్యక్రమంలో పాల్గొన్న తెదేపా రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరెడ్డి, తెదేపా నాయకులు

వార్డుల్లో కమిషనర్ పర్యటన

గూడూరు, న్యూస్‌టుడే: నగరపంచాయతీలోని 1, 2వ వార్డుల్లో కమిషనర్ రమేష్‌బాబు శుక్రవారం పర్యటించారు. మినీ ట్యాంకు వద్ద పారిశుధ్య పనులు చేపట్టాలని, మురుగు కాలువల నిర్వహణపై శానిటరీ పర్యవేక్షకులకు సూచించారు. కొత్తగేరిలో వరద కాలువపై కల్వర్టు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

నీటి నిల్వలతో దోమలు వృద్ధి

డ్రమ్ములోని నిల్వ నీటిని పరిశీలిస్తున్న నోడల్ అధికారి రఘు

కె. నాగలాపురం (గూడూరు), న్యూస్‌టుడే: నీటి నిల్వలతో దోమలు వృద్ధి చెందుతాయని సంచార చికిత్స కార్యక్రమం జిల్లా నోడల్ అధికారి రఘు పేర్కొన్నారు. కె.నాగలాపురంలో శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామంలో పర్యటించి దోమ కాటుతో వచ్చే వ్యాధులపై అవగాహన కల్పించారు. నిల్వ ఉన్న నీటిలోనే దోమలు గుడ్లు పెడతాయని.. 8 నుంచి 11 రోజుల్లో దోమలుగా పెరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్త శివజ్యోతి, ఆశావర్కరు లక్ష్మీదేవి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

చాప వంకలో పెరిగిన నీటి ఉద్ధృతి



రోడ్డు దాటడానికి ఇబ్బందులు పడుతున్న వాహనదారులు

కోసిగి, న్యూస్‌టుడే: కోసిగిలో శుక్రవారం కురిసిన వర్షానికి చాప వంకలో నీటి ప్రవాహం పెరిగింది. ఈ చాప వంక కోసిగి, దుద్ది గ్రామానికి వెళ్లే ప్రధాన రోడ్డుపై ఉండటంతో ఆర్టీసీ బస్సులు, ఆటోలు, ద్విచక్ర వాహనదారులు, పాఠశాలల విద్యార్థులు వంకను దాటేందుకు తీవ్ర అవస్థలు పడ్డారు. దుద్ది గ్రామం వైపు వెళ్తున్న ఇద్దరు విద్యార్థులు తమ సైకిల్‌పై బ్యాగ్ పెట్టుకొని వంకను దాటుతుండగా బ్యాగ్ నీటిలో పడి కొట్టుకుపోయింది. ఇద్దరు విద్యార్థులు క్షేమంగా బయటపడ్డారు.

పోలింగ్ కేంద్రాల పరిశీలన

పెద్దకడబూరు, న్యూస్‌టుడే: మండలంలోని పోలింగ్ కేంద్రాలను తహసీల్దారు గీతాప్రియదర్శిని శుక్రవారం పరిశీలించారు. మండలంలోని జాలవాడి, కల్లుకుంట, పెద్దకడబూరులో ఉన్న మూడు పోలింగ్ కేంద్రాలను పరిశీలిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. జాలవాడిలో ఉన్న కేంద్రం శిథిలావస్థకు చేరడంతో మరో కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

అసంపూర్తి డిమాండ్లు పరిష్కరించండి

ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే: ఇంజినీరింగ్ కార్మికుల సమస్యలపై పోరాటం చేస్తామని ఏపీ మున్సిపల్ కార్మిక సంఘం నాయకులు రఘు అన్నారు. పురపాలక కమిషనర్ గంగిరెడ్డికి శుక్రవారం వినతి పత్రాన్ని అందజేశారు. రఘు మాట్లాడుతూ.. మరికొన్ని డిమాండ్లు అసంపూర్తిగా ఉన్నాయని వీటి కోసం ఉద్యమాలు చేస్తామన్నారు. ఈనెల 4వ తేదీ నుంచి సమ్మెను తాత్కాలికంగా విరమిస్తున్నట్లు తెలిపారు. నాయకులు రాజేంద్ర, నరసప్ప పాల్గొన్నారు.

వ్యర్థాల తరలింపునకు చర్యలు

మంత్రాలయం, న్యూస్‌టుడే: మండలంలో మూడు చోట్ల లెగసీ వేస్ట్‌ను గుర్తించినట్లు ఎంపీడీవో నూర్జహాన్ తెలిపారు. శుక్రవారం మండల పరిధిలోని మాధవరంలో, చెట్నిహళ్లిలో, మంత్రాలయంలో చెత్తచెదారాన్ని, దిబ్బలను గుర్తించామని అన్నారు. గుర్తించిన చెత్తను మున్సిపాలిటీ అధికారులకు తెలియజేస్తామని అన్నారు. పంచాయతీ కార్యదర్శి ఉపేంద్ర, ఇంజినీరింగ్ అసిస్టెంట్ పవన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఈనెల 16న గ్రామీణ వైద్యుల మహాసభ

సి.బెళగల్ ,న్యూస్‌టుడే: కర్నూలు నగరంలో ఈనెల 16న గ్రామీణ వైద్యుల మహాసభ నిర్వహిస్తున్నట్లు ఆర్ఎంపీడబ్ల్యుఏ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రఘునాథరెడ్డి పిలుపు నిచ్చారు. కర్నూలు నగరానికి చెందిన ఓమ్ని ఆసుపత్రి యజమాని కేజీ గోవిందరెడ్డి ఆధ్వర్యంలో మహాసభ జరుపుతున్నట్లు తెలిపారు.

సమస్యలు పరిష్కరించాలని ధర్నా

ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే: అపరిష్కృతంగా ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ రీజినల్ అధ్యక్షుడు రంగస్వామి డిమాండు చేశారు. ఆర్టీసీ డిపో ఎదుట శుక్రవారం ధర్నా చేపట్టారు. రంగస్వామి మాట్లాడుతూ.. డీఏ బకాయిలు విడుదల చేయాలన్నారు. పదోన్నతులు కల్పించాలన్నారు. ఒప్పంద సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాసులు, బసవరాజు, నరసయ్య, చాంద్‌బాషా, ఆర్‌హెచ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

ఆర్టీసీ డిపో ఎదుట ధర్నా చేస్తున్న ఉద్యోగులు

ఎరువులు అధిక ధరలకు విక్రయించొద్దు

కోసిగి, న్యూస్‌టుడే: పురుగు మందులు, ఎరువులను రైతులకు అధిక ధరలకు విక్రయిస్తే దుకాణాదారులపై చర్యలు తప్పవని మండల వ్యవసాయాధికారి వర ప్రసాద్ హెచ్చరించారు. శుక్రవారం కోసిగి మండల కేంద్రంలో దుకాణాలను తనిఖీలు చేశారు. దుకాణాల్లో రికార్డులు, స్టాక్‌ను పరిశీలించారు. ఎరువుల కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయిస్తే దుకాణం సీజ్ చేస్తామన్నారు.

పోషకాహారాన్ని సద్వినియోగం చేసుకోండి

పెద్దకడబూరు, న్యూస్‌టుడే: క్షయ వ్యాధిగ్రస్థులు ప్రభుత్వం ఉచితంగా అందించే పోషకాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీబీ యూనిట్ జిల్లా సమన్వయకర్త ఉమాపతి, మండల వైద్యాధికారి రవిచంద్రకుమార్ పేర్కొన్నారు. మందులు ప్రతినెలా క్రమం తప్పకుండా వాడితే క్షయ వ్యాధి పూర్తిగా నయమవుతుందని సూచించారు. ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా నిరుపేద క్షయ వ్యాధిగ్రస్థులను దత్తత తీసుకొనేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు. అనంతరం ప్రభుత్వం ఉచితంగా ఐదు నెలలకు అందించే పోషకాహార కిట్లను రోగులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీబీ యూనిట్ సూపర్‌వైజర్లు బాబురాసు, భాస్కర్, శ్రీధర్, కిషోర్‌కుమార్, సీహెచ్‌వో ఆదినారాయణ, పీహెచ్ఎన్ లక్ష్మీనర్సమ్మ, వైద్య సిబ్బందితో పాటు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

సంక్షిప్త సమాచారం

ఈర్లదిన్నె(సి.బెళగల్) న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందాలని సి.బెళగల్ తెదేపా మండల కన్వీనరు చంద్రశేఖర్ పేర్కొన్నారు.

మంత్రాలయం, న్యూస్‌టుడే: మండల పరిధిలోని సూగూరు ప్రాథమిక పాఠశాలలో పాఠశాల కమిటీ ఛైర్మన్ రాముడుతో కలిసి ఎస్పీ భాస్కర్ రెడ్డి, గోపాల్ తదితరులు దుస్తులు పంపిణీ చేశారు.

సి.బెళగల్ ,న్యూస్‌టుడే: ఉద్యోగి విధులు నిర్వహణలో ఒత్తిడికి గురికాకుండ యోగాసనాలు, ఫిజియోథెరపీపై దృష్టి సారించాలని నిజాం ఇన్‌స్టిట్యూట్ మెడికల్ సైన్సు ప్రతినిధి రమేష్ పేర్కొన్నారు. సి.బెళగల్‌లో నిర్వహించిన ఉచిత వైద్యశిబిరంలో పాల్గొన్నారు.

కోడుమూరు పట్టణం, న్యూస్‌టుడే: చేనేత కార్మికుల సమస్యలపై డీసీసీబీ ఛైర్మన్ డి.విష్ణువర్ధన్ రెడ్డికి రాష్ట్ర చేనేత సంఘం అధ్యక్షుడు బుగుడె మాధవస్వామి వినతి పత్రం ఇచ్చారు.

బురాన్‌దొడ్డి, న్యూస్‌టుడే: ఉద్యోగికి బదిలీ సర్వసాధారణం అని బురాన్‌దొడ్డి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు హకీం అన్నారు. నిర్మలా వసంతకుమారి, స్వర్ణలత, అన్వర్, నాగరాజు, ఇర్ఫాన్‌లను సన్మానించారు.

ఎమ్మిగనూరు గ్రామీణం, న్యూస్‌టుడే: పట్టణంలోని అయ్యప్పస్వామి ఆలయం ప్రాంగణంలో వారాహిదేవి నవరాత్రి పూజలు శుక్రవారం పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.

ఎమ్మిగనూరు గ్రామీణం, న్యూస్‌టుడే: పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం మాజీ ముఖ్యమంత్రి రోశయ్య జయంతి వేడుకలను నిర్వహించారు.

ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే: విద్యుత్తు బిల్లులు చెల్లించే వినియోగదారులు క్యూఆర్ కోడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని విద్యుత్తు ఏఈ ప్రసన్నాంజనేయ తెలిపారు.

ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే: ప్రభుత్వ బాలుర పాఠశాల మైదానంలో క్రీడాకారులకు వ్యాపారస్థుడు పరమేశ్ కిట్లు పంపిణీ చేశారు.

విద్యార్థులకు బకాయిలు చెల్లించాలి

కోడుమూరు గ్రామీణం, కోడుమూరు పట్టణం: న్యూస్‌టుడే: కళాశాల విద్యార్థులకు బకాయిలు వెంటనే చెల్లించాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు సోమన్న, జిల్లా సహాయ కార్యదర్శి రంగస్వామి డిమాండ్ చేశారు. అంబేడ్కర్ విగ్రహం ఎదురుగా శుక్రవారం ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా చేశారు. జిల్లా అధ్యక్షుడు, సహాయ కార్యదర్శిలు మాట్లాడుతూ బకాయిలు అందక విద్యార్థులు కోర్సులు పూర్తిచేయలేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ నెల 11వ తేదీన జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నట్లు తెలిపారు.

ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

మంత్రాలయం, న్యూస్‌టుడే: ద్విచక్రవాహనాలు ఢీకొని ఇద్దరు వ్యక్తులకు గాయాలైన ఘటన శుక్రవారం హాలహర్వి గ్రామం టోల్ గేట్ దగ్గర జరిగింది. మోహన్ కృష్ణ, వినోద్‌కుమార్‌లు ద్విచక్రవాహనాలపై ఎదురెదురుగా వస్తూ 167 జాతీయ రహదారిలో హాలహర్వి గ్రామంలో ఢీకొనడంతో తీవ్రగాయాల పాలయ్యారు. మంత్రాలయం సర్పంచి తెల్లబండ్ల భీమయ్య వారికి సపర్యలు చేసి, అంబులెన్స్‌లో ఎమ్మిగనూరుకు వాహనంలో తరలించారు.

అందరికీ అందని అమృత్

■ వైకాపా పాలనలో నిలిచిన పనులు

మధ్యలో నిలిచిన నీటి శుద్ధి కేంద్రం పనులు

గూడూరు, న్యూస్‌టుడే: గూడూరు పట్టణవాసులకు తాగునీటి కష్టాలను శాశ్వతంగా దూరం చేయాలని 2018లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమృత్ పథకం ద్వారా రూ.54 కోట్లు కేటాయించారు. పనులు చేసేందుకు ముందుకు వచ్చిన సంస్థ బీసీ కాలనీలో నీటిని శుద్ధి చేసేందుకు అవసరమైన కాంక్రీటు పనులు చేపట్టింది. పట్టణంలో రెండు ప్రదేశాల్లో ఓహెచ్ఆర్ ట్యాంకులు నిర్మించింది. ఇంటింటికి కుళాయి ఇవ్వడానికి కొన్ని కాలనీల్లో భూగర్భ గొట్టాలు అమర్చింది. తుంగభద్ర నది నుంచి పట్టణానికి నీటిని తరలించేందుకు అవసరమైన పైపులు సమకూర్చుకుంది. ఆ తర్వాత వచ్చిన వైకాపా ప్రభుత్వం నిధుల మంజూరులో కొర్రీలు పెట్టి బిల్లులు చెల్లించకపోవడంతో గుత్తేదారులు పనులు నిలిపివేశారు. దీంతో నేటికి పట్టణవాసులకు తాగునీటి కష్టాలు తప్పడం లేదు.

కూటమి ప్రభుత్వంపైనే ఆశలు

గత ఐదేళ్లు నీటి ఎద్దడితో పడిన ఇబ్బందులు తీరుతాయని కూటమి ప్రభుత్వంపై ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. పట్టణంలో నిలిచిపోయిన అమృత్ పనులను కూటమి ప్రభుత్వం పూర్తి చేయాలని సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి వచ్చిన పాలకులతో ప్రజలు మొరపెట్టుకున్నారు. 20 వార్డులుగా విస్తరించిన గూడూరు నగర పంచాయతీలో 26 వేల మంది నివసిస్తున్నారు. రోజుకు 1.68 ఎంఎల్‌డీ నీళ్లు అవసరం ఉండగా ప్రస్తుతం 1.02 ఎంఎల్‌డీ నీళ్లు సరఫరా చేస్తున్నారు. పాతికేళ్ల కిందట ఏర్పాటు చేసిన పైపులైను ద్వారానే నీటి రెండ్రోజులకో సారి కుళాయిలకు సరఫరా జరుగుతోంది. అవసరానికి తగినంత నీటి సరఫరా జరగకపోవడంతో ప్రైవేటు నీటి కేంద్రాలను స్థానికులు ఆశ్రయిస్తున్నారు. వేసవిలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంటుంది. ప్రస్తుతం పాతికేళ్ల కిందట ఏర్పాటు చేసిన పైపులైను ద్వారానే నీటి సరఫరా జరుగుతోంది. శివారు కాలనీల ప్రజలు వేసవిలో సమీపంలో ఉన్న వ్యవసాయ బోరు బావుల వద్దకు వెళ్లి నీళ్లు తెచ్చుకుంటారు.

ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం

రమేష్‌బాబు, కమిషనర్

తాగునీటి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఉన్నతాధికారులకు, పాలకులకు విన్నవించుకున్నాం. నిలిచిన అమృత్ పథకానికి నిధులు కేటాయించి పనులు పూర్తి చేయాలని కోరాం. ఈ మేరకు అధికారులు పరిశీలిస్తున్నారు. నీటి సమస్యను పరిష్కరిస్తాందని ప్రభుత్వం యోచిస్తోందని నాయకులు అంటున్నారు. త్వరలో పనులు మొదలు పెట్టి సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం.

(c) eenadu

కర్నూలు

• కర్నూలు • పాణ్యం

ఆధార్ అనుసంధానం తప్పనిసరి

కర్నూలు సంక్షేమం, న్యూస్‌టుడే: అర్హత ఉండి, తల్లికి వందనం నగదు జమకాని ఎస్సీ విద్యార్థులకు పోస్టల్ అకౌంట్‌కు ఆధార్ అనుసంధానం చేసుకోవాలని సాంఘిక సంక్షేమశాఖ డీడీ రాధిక తెలిపారు. ఈ నెల 8లోగా పూర్తి చేయాలని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్, కేజీబీవీ, ఏపీ మోడల్ స్కూల్స్‌లో తపాలా ఖాతాలను తమ కళాశాలలో తెరిపించాలని దీని వలన 24 గంటలలో పూర్తవుతుందని సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఎన్‌పీసీఐ మ్యాపింగ్ కాని తొమ్మిది, పదో తరగతి విద్యార్థులు 98, ఇంటర్ మీడియేట్ విద్యార్థులు 257 మంది ఉన్నారని పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్న విద్యార్థుల తమ పరిధిలో ఉన్న ఎంపీడీవో, ఏఎస్‌డబ్ల్యూవోలు సచివాలయ ఉద్యోగులు పరిశీలించాలని సూచించారు.

పవర్ లిఫ్టింగ్ ఎంపిక పోటీలు

కర్నూలు క్రీడలు(బి.క్యాంపు), న్యూస్‌టుడే: ఇష్టంతోనే ఆటలు సాధన చేయాలని హోంగార్డు కమాండెంట్ మహేశ్వర్ చిన్నారులకు సూచించారు. స్థానిక డీఎస్ఏ స్టేడియంలో జిల్లా స్థాయి పవర్‌లిఫ్టింగ్‌ను ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో క్రీడా సంఘాల ప్రతినిధులు వేణుగోపాల్, ముసయ్య, రామాంజినేయులు, జూడో చంద్రశేఖర్, రేష్మ తదితరులు పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా..
(10 AM TO 1 PM)
కర్నూలు : 80085 52632,
కర్నూలు గ్రామీణం : 85010 05408
ఓర్వకల్లు : 63004 66875

కర్నూలు నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే:
?: ఇందిరాగాంధీనగర్, అశోక్‌నగర్, మమతానగర్‌లలో మురుగునీటి కాలువలను శుభ్రం చేయాలి. కాలువల్లో వ్యర్థాలు పేరుకుపోయాయి. - స్థానికులు
?: జోహరాపురంలోని వీధుల్లో వీధి దీపాలు సరిగా వెలగడం లేదు. రాత్రి వేళల్లో ఇబ్బందులు పడుతున్నాం. - మధు
✔: సమస్యను పరిశీలించి పరిష్కరిస్తాం. నగరపాలక అధికారులు

కారాగారాల తనిఖీ

కర్నూలు గాయత్రిఎస్టేట్, న్యూస్‌టుడే: జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి లీలావెంకట శేషాద్రి కర్నూలు మండలం పంచలింగాల, నగరంలోని మహిళా కారాగారాన్ని శుక్రవారం తనిఖీ చేశారు. ఖైదీల న్యాయసహాయం కోసం ఏర్పాటు చేసిన ప్రిజన్ లీగల్ ఎయిడ్ క్లినిక్ పరిశీలించారు. ఖైదీలకు అందించే ఆహారం ఇతర సదుపాయాలపై సమీక్షించారు. ఖైదీలతో సమావేశమై ప్రిజన్ లీగల్ ఎయిడ్ క్లినిక్ సేవలపై అవగాహన కల్పించారు. న్యాయవాదులను నియమించుకోలేకపోతే ఉచితంగా న్యాయవాదిని ఏర్పాటు చేస్తామని సూచించారు. ఖైదీలను కచ్చితంగా కోర్టు వాయిదాలకు హాజరుపరచాలని అధికారులను ఆదేశించారు.

ఎమ్మిగనూరులో తేలికపాటి వర్షం

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: జిల్లాలో తుపాను ప్రభావంతో ఒకే ఒక్క మండలంలో తేలికపాటి వర్షం కురిసింది. గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు ఎమ్మిగనూరులో 0.8 మి.మీ వర్షం కురిసింది. ఈ నెల సాధారణ వర్షపాతం 90.7 మి.మీ. కాగా.. ఇప్పటి వరకు 25.0 మి.మీ. వర్షం కురిసింది.

వ్యాపారం రూ.కోట్లు.. ఆదాయానికి తూట్లు

◆ పేరుకుపోతున్న ట్రేడ్ లైసెన్సు బకాయిలు
◆ పట్టించుకోని నగరపాలక అధికారులు

కర్నూలు నగరపాలకసంస్థ, న్యూస్‌టుడే: నగరపాలక పరిధిలో ఏదైనా వ్యాపారం చేయాలంటే ట్రేడ్ లైసెన్స్ తప్పనిసరి. ఏటా కొంత సొమ్ము చెల్లించి నవీకరణ (రెన్యూవల్) చేసుకొని వ్యాపారాలు చేసుకోవచ్చు. రూ.కోట్లలో వ్యాపారాలు చేసుకుంటున్నా.. నవీకరణ సొమ్ము చెల్లించకుండా నగరంలో పలువురు క్రయవిక్రయాలు సాగిస్తున్నారు. వీరికి నగరపాలక ప్రజారోగ్య విభాగం నుంచి పూర్తి సహకారం ఉండటం విశేషం. దీంతో పాటు కొత్త లైసెన్స్ పొందుతూ పాతబకాయిలు చెల్లించకుండా నగరపాలికకు రావాల్సిన ఆదాయానికి గండి కొడుతున్నారు. నగరంలో లైసెన్సులు పొందని దుకాణాలు వేల సంఖ్యలో ఉన్నా.. అడిగేవారే లేకుండా పోయారు. క్షేత్రస్థాయిలో తనిఖీలు మరిచారు. కొంత మంది నగరపాలక అధికారులు తనిఖీల పేరుతో సొమ్ము వసూలు చేసుకొని చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలున్నాయి.

అందినకాడికి దోచేస్తున్నారు

నగరంలో 52 వార్డులు సుమారు 6.5 లక్షల జనాభా ఉంది. చిన్న, పెద్ద దుకాణాలు కలిపి 40 వేలకుపైగా ఉన్నట్లు అంచనా. నగరపాలక పరిధిలో సుమారు 19,505 వరకు దుకాణాలకు మాత్రమే లైసెన్సులు ఉన్నట్లు తెలిసింది. నగరపాలక ప్రజారోగ్య విభాగం ప్రతి దుకాణం నుంచి లైసెన్సు, రెన్యూవల్ రుసుములు వసూలు చేయాల్సి ఉంది. వసూలులో నిర్లక్ష్యం వహించే అధికారే సొంత సొమ్ము జమచేయాలి. రుసుము చెల్లించిన ప్రతి దుకాణంలోనూ లైసెన్సు ధ్రువపత్రం ప్రదర్శించాలి. కానీ నగరంలోని పలు కాలనీల్లో పలువురు దుకాణాదారులు ట్రేడ్ లైసెన్సు తీసుకోకుండా వ్యాపారాలు సాగిస్తున్నారు. దీనికి నగరపాలక అధికారులు పూర్తి సహకారం ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. బార్ అండ్ రెస్టారెంట్లు, హోటళ్లు, పాఠశాలలు, రెసిడెన్సీలు, ఆసుపత్రులు, ద్విచక్ర వాహన విక్రయించే దుకాణాలు, పెట్రోలు బంకులు ఇలా చాలా మంది రెన్యువల్ సొమ్ము కట్టకుండానే పేర్లు మార్చి కొత్త లైసెన్సులు పొందుతూ, లైసెన్సులు ఇవ్వడంపై భారీగా డబ్బులు చేతులు మారుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

రూ.5 కోట్లకు పైగా బకాయిలు

నగరపాలక పరిధిలో ట్రేడ్ లైసెన్సు బకాయిలు భారీగా పేరుకుతున్నాయి. కొన్నేళ్లుగా సక్రమంగా బకాయిలు వసూలు చేయకపోవడంతో రూ.5 కోట్ల వరకు బకాయిలు పేరుకుపోయాయి. అధికారులు మాత్రం వసూలు చేసేందుకు చర్యలు తీసుకోవడం లేదు. ఫలితంగా నగరపాలక ఆదాయానికి గండి పడుతోంది. నగరంలో 40 వేలకు పైగా దుకాణాలు ఉన్నా.. లెక్కల్లో మాత్రం 19,505 వరకు ఉన్నాయి. లైసెన్సు నగదు వసూలు చేయాని దుకాణాలు సుమారు 20 వేల వరకు ఉన్నాయి. వీటిలో సిబ్బంది లైసెన్సు పేరుతో వసూలు చేస్తున్నా నగరపాలక ఖజానాలో జమచేయకుండా జేబులో వేసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇలా ఏటా రూ. లక్షలు పక్కదారి పడుతోంది. ఉన్నతాధికారులు దృష్టి సారించడం లేదని దీంతో ప్రజారోగ్య విభాగంలో పనిచేసే కొందరూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని సమాచారం. ఇటీవల నగరపాలక కమిషనర్ వసూళ్లలో నిర్లక్ష్యం వహించిన శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, శానిటరీ సెక్రటరీలకు నోటీసులు జారీ చేశారు. అయిన వసూళ్లను వేగవంతం చేయకపోవడం గమనార్హం.

వైద్యపరికరాల కొనుగోలుకు కమిటీ ఆమోదం

కర్నూలు వైద్యాలయం, న్యూస్‌టుడే: సర్వజన వైద్యశాలలో వైద్యపరికరాల కొనుగోలుకు పర్చేజ్ కమిటీ ఆమోదం తెలిపినట్లు ఆసుపత్రి పర్యవేక్షకుడు డాక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. పర్యవేక్షకుడి ఛాంబర్‌లో ఆయన అధ్యక్షతన శుక్రవారం కమిటీ సమావేశం జరిగింది. పలు వస్తువులు కొనుగోలు చేయాలని కమిటీ తీర్మానించినట్లు తెలిపారు. సమావేశంలో జనరల్ సర్జన్ విభాగాధిపతి డాక్టర్ హరిచరణ్, ఎండోక్రైనాలజీ విభాగాధిపతి డాక్టర్ శ్రీనివాసులు, ఆర్థోపెడిక్ హెచ్‌వోడీ డాక్టర్ శ్రీనివాసులు, అనస్థీషియా ప్రొఫెసర్ డాక్టర్ సుధీర్, డాక్టర్ లక్ష్మీబాయి, డిప్యూటీ సీఎస్ ఆర్ఎంవో డాక్టర్ పద్మజ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ సింధూ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

కమిటీ సమావేశంలో మాట్లాడుతున్న ఆసుపత్రి పర్యవేక్షకుడు డాక్టర్ వెంకటేశ్వర్లు పాల్గొన్న వివిధ విభాగాధిపతులు

పట్టించుకోకుంటే.. ప్రాణాలు పైకిపోతాయ్

కర్నూలు సర్వజన ఆసుపత్రిలోని అత్యవసర విభాగంతోపాటు భవన వరండాల్లో పైపెచ్చు పెచ్చులూడింది. చువ్వలు తేలి ప్రమాదకరంగా మారాయి. అయినప్పటికీ మరమ్మతులు కానరావడం లేదు. వైద్యాలయానికి ప్రతిరోజూ చికిత్స నిమిత్తం 3 వేల మంది వరకు రోగులు వస్తుంటారు. భవనం దెబ్బతినడంతో వారు ఆందోళన చెందుతున్నారు. వెంటనే మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉంది.

– ఈనాడు, కర్నూలు

ఉద్యానవనం.. నిర్లక్ష్యానికి నిదర్శనం

కర్నూలు ఎ.క్యాంపులోని చాణిక్య పురి కాలనీలో ఉద్యానవనం నిర్మాణ పనులు నిలిచిపోయాయి. అసంపూర్తిగా వదిలేసిన పనులతో ఉద్యానవనం కళావిహీనంగా మారింది. ఇప్పటి వరకు చేపట్టిన నిర్మాణాలు దెబ్బతింటున్నాయి. ఇక్కడంతా ముళ్లకంపలు పెరగడంతో సిబ్బంది వాటిని తొలగించి, అక్కడే వదిలేశారు. నగరంలోని గణేశ్‌నగర్, పాత బస్టాండ్, గురురాఘవేంద్ర నగర్‌లోని ఉద్యానవనాలది ఇదే పరిస్థితి. దీంతో ఆయా కాలనీల ప్రజలకు సేదతీరే పరిస్థితి లేకుండా పోయింది.

– ఈనాడు, కర్నూలు

మురుగు.. రహదారిపై పరుగు

కర్నూలు నగరంలోని కప్పల్‌నగర్‌లో రహదారులపై మురుగు నిలిచిపోయింది. మురుగు కాలువ వ్యవస్థ సరిగా లేకపోవడం, కాలువల్లో పూడిక తీత సక్రమంగా తొలగించకపోవడంతో రహదారులపై మురుగు నిలుస్తోంది. దీంతో దుర్వాసన వెదజల్లుతోంది. స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. – న్యూస్‌టుడే, కర్నూలు నగరపాలక సంస్థ

పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జిగా లక్ష్మీనరసింహ యాదవ్

కర్నూలు విద్య, న్యూస్‌టుడే: కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జిగా నంద్యాల పార్లమెంట్ డీసీసీ అధ్యక్షుడు, ఏఐసీసీ సభ్యుడు జె.లక్ష్మీనరసింహ యాదవ్‌ను నియమిస్తూ.. పీసీసీ అధ్యక్షురాలు షర్మిల శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు.

వాము క్వింటాలు గరిష్ఠ ధర రూ.15,164

కర్నూలు మార్కెట్, న్యూస్‌టుడే: కర్నూలు వ్యవసాయ మార్కెట్‌లో శుక్రవారం వివిధ పంట ఉత్పత్తులకు సంబంధించిన ధరల వివరాలు ఇలా ఉన్నాయి. వేరుసెనగ కాయలు క్వింటాల్ గరిష్ఠ ధర రూ.5,750, ఆముదాలు రూ.5,689, వాము క్వింటాల్ గరిష్ఠ ధర రూ.15,164, వాము పొట్టు రూ.5,556కు వ్యాపారులు కొనుగోలు చేశారు.

పీజీ ఫలితాల విడుదల

కర్నూలు విద్య, న్యూస్‌టుడే: క్లస్టర్ వర్సిటీలో జరిగిన పీజీ 4వ సెమిస్టర్ ఫలితాలు విడుదల చేసినట్లు ఇన్‌ఛార్జి వీసీ వెంకటబసవ రావు శుక్రవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ 51 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 51 మంది ఉత్తీర్ణులైనట్లు చెప్పారు. ఫలితాల కోసం క్లస్టర్ వర్సిటీ వెబ్‌సైట్‌ను సందర్శించాలన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ వెంకటేశ్వర్లు, డీన్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ నాగరాజు శెట్టి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్ బాలసుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.

గంగమ్మ చెరువుపై తీర్పు హర్షణీయం

కర్నూలు గ్రామీణ, న్యూస్‌టుడే: కర్నూలు మండల పరిధిలోని బి.తాండ్రపాడు గ్రామంలోని గంగమ్మ చెరువు పూడ్చివేతను తొలగించి చెరువును పునరుద్ధరించాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(మద్రాస్ బెంచ్) ఇచ్చిన తీర్పు అభినందనీయమని కేడీసీసీ బ్యాంక్ ఛైర్మన్ డి.విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ.. బి.తాండ్రపాడు నలుగురు ప్రైవేట్ వ్యక్తులు గంగమ్మ చెరువును అక్రమంగా పూడ్చివేసి నీటి నిలువ సామర్థ్యం తగ్గించడంపై, 2021 సంవత్సరంలో అప్పటి కర్నూలు మాజీ ఎంపీపీ డి.రాజావర్ధన్ రెడ్డి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో పిటిషన్ దాఖలు చేశారు. సుదీర్ఘంగా విచారణ తర్వాత 12 ఎకరాల భూమి చెరువు ముంపు ప్రాంతం పరిధిలోకి వస్తుందని నిర్ధారించింది. దీంతో ఆ భూమిలో జరిగిన అక్రమ పూడ్చివేతలను తొలగించి, మట్టిని పూర్తిగా తొలగించి, చెరువును పూర్తి విస్తీర్ణంలో పునరుద్ధరించి, పరిరక్షించాలని జులై 4వ తేదిన తీర్పు వెలువరించింది. ఈ తీర్పు పట్ల గ్రామస్థులు రాజవర్ధన్ రెడ్డి అకాల మరణం చెందినా.. తెదేపా సీనియర్ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి ప్రత్యేక చొరవ చూపడంపై హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.

పరిశ్రమల్లో జాగ్రత్తలు పాటించాలి

కర్నూలు బి.క్యాంపు, న్యూస్‌టుడే: పరిశ్రమల్లో జాగ్రత్తలు పాటించి, ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కర్నూలు ఫ్యాక్టరీల డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ నారాయణరెడ్డి, కర్నూలు జిల్లా సహాయ అగ్నిమాపక అధికారి చిన్నబజారీ అన్నారు. ఏపీ ప్రభుత్వం, కార్మిక పరిశ్రమలు, బీమా ఆరోగ్య సేవల విభాగం విజయవాడ కార్యదర్శి ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా గొందిపర్ల గ్రామం టీజీవీ ఎస్ఎస్ఏసీ లిమిటెడ్ పరిశ్రమలో శుక్రవారం ఆన్‌లైన్ మాక్ డ్రిల్ నిర్వహించారు. పరిశ్రమలో అగ్నిప్రమాదం జరిగినప్పుడు ఎలా అదుపు చేయాలనే విషయాలను వివరించారు. ఫ్యాక్టరీ లోపాలపై సూచనలు ఇచ్చారు.

డిగ్రీ ప్రవేశాలు ప్రారంభించాలి

కర్నూలు విద్య, న్యూస్‌టుడే: డిగ్రీ ప్రవేశాల ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని రిపబ్లికన్ స్టూడెంట్స్ ఫెడరేషన్ (ఆర్ఎస్ఎఫ్) జిల్లా కార్యదర్శి మహేష్ డిమాండ్ చేశారు. నగరంలోని ఆర్ఎస్ఎఫ్ కార్యాలయంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఏటా డిగ్రీ అడ్మిషన్లు ఆలస్యంగా ప్రారంభం కావడంతో ఎంతో మంది యువత డిగ్రీ విద్యకు దూరమవుతున్నారన్నారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు మధు, కార్తీక్, బాషా తదితరులు పాల్గొన్నారు.

శాస్త్రీయవిద్యా విధానం అమలుకు పోరాటం

కర్నూలు విద్య, న్యూస్‌టుడే: శాస్త్రీయవిద్యా విధానం అమలుకు విద్యార్థులు పోరాడాల్సిన అవసరం ఉందని యూఎస్ఎఫ్ఐ జాతీయ ఉపాధ్యక్షుడు రవి పేర్కొన్నారు. నగరంలోని యూఎస్ఎఫ్ఐ కార్యాలయంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఉదయ్ కుమార్, ఏఐసీటీయూ జాతీయ కార్యదర్శి వెంకటరెడ్డి పాల్గొన్నారు.

రాష్ట్రాభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యం

కర్నూలు గ్రామీణ, న్యూస్‌టుడే: రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందాలంటే కూటమి ప్రభుత్వ లక్ష్యమని కర్నూలు మండల తెదేపా నాయకులు అన్నారు. పూడూరు, పడిదెంపాడు, ఇ.తాండ్రపాడు గ్రామాల్లో శుక్రవారం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వ ఏడాది పాలన, పథకాల అమలు గురించి ఇంటింటి తిరిగి ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో తెదేపా నాయకులు బుర్ర వెంకటేష్ నాయుడు, రామాంజనేయులు, నాగరాజు, సత్రం రామకృష్ణుడు, నాగ మద్దిలేటి నాయకులు పాల్గొన్నారు.

బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవాలి

కల్లూరు గ్రామీణ, న్యూస్‌టుడే: పాణ్యం నియోజకవర్గ పరిధిలోని అన్ని బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవాలని ఎమ్మెల్యే గౌరుచరితా రెడ్డి సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన స్వర్ణాంధ్ర అసెంబ్లీ ఛాప్టర్ సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కల్లూరు మండల పరిషత్ కార్యాలయం నుంచి శుక్రవారం ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె పాల్గొన్నారు. ఆగస్టు 15వ తేదీలోపు బంగారు కుటుంబాలను మార్గదర్శకులను దత్తత చేయించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అనంతరం ఆమె అధికారులతో సమావేశమయ్యారు. కార్యక్రమంలో నియోజకవర్గ ప్రత్యేకాధికారి ఐవీ సుబ్బారెడ్డి, ఆయా మండలాల ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.

పుసులూరులో ప్రార్థనలు చేస్తున్న ఎమ్మెల్యే గౌరుచరితారెడ్డి

భక్తిశ్రద్ధలతో మొహర్రం

పుసులూరు, తడకనపల్లె (కల్లూరు గ్రామీణ), న్యూస్‌టుడే: కల్లూరు మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో మొహర్రం సందర్భంగా పీర్లు కొలువుదీరాయి. పుసులూరు, తడకనపల్లె గ్రామాల్లో భక్తులు మొక్కులు తీర్చుకుంటున్నారు. పుసులూరు గ్రామంలోని దర్గాలో ఎమ్మెల్యే గౌరుచరితా రెడ్డి శుక్రవారం పూజలు చేశారు.

మాదకద్రవ్యాలపై అవగాహన

కర్నూలు గాయత్రీఎస్టేట్, న్యూస్‌టుడే: స్థానిక ఏపీఎస్పీ రెండోపటాలం ఆవరణలోని సీఆర్ఆర్ ఎంఎంసీ పాఠశాలలో డ్రగ్స్ వద్దు బ్రో అనే అంశంపై ఈగల్ ఆధ్వర్యంలో శుక్రవారం అవగాహన సదస్సు జరిగింది. ప్రిన్సిపల్ వెంకటరెడ్డి, ఈగల్ పోలీసులు ఎలీషా, రమేష్, మాసుం వలీలు మాదక ద్రవ్యాల దుష్ప్రభావంపై అవగాహన కల్పించారు. మాదక ద్రవ్యాలకు సంబంధించిన సమాచారం తెలిస్తే 1972 ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు.

ప్లకార్డులు ప్రదర్శిస్తున్న విద్యార్థులు, ప్రిన్సిపల్ వెంకటరెడ్డి, ఈగల్ పోలీసులు

రైతులకు సకాలంలో మందులు సరఫరా చేయాలి

ఓర్వకల్లు, న్యూస్‌టుడే: ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో డీలర్లు రైతులకు సకాలంలో ఎరువులు, క్రిమిసంహారక మందులు సరఫరా చేయాలని కర్నూలు ఏడీఏ సాలురెడ్డి పేర్కొన్నారు. స్టాకు బోర్డు రైతులకు తెలిసేలా ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం బదిలీపై వెళ్లిన ఏవో సుధాకర్‌ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో డీఏవో వరలక్ష్మి, ఏడీఏ వెంకటేశ్వర్లు, ఏవోలు మధుమతి, శ్రీవర్ధన్, రైతులు పాల్గొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న సాలురెడ్డి

లాన్‌టెన్నిస్ శంకర్ ప్రతిభ

కర్నూలు క్రీడలు(బి.క్యాంపు), న్యూస్‌టుడే: హైదరాబాద్‌లోని నాగోల్ వి.స్పోర్ట్స్ అకాడమిలో జూన్ 28 నుంచి 29వ తేదీ వరకు జరిగిన రాష్ట్ర స్థాయి ఓపెన్ లాన్‌టెన్నిస్ పోటీల్లో నగరంలోని ఆర్షియా టెన్నిస్ అకాడమికి చెందిన అండర్-18 విభాగంలో సింగిల్స్‌లో శంకర్ విన్నర్ ట్రోఫీ కైవసం చేసుకున్నాడు. సీనియర్ పురుషుల విభాగంలో టైటిల్ సొంతం చేసుకున్నాడు. శిక్షకుడు రఫీ, సుధ, చంద్రశేఖర్ క్రీడాకారుడిని అభినందించారు.

ట్రోఫీతో శంకర్

సంక్షిప్త సమాచారం

కర్నూలు క్రీడలు(బి.క్యాంపు), న్యూస్‌టుడే: ఉత్తరఖండ్‌లోని డెహ్రాడూన్‌లో ఈ నెల 7, 8వ తేదీల్లో జరిగే జాతీయ స్థాయి జూనియర్ రగ్బీ పోటీలకు ఈ.శ్రుతి ఎంపికయ్యారు. ఆమెను దిన్నెదేవరపాడు గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ నిర్మల అభినందించారు. కార్యక్రమంలో వ్యాయామ అధ్యాపకురాలు ఫాతిమా, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.

కర్నూలు వెంకటరమణ కాలనీ, న్యూస్‌టుడే: మన్నెం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా శుక్రవారం స్థానిక డీవైఎఫ్ఐ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించినట్లు డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాఘవేంద్ర, నగేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రంగప్ప తెలిపారు.

పర్ల (కల్లూరు గ్రామీణ), న్యూస్‌టుడే: కల్లూరు మండల పరిధి పర్ల గ్రామంలో సంచార చికిత్స కార్యక్రమాన్ని నోడల్ అధికారి డా.రఘు శుక్రవారం తనిఖీ చేశారు. టీబీ ముక్తభారత్ అభియాన్ కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రికలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో డా.శ్రీదేవి, సామాజిక ఆరోగ్య అధికారి జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

కర్నూలు వెంకటరమణ కాలనీ, న్యూస్‌టుడే: మానికొండ సూర్యవతి వర్ధంతి సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాల్లో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించినట్లు ఐద్వా రాష్ట్ర నాయకురాలు నిర్మల, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అరుణ, అలివేలమ్మ తెలిపారు.

కర్నూలు వెంకటరమణ కాలనీ, న్యూస్‌టుడే: జులై 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి అంజిబాబు పిలుపునిచ్చారు. శుక్రవారం కేకేభవన్‌లో ప్రజాశక్తి ఆధ్వర్యంలో ప్రచురించిన సార్వత్రిక సమ్మె ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు.

ఓర్వకల్లు, న్యూస్‌టుడే: విద్యార్థులకు మెరుగైన విద్యనందించాలని ఎంఈవో ఓంకార్‌యాదవ్ పేర్కొన్నారు. మండలంలోని పాలకొలను, చింతలపల్లె గ్రామాల్లోని పాఠశాలలను శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో మెనూ పాటించాలన్నారు. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలన్నారు.

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే: మొహర్రం వేడుకల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ విక్రాంత్‌పాటిల్ హెచ్చరించారు. ప్రశాంత వాతావరణంలో ప్రార్థనలు, కార్యక్రమాలు జరుపుకోవాలని, గ్రామ పెద్దలు వివాదాలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రజలు కులమతాలకతీతంగా సోదరభావంతో జరుపుకోవాలన్నారు.

కొలువులకు 19 మంది ఎంపిక

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: జిల్లా ఉపాధికల్పన కార్యాలయంలో శుక్రవారం ఉద్యోగ మేళా నిర్వహించినట్లు జిల్లా ఉపాధికల్పనాధికారిణి పి.దీప్తి తెలిపారు. ఈ మేళాలో ఫ్యూషియన్ మైక్రో ఫైనాన్స్, పేటీఎం సంస్థలు పాల్గొని నిరుద్యోగులతో ముఖాముఖి నిర్వహించారు. మొత్తం 50 మంది నిరుద్యోగ అభ్యర్థులు మేళాకు హాజరు కాగా.. 19 మంది ఆ రెండు కంపెనీల్లో కొలువులకు ఎంపికయ్యారని జిల్లా ఉపాధి కల్పనాధికారిణి పి.దీప్తి తెలిపారు.

చంద్రబాబు వ్యాఖ్యలు వక్రీకరించడం సిగ్గుచేటు

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: దళిత ద్రోహి జగన్‌మోహన్‌రెడ్డి పక్షాన చేరి దళిత బాంధవుడైన చంద్రబాబు వ్యాఖ్యలను సాకే శైలజానాథ్ వక్రీకరించడం సిగ్గుచేటని రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ ధరూర్ జేమ్స్ మండిపడ్డారు. తెదేపా జిల్లా పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన పాత్రికేయులతో మాట్లాడారు.

కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

కర్నూలు క్రీడలు (బి.క్యాంపు), న్యూస్‌టుడే: ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమైన తర్వాత ఉద్యోగులకు సమస్యలు పెరిగాయని ఏపీ టీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ కర్నూలు-2 డిపో కార్యదర్శి జి.మహేశ్వరరావు, కర్నూలు-1 డిపో అధ్యక్షుడు చంద్ర ఆరోపించారు. ఏపీ టీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ శుక్రవారం కర్నూలు-1, 2 డిపో గ్యారేజీల వద్ద ఎర్ర బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకులు రబ్బాని, వీరేశ్, రామకృష్ణ పాల్గొన్నారు.

అలా వెళ్లారు.. డిప్యుటేషన్లపై వచ్చారు

☛ ఐదేళ్లు పూర్తయినా కొందరి స్థానాలు పదిలం..

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: జిల్లా రెవెన్యూ శాఖలో సాధారణ బదిలీల పేరుతో మండలాలకు బదిలీలు చేసినట్లే చేసి.. నెల రోజులు తిరక్కముందే కలెక్టరేట్‌కు మళ్లీ డిప్యుటేషన్లపై నియమించారు. అయిన వారికి ఆకుల్లో.. కానివారికి కంచాల్లో అన్నట్లు రెవెన్యూ శాఖలో బదిలీలు జరుగుతున్నాయి.. డీఆర్వో పేషీలో ఐదేళ్లకు పైబడిన ఒకరిని అక్కడే కొనసాగిస్తున్నారు. మరి ఆయనకు బదిలీలు ఉండవా అని పలువురు రెవెన్యూ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. కలెక్టరేట్‌లో వివిధ విభాగాలకు ఉద్యోగుల బదిలీలు, డిప్యుటేషన్లకు సంబంధించి మార్పులు చేర్పులు చేశారు. మేరకు జిల్లా కలెక్టర్ బదిలీ చేయగా డీఆర్వో వెంకటనారాయణమ్మ ఉత్తర్వులు జారీ చేశారు.

డిప్యుటేషన్లపై 8 మంది డీటీలు

పత్తికొండ ఆర్డీవో కార్యాలయ ఉప తహసీల్దారు వై.కీర్తిని కలెక్టరేట్‌కు డిప్యుటేషన్‌పై నియమించగా.. సాంఘిక సంక్షేమశాఖ కార్యాలయ డీటీ వై.సంజయ్ కుమార్‌ను కలెక్టరేట్ అడ్మిన్ సెక్షన్, కుడా డీటీ సుదీంద్ర ఫణికుమార్‌ను సి.సెక్షన్‌కు, సివిల్ సప్లై డీటీ ఎస్.షాలిబాషాను కలెక్టర్ సీసీగా, హెచ్ఎన్ఎస్ఎస్-యూనిట్-4 కార్యాలయంలో డీటీ ఎస్.యూసుఫ్ నాయక్‌ను కలెక్టరేట్‌లో కో ఆర్డినేషన్ సెక్షన్‌కు నియమించారు. సివిల్‌సప్లై డీటీ జి.శారదను కలెక్టరేట్‌లో ల్యాండ్ మ్యాటర్స్ సెక్షన్‌కు, ఎమ్మిగనూరు మండల ఆర్ఐ కిషోర్‌ను జాయింట్ కలెక్టర్ సీసీగా, హొళగుంద మండల ఆర్ఐ సునీల్‌కృష్ణను జేసీగా నియమిస్తూ జేసీ డా.బి.నవ్య ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు.

అల్లూరికి ఘననివాళి

అల్లూరి చిత్ర పటం వద్ద అదనపు ఎస్పీ హుస్సేన్‌పీరా, పోలీసు అధికారులు

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే: స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు జయంతిని పురస్కరించుకుని శుక్రవారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయం ఆవరణలో సంస్మరణ కార్యక్రమం నిర్వహించారు. అదనపు ఎస్పీ హుస్సేన్‌పీరా అల్లూరి చిత్ర పటానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. ఆయన ప్రాణత్యాగం, పోరాట స్ఫూర్తిని కొనియాడారు. కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ కృష్ణమోహన్, ఏఆర్‌డీఎస్పీ భాస్కర్‌రావు, సీఐ శివశంకర్, ఆర్ఐలు జావెద్, నారాయణ, సోమశేఖర్‌నాయక్ సిబ్బంది పాల్గొన్నారు.

కర్నూలు నగరపాలకసంస్థ, న్యూస్‌టుడే: కర్నూలు నగరపాలక కార్యాలయంలో శుక్రవారం అల్లూరి సీతారామరాజు జయంతిని నిర్వహించారు. కార్యక్రమంలో నగరపాలక కమిషనర్ రవీంద్రబాబు, అదనపు కమిషనర్ ఆర్జీవీ కృష్ణ, డిప్యూటీ కమిషనర్ సతీష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అనిశా కేసులో పూర్వ డీఎంహెచ్‌వోకు జైలుశిక్ష

కర్నూలు గాయత్రీఎస్టేట్, న్యూస్‌టుడే: లంచం తీసుకున్న కేసులో నిందితురాలైన మాజీ ఇన్‌ఛార్జి కర్నూలు జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ ఎం.మీనాక్షి మహదేవ్‌కు మూడేళ్ల జైలుశిక్ష, రూ.10వేలు జరిమానా విధిస్తూ అనిశా కోర్టు న్యాయమూర్తి ఎన్.శ్రీవిద్య తీర్పు ఇచ్చారు. 2017 కర్నూలు ప్రాంతీయ శిక్షణ కేంద్రం ప్రిన్సిపల్‌గా ఉంటూ ఇన్‌ఛార్జి డీఎంహెచ్‌వోగా వ్యవహరించారు. ఆదోనిలోని డాక్టర్ శ్రీనివాసులుకు చెందిన ఆదిత్య నర్సింగ్ హోం, స్కానింగ్ సెంటర్ అనుమతును పునరుద్ధరించేందుకు ఆమె లంచం డిమాండ్ చేశారు. 2017 జూన్ 2వ తేదీన రూ.30వేలు లంచం తీసుకుంటుండగా అనిశా అధికారులు దాడి చేసి పట్టుకుని కేసు నమోదు చేశారు. నిందితురాలిపై కోర్టులో నేరం రుజువుకావటంతో న్యాయమూర్తి శిక్ష, జరిమానా విధించారు. ఫిర్యాదుదారునికి నష్టపరిహారం కింద రూ.19500 ఇవ్వాలని ముద్దాయిని ఆదేశించింది.

In the Court of the Prl. Dt. Judge: Kurnool
E.P.No: 522/24 in O.S.No. 50/23
బి.వి.సుబ్బారెడ్డి D.Hr.
V/s
డి.గురువికాస్ రెడ్డి J.Dr.
వేలం ప్రకటన
పై నెంబరు E.P.లో D.Hr తనకు రావలసిన E.P.మొత్తం రాబట్టుకొనుటకు J.Dr తాల్కా షెడ్యూలు ఆస్తి వేలంనకు తెచ్చినాడు. వేలం వాయిదా 6-8-2025 తేది ఉన్నది. సవాలుదారులు పై వేలం తేదీన పై కోర్టులో పగలు 10.30 గం॥ల నుండి జరిగే వేలంలో పాల్గొని సవాలు చేయవచ్చును.
Schedule: The western side half portion of the house plot, bearing No. 257, Situates in Sy.No. 143 of Joharapuram Village, Kurnool Mandal, Kurnool District, Within the registration district of Kurnool and Sub-registration district of Kurnool, within the limits of Kurnool City Municipal Corporation, in approved lay out plan, bearing L.P.No. 215/1984
Admeasures: East-West: 20 feet, North-South: 50 feet, Totally: 1000 Sqr. Feet or 111.11 Sqr. Yards and
Bounded by: East: The remaining half portion in the same plot No. 257., West: 33 feet wide road, North: 33 feet wide road, South: Plot No. 264.
The Western side half portion of the house plot bearing No. 257.
D.Hr. Value: Rs. 10,00,000/-, Amina Value: 50,00,000
కోర్టు వారి ఉత్తర్వు మేరకు
సి.వి.శ్రీనివాసులు, D.Hr. పరం అడ్వకేట్, కర్నూలు. సెల్: 94402 25596.

జనరల్ నోటీసు
కర్నూలు జిల్లా, కర్నూలు ప్రజలకు తెలియజేయు ఏమనగా మా కక్షిదారుడైన M/s TGV SRAAC Ltd., గొందిపర్ల గ్రామం, కర్నూలు (మం) & జిల్లా Rep by its ఎగ్జిక్యూటివ్ డైరెక్టరు, కె.కరుణాకర్ రావు, తండ్రి లేట్ కె.రామనాథమ్ వలన సరైన సూచనలు పొంది తెలియజేయు నోటీస్ ఏమనగా, మా కక్షిదారుడు షెడ్యూలు దాఖలా ఆస్తిని కొనుటకు ఖరారుపడి ఒక ఖరారు నామా వ్రాయించుకొన్నారు. ఈ ఆస్తి 1. A.G.లక్ష్మీప్రసాద్ S/o Late A.G.రామయ్య, 2. A.G.శ్రీధర్ S/o లేట్ A.G.రామయ్య 3. శ్రీమతి A.G.చంద్రకళ W/o A.G.Harinath, E.తాండ్రపాడు గ్రామము, కర్నూలు (మం) జిల్లా వారికి వారసత్వంన చెందినది. ఇందుపైన ఎవరికైనా ఆక్షేపణ ఉన్న ఎడల ఈ ప్రకటన వెలుబడిన 7 రోజులో మాకు కాని, మా కక్షిదారుడుకు గానీ సంప్రదించవలెను. లేని యెడల మా కక్షిదారుడు సదరు ఆస్తిని రిజిష్టరు చేసుకొనబడును.
షెడ్యూలు: కర్నూలు జిల్లా, కర్నూలు సబ్-రిజిస్ట్రేషన్ జిల్లా, గొందిపర్ల గ్రామ పంచాయతీ, గొందిపర్ల గ్రామములోని ఆస్తి వివరములు: సర్వే నెంబరు 1/4 పైకి యక 10-31 సెంట్లు, సర్వే నెంబరు 6/4 పైకి యక 3-14 సెంట్లు మరియు సర్వే నెంబరు 6/5 పైకి యక 3-00 సెంట్లు వ్యవసాయ భూమి.
Boundaries: East: Sy. No 9 and 5 Land of Gondiparla, West: Sy. No103 Land of E.Thandrapadu, North: Savitramma's Land, South: Sy. No 2 and 4 Land of Gondiparla
బి.క్రిష్ణం నాయుడు, అడ్వకేటు
ఫ్లాట్ నెం -107, శ్రీ ఐశ్వర్య అపార్ట్‌మెంట్, సుంకేసుల రోడ్డు, కర్నూలు - 518004, A.P., సెల్: 99484 78637

(c) eenadu

చూపు తిప్పితే తిప్పలే

బనగానపల్లి మండలం యాగంటి - జిలికవాని కుంట మధ్య రహదారి ప్రమాదకర మలుపు లకు నిలయంగా మారింది. కొండల మధ్య మలుపుల్లో ఆద మరిస్తే ప్రమాదానికి గురికావాల్సిందే. రోడ్డుపై వేగ నిరోధ కాలు, సూచిక బోర్డులు లేకుండా పోయాయి. వాహనదారులు జాగ్ర త్తలు పాటించాల్సిన అవసరం ఉంది. – న్యూస్‌టుడే, బనగానపల్లి గ్రామీణం

అర్ధరాత్రి ఎస్పీ గస్తీ

యువకులతో మాట్లాడుతున్న ఎస్పీ

నంద్యాల నేరవిభాగం, న్యూస్‌టుడే: రాత్రిళ్లు అనవసరంగా తిరిగే ఆకతాయిలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ అధిరాజ్‌సింగ్‌రాణా హెచ్చరించారు. గురువారం అర్ధరాత్రి పట్టణంలోని ఒకటో పట్టణ, రెండో, మూడో పట్టణ పోలీస్ స్టేషన్ల పరిధిలోని ఆయా కాలనీల్లో ద్విచక్ర వాహనంపై ఎస్పీ తిరుగుతూ ఆకస్మికంగా రాత్రి గస్తీని తనిఖీ చేశారు. అర్ధరాత్రి ఓపెన్‌లో ఉన్న దుకాణాలను తనిఖీ చేసి, తిరుగుతున్న ఆకతాయిలను ప్రశ్నించారు. రాత్రి సమయంలో వ్యాపార సముదాయాలు, బార్లు, మద్యం దుకాణాలు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడరాదని, సమయపాలన పాటించని వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజల భద్రత, రక్షణకు జిల్లావ్యాప్తంగా ముమ్మరంగా గస్తీ నిర్వహిస్తూ ఉండాలన్నారు. సిబ్బంది, అధికారులు విధుల్లో నిర్లక్ష్యం చేస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఎస్బీ పోలీసులు తదితరులు పాల్గొన్నారు.

అక్రమాలపై త్రినేత్రం

శ్రీగిరిలో విజిలెన్స్ నిఘా ● వీగిపోతున్న అభియోగాలు

మహిషాసురమర్దిని ఆలయం వద్ద రిటైనింగ్ వాల్, రహదారి నిర్మాణానికి జరుగుతున్న పనులు (పాత చిత్రం)

శ్రీశైల మహాక్షేత్రంలో రూ.కోట్ల నిధులతో జరిగే అభివృద్ధి పనులు పక్కదారి పట్టకుండా తరచూ విజిలెన్స్ అధికారులు నిఘా పెట్టారు. ముఖ్యంగా దేవస్థానం ఇంజినీరింగ్ విభాగంపై ప్రత్యేక దృష్టి పెట్టి విచారణ చేస్తున్నారు. విచారణ ఏళ్ల తరబడి జరగడం.. ఆ తర్వాత అభియోగాలన్నీ వీగిపోతుండడంతో విజిలెన్స్ అధికారుల పర్యటనలకు ఫలితం లేకుండా పోతోంది. ప్రస్తుతం మరోసారి అధికారులు వివిధ పనులపై దృష్టి పెట్టారు. – న్యూస్‌టుడే, శ్రీశైలం ఆలయం

కేసులు నెగ్గేనా?

విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు శ్రీశైల మహాక్షేత్రంలో 2014 నుంచి ఇప్పటివరకు పలుమార్లు పర్యటించి తనిఖీలు జరిపారు. శ్రీశైల దేవస్థానం ఇంజినీరింగ్ విభాగం, అన్నదానం స్టోర్, పరిపాలన విభాగంలో తనిఖీలు చేసి నివేదికలు రూపొందించి కొందరు ఈవోలపై అభియోగాలు మోపారు. కర్నూలు నుంచి విచారణ నివేదికలు పంపితే విజిలెన్స్ ప్రధాన కార్యాలయం నుంచి అభియోగాలన్నీ వీగిపోతున్నాయి. జీవోలు సైతం జారీ అవుతున్నాయి. దీంతో విజిలెన్స్ అధికారుల పర్యటనలు బూడిదలో పోసిన పన్నీరుగా మారుతున్నాయి. ప్రస్తుతం గత వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన పనులపై తిరిగి విజిలెన్స్ విచారణలు కొనసాగుతుండడం ఆసక్తికరంగా మారింది.

ఆర్థిక నష్టంపై ఫిర్యాదులు

● శ్రీశైల మహాక్షేత్రంలో 2021 నుంచి 2024 వరకు జరిగిన అభివృద్ధి పనులకు సంబంధించిన టెండర్లలో నిర్లక్ష్యం, అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు వచ్చాయి. ఆర్థిక నష్టం జరిగిందని.. విజిలెన్స్ విచారణ అవసరమంటూ ఫిర్యాదులు వెళ్లాయి. కర్నూలు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ప్రాంతీయ అధికారి కె.చౌడేశ్వరి విచారణ చేపట్టారు. గణేష్ సదన్, శ్రీశైల క్షేత్ర సరిహద్దులకు బౌండరీ నిర్మాణం, నక్షత్ర వనంతోపాటు మరోపనిపై విచారణ జరిపారు. విజిలెన్స్ డీఈ ఆధ్వర్యంలో గణేష్ సదన్ వద్ద సీసీ రహదారుల నాణ్యతను పరిశీలించి నమూనాలు తీసుకెళ్లారు.

● శ్రీశైల క్షేత్రంలో సరిహద్దుల నిర్మాణం కోసం రూ.5 కోట్లతో టెండర్లు పిలిచారు. క్షేత్రం చుట్టూ ఇనుప కంచెతో బౌండరీ ఏర్పాటు చేస్తే పులులు, వన్యప్రాణులకు ముప్పు వాటిల్లే అవకాశముందని అటవీశాఖ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో పనులు ఆగిపోయాయి. తర్వాత ఈ టెండరును పక్కన పెట్టి రుద్రాక్ష మఠం వద్ద నున్న మహిషాసురమర్దిని ఆలయం పక్కన రిటైనింగ్ వాల్‌తోపాటు రహదారి పనులు చేపట్టారు. విజిలెన్స్ అధికారుల అభ్యంతరంతో ఈ పనులూ నిలిచిపోయాయి.

● శ్రీశైల క్షేత్ర సరిహద్దుల పనులు ఆపేసి.. ఆ టెండరుతోనే మహిషాసురమర్దిని ఆలయం వద్ద రిటైనింగ్ గోడ, రహదారి నిర్మించారు. గత ఈవో బి.పెద్దిరాజు తీసుకున్న నిర్ణయంపై విజిలెన్స్ విచారణ చేపట్టారు. గతనెల 29వ తేదీలోపు వివరణ ఇవ్వాలని విజిలెన్స్ ఆర్ఈవో కె.చౌడేశ్వరి ఆయనకు నోటీసు జారీ చేశారు. మరి.. ఆయన ఎలాంటి వివరణ ఇస్తారోనన్నది వేచి చూడాల్సి ఉంది.

జల మార్గం సుగమం

● నిండుకుండలా శ్రీశైలం
● సీమ పొలాలకు త్వరలో విడుదల

కృష్ణమ్మ బిరబిరా పరుగులు పెడుతోంది.. శ్రీశైల జలాశయం నిండుకుండలా మారింది.. వరద జలాలు సీమ ప్రాంతానికి విడుదల చేసేందుకు అధికారులు సన్నద్ధం అవుతున్నారు. నీటి విడుదలకు కేంద్ర బిందువైన పోతిరెడ్డిపాడు నియంత్రణ వ్యవస్థ, బనకచర్ల వద్ద గేట్ల మరమ్మతు పనులు వేగంగా చేపడుతున్నారు. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన వెంటనే వరదనీటిని విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కేఆర్ఎంబీ, ప్రభుత్వ అనుమతి తీసుకొని పోతిరెడ్డిపాడు నుంచి జులై 10లోగా నీటి విడుదల చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. – న్యూస్‌టుడే, కర్నూలు జలమండలి

● శ్రీశైలం వెనకజలాల నుంచి పోతిరెడ్డిపాడు చేరుకుని, అక్కడి నుంచి బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ మీదుగా వెలుగోడు (తెలుగు గంగ), గోరకల్, అవుకు (ఎస్ఆర్‌బీసీ) జలాశయాలకు కృష్ణా జలాలు చేరుతాయి. వెలుగోడు నుంచి వైఎస్సార్ కడప జిల్లా బ్రహ్మంసాగర్, అవుకు నుంచి గండికోట జలాశయానికి చేరుతాయి.

● శ్రీశైలం జలాశయానికి వరద నీటి ప్రవాహం 854 అడుగులు, పోతిరెడ్డిపాడు వద్ద 834 అడుగులకు చేరితే హంద్రీనీవా సుజలా స్రవంతి (మల్యాల) నుంచి నీటిని విడుదల చేయడానికి వీలుంది.

బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ వద్ద గేట్లకు మరమ్మతులు

● శ్రీశైలం వెనుక జలాలు పోతిరెడ్డిపాడు నుంచి బనకచర్ల క్రాస్‌రెగ్యులేటర్‌కు చేరి, అక్కడి నుంచి తెలుగు గంగ, ఎస్ఆర్‌బీసీ, ఎస్కేప్ ఛానల్ ద్వారా వరద పారుతోంది. పోతిరెడ్డిపాడు వద్ద 10 గేట్ల నుంచి 44 వేల క్యూసెక్కుల నీటిప్రవాహం కొనసాగుతోంది. గతేడాది 210 టీఎంసీల వరద నీటిని పోతిరెడ్డిపాడు ద్వారా విడుదల చేశారు.

● బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ (బీసీఆర్) నుంచి తెలుగు గంగ కాల్వకు వరద నీటిని (వెలుగోడు జలాశయానికి) విడుదల చేసేందుకు మూడు గేట్లు ఉన్నాయి. ఒక్కో గేటు నుంచి ఐదువేల చొప్పున 15 వేల క్యూసెక్కుల వరకు ప్రవహిస్తాయి. బీసీఆర్ వద్ద ఎస్ఆర్‌బీసీ కాల్వకు నీటివిడుదల కోసం ఆరు గేట్ల ద్వారా 22,700 క్యూసెక్కులు విడుదలవుతుంది. రూ.12.50 లక్షలతో గేట్ల మరమ్మతులు చేస్తున్నారు.

● పోతిరెడ్డిపాడు 10 గేట్ల నిర్వహణ, మరమ్మతులకు ఈ ఏడాది ప్రభుత్వం రూ.15 లక్షల నిధులు విడుదల చేసింది. రబ్బర్‌సీల్స్ మార్చుతున్నారు.. ఆయిలింగ్ చేస్తున్నారు. ప్రధానంగా లీకేజీలు లేకుండా మరమ్మతులు చేస్తున్నారు.

అల్లూరి.. ఓ మహోజ్వల శక్తి

అల్లూరి చిత్రపటానికి నివాళులర్పించిన కలెక్టర్, జేసీ

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే: అల్లూరి సీతారామరాజు.. ఓ మహోజ్వల శక్తి అని కలెక్టర్ జి.రాజకుమారి పేర్కొన్నారు. అల్లూరి దేశభక్తి, ధైర్యసాహసాలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు. పర్యాటకశాఖ ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు జయంతిని శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించారు. జేసీ విష్ణుచరణ్‌తో కలిసి అల్లూరి చిత్రపటానికి కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో రామునాయక్, పర్యాటక అధికారి సత్యనారాయణ, అల్లూరి సీతారామరాజు పుస్తక రచయిత సురేశ్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఆటలకు మట్టికొట్టారు

● పీఎంశ్రీ పనుల్లో నాణ్యతకు తిలోదకాలు

సర్కారు బడులను బలోపేతం చేయడం.. అక్కడ చదువుతున్న విద్యార్థులను తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో కేంద్రం పీఎంశ్రీ పథకాన్ని తీసుకొచ్చింది. చదువుతోపాటు ఆటలకు ప్రాధాన్యం ఇచ్చేలా నిధులు విడుదల చేసింది. ఎంపిక చేసిన పాఠశాలల్లో మైదానాలు, ప్రయోగశాలలు అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. బ్యాడ్మింటన్, వాలీబాల్, ఖోఖో, లాంగ్‌జంప్, కబడ్డీ, షటిల్, ఫుట్‌బాల్, పరుగు వంటి ఆటల కోసం మైదానాలను తీర్చిదిద్దాల్సి ఉంది. పాఠశాల యాజమాన్య కమిటీల ఆధ్వర్యంలో పనులు చేపట్టారు.. చాలా చోట్ల 'స్థానిక' గుత్తేదారులకు అప్పగించారు. 'మట్టి' పనులు కావడంతో మొక్కుబడిగా చేశారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు 'మట్టి'కొట్టుకుపోయి మడుగులా మారాయి.– న్యూస్‌టుడే, ఎమ్మిగనూరు, నంద్యాల, బేతంచెర్ల

బేతంచెర్ల మండలం ఆర్ఎస్ రంగాపురం జడ్పీ ఉన్నత పాఠశాల మైదానాన్ని అభివృద్ధి చేశారు. మట్టి తవ్వకుండా కంకర, ఇసుక చదును చేశారు. పైన మట్టి వేసినా గుంతలుపడింది.. రోలింగ్ చేయలేదు. ఎగుడు దిగుడుగా ఉండటంతో ఆటలు ఆడితే క్రీడాకారులు గాయపడే అవకాశం ఉంది.

54 పాఠశాలలు.. రూ.97 లక్షలు

● ఉమ్మడి జిల్లాలో పీఎంశ్రీ పథకానికి 54 పాఠశాలలను ఎంపిక చేశారు. ఒక్కో పాఠశాలలో రూ.5 లక్షల వరకు పనులు చేపట్టారు.. కర్నూలు జిల్లా వ్యాప్తంగా రూ.60 లక్షలు, నంద్యాలలో రూ.37 లక్షలు వెచ్చించారు.

● నేమకల్, గుడేకల్లు, పోలకల్, ఎర్రిగేరి, పెద్దపాడు, పెరవలి, హెచ్‌కైరవాడి, దొర్నిపాడు, ఇల్లూరు, కొత్తపేట, కొణిదెల, కొత్తపల్లి, ఎన్.కొత్తపల్లి, పేరుసోముల పాఠశాలల్లో ప్రయోగశాలలు నిర్మించారు.

● దైవందిన్నె, నందవరం, పెద్దకడబూరు, తుగ్గలి, వెల్దుర్తి, ఆత్మకూరు, హాలహర్వి, కర్నూలు మిలటరీ, హొళగుంద, గూడూరు, హాలహర్వి, కల్లూరు, ఆదోని, చిప్పగిరి(ఆదర్శ) పాఠశాలల్లో మైదానాలు నిర్మించారు.

భ్రమరాంబాదేవికి ఊయలసేవ

శ్రీశైలం ఆలయం, న్యూస్‌టుడే: శ్రీశైలమహాక్షేత్రంలో శుక్రవారం శ్రీభ్రమరాంబాదేవికి ఊయలసేవ వైభవంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో విశేష పుష్పాలంకరణలతో ఉత్సవమూర్తులను ఊయలపై కొలువుదీర్చారు. అర్చకులు షోడశోపచార పూజలు నిర్వహించారు. అమ్మవారికి అష్టోత్తరం, సహస్ర నామపూజలు, స్వామివారికి సహస్ర నామార్చనలు జరిపారు.

ప్లాంట్‌ను ప్రారంభిస్తున్న మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి

ఆధునిక సాంకేతికతతో మిక్సింగ్ ప్లాంట్

బనగానపల్లి, న్యూస్‌టుడే: అత్యాధునిక సాంకేతికత ఉపయోగించి డానిష్ అస్ఫాల్ట్ రీ-ఇన్ఫరింగ్ మిక్సింగ్ ప్లాంట్ ఏర్పాటు చేసినట్లు మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం బనగానపల్లి సమీపంలో ఈ ప్లాంట్‌ను మంత్రి బీసీ ప్రారంభించారు. ప్లాంట్ పైకి వెళ్లి సాంకేతిక నిపుణులతో మాట్లాడి, మిక్సింగ్ అయ్యే ప్రక్రియను తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఇలాంటి ప్లాంట్ రాష్ట్రంలో ఎక్కడా లేదన్నారు. మొదటిసారిగా డెన్మార్క్ సాంకేతికతను ఉపయోగించి నిర్మించారన్నారు. విదేశీ సాంకేతికతను కూటమి ప్రభుత్వంలో తీసుకొచ్చి నిర్మాణం చేశారని తెలిపారు. తారు రోడ్ల నిర్మాణానికి ఈ ప్లాంట్ ఉపయోగంగా ఉంటుందని తెలిపారు. డానిష్ ఫైబర్‌తో తయారు చేసిన మెటీరియల్‌ను రోడ్డుపై వేసి చదును చేస్తే ఏళ్ల తరబడి చెక్కుచెదరదని అన్నారు. ప్లాంట్‌కు అవసరమైన సహాయ సహకారాలు ఇస్తామని, మరింత అభివృద్ధి చేయాలని తెలిపారు. కార్యక్రమంలో ఆర్అండ్‌బీ ఈఎన్‌సీ రామచంద్ర, సీఈ వివేకానందా రెడ్డి, ఎస్ఈ మహేశ్వరరెడ్డి, ఈఈ శంకర్ రెడ్డి, డీఈలు సునీల్‌రెడ్డి, సుధాకర్, హుసేని ఇతర అధికారులు పాల్గొన్నారు.

యూరియాతన

కొరవడిన 'సహకారం' ● వ్యాపారులే దిక్కు

వరుస వర్షాల నేపథ్యంలో ఖరీఫ్ పనులు జోరందుకున్నాయి.. ఈ సమయంలో యూరియా కొరత రైతులను కలవర పెడుతోంది. సీజన్ ఆరంభంలో విత్తిన పంటలకు యూరియా అవసరం కావడంతో రైతులు దుకాణాల ఎదుట బారులు తీరుతున్నారు. సహకార సంఘాల పరిధిలో ఎరువులు లభించకపోవడంతో రైతులు డీలర్లపైనే ఆధారపడ్డారు. ఇదే అవకాశంగా వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. ఇతర ఎరువులకు లంకె పెట్టి విక్రయిస్తున్నారు.
–న్యూస్‌టుడే, నంద్యాల పట్టణం, ఎమ్మిగనూరు వ్యవసాయం, ఎమ్మిగనూరు, పాణ్యం

ఒక్కటైన అధికారులు, వ్యాపారులు

ఎమ్మిగనూరు, ఆదోని, కోడుమూరు, నంద్యాల, ఆత్మకూరు, నందికొట్కూరు, కర్నూలు ప్రాంతాల్లో యూరియా దందా కొనసాగుతోంది. యూరియా, డీఏపీ అమ్మకాల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కొన్నిచోట్ల మార్క్‌ఫెడ్ అధికారులు, వ్యాపారులు మిలాఖత్ అయ్యారన్న ఆరోపణలున్నాయి. ఎమ్మిగనూరు, ఆదోని ప్రాంతాల్లో కొన్నిచోట్ల నోస్టాక్ బోర్డులను దుకాణాల బయట పెట్టారు.

గుట్టుగా లెక్కలు

కేంద్రం కేటాయించిన ఎరువులను మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో 60 శాతం, ప్రైవేటు డీలర్ల ద్వారా 40 శాతం విక్రయాలు చేపట్టాలి. ఉమ్మడి జిల్లాలో 97 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉన్నాయి. నంద్యాలకు 169 మెట్రిక్ టన్నులు, కర్నూలుకు 150 మెట్రిక్ టన్నులు కేటాయించారు. పీఏసీఎస్‌లు విక్రయించే ఎరువుల లెక్కలు తేలడం లేదు. ఉమ్మడి జిల్లాకు ఎంతమేరకు వచ్చాయో అధికారులు చెప్పడం లేదు. నంద్యాల జిల్లాకు మూడు రోజుల కిందటే ఒక వ్యాగిన్ ఎరువులు వచ్చాయి. అవన్నీ ఒక్క రోజులోనే అయిపోయాయని అధికారులు చెబుతుండటం అనుమానాలకు తావిస్తోంది.

ధరలకు రెక్కలు

ఉమ్మడి కర్నూలు జిల్లాలో బహిరంగ విపణిలో యూరియా ధరలకు రెక్కలొచ్చాయి. 40 కిలోల యూరియా బస్తా మార్కెట్ ధర రూ.1,743.82గా ఉంది. కేంద్ర ప్రభుత్వం రూ.1,473.04 రాయితీ ఇవ్వడంతో రూ.262కు విక్రయించాల్సి ఉంది. కానీ వ్యాపారులు రూ.360 నుంచి రూ.400 వరకు అమ్ముతుండటం గమనార్హం. 50 కిలోల డీఏపీ బస్తా రూ.1,350 ఉండగా రూ.1,450కు ఇస్తున్నారు. డీఏపీ, 20,20.0.13 సహా ఇతర ఎరువులపై రాయితీ లేదు.

ఇప్పుడెంతో అవసరం

● ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాల్లో రెండు లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. వర్షాలు కురవడంతో యూరియా కోసం రైతులు దుకాణాలకు పరుగులు పెడుతున్నారు. యూరియాకు లింకుగా పొటాష్, ఇతర ఎరువులను వ్యాపారులు అంటగడుతున్నారు. మార్క్‌ఫెడ్ నుంచి సహకార సంఘాలకు ఎరువుల సరఫరా లేకపోవడంతో రైతులు వ్యాపారులపై ఆధారపడాల్సి వస్తోంది.

● నంద్యాల జిల్లాలో ప్రస్తుతం 20 వేల ఎకరాలకుపైగా మొక్కజొన్న సాగులో ఉంది. నందికొట్కూరు, శ్రీశైలం, బనగానపల్లి నియోజకవర్గాల్లో మొక్కజొన్నతోపాటు సోయాబీన్, మినుము సాగు చేస్తున్నారు. కృత్రిమ కొరత నేపథ్యంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

నాలుగు రోజులుగా తిరుగుతున్నా

– రమేశ్, గంగులపాడు, పెద్దకడబూరు

ఏడెకరాలు కౌలుకు తీసుకొని పత్తి, వేరుసెనగ వేశా. యూరియా కోసం గత నాలుగు రోజులుగా ఎమ్మిగనూరుకు వస్తున్నా లభించడం లేదు. సహకార సంఘంలో పంపిణీ చేస్తారని పడిగాపులు గంటల తరబడి కాస్తున్నా చివరికి స్టాకు లేదని చెబుతున్నారు. తేమ ఆరిపోతే యూరియా వేసిన ఫలితం ఉండదు. వెంటనే అధికారులు స్పందించి తగిన చర్యలు చేపట్టాలి.

ఆదోనిలో తోపుడు బండికి రూ.10 బదులు రూ.30 వసూలు

పురాల్లో వసూళ్ల గేట్లు

● దోపిడీకి పాల్పడుతున్న గుత్తేదారులు
● చూసీచూడనట్లు ఉంటున్న యంత్రాంగం

ఉమ్మడి జిల్లాలోని పురపాలక సంఘాల్లో గేట్ వసూళ్లలో గుత్తేదారులు మాయాజాలం ప్రదర్శిస్తున్నారు. ఓ వైపు నష్టం వస్తుందంటూ.. వేలం ధరలు తగ్గించుకున్నారు.. మరోవైపు గెజిట్‌కు విరుద్ధంగా అధిక వసూళ్లకు పాల్పడుతున్నారు. ఫలితంగా రైతులు, చిరు వ్యాపారులపై ఆర్థిక భారం పడుతోంది. ఇంత చేస్తున్నా సంబంధిత యంత్రాంగం చూసీ చూడనట్లు ఉంటుండడం గమనార్హం. అధికార పార్టీ అండతో. మార్కెట్లలో గేట్ వసూళ్లకు ఇష్టారీతిగా ధర నిర్ణయించి వసూలు చేసుకుంటున్నారు. గుత్తేదారులు అక్రమంగా రూ.లక్షలు సంపాదిస్తున్నారు.
– న్యూస్‌టుడే, ఆదోని, ఎమ్మిగనూరు, నంద్యాల, పురపాలికలు, డోన్, పట్టణం

● ఆదోని పురపాలక సంఘం పరిధిలో ఝాన్సీలక్ష్మీ బాయి కూరగాయల మార్కెట్‌తోపాటు పశువులు, గొర్రెల సంతలున్నాయి. ఇందులో ప్రధానమైనది ఝాన్సీలక్ష్మీ బాయి కూరగాయల మార్కెట్. 2025-26 ఆర్థిక సంవత్సరంలో తొమ్మిదిన్నర నెలల సమయానికి రూ.61.80 లక్షలకు పలికింది. గతంతో పోలిస్తే మార్కెట్ వేలం ధర తగ్గింది. అయితే తమకు నష్టం వస్తుందని చెప్పి మరి కౌన్సిల్ తీర్మానం ద్వారా జేఎల్‌బీ మార్కెట్ వేలం ధరలు తగ్గించుకుని కైవసం చేసుకున్నారు. లోడింగ్, అన్‌లోడింగ్ ట్రాక్టరుపై రూ.20-30లు తీసుకోవాల్సినచోట, రూ.50 అదనంగా వసూలు చేస్తున్నారు. గొర్రెల సంతలో ఒక్కదానికి రూ.20 తీసుకోవాల్సినచోట రూ.50 వసూలు చేస్తున్నారు.

● ఎమ్మిగనూరు పట్టణంలో దినసరి మార్కెట్, వారపు సంత, గొర్రెలు, పశువులు సంతలతోపాటు మాంసం దుకాణాలున్నాయి. 2025-26 ఏడాదికి కలిపి పై మార్కెట్లన్నింటిని రూ.75 లక్షలకు కైవసం చేసుకున్నారు. ఇక పశువుల సంతలో రహదారి చీటీ పేరుతో రూ.50 అదనంగా వసూలు చేస్తున్నారు. గతం వరకు వైకాపా హయాంలో ఆ పార్టీ నాయకుల చేతుల్లో ఉండేవి.. దాంతో రూ.15 లక్షలు వరకు బకాయిలున్నాయి.

● డోన్‌లో దినసరి, వారపు, మార్కెట్, బస్టాండు, కమేలా వేలం ద్వారా రూ.19.10 లక్షలు పలికింది. ట్రాక్టరుకు రూ.50 తీసుకోవాల్సిన చోట రూ.100 దండుకుంటున్నారు. లారీలకు రూ.200 తీసుకోవాల్సిన చోట రూ.300లు దాకా పిండేస్తున్నారని సమాచారం. బండి మోతకు రూ.20 తీసుకోవాల్సిన చోట రూ.50 రాబడుతున్నారు.

● నంద్యాల పురపాలక సంఘంలో గత వైకాపా పాలన నుంచి మార్కెట్ వేలాలు పలుమార్లు వాయిదా పడుతూ వస్తున్నాయి. దీంతో గతేడాది నుంచి పురపాలక అధికారులే వసూలు చేస్తున్నారు. మధ్యలో ఏడు మాసాల కాలానికి గుత్తేదారులు రూ.26 లక్షలకు వేలం పాట పాడారు. అయితే కౌన్సిల్ దానిని ఆమోదించకపోవడంతో మళ్లీ అధికారులే వసూళ్లు మొదలుపెట్టారు. ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి 22 వరకు పురపాలక అధికారులు వసూలు చేసిన మొత్తం రూ.23.30 లక్షలు. అదే 2023-24 ఏడాదిలో వేలం ద్వారా రూ.83 లక్షలు పలికాయి. 2024-25లో వేలం నిర్వహించలేదు.

యూజీ, బీఈడీ సెమిస్టర్ ఫలితాల విడుదల

కర్నూలు విద్య, న్యూస్‌టుడే : రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో జరిగిన బీఈడీ, యూజీ సెమిస్టర్ ఫలితాలు విడుదల చేసినట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్ వెంకటేశ్వర్లు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. బీఈడీ 2వ సెమిస్టర్‌లో 127 మందికిగాను 19 మంది ఉత్తీర్ణత సాధించారు. యూజీ 1వ సెమిస్టర్‌లో 1,673 మందికి విద్యార్థులకుగాను 466 మంది, 3వ సెమిస్టర్‌లో 2,335 మందికి 698, 5వ సెమిస్టర్‌లో 1,592 మందికి గాను 425 మంది విద్యార్థులు పాసైనట్లు చెప్పారు.

ఎమ్మెల్యే బుడ్డాతో ఎలాంటి విభేదాల్లేవ్

కార్యకర్తలు తప్పుగా అర్థం చేసుకున్నారు ● ఎంపీ బైరెడ్డి శబరి

మాట్లాడుతున్న ఎంపీ శబరి

ఆత్మకూరు, న్యూస్‌టుడే : ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డితో తనకు ఎలాంటి విభేదాలు లేవని ఎంపీ శబరి అన్నారు. ఆత్మకూరులో శుక్రవారం జరిగిన ఘటనపై మాట్లాడారు. ఏడీఐపీ పథకం ద్వారా అవసరార్థులకు ఉచిత సహాయ పరికరాల పంపిణీకి సంబంధించి దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి వచ్చామని చెప్పారు. ఎమ్మెల్యే బుడ్డాతో కలిసి ఉదయం 10 గంటలకు పాల్గొనాల్సి ఉందని.. మాజీ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి తనను అల్పాహారానికి ఆహ్వానించడంతో అక్కడికెళ్లానని చెప్పారు. 'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమాన్ని ఎమ్మెల్యేతో కలిసి చేపట్టాల్సి ఉండగా.. అనివార్య కారణాలతో నిర్వహించలేదని చెప్పారు. ఏరాసు ఇంట్లో అల్పాహారం చేయడాన్ని కార్యకర్తలు జీర్ణించుకోలేక పోయారని, సరిగా అర్థం చేసుకోకపోవడంతో స్వల్ప వివాదం జరిగినట్లు తెలిపారు.

ఏరాసు ఇంటి వద్ద బుడ్డా వర్గీయుల ధర్నా

వెళ్లిపొమ్మనడం సరికాదు

ఆత్మకూరు నుంచి వెళ్లిపోవాలని బుడ్డా వర్గీయులు చెప్పడం సరికాదని మాజీ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి అన్నారు. నియోజకవర్గంలో ఎంపీ శబరి పర్యటన గురించి ఎమ్మెల్యేకు మూడు రోజులుగా చెబుతూ వస్తున్నారు.. ఎన్నికల సమయంలో తాను బుడ్డా తరఫున నియోజకవర్గంలో ప్రచారం చేశానన్నారు. బుడ్డా వర్గీయులు తన ఇంటిపైకి వచ్చి దాడి చేయడం, గోబ్యాక్ ఏరాసు అంటూ నినాదాలు చేయడం సరైన పద్ధతి కాదన్నారు.

హుటాహుటిన వచ్చిన బైరెడ్డి

తన కుమార్తె పర్యటనను అడ్డుకోవటంతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి హుటాహుటిన నందికొట్కూరు చేరుకుని ముఖ్య కార్యకర్తలతో సమావేశమయ్యారు. మరోవైపు పాములపాడు, కొత్తపల్లి మండలాల నుంచి బైరెడ్డి అనుచరులు కార్లు, వాహనాల్లో ఆత్మకూరుకు బయలుదేరగా బన్నూరు, జూపాడుబంగ్లా, పాములపాడు వద్ద పోలీసులు ఆ వాహనాలను ఆపేశారు.

(c) eenadu

పెళ్లి సంబంధాల కోసం వెతుకుతున్నారా...

బలిజ/కాపు కుల అవివాహితులకు సువర్ణావకాశం

నేడు రేపు బలిజ/కాపు కుల అవివాహిత వధూవరులకు ఈనాడు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం

తెలుగింటి వివాహ వేదికలకు ఆత్మీయ వేదిక అయిన 'ఈనాడు పెళ్లిపందిరి' బలిజ/కాపు కుల అవివాహిత వధూవరులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని రాజ్‌విహార్ సెంటర్‌లో రాజ్ థియేటర్ ఎదురుగా ఉన్న ఈనాడు కార్యాలయం వేదికగా నిర్వహిస్తున్నారు. వివాహం కోసం ఎదురుచూస్తున్న వధూవరుల పాటు సంబంధిత కుటుంబీకులు నేడు(శనివారం, జులై 5న), రేపు(ఆదివారం, జులై 6న) ఉదయం 9 గం॥ నుంచి సాయంత్రం 5.30 గం॥ వరకు తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు.
★ వధూవరుల బయోడేటా & ఫొటోలను క్రింద తెలిపిన వాట్సాప్ నంబర్‌కు పంపి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్‌ను ఫోన్‌లో యాప్ ద్వారా కూడా చూసుకోవచ్చు.

మరిన్ని వివరాలకు **91543 66099 & 80080 02165**

వైభవంగా సుదర్శన జయంతి

సుదర్శన హోమం నిర్వహిస్తున్న అర్చకులు

స్వామి, అమ్మవారికి హారతినిస్తున్న అర్చకులు

అహోబిలం(ఆళ్లగడ్డ గ్రామీణం), న్యూస్‌టుడే: అహోబిలం లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శుక్రవారం సుదర్శన జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున స్వామి మూలవిగ్రహాన్ని సుప్రభాత సేవతో మేల్కొల్పి నిత్య ఆరాధనలు చేశారు. ప్రహ్లాదవరదస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి ఆలయ ముఖద్వార మండపంలో కొలువుంచారు. స్వామి, అమ్మవారికి ఎదురుగా హోమ గుండం ఏర్పాటు చేశారు. హోమంలో పాల్గొనే భక్తులకు కంకణధారణ చేశారు. సుదర్శనమూర్తి ఉత్సవ విగ్రహానికి అభిషేకించారు. అనంతరం వేదమంత్రోచ్ఛారణలతో సుదర్శన హోమం జరిపారు. హోమాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. హోమం నుంచి వెలువడిన ధూపాన్ని స్వీకరించి స్వామి ఆశీస్సులు పొందారు. అర్చకులు స్వామి,అమ్మవారికి మహామంగళహారతి అందించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. ఆలయ ప్రధానార్చకుడు కీడాంబి వేణుగోపాలన్, మణియార్ సౌమ్యనారాయణన్ ఆధ్వర్యంలో పూజలు చేశారు.

కరపత్రాలను చూపుతున్న మంత్రి ఫరూక్ తదితరులు

అర్హులందరికీ సంక్షేమ పథకాలు

నంద్యాల గ్రామీణం, న్యూస్‌టుడే: నియోజకవర్గంలోని ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందిస్తామని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ అన్నారు. నంద్యాల మండలంలోని అయ్యలూరు ఆబండంతండాలో తెదేపా ఎస్టీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి, మార్కెట్‌యార్డు డైరెక్టర్ రామానాయక్ ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటుచేసిన 'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి ఫరూక్, మార్క్‌ఫెడ్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం రూ.1,000 కోట్లు ఖర్చు చేసి పండుగలా అభివృద్ధి పనులు చేపట్టిందని తెలిపారు. రాష్ట్రంలో లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ అభివృద్ధి, సంక్షేమ పథకాలను సమపాళ్లలో అమలుచేస్తున్నామన్నారు. రైతుల నుంచి ధాన్యాన్ని మద్దతు ధరతో కొనుగోలు చేసి సకాలంలో సొమ్ము చెల్లించామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం బకాయి పెట్టిన ధాన్యం సొమ్ము రూ.1,674 కోట్లను సైతం చెల్లించినట్లు తెలిపారు. అనంతరం ప్రాథమిక పాఠశాల ఆవరణలో ప్రజాదర్బార్ నిర్వహించి వినతులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌యార్డు ఛైర్మన్ హరిబాబు, సర్పంచి నారాయణ, శివనాగిరెడ్డి, కేసీ కాలువ డిస్ట్రిబ్యూటరీ కమిటీ ఛైర్మన్ ఇలియాస్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ రాజకుమారి గణియా, సీపీవో వేణుగోపాల్ తదితరులు

దత్తత తీసుకునే మార్గదర్శులను గుర్తించాలి

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే: జిల్లాలో గుర్తించిన బంగారు కుటుంబాలను దత్తత తీసుకునే మార్గదర్శులను ఎంపిక ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయం నుంచి శుక్రవారం పీ4 పై జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కలెక్టర్, మంత్రులు, ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జారీ చేసిన సూచనలు, మార్గదర్శకాలను దృష్టిలో ఉంచుకుని జిల్లాలో పీ4 పథకాన్ని పటిష్ఠంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. సీపీవో వేణుగోపాల్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

పరిమళించని సుమాలు

- మల్లెకు కలిసిరాని మార్కెట్
- అమాంతం పడిపోయిన ధరలు

డోన్ గ్రామీణ, వాగలమర్రి, న్యూస్‌టుడే: శుభకార్యం ఏదైనా సరే అలంకరణలో మల్లె పువ్వులదే హవా. ధర పడిపోవడంతో రైతులు కుదేలవుతున్నారు. విడిలేని పరిస్థితుల్లో పూలను తక్కువ ధరకే అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. మల్లె, సన్నజాజులు లను పక్క రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్న రైతులు, అయినా తగ్గ ప్రతిఫలాన్ని పొందలేకపోతున్నారు. మార్కెట్ ఆశ్రయిస్తూ దెబ్బతీస్తుండగా, ప్రభుత్వం నుంచి కనీస మద్దతు కరవైంది.

ఎకరానికి రూ.లక్ష మేర నష్టం

ధర పతనం ఒక ఎత్తైతే మల్లె తోటలు వైరస్ బారిన పడటంతో దిగుబడులు అమాంతం పడిపోయాయి. ఎకరానికి 25కేజీల మేర పూలు వచ్చేవి, ప్రస్తుతం 5కేజీలు కూడా రావడం లేదు. ఎకరానికి రూ.లక్ష మేర పెట్టుబడి పెడుతున్నారు. కౌలు రైతులైతే మరో రూ.80వేలు అదనంగా ఖర్చవుతుంది. కూలీలు వస్తే వారి కూలి ఇచ్చేంత దిగుబడి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరానికి రూ.లక్ష మేర నష్టం వస్తోందని రైతులు వాపోతున్నారు. డోన్ మండలంలో 14 ఎకరాల్లో మల్లె సాగవుతోంది. ధర్మవరం, గోసానిపల్లి, చింతలపేట, యర్రగుంట్ల, కొచ్చెర్వు, ఉడుములపాడు, జగదుర్తి గ్రామాల్లో ఎక్కువగా పూల తోటలు ఉన్నాయి. ఇక్కడ బంతి, చామంతి, గులాబీ, కనకాంబరం, మల్లె, జాజి, లిల్లీ పూలు ఎక్కువగా పండిస్తారు. ఈ సారి దిగుబడి లేక రైతులు నష్టాలపాలవుతున్నారు.

తగ్గుతున్న సాగు విస్తీర్ణం

ఉమ్మడి జిల్లాలో మల్లె, సన్నజాజుల తోటలకు పేరుగాంచిన వాగలమర్రి మండలం. ఇక్కడ వెయ్యి ఎకరాల్లో మల్లె, మరో 500 ఎకరాల్లో సన్నజాజుల పూలతోటలు రైతులు సాగు చేస్తున్నారు. ఈ ఏడాది వేసవిలో ధర పర్వాలేదనిపించినా, జూన్‌లో ధర అమాంతం పడిపోయింది. కేవలం నెలన్నర వ్యవధిలోనే కిలో మల్లెలు రూ.300 నుంచి రూ.120కి ధర పడిపోయింది. సన్నజాజులు కిలో రూ.300 నుంచి రూ.120కి పడిపోవడంతో రైతులు నష్టాలపాలయ్యారు. పూలను కోసే కూలీలకు కూలి ఇవ్వలేక రైతులు తోటల్లోనే పూలను వదిలేస్తున్నారు. కొందరు జీవాలకు మేతగా వదులేస్తున్నారు. మరి కొందరు పూల తోటలను దున్నేసి ప్రత్యామ్నాయ పంటలపై దృష్టిసారిస్తున్నారు.

దారుణంగా పరిస్థితి

– మహబూబ్‌బాషా, రైతు, వాగలమర్రి

వాగలమర్రి పరిధిలో నాలుగెకరాల్లో పూల తోట సాగు చేశాను. ప్రస్తుతం కిలో పూలు రూ.120 ధర పలుకుతోంది. తోటలో పూలుకోసే కూలీల డబ్బులు కూడా రావడం లేదు. గతంలో 100కిలోల మేర వచ్చేవి. ప్రస్తుతం కేవలం 20కిలోలు మాత్రమే వస్తున్నాయి. 20 కేజీల పూలను 8 మంది కూలీలు కోస్తున్నారు.

ప్రభుత్వం స్పందించాలి

-మహేష్, రైతు, గోసానిపల్లి, డోన్ మండలం

నేను పావు ఎకరాలో జాజి పూలు సాగు చేశాను. గత నెలలో కేజీ రూ.150 ధర పలికింది. ప్రస్తుతం ధర లేక నష్టాలు వచ్చాయి. పూలు రూ.150 ధర పోతే, కూలీలకు కూడా సరిపోవు. రోజుకు ఓ కూలీకి రూ.300 ఉంది. రోజుకు ఓ మహిళా కూలీ రెండు కేజీల పూలను సేకరిస్తుంది. కేజీ రూ.150 ధర పలికితే కూలీలకు కూలి ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది.

రాష్ట్రాభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యం

గ్రామంలో కరపత్రాలు పంపిణీ చేస్తున్న వై.నాగేశ్వరరావుయాదవ్

చంద్రశేఖర్ (ప్యాపిలి), న్యూస్‌టుడే: రాష్ట్రాభివృద్ధి సీఎం చంద్రబాబునాయుడుతోనే సాధ్యమని, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తున్నట్లు డీసీఎంఎస్ ఛైర్మన్ వై.నాగేశ్వరరావుయాదవ్ పేర్కొన్నారు. 'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమాన్ని శుక్రవారం చంద్రపల్లె గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా 64 లక్షల మందికి పింఛన్లు అందజేస్తున్నామన్నారు. ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో తెదేపా సీనియర్ నాయకులు వెంకటరమణాచారి, ఆదినారాయణ, రామకృష్ణ, రామయ్య, దామోదర్, పుల్లయ్య, సందీప్, సురేంద్ర, రామ్మోహన్, శ్రీకాంత్ పాల్గొన్నారు.

రైల్వే ప్రయాణికుల సదుపాయాలకు రూ.5.03 కోట్లు

గుంటూరు రైల్వే, న్యూస్‌టుడే: గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలోని ఎంపిక చేసిన స్టేషన్లలో ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలు కల్పనకు రూ.5.03 కోట్లు కేటాయించారు. ఇందుకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ ప్రారంభమైంది. రేపల్లె, మాచర్ల, వినుకొండ, కురిచేడు, కంభం, గిద్దలూరు, నంద్యాల, మిర్యాలగూడ స్టేషన్లలో వివిధ రైళ్లకు సంబంధించిన సమాచారం తెలిపే బోర్డులు ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యంగా స్టేషన్‌లోకి రాగానే ఏ రైలు ఎన్ని గంటలకు వస్తుంది ఎప్పుడు బయలుదేరుతుంది ఏ ప్లాట్‌ఫాం మీదకు వస్తుందో తెలియజేసే విధంగా వీలుగా రైలు సూచిక బోర్డులను అందుబాటులోకి తేనున్నారు. అదేవిధంగా కోచ్ ఇండికేషన్ బోర్డులు బిగించనున్నారు. రైలు రాకముందే ముందుగానే ఏ బోగీ ఎక్కడ ఆగుతుందో తెలియజేసే ఎల్ఈడీ బోర్డులు ఏర్పాటు చేయనున్నారు. ఒకేసారి అన్ని రైళ్లకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునేందుకు వీలుగా వీటిని పెట్టనున్నారు.

ఆన్‌లైన్‌లో భూస్వాములు.. ఆఫ్‌లైన్‌లో పేదలు

- ప్రభుత్వ పథకాలు అందక ఇబ్బందులు

గోనెగండ్ల, న్యూస్‌టుడే: అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందిస్తామని పాలకులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో అధికారుల పనితీరు సరిగా లేనందున సంక్షేమ పథకాలు అరకొరగా అందుతున్నాయి. వైకాపా ప్రభుత్వంలో చేపట్టిన రీసర్వే లోపాల వల్ల నిరుపేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా పట్టించుకునే దిక్కులేదని వారు వాపోతున్నారు. కూటమి ప్రభుత్వం పాలన ఏడాది ముగిసినా భూసమస్యలు పరిష్కారం కావడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఉండేది మెట్ట.. పేరు మాగాణి

● పట్టాదారు పాసు పుస్తకం చూపుతున్న రైతు పేరు పినిగండ్ల కాశింవలి. గోనెగండ్ల స్వగ్రామం. గ్రామంలో 975 సర్వే నంబరులో 4.68 ఎకరాల మెట్ట పొలం ఉంది. ఈయనకు నలుగురు కుమారులు. ప్రభుత్వ దస్త్రాల్లో పొలం మొత్తం మాగాణి అని చూపుతుండటంతో ప్రభుత్వ పథకాల రాయితీలు వర్తించడం లేదు. మాగాణి పొలం ఉందని రేషన్‌కార్డునే తొలగించారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. చిన్నకుమారుడు, పిల్లలు తన రేషన్‌కార్డులో సభ్యులుగా ఉన్నారు. వారికి కొత్త రేషన్ కార్డుగా మార్చడానికి కూడా సాధ్యపడటం లేదన్నారు. సమస్య పరిష్కారం కోసం ఐదేళ్లుగా మండల, జిల్లాస్థాయి అధికారులకు విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని వాపోయారు. రెవెన్యూ అధికారులు సమస్య పరిష్కరించి తగిన న్యాయం చేయాలని కోరారు.

● అడంగల్ పత్రం చూపుతున్న రైతు పేరు కురువ చిన్నరాజు. మండలంలోని కైరవాడి గ్రామం. ఈయనకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు సంతానం. ఇద్దరు కుమార్తెలు 8వ, 2వ తరగతి చదువుతున్నారు. గ్రామంలోని సర్వే నంబర్లు 17/1, 167/బీ2లలో 2.32 ఎకరాల పొలం ఉంది. వ్యవసాయంతో పాటు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇటీవలే తల్లికి వందనం పథకం అర్హుల జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. ఈయన పేరుతో 36 ఎకరాల పొలం ఉందని అనర్హుడిగా గుర్తించారు. సమస్య పరిష్కారం కోసం గ్రామ పరిధిలోని సచివాలయం, తహసీల్దారు కార్యాలయం చుట్టూ పనులు వదులుకొని వారం రోజులుగా తిరుగుతున్నా పట్టించుకునే దిక్కులేదని వాపోయారు. సమస్య పరిష్కరించి తగిన న్యాయం చేయాలని కోరారు.

బంగారు పీర్లను దర్శించుకున్న మంత్రులు

ప్రార్థనల్లో పాల్గొన్న మంత్రులు బీసీ, ఫరూఖ్

బనగానపల్లి, న్యూస్‌టుడే: బనగానపల్లిలో శుక్రవారం రాత్రి ఆస్థానంలో కొలువైన బంగారు పీర్లను మంత్రులు బీసీ జనార్దన్‌రెడ్డి, ఎన్ఎండీ ఫరూఖ్ దర్శించుకున్నారు. రాత్రి ఆస్థానం చేరుకున్న మంత్రులకు ముస్లిం పెద్దలు స్వాగతం పలికారు. పీర్లకు దట్టీలను, పూలమాలలను వేసి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో మాట్లాడి మైనార్టీ శాఖ నుంచి ఆస్థానం పీర్లకు రూ.10లక్షలు మంజూరు చేయించామని తెలిపారు. ప్రభుత్వ నిధులతో మొహర్రం నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, నవాబు మీర్ ఫజుల్ అలీఖాన్ పాల్గొన్నారు.

పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

కరపత్రాలను అందిస్తున్న ఎమ్మెల్యే కోట్ల, తదితరులు

డోన్ పట్టణం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో పేద ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించడమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్‌రెడ్డి పేర్కొన్నారు. 'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమంలో భాగంగా శుక్రవారం స్థానిక పోచా ప్రభాకర్‌రెడ్డినగర్‌లోని జంగాల కాలనీని ఆయనతో పాటు కూటమి నాయకులు సందర్శించి ఇంటింటి పర్యటన చేపట్టారు. కాలనీలో ప్రజలను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందించిన సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర కింద ఏక రూప దుస్తులు ధరించి, పాఠశాలకు వెళ్తున్న పిల్లలతో ముచ్చటించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ ఛైర్మన్ కొట్రికె హరికిషన్, తెదేపా నాయకులు శేషిరెడ్డి, ఓంప్రకాష్, విజయ్‌భట్టు ఉన్నారు.

తాగిస్తాం.. తూలిస్తాం

- నంద్యాలలో ఇష్టారీతిన మద్యం దుకాణాల నిర్వహణ

మద్యం దుకాణంలో మందు తాగుతున్న మందుబాబులు

నంద్యాల నేరవిభాగం, న్యూస్‌టుడే: నంద్యాల పట్టణంలో మద్యం దుకాణాలు మినీ బార్లను తలపిస్తున్నాయి. నిర్వాహకులు నిబంధనలకు విరుద్ధంగా దుకాణాలు నిర్వహిస్తున్నారు. బార్లలాగే ఏర్పాటు చేసి దుకాణంలోనే మద్యం తాగేలా ఏర్పాటు చేశారు. కొందరు బార్ల నిర్వాహకులు ఇష్టానుసారంగా ఉదయం 5నుంచి రాత్రి 12గంటల వరకు విక్రయాలు నిర్వహిస్తుండటం గమనార్హం.

★ నంద్యాల ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 24 మద్యం దుకాణాలు, 15 బార్లు ఉన్నాయి. వాటిల్లో కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో, మరికొన్ని పట్టణంలో ఉన్నాయి. మద్యం దుకాణాల నిర్వాహకులు నీళ్ల అమ్ముకోవడానికి ఇతర వ్యక్తులకు నెలకు రూ. లక్షల్లో అద్దెకి ఇచ్చి అక్కడే తినుబండారాలు విక్రయించేలా ఏర్పాటు చేశారు. దీంతో మందుబాబులు అక్కడే మద్యం తాగి తూలుతూ ఇంటికి వెళ్తున్నారు. రాత్రిళ్లు పద్మావతినగర్, టెక్కె, సాయిబాబానగర్, నందమూరినగర్‌కు వెళ్లే దారిలో, శ్రీనివాససెంటర్‌లో మద్యం దుకాణాల దగ్గర దారిలోనే పార్కింగ్ చేస్తుండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.

ప్రతినెలా ముడుపులు!

మద్యం దుకాణాల నుంచి పలువురికి ప్రతినెలా మామూళ్లు అందుతున్నట్లు ఆరోపణలున్నాయి. దీంతో ఆయా దుకాణాల వైపు కనీసం అధికారులు తొంగిచూడటం లేదు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై చర్యలు తీసుకోవడం లేదు. రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు వచ్చిన సమయంలో హడావుడి చేస్తున్నారు. మిగిలిన రోజుల్లో చర్యలు శూన్యమే. ఇకనైనా మద్య నిషేధ, ఆబ్కారీ శాఖ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

సమయపాలన లేని బార్లు

పట్టణంలోని కొన్ని బార్లలో సమయపాలన లేకుండా మద్యం విక్రయిస్తున్నారు. స్థానిక శ్రీనివాససెంటర్, ఆర్టీసీ బస్టాండ్, రైల్వేస్టేషన్ ప్రాంతాల్లో విచ్చలవిడిగా మద్యం లభ్యమవుతుంది. కొన్ని బార్లలో ఉదయం 5 గంటల నుంచే మద్యం విక్రయాలు చేస్తుండటంతో పాటు అక్కడే తాపిస్తున్నారు.

గ్రామాల్లో దారుణం

నంద్యాల పట్టణంలోనే మద్యం దుకాణాలు బార్లను తలపిస్తుంటే ఇక గ్రామాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. మందుబాబులు రాత్రి అయితే పొలాల్లోనే మద్యం తాగేస్తున్నారు. కొన్ని మద్యం దుకాణాల్లో సీసాపై రూ.10 ఎక్కువగా విక్రయిస్తున్నారు. సీసాలు, వాటర్ ప్యాకెట్లతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సంతజూటూరు, బుక్కాపురం, అయ్యలూరు మెట్ట, పాణ్యం మండలాల్లో మద్యం తాగి పొలాల్లో పడేస్తున్నారని రైతులు వాపోతున్నారు.

పల్లకి ఉత్సవ కార్యక్రమం

నేత్రపర్వంగా పల్లకి ఉత్సవం

నందవరం(బనగానపల్లి గ్రామీణం), న్యూస్‌టుడే: నందవరం గ్రామంలోని చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో శుక్రవారం ఆలయాధికారుల ఆధ్వర్యంలో నేత్రపర్వంగా చౌడేశ్వరిదేవి పల్లకి ఉత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేసి పల్లకిలో ఉంచారు. అనంతరం పల్లకితో ప్రాకార ఉత్సవం గావించారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, భక్తులున్నారు.

ఆర్టీవో ఉద్యోగి, ఏజెంటు మధ్య మామూళ్ల పంచాయితీ

- ఒకరిపై ఒకరు దాడులు
- సామాజిక మాధ్యమంలో వీడియో వైరల్

ఆదోనిలో వాగ్వాదానికి దిగిన ఏజెంట్, ఉద్యోగి

ఆదోని నేరవార్తలు, న్యూస్‌టుడే: ఆర్టీవో కార్యాలయ ఉద్యోగి, ఏజెంట్ మధ్య మామూళ్ల పంచాయితీ ముదిరి ఘర్షణకు దారితీసిన ఘటన ఆదోని ఆర్టీవో ఏజెంట్ కార్యాలయంలో గురువారం జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో శుక్రవారం సామాజిక మాధ్యమంలో వైరల్‌గా మారింది. ఆదోని ఆర్టీవో ఏజెంట్ మస్తాన్ కార్యాలయానికి ఈ నెల 3వ తేదీన ఆర్టీవో కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి మనోహర్ వెళ్లారు. తాను మామూళ్లు తీసుకున్నట్లు ఏజెంట్‌కు సంబంధించిన వ్యక్తి ఒకరు ప్రచారం చేస్తున్నాడని విషయంపై ఏజెంట్, సిబ్బందితో ఉద్యోగి వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఆర్టీవో ఏజెంట్ కార్యాలయంలో పని చేసే ఒకరిపై ఉద్యోగి చేయి చేసుకున్నాడని సమాచారం. ఆ తర్వాత కార్యాలయంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఏజెంట్, ఉద్యోగి ఒకరిపై ఒకరు తోపులాట చేసుకోవడంతో పాటు దుర్భాషలాడుకున్నారు. తమ సిబ్బందిపై దాడి చేయడంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని ఏజెంట్ పేర్కొన్నారు. అనంతరం ఆ కార్యాలయానికి స్థానికులు అధిక సంఖ్యలో రావడంతో ఉద్యోగి అక్కడి నుంచి వెళ్లిపోయారు. మామూళ్ల విషయంలో తేడా రావడంతోనే ఈ ఘటన జరిగినట్లు విశ్వసనీయ సమాచారం. దీనిపై జిల్లా రవాణా శాఖ అధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాల్సిన అవసరం ఉంది. ఈ విషయంపై 'న్యూస్‌టుడే' ఆదోని మోటార్ వెహికల్ అధికారిణి శిశిరదీప్తితో ప్రస్తావించగా.. తమకు ఫిర్యాదు అందిందని.. ఈ విషయాన్ని జిల్లా రవాణా శాఖ అధికారి దృష్టికి తీసుకెళ్లామని.. విచారణ చేస్తున్నామన్నారు. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు ఉంటాయన్నారు.

డెంగీ కేసులపై అప్రమత్తంగా ఉండండి

డోన్, న్యూస్‌టుడే: డెంగీ కేసుల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.ఆర్.వెంకటరమణ అన్నారు. శుక్రవారం పట్టణంలోని శ్రీనివాసనగర్, గాంధీనగర్, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో డెంగీ కేసులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయా కాలనీల్లో ప్రజారోగ్య కార్యక్రమాలను చేపట్టాలన్నారు. సిబ్బంది డెంగీ కేసుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఓపీ విభాగాలను పరిశీలించారు. అనంతరం ఆయా ఆరోగ్య కేంద్రాల్లో రికార్డులను తనిఖీ చేసి మందులన్నీ సక్రమంగా అందుబాటులో ఉన్నాయా లేదా అని అడిగితెలుసుకున్నారు.

సూచనలిస్తున్న జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డా.వెంకటరమణ

ప్రమాదంలో యువకుడి దుర్మరణం

కోసిగి, న్యూస్‌టుడే: పెద్దకడుబూరు మండలం బాపురం గ్రామానికి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న కపిటి చెన్న బసవ(27) అనే యువకుడు ట్రాక్టర్ ఢీకొని మృతి చెందాడు. ఈ సంఘటన కోసిగి శివారులోని ఆదోని రోడ్డుపై శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. కోసిగి మండలం జంపాపురం గ్రామానికి చెందిన కపిటి సన్నన్న, చెన్నబస్సమ్మ దంపతుల కుమారుడు బసవ శుక్రవారం 6 గంటలకు కుటుంబ సభ్యుడైన బసవరాజుతో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్తున్నారు. కోసిగి శివారున ఆదోని వైపు నుంచి వస్తున్న రాళ్ల ట్రాక్టర్ అధిక వేగంతో వచ్చి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. తలకు గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. బసవరాజు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.

ANDHRA PRADESH SOLAR POWER CORPORATION PVT LTD
(A Joint venture company of Government of A.P and Government of India)

e - Procurement Tender Notice

APSPCL invites tender for the work of **"KUMSP - Execution of miscellaneous works 1) Providing 5 tons Chain Pully Hoist and Mesh around the GLSR Intake well Columns 2) Filling the sand in cable trenches of all pooling stations at Kurnool Ultra mega solar park (1000 MW), Gani Sekunala Villages of Nandyala and Kurnool District, A.P."** Approximate Value of Work **Rs. 15.40 Lakh.** Schedule Available Date & Time: **04.07.2025 from 05.00 P.M.** For details visit: **www.apspcl.ap.gov.in** (or) **www.apeprocurement.gov.in**

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
శిరివెళ్ల శాఖ, ఆర్‌పీ కర్నూలు.
ఫోన్ నెం. 08519-236080, ubin0825981@unionbankofindia.bank

స్థిరాస్తుల అమ్మకం

2002 సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) నిబంధనలులోని నిబంధన 8(6)లోని అంశాలుతో చదువుకొనేలా 2002 సెక్యూరిటైజేషన్ మరియు రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ మరియు ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం క్రింద స్థిరాస్తులు అమ్మకానికి ఇవ్వబడిన ఇ-వేలం అమ్మకం ప్రకటన

దిగువ వివరించిన స్థిరాస్తి (టేబిల్‌లో వివరాలు ఇవ్వడమైనది) అనగా ఇదివరలో ఆంధ్రా బ్యాంకు ఇప్పుడు యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియాకు తనఖా చేసిన/ఛార్జి చేసిన స్థిరాస్తిని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అధీకృత అధికారిచే నిర్మాణాత్మక స్వాధీనం చేసుకోబడిందని సదరు రుణగ్రస్తులు, గ్యారంటీదారులు, సహ-హామీదారులు నుంచి ఇదివరలో ఆంధ్రా బ్యాంకు ఇప్పుడు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారికి బకాయిపడ్డ మొత్తం (టేబిల్‌లో వివరించబడింది)ను వసూలు చేయుటకు సదరు స్థిరాస్తులను "ఎక్కడ ఉన్నది అక్కడ" "ఉన్నది ఉన్నట్లే" మరియు "యథాస్థితి" ప్రాతిపదికన తేది: 30-07-2025న మ॥ 12.00 గం॥ల నుంచి సా॥ 5.00 గం॥ల వరకు అమ్మబడునని తెలుపుతూ.. ఇందుమూలంగా సాధారణ ప్రజలకు మరియు ముఖ్యంగా రుణగ్రస్తుడు(లు), సహ-హామీదారుడు మరియు గ్యారంటీదారుడు (లు)కు నోటీసు ఇవ్వడమైనది. దీని రిజర్వు ధర మరియు ఎర్నెస్టు మనీ డిపాజిట్ వివరాలు దిగువ టేబిల్‌లో వివరించడమైనది.

ఖాతా పేరు, రుణగ్రస్తుడు/లు, గ్యారంటీదారు/లు పేరు మొ॥నవి :
దరఖాస్తుదారు : కల్ల వెంగన్న, తండ్రి కల్ల తిమ్మన్న, ఇ.నెం.3-27-88, గోస్పాడు, తిమ్మారెడ్డి నగర్, యల్లూరు, గోస్పాడు, నంద్యాల జిల్లా-518753, **సహ-దరఖాస్తుదారు : శ్రీ కె.విజయకుమార్,** తండ్రి: కె.యాగన్న, ఇ.నెం.3-27-88, తిమ్మారెడ్డి నగర్, యల్లూరు, గోస్పాడు, నంద్యాల జిల్లా-518753.

నిర్మాణాత్మక స్వాధీనం క్రింద గల ఆస్తి

నివాస భూమి మరియు భవనం మొత్తం శ్రీ కల్ల వెంగన్నకు చెందినది, ఉన్నచోటు: ఇ.నెం. 3-81, ఖాతా నెం. 3, స.నెం. 350/1ఎ, 350/2ఎ, 350/2బి, విస్తీర్ణం: 145.20 చ.గ.ల భూమి, యల్లూరు గ్రామం & పంచాయతీ, గోస్పాడు మండలం, శిరివెళ్ల ఎస్ఆర్‌ఓ & కర్నూలు జిల్లా. **హద్దులు: తూర్పు:** కల్ల నాగన్న గారి కల్లం, **పడమర:** రస్తా, **ఉత్తరం:** మస్తాన్ భూమి, **దక్షిణం:** మగళగిరి వెంకటేశ్వర్లు గారి బహిరంగ స్థలం.

రిజర్వు ధర: రూ. 14,53,000/- (రూపాయలు పద్నాల్గు లక్షల యాభై మూడు వేలు మాత్రమే), **ఇ.ఎం.డి:** రూ. 1,45,300/-, **బిడ్ పెంపుదల:** 15,000/-, **IFSC కోడ్:** UBIN0825981, **ఖాతా సం.** 259811980050000

బకాయియున్న ఋణ మొత్తం: రూ. 14,01,524.88 (రూపాయలు పద్నాల్గు లక్షల ఒక వెయ్యి ఐదు వందల ఇరవై నాల్గు మరియు పైసలు ఎనభై ఎనిమిది మాత్రమే)తో పాటు అదనపు ఖర్చులు, వ్యయాలు మరియు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు బకాయిపడిన వడ్డీ మొత్తం.

ఇ.ఎం.డి సమర్పణకు గల ఆఖరి తేది : ఇ-వేలం ముగిసే వరకు
ఇ-వేలం జరిగే తేదీ మరియు సమయము : 30-07-2025 సమయము : మ॥ 12.00 గం॥ల నుంచి సా॥ 5.00 గం॥ల వరకు వేలం చివరి 10 నిమిషాల్లో బిడ్ వేసినచో ప్రతిసారి 10 నిమిషాల వంతున వేలం ముగింపు సమయం పొడిగించబడును.

అమ్మకం విపులీకరించిన నియమనిబంధనలకు www.unionbankofindia.comలో ఏర్పాటు చేసిన లింకు చూడవలెను. మరియు ఇ-వేలం సర్వీసు ఏర్పాటుదారు వెబ్‌సైటు https://baanknet.comలో చూడవలెను.

తేదీ : 03-07-2025 అధీకృత అధికారి
స్థలం : శిరివెళ్ల యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

EENADU e Classifieds

PERSONAL CLASSIFIEDS

CHANGE OF NAME

I, Latika Rathore (Lalita Kharwar) R/o. 79/151, Krishna Nagar, Near Lord Venkateswara Temple, Kurnool. (A.P), have changed my name as Latika Rathore D/o. Prem Singh Kharwar/ Prem Singh Rathore W/o. Hari Kishan Namala.

REAL ESTATE

FLAT FOR SALE

కర్నూలు, సుంకేసుల రోడ్ నందు గల గాంధీ టవర్స్ నందు 2 BHK 203 ఫ్లాట్ మరియు జనప్రియ అపార్ట్‌మెంట్ నందు గల ఫ్లాట్ 507, 3 BHK ఫ్లాట్లు అమ్మకమునకు కలవు. సంప్ర: 99514 71799.

HOUSE FOR SALE

విజయవాడ గన్నవరం దగ్గర NH-16 హైవేకి ఆనుకుని 60 అ॥ రోడ్డు తూర్పు ఫేసింగ్ ఒక్కొక్క ఫ్లోరు 2000 Sq.Ft.తో 466 చ॥గ॥లలో G+3 Triplex బిల్డింగ్ అమ్మకమునకు కలదు. ✆ 88774 58888.

రోహిణి ఇన్‌ఫ్రా వారి నూతన ప్రాజెక్ట్ కామదేను నివాస్ - 2, బెంగుళూరు రోడ్డు లక్ష్మీపురం దగ్గర ఇండిపెండెంట్ హౌసెస్ కలవు. అనూష: 91600 38988, 88866 62148.

JOBS

We are Hiring! Telecallers (Female) Marketing Executives & Accountant. Prior Experince in a Similar role in the Real Estate Industry is Preferred. Job Location: Kurnool. Contact us on: 77300 55888.

Earn Extra Income online through Work from Home in Wellness Industry. 101, SF Res. Rd # 4, B.Hills, Hyd. ✆ 8919664679, 8309909749

కర్నూలు - నంద్యాల చెక్ పోస్ట్‌లో కొత్తగా ప్రారంభించిన మల్లికార్జున ఫర్నిచర్ నందు పనిచేయుటకు అకౌంటెంట్ M/F కావలెను. అర్హత: B.Com, MBA. ✆ 98493 50328.

మా సెక్యూరిటీ సంస్థలో పనిచేయుటకు అనుభవం గల ఫీల్డ్ ఆఫీసర్లు కావలెను. మంచి జీతం + ESI, PF, TA, DA. సంప్ర: 79933 40702.

FACULTY/ TEACHERS

Wanted Experienced JEE/NEET faculty for Junior College and School. Cell: 95505 90900/ 92907 48955.

Wanted Experienced Teacher for Social Students Cont. Vijetha High School, Near Krishna Nagar, ITC, Kurnool. Cell No: 94921 98651.

అన్నిరకాల బిజినెస్ వ్యవహారాలు
B/W 5 లైన్ల ప్రకటన రూ. 470/- మాత్రమే.
కలర్ 5 లైన్ల ప్రకటన రూ. 555/- మాత్రమే.
ప్రకటనలపై 5% GST వర్తించును.
వివరాలకు: 99899 97628

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

(c) eenadu

నంద్యాల

•నంద్యాల •నందికొట్కూరు •శ్రీశైలం •పాణ్యం

ఆహార నాణ్యత గురించి వాకబు చేస్తున్న కలెక్టర్ జి.రాజకుమారి

అన్న క్యాంటీన్లలో మెరుగైన నిర్వహణ ఉండాలి

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే: తక్కువ ధరతో నిరుపేదల ఆకలి తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ల నిర్వహణ మెరుగ్గా ఉండాలని కలెక్టర్ జి.రాజకుమారి పేర్కొన్నారు. స్థానిక జిల్లా ఆసుపత్రి వద్ద ఉన్న అన్నా క్యాంటీన్‌ను శుక్రవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో ఆహారం అందిస్తున్న వివరాలు తెలుసుకున్నారు. పారిశుద్ధ్య సిబ్బంది ఎంత మంది ఉన్నారనే విషయాన్ని పరిశీలించారు. ఆహారం నాణ్యతగా ఉందా? సరిపోతుందా? అని అక్కడికి వచ్చిన ప్రజలను అడిగారు. అనంతరం రూ.5 చెల్లించి కలెక్టర్ కూడా భోజనాన్ని చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. క్యూఆర్ కోడ్ చేసి తన అభిప్రాయాన్ని నమోదు చేశారు. మున్సిపల్ కమిషనర్ శేషన్న తదితరులు పాల్గొన్నారు.

నంద్యాల పట్టణం: వక్ఫ్ సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని నంద్యాల ముస్లిం జేఏసీ పేర్కొంది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ రాజకుమారిని కలిసి వినతిపత్రం అందజేసినట్లు జేఏసీ గౌరవాధ్యక్షులు ఎస్ఎండీ.అబులైస్, అబ్దుల్ సమద్, కోకన్వీనర్ మస్తాన్ శుక్రవారం తెలిపారు.

విద్యార్థులకు క్రమశిక్షణ అవసరం

ఆత్మకూరు, న్యూస్‌టుడే: విద్యార్థులు క్రమశిక్షణతో ఎదగాలని సీనియర్ సివిల్ జడ్జి రాహుల్ అంబేడ్కర్ అన్నారు. ఆత్మకూరు బాలికోన్నత పాఠశాలలో శుక్రవారం అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీ పరీక్షల్లో విజేత విద్యార్థులకు బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు మాదక ద్రవ్యాలు, చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు దూరంగా ఉండాలన్నారు.

సమస్యల సంద్రం.. సామాజిక ఆరోగ్య కేంద్రం

☛ వెలుగోడు, గోస్పాడు సీహెచ్‌సీలలో రోగుల ఇబ్బందులు

నిరుపయోగంగా శవ పరీక్ష కేంద్రం

ఈనాడు డిజిటల్, నంద్యాల: వెలుగోడు, గోస్పాడు మండల కేంద్రాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రా(పీహెచ్‌సీ)ల్ని సామాజిక ఆరోగ్య కేంద్రా(సీహెచ్‌సీ)లుగా ఉన్నతీకరించినా అందులో తగిన సదుపాయాలు కల్పించలేదు. రెండు మండల కేంద్రాల్లో 60వేల మందికి పైగా జనాభా ఉన్నారు. వీరికి వైద్య సేవల కోసం సొంత మండలాల్లో ఆసుపత్రులు ఉన్నప్పటికీ సరైన సదుపాయాలు లేకపోవడంతో ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తూతూమంత్రంగా శవ పరీక్ష భవనం

వెలుగోడు సామాజిక ఆరోగ్య కేంద్రంలో శవ పరీక్షా భవనాన్ని చిన్న గదిలా నిర్మించి మమ అనిపించారు. శవ పరీక్షలకు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. వాస్తవంగా శవ పరీక్షా భవన నిర్మాణాన్ని రెండుచోట్ల ప్రారంభించి పునాదులు వేసి, పిల్లర్లతో అసంపూర్తిగా నిలిపేశారు.

సిబ్బంది కొరత

పరిశీలన

సర్జన్ డాక్టర్ ఒకటి, జనరల్ డ్యూటీ అటెండర్ రెండు పోస్టులు ఖాళీ ఉన్నాయి. జనరల్ మెడిసిన్ ఒక డాక్టర్ డిప్యూటేషన్‌పై నంద్యాల సర్వజన ఆసుపత్రిలో చేస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లోని మహిళలకు ప్రసవాలకు ఇబ్బందులు లేకుండా ఏడాదిన్నర శిక్షణ కోసం ఆరు నెలల క్రితం ఇద్దరు నర్సులు వెళ్లినట్లు వైద్యాధికారిణి సులోచన తెలిపారు.

అసంపూర్తిగా గిరిజన ఆసుపత్రి

గిరిజన ప్రాంతాల్లో ప్రజలకు ప్రత్యేకంగా వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో నిర్మించిన వైద్యశాల పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. చుట్టు పక్కలనున్న గిరిజన ప్రజలు వైద్యం కోసం ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు.

ఎక్స్‌రే కావాలన్నా.. వేరే ఆసుపత్రికే

సాధారణంగా ఎముకలు, ఊపిరితిత్తులు, దంత సమస్యలకు సంబంధించి కొన్ని వైద్య పరిస్థితులను నిర్ధారించడానికి ఎక్స్ రే పరీక్షలు ఉపయోగిస్తారు. అటువంటి ఎక్స్ రే యంత్రం ఉన్నప్పటికీ కంప్యూటర్, సంబంధిత పరికరాలు అందకపోవడంతో సేవలు ప్రారంభించలేదని సిబ్బంది తెలిపారు. దీంతో వెలుగోడు ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది.

గోస్పాడులో ఇరుకు గదుల్లోనే..

గోస్పాడు మండలంలోని యాళ్లూరు సామాజిక ఆరోగ్య కేంద్రం నూతన భవనం నిర్మాణం పూర్తయి రెండు నెలలైంది. దీన్ని వినియోగంలోకి తీసుకురాకుండా పాత భవనంలోని ఇరుకు గదుల్లోనే 30 పడకల ఆసుపత్రిని నిర్వహిస్తున్నారు. ఒక్కో గదిలో ఇద్దరు వైద్యులు విధులు నిర్వహించాల్సి వస్తోంది. దీంతో వైద్యులతోపాటు రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెంటనే అధికారులు నూతన భవనంలోకి ఆసుపత్రిని మార్చాలని ప్రజలు కోరుతున్నారు.

ప్రారంభానికి నోచుకోని గిరిజనుల ఆసుపత్రి

ఉపాధ్యాయులకు వీడ్కోలు

తిమ్మాపురం, (మహానంది): ఎం.తిమ్మాపురంలోని మోడల్ స్కూల్‌లో పనిచేస్తూ బదిలీపై వెళ్తున్న ఏడుగురు ఉపాధ్యాయులకు విద్యార్థులు పలికారు. ప్రధానాచార్యులు లక్ష్మణ్‌రావు ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉపాధ్యాయులు నీలం వెంకటేశ్వర్లు, ఆనంద్, ప్రతాప్, తాహెరున్నీసాబీ, నజిమున్నీసాబేగం, శైలజ, షర్మిళ సేవలను గుర్తు చేసుకున్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM TO 1 PM)
నందికొట్కూరు : 94403 61729
ఆత్మకూరు : 90149 09024
నంద్యాల : 98853 28120

నంద్యాల పురపాలకం, న్యూస్‌టుడే: ?: పట్టణంలోని ఎస్సార్బీసీ కాలనీలో దోమల బెడద అధికంగా ఉంది. **-రాజు, స్థానికుడు.**

?: పట్టణంలో బైర్మల్ వీధిలో దోమల బెడద అధికంగా ఉంది. **-శివరాం, స్థానికుడు.**

?: పట్టణంలో హౌసింగ్ బోర్డు కాలనీలో కుక్కల బెడద అధికంగా ఉంది. పిల్లలు బయటికి వెళ్లాలంటే భయపడుతున్నారు. **- నారాయణ, స్థానికుడు.**

✔: ఆయా కాలనీల్లో పర్యటించి సమస్యలన్నీ పరిష్కరిస్తాం. **-లక్ష్మీనారాయణశర్మ, శానిటరీ ఇన్‌స్పెక్టర్**

ఏఎస్పీకి ఆత్మీయ వీడ్కోలు

చంద్రబాబుకు జ్ఞాపిక అందజేస్తున్న ఎస్పీ అదిరాజ్‌సింగ్‌రాణా

నంద్యాల నేరవిభాగం, న్యూస్‌టుడే: నంద్యాల జిల్లా సాయుధ బలగాల ఏఎస్పీగా పనిచేసిన చంద్రబాబు ఏపీ జెన్‌కోకు ఎండీగా విజయవాడకు బదిలీపై వెళ్తున్న సందర్భంగా స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ అదిరాజ్‌సింగ్ రాణా ఆధ్వర్యంలో శుక్రవారం ఆత్మీయ వీడ్కోలు పలికారు. ఎస్పీ, డీఎస్పీలు సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. చంద్రబాబు మాట్లాడుతూ. .విధి నిర్వహణలో నంద్యాల జిల్లా పోలీసు యంత్రాంగం అందించిన సహకారం మరువలేనిదన్నారు. ఏఎస్పీ మంద జావళి ఆల్ఫోన్స్, ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్‌కుమార్, ఎస్‌బీఐ సీఐలు, ఏఆర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

దారిలో నీరు.. రాకపోకలకు ఇబ్బందులు

మండలంలోని తమ్మరాజుపల్లెలో చిన్నపాటి వర్షం పడితే రహదారిలో నీరు నిలిచి రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నట్లు స్థానికులు తెలిపారు. గ్రామంలోని చింతవనము కాలనీలో మురుగు వెళ్లడానికి దారి లేకపోవడంతో గ్రామంలోని మురుగంతా అక్కడకు చేరుతుంది. దీంతోపాటు వర్షం పడితే రహదారిపైనే నీరు నిలవడంతో అందులోంచే రాకపోకలు సాగించాల్సి వస్తుంది. విద్యార్థులు, వృద్ధులు జారిపడి వెళ్లాలంటే భయపడుతున్నారు. మురుగు, వర్షపు నీరు వెళ్లేందుకు ఏర్పాట్లు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

- న్యూస్‌టుడే, పాణ్యం గ్రామీణం

విభాగినిపై చెత్త.. వాహనదారులకు చింత

మండలంలోని తమ్మరాజుపల్లె వద్ద జాతీయ రహదారి మధ్యలో విభాగినిపై వేసిన చెత్త ప్రమాదకరంగా మారింది. రహదారిపై వెళ్లే వాహనాలపై చిన్నపాటి గాలులకు చెత్త పడుతుండటంతో ప్రమాదం పొంచి ఉంది. గ్రామంలో సేకరించిన చెత్తను రహదారి పక్కన, మధ్యలో వేయడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు చెత్తను సేకరించి సంపదగా మార్చాలని ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే.. మరోవైపు అధికారుల నిర్లక్ష్యం ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు తెస్తుంది.

- న్యూస్‌టుడే, పాణ్యం గ్రామీణం

గని చెరువుకు తూము ఏర్పాటు చేస్తాం

తూము ఏర్పాటు చేసే ప్రాంతాన్ని పరిశీలిస్తున్న ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి

గడివేముల, న్యూస్‌టుడే : గని చెరువుకు తూమును ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. గని గ్రామంలో 20ఏళ్ల క్రితం చెరువును నిర్మించినా తూము ఏర్పాటు చేయలేదని.. పొలాలకు సాగునీరు అందడం లేదని మాజీ ఎంపీపీ మంచాలకట్ట శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే శుక్రవారం చెరువును పరిశీలించారు. రెవెన్యూ, ఇరిగేషన్, కన్షెస్ ప్రతినిధులతో చర్చించి తూమును ఏర్పాటు చేస్తామన్నారు. • 'సుపరిపాలనలో జరుగుతున్న తొలి అడుగు' కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. పీర్లకు ఫాతెహాలు నిర్వహించారు. అనంతరం సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమంలో గ్రామంలో ఇంటింటికీ తిరిగి ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. తెదేపా మండల కన్వీనర్ దేశం సత్యనారాయణరెడ్డి, సుబ్రహ్మణ్య తదితరులు పాల్గొన్నారు.

స్పెషల్ పార్టీ బలగాల మోహరింపు

ఆత్మకూరు, న్యూస్‌టుడే : ఆత్మకూరు తెదేపాలో ఇరువర్గాల మధ్య శుక్రవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఏడీఐపీ పథకం కింద ఉచిత సహాయ పరికరాల పంపిణీకి సంబంధించి దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి ఎంపీ వచ్చి తీరుతున్నట్లు సమాచారంతో ఎమ్మెల్యే బుడ్డా అనుచరులు భారీగా చేరుకున్నారు. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో నందికొట్కూరు, ఆత్మకూరు సీఐలు, ఎస్సైలు, సిబ్బంది అక్కడికి చేరుకుని బందోబస్తు నిర్వహించారు. సమస్య తీవ్రమవుతున్న నేపథ్యంలో జిల్లా కేంద్రం నుంచి స్పెషల్ పార్టీ బలగాలను ఎంపీడీవో కార్యాలయం వద్దకు చేరుకున్నాయి. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఎంపీ తిరుగుముఖం పట్టడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు

పాములపాడు, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఎంపీ బైరెడ్డి శబరి అన్నారు. 'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఇస్కాల గ్రామంలో ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని ప్రజలకు వివరించారు. రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాకరవాడ చిన్నవెంకట స్వామి తదితరులు పాల్గొన్నారు.

ఆత్మకూరు: అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందిస్తామని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి అన్నారు. మండల పరిధిలోని సిద్దేపల్లిలో సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేపట్టినట్లు తెలిపారు. కేసీ కెనాల్ ఛైర్మన్ రామలింగారెడ్డి, గంగదరరెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

సిద్దేపల్లి గ్రామంలో కరపత్రాలు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి

సున్నిపెంట సర్కిల్: ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ముఖ్యమంత్రి పథకాలు అమలు చేస్తున్నారని శ్రీశైలం మండల అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, ప్రధాన కార్యదర్శి నాగేళ్ల సురేష్ అన్నారు. సున్నిపెంటలోని వెస్ట్రన్‌కాలనీ, బండ్లబజార్, సులేమాన్ సెంటర్ తదితర ప్రాంతాల్లో ఇంటింటికీ తిరిగి కరపత్రాలు పంపిణీ చేశారు.

ఇస్కాలలో పథకాలను వివరిస్తున్న ఎంపీ శబరి

వెలుగోడు: వెలుగోడు పట్టణంలోని సీపీనగర్‌లో తెదేపా నాయకులు అబ్దుల్ షేక్‌రెడ్డి, ఇతర నాయకులు ఇంటింటి పర్యటన చేశారు.

పగిడ్యాల: లక్ష్మాపురం గ్రామంలో నాయకులు గోవిందు, మద్దిలేటిగౌడు ఆధ్వర్యంలో 2వ వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

మిడుతూరు: దేవనూరు గ్రామంలో మాజీ సర్పంచి నాగేంద్రుడు కరపత్రాలను పంపిణీ చేశారు.

పగిడ్యాల: పగిడ్యాలలో నాయకులు దామోదర్‌రెడ్డి, మహేశ్వర్‌రెడ్డి ప్రచారం నిర్వహించారు.

భక్తిశ్రద్ధలతో సారె సమర్పణ

ప్రత్యేక అలంకరణలో పెద్దమ్మ అమ్మవారు

శ్రీశైలం, నందిసర్కిల్, న్యూస్‌టుడే: శ్రీశైల మహాక్షేత్రంలోని శ్రీశైల భ్రమరాంబ అమ్మవారికి శుక్రవారం ఆషాడమాసాన్ని పురస్కరించుకొని సారెను సమర్పించారు. శ్రీశైల శ్రీవత్స సేవా సమితి సేవకుల బృందం నిర్వాహకులు సాధాది ఆధ్వర్యంలో ఈ సారెను సమర్పించారు. దేవస్థానం శుక్రవారం రోజాకుంటలోని నాగులకట్ట ఆలయం నుంచి మహిళలు పెద్దఎత్తున మేళతాళాలతో నృత్యాలు చేస్తూ ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి సారెను సమర్పించారు.

• నంద్యాల పట్టణం ఆత్మకూరు బస్టాండు ప్రాంతంలో ఉన్న జగ్గాని అమ్మవారికి శుక్రవారం పట్టణంతోపాటు పలు గ్రామాలకు చెందిన మహిళలు సారెను భక్తిశ్రద్ధలతో సమర్పించారు. విజయవాడ, గుంటూరు, ఎర్రగుంట్ల, ఆత్మకూరు, మద్దూరు, గోవిందా, చాగలమర్రి తదితర ప్రాంతాల నుంచి భక్తులు సారెను తీసుకువచ్చారు. ముందుగా క్షేత్రపాలకుడు బయలువీరభద్ర స్వామి, గ్రామ దేవత అంకాలమ్మకు నూతన వస్త్రాలు సమర్పించి పూజలు నిర్వహించారు. అక్కడ నుంచి మేళతాళాలతో సుమారు 300 మందికి పైగా మహిళా సేవకులు పసుపు, కుంకుమ, గాజులు, పిండివంటలు, పట్టువస్త్రాలతో అమ్మవారి నామసంకీర్తన భజనలతో ఆలయానికి చేరుకొని అమ్మవారి ఆలయంలో ఈ సారెను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.

శ్రీశైలంలో సారెను ఆలయానికి తీసుకువస్తున్న భక్తులు

నంద్యాల గాంధీచౌక్, న్యూస్‌టుడే: నంద్యాల పట్టణంలోని బైర్‌మల్ వీధిలోని పెద్దమ్మ అమ్మవారికి మహిళలు సారెను సమర్పించారు. ఆషా సత్కరించగా పండితులు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. మహానంది డీఈవో హైమావతి, ఏఈవో ప్రతాప్ ఉన్నారు.

మహానందీశునికి ప్రత్యేక పూజలు

మహానంది, న్యూస్‌టుడే: మహానంది పుణ్యక్షేత్రానికి కడప జిల్లా కమలాపురం సబ్ ట్రెజరీ ఆఫీసర్ మదన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం దైవదర్శనార్థం వచ్చారు. క్షేత్రంలో గంగా కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వరస్వామివార్లను దర్శించి పూజించుకున్నారు. ఆయనకు సబ్‌డీఎఫ్‌వోగా పదోన్నతి లభించడంతో శ్రీశైలం వెళ్లుతూ మహానందీశ్వర స్వామివార్లను దర్శించుకున్నట్లుగా తెలుస్తోంది. ఆయనను ప్రోటోకాల్ ఇన్‌స్పెక్టర్ నాగమల్లయ్య

పీర్లకు ప్రత్యేక ఫాతెహాలు

నిరిదిబిలోని పీరు

నంద్యాల గాంధీచౌక్, న్యూస్‌టుడే: మొహర్రం కార్యక్రమాల్లో భాగంగా నంద్యాల పట్టణంలోని పలు వీధుల్లో ఉన్న మకానాలలో పీర్లు కొలువుదీరాయి. శుక్రవారం భక్తులు పీర్లకు పాతెహాలు చదివించారు. గాంధీచౌక్‌లోని హుసేన్ ఆలం, అలీఅక్బర్, దస్తగిరి, నిరిదిబిలో తల్లి, ముల్లాన్‌పేటలోని హుసేన్ ఆలమ్, దేవరపేటలో దిలో ఇమామ్ ఖాసీం పీర్లను పలువురు దర్శించుకున్నారు. పూల చాదర్లు, చక్కెర సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.

బండిఆత్మకూరు, న్యూస్‌టుడే: మొహర్రం సందర్భంగా మండలంలోని శింగవరం గ్రామంలో పీర్ల చావిడీలో కొలువు దీరిన బారిఇమామ్, అలీ అక్బర్ పీర్లకు శుక్రవారం గ్రామస్థులు ఫాతెహాలు నిర్వహించారు. పీర్లకు సూస్కాలు అలంకరించి మొక్కులు తీర్చుకున్నారు. ముల్లా పకృద్దీన్ పీర్లకు ఫాతెహాలు నిర్వహించి ప్రసాదాలు అందజేశారు.

సంక్షిప్త సమాచారం

పాణ్యం గ్రామీణం: ప్రభుత్వ పథకాలకు అర్హత ఉన్న ప్రతి రైతును గుర్తించి న్యాయం చేయాలని తహసీల్దారు నరేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. పాణ్యం ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం రెవెన్యూ, వ్యవసాయ సిబ్బందితో అన్నదాత సుఖీభవ రైతుల గుర్తింపుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. మండల వ్యవసాయాధికారి జయప్రకాశ్ రెడ్డి, ఏఎస్‌వో బాష, సిబ్బంది పాల్గొన్నారు.

వెలుగోడు: మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకంలో భాగంగా ప్రతి కుటుంబానికి వంద రోజుల పనిదినాలు కల్పించి, రోజువారి కూలి రూ.307 వచ్చేలా చేయాలని సామాజిక తనిఖీ సంస్థ డైరెక్టరు శ్రీకాంత్ అన్నారు. వెలుగోడు మండలంలోని అబ్దుల్లాపురం గ్రామంలో ఎంపీడీవో మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం గ్రామస్థులకు అవగాహన కల్పించారు.

పాణ్యం గ్రామీణం: మండలంలోని తమ్మరాజుపల్లె నుంచి సిమెంట్‌నగర్ రహదారిలో అదుపు తప్పి కొండపై నుంచి లారీ కిందపడిందని స్థానికులు తెలిపారు. శుక్రవారం తెల్లవారుజామున సిమెంట్‌నగర్ నుంచి పాణ్యంకు వస్తున్న సిమెంట్ ట్యాంకర్ లారీ ఘాట్ రహదారిలో రక్షణ గోడలను ఢీకొట్టి లోయలోకి పడిపోయింది. పోలీసులు స్థలాన్ని పరిశీలించారు. డ్రైవర్ పరారీలో ఉన్నట్లు తెలిపారు.

నంద్యాల వ్యవసాయం: రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలని కిసాన్ మోర్చా జిల్లా గౌరవ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు తూము శివారెడ్డి, గోపాల్‌రెడ్డి కోరారు. నంద్యాలలో జిల్లా వ్యవసాయ కార్యాలయంలో జిల్లా వ్యవసాయాధికారి వెంకటేశ్వర్లును శుక్రవారం కలిసి రాయితీ పథకాలు అందించాలని కోరారు.

పాణ్యం గ్రామీణం: మండలంలోని తమ్మరాజుపల్లె గ్రామంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఎంఈవో సుబ్రహ్మణ్యం తెలిపారు. శుక్రవారం తాగునీటి సమస్యపై తల్లిదండ్రులు పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే స్పందించి పైపులకు మరమ్మతులు చేయించినట్లు తెలిపారు.

గడివేముల: గడివేముల ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం అంతర్జాతీయ సహకార వారోత్సవాలు నిర్వహించారు. జిల్లా పరిషత్ పాఠశాలలో ప్రతిభ చూపిన విద్యార్థులకు పుస్తకాలు అందించారు. జిల్లా సహకార అధికారి రామాంజనేయులు సహకార సంఘాల గురించి విద్యార్థులకు వివరించారు.

నంద్యాల రైతునగరం: నంద్యాల అర్బన్ ప్రాజెక్టు పరిధిలోని మాల్దార్‌పేట-2లో ఆయా పోస్టును ఎస్సీ గ్రూప్ 3కి మార్పుచేసినట్లు సీడీపీవో చంద్రకళ తెలిపారు.

శ్రీశైలంలో అల్లూరి జయంతి వేడుకలు

శ్రీశైలం న్యూస్‌టుడే: శ్రీశైల మహాక్షేత్రంలోని అల్లూరి సీతారామరాజు నిలయం, రాజుల సత్రంలో అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు శుక్రవారం జరిగాయి. సత్రం ప్రాంగణంలోని ఆయన విగ్రహానికి క్షీరాభిషేకం చేసి పూజలు నిర్వహించారు. పూలమాలలతో అలంకరించారు. పెద్దఎత్తున అన్నదానం నిర్వహించినట్లు సత్రం నిర్వాహకులు తెలిపారు.

శ్రీశైలం, నందిసర్కిల్: సున్నిపెంటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళుర్పించారు. కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపల్ డా.ఎం. బుచ్చయ్య ఆధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహించారు.

అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాల వేస్తున్న సత్రం నిర్వాహకులు

తెదేపా సీనియర్ నాయకుడు బ్రహ్మానందరెడ్డి మృతి

కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న మంత్రి ఫరూక్

ఎం.చింతకుంట్ల(గోస్పాడు), న్యూస్‌టుడే: మండలంలోని ఎం.చింతకుంట్లలో తెదేపా సీనియర్ నాయకుడు గోవిందిన్నె బ్రహ్మానందరెడ్డి(65) మృతిచెందారు. ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండీ ఫరూక్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి.. అన్నివిధాల అండగా ఉంటామన్నారు. మండల తెదేపా కన్వీనర్ కాటంరెడ్డి తులసీశ్వరరెడ్డి, పలువురు నాయకులు పాల్గొన్నారు.

రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి

నివాళి అర్పిస్తున్న శ్రీనివాసులు తదితరులు

నంద్యాల గ్రామీణం: దివంగత నేత వంగవీటి మోహన రంగా ఆశయ సాధనకు బలిజలు కృషి చేయాలని కాప్స్ రాక్స్ జిల్లా అడ్మిన్ చెన్నంశెట్టి శ్రీనివాసులు అన్నారు. గురువారం వంగవీటి మోహన్‌రంగా జయంతి సందర్భంగా స్థానిక కాప్స్ రాక్స్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు.

ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య

ఈర్నపాడు(బండిఆత్మకూరు), న్యూస్‌టుడే: మండలంలోని ఈర్నపాడు గ్రామానికి చెందిన బెస్త సుదర్శన్(27) శుక్రవారం ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై జగన్‌మోహన్ తెలిపారు. సుదర్శన్ కొంతకాలంగా పక్షవాతంతో రెండు కాళ్లు చచ్చుపడిపోవడంతో బాధపడుతుండేవాడని, జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఉరివేసుకొని మృతి చెందినట్లు కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

గొర్రెల పెంపకందారుల అభివృద్ధికి కృషి

పాణ్యం గ్రామీణం, న్యూస్‌టుడే: గొర్రెల పెంపకం దారుల ఆర్థిక ఆదాయం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రాథమిక గొర్రెల పెంపకందారుల సహకార సంఘం ఛైర్మన్ శ్రీనివాసులు అన్నారు. శుక్రవారం పాణ్యంలో గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందులను ఉచితంగా అందజేశారు. ఏటా నాలుగుసార్లు మందులు అందిస్తామన్నారు. నంద్యాల డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.

ఇరువురిపై శాఖాపరమైన చర్యలు

నందికొట్కూరు, న్యూస్‌టుడే : నందికొట్కూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో గతంలో పనిచేసిన ఇరువురు అధికారులపై చర్యలు చేపట్టారు. 10.12.21న రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ దాడులు నిర్వహించగా రూ.18 వేల నగదు చెత్త బుట్టలో దొరికింది. అప్పట్లో పనిచేసిన రిజిస్ట్రార్ చంద్రమౌళి (ప్రస్తుతం పదవీ విరమణ పొందాడు), జూనియర్ అసిస్టెంట్ రాధపై చర్యలు తీసుకోవాలని చీఫ్ సెక్రటరీ జయలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు.

తహసీల్దార్‌కు ఫిర్యాదు

నంద్యాల గ్రామీణం, న్యూస్‌టుడే : పిత్రార్జితంగా వస్తున్న భూమిని తన నాన్న పేరు మీద వెల్‌ల్యాండ్‌లో ఎక్కించాలంటే కానాల గ్రామ రెవెన్యూ అధికారులు గ్రామానికి చెందిన వైకాపా నాయకుడు చేయమంటేనే చేస్తామని చెప్పారని తెదేపా లీగల్‌సెల్ ప్రధాన కార్యదర్శి పీడీహెచ్ బాబు శుక్రవారం తహసీల్దారు శ్రీనివాసులుకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ హామీ ఇచ్చారు.

సీపీఎం నాయకులను అడ్డుకున్న పోలీసులు

జూపాడుబంగ్లా(నందికొట్కూరు), న్యూస్‌టుడే : పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ నుంచి నీటిని విడుదల చేసేందుకు వెళ్లిన సీపీఎం, ప్రజా సంఘాల నాయకులను పోలీసులు అడ్డుకుని స్టేషన్‌కు తరలించారు. శుక్రవారం 80 బన్నూరు గ్రామం సమీపాన పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ వద్దకు వెళ్లకుండా గ్రామీణం సీఐ సుబ్రమాణ్యం ఆధ్వర్యంలో పోలీసులు అడ్డుకున్నారు. తోపులాట జరిగింది. పోలీసులు నాయకులను పోలీస్ స్టేషన్‌కు జీపుల్లో తరలించారు.

కార్మికుల నిరసన

నందికొట్కూరు,: ఏపీపీటీడీ ఉద్యోగుల సమస్యల పరిష్కరించే విధంగా ఆర్టీసీ మేనేజ్‌మెంట్, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నందికొట్కూరు ఏపీపీటీడీ ఉద్యోగ కార్మిక సంఘం డిపో అధ్యక్షుడు లక్ష్మణ్‌గౌడ్ డిమాండ్ చేశారు. శుక్రవారం కార్మికులతో కలిసి స్థానిక డిపోలో ఎర్ర బ్యాడ్జీలను ధరించి ధర్నా చేశారు.

కంచె లేని నియంత్రికలు.. ప్రమాద ఘంటికలు

ఆత్మకూరు పట్టణం, న్యూస్‌టుడే: పట్టణంలోని వార్డులు, కాలనీల్లో ఉన్న నియంత్రికలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. నియంత్రికల చుట్టూ రక్షణ కంచెలు లేకపోవటం, వాటి గోడలు ఒక పక్కకు ఒరిగిపోవటంతో ప్రమాదం ఎప్పుడు జరుగుతుందోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్తు సమస్యలపై విద్యుత్తుశాఖ సిబ్బందికి తెలిసినా పట్టించుకోవటంలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.

పలు కాలనీల్లో నియంత్రికలు ఇలా..

• రాజావీధి నుంచి ఎబీఎంపాలెం వెళ్లే మార్గంలో ఉన్న నియంత్రిక ప్రమాదకరస్థితిలో ఉంది. నియంత్రిక కింద ఉన్న దిమ్మె శిథిలావస్థకు చేరింది. గొల్లపేటలో మినీ ట్యాంకునకు పక్కన ఉన్న గోడ ఎత్తు తక్కువగా ఉంది.

• నంద్యాల మలుపు, మండల పరిషత్తు కార్యాలయం, మార్కెట్‌యార్డు అప్పలరావు వీధులలో ఉన్న నియంత్రికలు ప్రమాదకరంగా మారాయి. ప్రధాన రహదారి కావటంతో వందల సంఖ్యలో వాహనాలు, ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు.

• రఘునాథ్ థియేటరు ప్రాంతంలో సైకిల్ షాపు ఎదురుగా ఉన్న ఇళ్ల మధ్యనే నియంత్రికను ఏర్పాటు చేశారు. కాలనీవాసులు ఈ ప్రదేశంలో నియంత్రికను ఏర్పాటు చేయవద్దని విన్నవించినా అధికారులు పట్టించుకోలేదు.

• ఆర్టీసీ బస్టాండు నుంచి రంగమహల్ థియేటర్‌కు వెళ్లే మార్గంలో పిండి జిన్నుకు ఎదురుగా ఉన్న నియంత్రిక చుట్టూ ఎలాంటి రక్షణ కంచె లేదు. ఇళ్లు, పండ్ల గోదాంలు, హోటళ్లల్లో వాటి వ్యర్థాలను అక్కడే వేస్తుండటంతో పశువుల సంచారము అధికంగా ఉంటోంది.

• స్టేట్ బ్యాంకు ప్రహరీగోడను ఆనుకుని ఉన్న నియంత్రిక వద్ద ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయి. గతంలో నియంత్రిక విద్యుత్తుషాక్‌తో పగిలిపోయింది. దీని చుట్టూ ఆటోలను నిలుపుతున్నారు.

అప్పలరావువీధిలో రక్షణ కంచె లేని నియంత్రిక

WANTED TEACHERS
FULL TIME OR PART TIME
Applications are invited for the post of High School Teacher in Engilsh, P.S., N.S and office Incharge. Interested Candidates Can attend Interview on (06-07-2025) Sunday at 10 a.m with resume.
Correspondent: K.Vasudeva Reddy, KRR High School, Panyam, Nandyal. Cell: 9441137899.

గురుపర్వము

జననం: 8.11.1970
నిర్యాణం : 23.6.2025

కీ॥శే॥ సాపురు లక్ష్మీదేవి (మాధవి)

మా అభ్యున్నతి కోరుకుంటూ, అభిమానము పంచుతూ ప్రేమతో జీవనమార్గంలో ప్రయాణిస్తూ... మా ఆత్మీయురాలు

భర్త : S.సురేష్ మరియు కుమారులు
అత్త : లక్ష్మీదేవమ్మ
కీ॥శే॥ పాణ్యం నీలకంఠవతమ్మ
అంపయ్య వారి కూతుళ్లు, అల్లుళ్లు, కుమారులు, కోడళ్లు, పిల్లలు

గమనిక : 5-7-2025 శనివారం గురుపర్వము నిర్ణయించబడినది.

ఆళ్లగడ్డ

• ఆళ్లగడ్డ • బనగానపల్లి • డోన్

వైభవంగా సుదర్శన జయంతి

సుదర్శన హోమం నిర్వహిస్తున్న అర్చకులు

అహోబిలం(ఆళ్లగడ్డ గ్రామీణం), న్యూస్‌టుడే: అహోబిలం లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో శుక్రవారం సుదర్శన జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రహ్లాదవరద స్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి ఆలయ ముఖద్వార మండపంలో కొలువుంచారు. స్వామి, అమ్మవారికి ఎదురుగా హోమ గుండం ఏర్పాటు చేశారు. హోమంలో పాల్గొనే భక్తులకు కంకణధారణ చేశారు. సుదర్శన మూర్తి ఉత్సవ విగ్రహానికి అభిషేకించారు. అనంతరం వేద మంత్రోచ్చరణలతో సుదర్శన హోమం జరిపారు. హోమాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.

బంగారు పీర్లను దర్శించుకున్న మంత్రులు

ప్రార్థనల్లో పాల్గొన్న మంత్రులు బీసీ, ఫరూఖ్

బనగానపల్లి, న్యూస్‌టుడే: బనగానపల్లిలో శుక్రవారం రాత్రి ఆస్థానంలో కొలువైన బంగారు పీర్లను మంత్రులు బీసీ జనార్దన్‌రెడ్డి, ఎన్‌ఎండీ ఫరూఖ్ దర్శించుకున్నారు. రాత్రి ఆస్థానం చేరుకున్న మంత్రులకు ముస్లిం పెద్దలు స్వాగతం పలికారు. పీర్లకు దట్టీలను, పూలమాలలను వేసి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో మాట్లాడి మైనార్టీ శాఖ నుంచి ఆస్థానం పీర్లకు రూ. 10లక్షలు మంజూరు చేయించామని తెలిపారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, నవాబు మీర్ ఫజుల్ అలీఖాన్ పాల్గొన్నారు.

వైభవంగా చిన్న సరిగెత్తు

సంజామల, కోవెలకుంట్ల గ్రామీణం, న్యూస్‌టుడే: సంజామలలో గురువారం అర్ధరాత్రి తర్వాత నుంచి శుక్రవారం ఉదయం వరకు ఇమాం, ఖాసీం పీర్లకు చిన్నసరిగెత్తు కార్యక్రమం గ్రామస్థులు నిర్వహించారు. సంప్రదాయం ప్రకారం పీరును మతాలకు అతీతంగా గ్రామస్థులు నిర్వహించారు. కోవెలకుంట్ల మండలంలోని పలు గ్రామాల్లో మొహర్రం సందర్భంగా పీర్ల ఊరేగింపు ఘనంగా నిర్వహించారు.

చాగలమర్రి, న్యూస్‌టుడే: చాగలమర్రి పట్టణంలోని చిన్నమకానంలో వెలసిన అలీఅక్బర్ పీర్ల ఊరేగింపు శుక్రవారం రాత్రి అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. గుర్రంపై అలీఅక్బర్ పీర్ల ఊరేగింపు నిర్వహించారు. భక్తులు పెద్దఎత్తున పాల్గొని ప్రత్యేక ఫాతెహాలు సమర్పించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

సంజామలలో పీర్ల ఊరేగింపులో పాల్గొన్న భక్తులు

చాగలమర్రిలో అలీఅక్బర్ పీర్ల ఊరేగింపు

ప్రభుత్వ ఉత్తర్వు రద్దు చేయాలని ఆందోళన

డోన్‌పట్టణం, న్యూస్‌టుడే: పీజీ విద్యార్థులకు శాపంగా మారిన జీవో నంబరు 77ను రద్దు చేయాలని ఏఐఎస్ఎఫ్ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి సూర్య ప్రతాప్ ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు శుక్రవారం ఆర్డీవో కార్యాలయం ఎదుట ఆ విద్యార్థి సంఘం నాయకులు ధర్నా చేపట్టారు. ఎన్నికల ముందు తెదేపా ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయంబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు, వసతిదీవెన వంటి బకాయిలకు సంబంధించి రూ. 6,400కోట్లు విడుదల చేయాలన్నారు. అనంతరం ఆర్డీవో నరసింహులుకు వినతిపత్రాన్ని అందించారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు ధనుస్, అస్లాం, మహేష్, కుళ్లాయి, తదితరులు పాల్గొన్నారు.

ఈనెల 7న జెండా ఆవిష్కరణ

కోవెలకుంట్ల, న్యూస్‌టుడే: కోవెలకుంట్లలోని స్వామినగర్ కాలనీలో ఈనెల 7న నూతన కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరగనుంది. దీని కోసం భూమిపూజ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు నాగేశ్వరరావు, విజయ్, నవీన్, రాజు, రఘు పాల్గొన్నారు.

విద్యుత్ సరఫరాలో అంతరాయం

ప్యాపిలి, న్యూస్‌టుడే: సోలార్ 33 కేవీ లైన్ నిర్మాణం కారణంగా రాచర్ల సబ్ స్టేషన్ పరిధిలో గ్రామాలకు శనివారం విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్తుశాఖ ఏఈ వినయ్‌కుమార్ శుక్రవారం తెలిపారు. 11 కేవీ నేరుడుచెర్ల ఫీడర్ కింద నేరుడుచెర్ల, బోయిన్‌చెర్వుపల్లె, బూరుగల, కౌలుపల్లె, రాచర్ల, సీతమ్మ తండా గ్రామాల్లో మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఉంటుందన్నారు.

ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని నిరసన

డిపో ముందు ధర్నా చేస్తున్న ఉద్యోగ సంఘం నాయకులు

డోన్‌పట్టణం, న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్ ప్రజా రవాణాశాఖ ఉద్యోగులకు సమస్యలను పరిష్కరించాలని ఎంప్లాయీస్ యూనియన్ డిపో రీజనల్ కమిటీ అధ్యక్షుడు రమణారెడ్డి, డిపో కార్యదర్శి ఐవీఆర్ రెడ్డి డిమాండు చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం ఆర్టీసీ డిపో గేటు వద్ద ఈయూ నాయకులు, సభ్యులు డిపో అధ్యక్షుడు సీతారామిరెడ్డి అధ్యక్షతన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగులందరికీ పదోన్నతులను కల్పించాలని, బకాయిలను చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో ఏడీసీ రంగస్వామి, ఈయూ డిపో నాయకులు మౌలాలి, నాగేంద్ర, ఓబులపతి, చంద్ర పాల్గొన్నారు.

తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తాడు

ఆళ్లగడ్డ గ్రామీణం,న్యూస్‌టుడే: ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తనపై చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని, కావాలంటే విచారణ జరిపి నిరూపించాలని, నేను తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తాడని మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రరెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన అహోబిలం లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకుని మాట్లాడారు. రెండు రోజుల క్రితం ఎమ్మెల్యే తనపై నిరాధార వ్యాఖ్యలు చేసి నృసింహస్వామిపై ఒట్టు వేయాలని చెప్పారని, అందుకు అహోబిలంలోనే మాట్లాడుతున్నట్లు చెప్పారు. ఆళ్లగడ్డలో చికెన్, మట్టి, ఇసుక విషయాల్లో కమిషన్లు వసూళ్లు చేస్తున్న వారిని నృసింహస్వామి నాశనం చేస్తారన్నారు.

దుకాణాలు తొలగించాలని నోటీసుల జారీ

డోన్ పట్టణం, న్యూస్‌టుడే: పట్టణంలోని ఉపరితల వంతెన కింద పిల్లర్ల మధ్యలో వ్యాపారాలు నిర్వహిస్తున్న దుకాణదారులకు మున్సిపాలిటీ చట్టం కింద నోటీసులను అధికారులు జారీ చేశారు. వంతెన కింద ఏర్పాటు చేసిన బంకులు, తోపుడుబండ్లు, ఫాస్ట్ ఫుడ్ బండ్లు తొలగించి ఖాళీ చేయాలని మున్సిపల్ సిబ్బంది 218 మంది వ్యాపారులకు నోటీసులు అందజేశారు.

అల్లూరికి నివాళి అర్పిస్తున్న ఉపాధ్యాయ బృందం

స్ఫూర్తి ప్రదాత.. అల్లూరి సీతారామరాజు

ఆళ్లగడ్డ, న్యూస్‌టుడే: స్వాతంత్ర్య సంగ్రామంలో అల్లూరి సీతారామరాజు పాత్ర ఎంతో ఉందని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వీర రాఘవయ్య అన్నారు. శుక్రవారం అల్లూరి జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి ఉపాధ్యాయ బృందం నివాళులు అర్పించారు. ప్రధానోపాధ్యాయుడు మాట్లాడుతూ బ్రిటిష్ వారిని దేశం నుంచి తరిమేసేందుకు ప్రాణాలను సైతం తృణప్రాయంగా వదిలేసిన ధీరుడు అల్లూరి అని అన్నారు. కార్యక్రమంలో మానవతా సేవా సమితి కార్యదర్శి అమీర్‌బాషా పాల్గొన్నారు.

పారిశుద్ధ్య లోపం.. వ్యాధుల భయం

◆ విషజ్వరాల విజృంభణ
◆ పట్టించుకోని యంత్రాంగం

డోన్ పట్టణం, ప్యాపిలి, న్యూస్‌టుడే: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పారిశుద్ధ్యానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెబుతున్నా దాని అమలు ఎక్కడా లేదు. పారిశుద్ధ్య లోపంతో గ్రామాలు, పట్టణ ప్రాంతాలు కంపుకొడుతున్నాయి. ఏటా సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నా అధికారులకు మాత్రం పట్టడం లేదు. పారిశుద్ధ్య చర్యలు, రక్షిత మంచినీటి సరఫరా సక్రమంగా లేకపోవడంతో ప్రజలు రోగాలబారిన పడుతున్నారు. డోన్, ప్యాపిలి, బేతంచెర్ల పట్టణాల్లో ప్రస్తుతం దోమల ఉద్ధృతి పెరిగి డెంగీ, మలేరియా తదితర వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయి. దీంతో ప్రజలు విషజ్వరాల బారిన పడుతూ.. ఆసుపత్రుల్లో వైద్యసేవలు పొందుతూ వ్యయప్రయాసలు పడుతూ అవస్థలు పడుతున్నారు. ఇంత జరుగుతున్నా దోమల నివారణకు ఫాగింగ్ చేయడం లేదు. బ్లీచింగ్ పౌడర్‌ను, పొడి సున్నం చల్లడం లేదు. వాటి గురించి పట్టించుకునే వారే కరవయ్యారు.

డోన్ సబ్ యూనిట్ పరిధిలో నమోదైన డెంగీ కేసులు	
2023	60కి పైగా
2024	44కి పైగా
2025 (ఇప్పటి వరకు)	12

డోన్‌లో ఐదుగురికి డెంగీ..

☛ వర్షాకాలం నేపథ్యంలో పలు రకాల వ్యాధులు వ్యాప్తి చెందుతుంటాయి. వీటిపై అప్రమత్తంగా ఉండాలని, ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించడంలో మున్సిపల్ అధికారులు, ఆరోగ్యశాఖ అవగాహన కల్పించడంలో విఫలమయ్యారు. డోన్ నియోజకవర్గంలో డెంగీ జ్వరాలు వ్యాప్తి చెందుతున్నాయి. వర్షాలు కురిస్తే చాలు.. గుంతల్లో నీరు నిల్వ ఉండటం, గృహాల చెంత ఖాళీ స్థలాల్లో పిచ్చిమొక్కలు, ముళ్లకంపలు పెరగడం, వర్షం నీరు ఇళ్ల చెంత, రహదారులపైనే నిల్వ ఉండటంతో దోమలకు ఆవాసాలుగా మారుతున్నాయి.

☛ డోన్ పట్టణంలోని ఇటీవల శ్రీనివాసనగర్, ఇందిరానగర్‌లో ఐదు డెంగీ కేసులు నమోదయ్యాయి. ప్యాపిలి మండలం మునిమడుగులో, రాచర్ల గ్రామాల్లో ఒక్కో కేసు, కొచ్చెరువులో 2, ఎస్. వలసలలో 2, యాపదిన్నెలో ఒకటి చొప్పున డెంగీ కేసులు నమోదయ్యాయి.

మూలకుచేరిన ఫాగింగ్ యంత్రాలు

డోన్ శ్రీనివాసనగర్‌లో ఇళ్ల చెంతనే నీటి నిల్వ

ఎక్కడి చెత్త అక్కడే..

పట్టణాల్లో పారిశుద్ధ్యం కొరవడింది. కాల్వల్లో పూడిక, చెత్తాచెదారం, వ్యర్థాలు పేరుకుపోతున్నా శుభ్రం చేయడం లేదు. తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న కాల్వల్లో మురుగు కదలక దోమలకు ఆవాసాలుగా మారుతున్నాయి. వర్షాకాలంలో ఇళ్ల చెంత, రహదారులపై ఏర్పడిన గోతుల్లో నీరు నిల్వ ఉండి బురదమయంగా మారుతున్నాయి. డోన్ మున్సిపాలిటీలో పారిశుద్ధ్య నిర్వహణ అధ్వానంగా తయారైంది. ప్రతి శుక్రవారం వైద్య, ఆరోగ్యశాఖ వారు డ్రైడేగా పాటిస్తున్నా.. ఫలితం లేకుండా పోతోంది. డోన్ మున్సిపాలిటీలో పారిశుద్ధ్య నిర్వహణ కోసం ఏటా రూ.లక్షలు వెచ్చిస్తున్నా ఫలితం అంతంతమాత్రంగానే ఉంది. దోమల నివారణకు ఒకసారి మాత్రమే ఫాగింగ్ చేస్తున్నారు.

IN THE COURT OF ADDL. SENIOR CIVIL JUDGE & JMFC AT GUDIBANDE

O.S. No. 253/2024

1. Sri P.Harish, S/o Late Prakash @ Chandra Prakash, Aged about 37 years,
2. Smt. P.Gayathri, D/o Late Prakash @ Chandra Prakash, W/o Venkatesh V, Aged about 32 years, Both are residing at: Dommaragudisalu Village, Mandikal Hobli, Aruru Post, Chickballapur Taluk & District. **..PLAINTIFFS**

V/s

Smt. M.Rathnamma and Others
D-3: Smt. Hooha, D/o Late Shankarareddy, W/o Yashwanth, aged about 29 Years, R/at Behind Canara Bank, Peresandra, Mandikal Hobli, Chickballapur Taluk and Dist.
D-4: Smt. Prameelamma, D/o Late P.A.Ramaiah, W/o Krishnamurthy, aged about 58 years, R/at No. E-202/2, Old Village, Jalahalli Post, Ramachandrapura, Bangalore-13
D-6: Sri Y.Naga Narasimha, S/o Late Narasimhareddy, Aged about 55 years, R/at Pedda Krishnavara Village, Rudhravaam Mandalam, Kurnool District, Andhra Pradesh. **..DEFENDANTS**

Paper Publication

The Plaintiffs have filed the suit against the defendants for partition and separate possession pertaining to the propertics bearing
1. All the piece and parcel of the land property bearing Sy.No.204, total measuring to an extent of 01-34 guntas, which is situated at Koothanahalli Village, Mandikal Hobli, Chickballapur Taluk and District, is bounded as follows: **East by** : Road, **West by** : Land Belongs to Manjunath, **North by** : Village, and Byarappa's Land, **South by** : Land Belongs to Manjunath.
2. All the piece and parcel of the land property bearing Sy. N0. 266/1, measuring to an extent of 00-28 guntas, 00-03 guntas Karab, remaining 00-25 guntas is bounded as follows: **East by** : Land Belongs to Narasimhanaidu, **West by** : Land Belongs to Rajappa, **North by** : Land Belongs to G.K. Marappa, **South by** : Land Belongs to Ramappa
3. All the piece and parcel of the land property bearing Sy. No. 324/5 measuring to an extent of 00-35 guntas. 00-02 guntas Karab, remaining 00-33 guntas is bounded as follows: **East by :** Land Belongs to Venkatachalaiah, **West by :** Land Belongs to Ravindra Reddy, **North by:** Joint family property, **South by:** Raja Kaluve.
4. All the piece and parcel of the land property bearing Sy. No. 326/1, measuring to an extent of 00-02 guntas, is bounded as follows: **East By:** Land Belongs to Gopalachari, **West By:** Joint family Property, **North by:** Road, **South by:** Land Belongs to Baba Fakruddin.
5. All the Piece and parcel of the land property bearing Sy. No. 279/1, measuring to an extent of 00-26 guntas, 00-01 gunta Karab, remaining 00-25 guntas is bounded as follows: **East by** : Land Belongs to Channakeshavareddy, **West by** : Land Belongs to Krishnareddy, **North by:** Land Belongs to Raja kaluve, **South by:** Basavaptna Gattu.
6. All the piece and parcel of the land property bearing Sy. No. 279/2, measuring to an extent of 00-22 guntas, is bounded as follows: **East by:** Land Belongs to Bhoopalareddy, **West by:** Land Belongs to Ravindrareddy, **North by:** Land Belongs to Joint family property, **South by:** Land Belongs to Channakrishnappa
7. All the piece and parcel of the land property bearing Sy. No. 324/1, measuring to an extent of 00-37 guntas, A Karab 00-01 gunta, B Karab 00-03 guntas, remaining 00-33 guntas which is situated at Peresandra Village, Mandikal Hobli, Chickballapur Taluk and District is bounded as follows: **East by:** Land Belongs to Vishwanathappa, **West by:** Land Belongs to Paramesh, **North by:** Joint family property, **South by:** Land Belongs to Venkatasubbaiah,
8. All the piece and parcel of the land property bearing Sy. No. 326/2, measuring to an extemt of 01-19.08 guntas, B Karab 00-04.08 guntas, reaming 01-15 guntas is bounded as follows: **East by :** Joint family property, **West by :** B.N.Lakshmipathi, **North by :** V.P.Road, **South by :** Joint family property.
9. All the piece and parcel of the House property bearing Old HL No. 80, new HL No.287 measuring **East to West:** 24 1/2 x 42 feet and District, is bounded as follows: **East by:** Chikka Venkatamma's Property, **West by** : Joint family Property, **North by** : V.P.Road, **South by** : Seetharamaiah Property,
10. All the piece and parcel of the site property bearing Old HL No. 79, new HL No. 288 measuring **East to West:** 25 x 42 feet is bounded as follows: **East by:** Joint family Property, **West by :** P.R.Paramesh, **North by** : V.P.Road, **South by** : Seetharamaiah Property,
11. All the piece and parcel of the land property bearing Sy. No. 324/6, measuring to an extent of 00-09 guntas.
12. All the piece and parcel of the land property bearing Sy. No. 326/3, measuring to an extent of 00-16.08 guntas, B Karab 00-01.08 guntas, remaining 00-15 guntas
Item No. 11 and 12 situated at Same place hence commonly bounded as follows: **East by** : Joint family Property, **West by :** Land Belongs to Appireddy, **North by** : Joint family Property, **South by:** Kaluve.
13. All the piece and parcel of the land property bearing Sy. No. 358/2, measuring to an extent of 00-13 guntas, A Karab 00-01 gunta, remaining 00-12 guntas is bounded as follows: **East By :** Land belongs to Aneppa, **West by :** Land belongs to Dodda Narayanareddy, **North by** : Land belongs to Dodda Narayanareddy, **South by** : Land belongs to Nareppa
Items No. 2 to 13 are situated at Peresandra Village, Mandikal Hobli, Chickballapur Taluk and District.
The defendants No. 3, 4 and 6 have intentionally avoided to receive the summons from this Hon'ble Court.
The defendants No. 3, 4 and 6 are hereby to appear before the Hon'ble Court in persons or duly instructed by their advocate on 19-7-2025 at 11 'O' clock. If they failed to appear before the Hon'ble Court on such date the Hon'ble Court has proceed against them and decide the matter according to law.
Given by the Hon'ble Court with seal and signature

By Order of the Court
Sd/ Chief Ministrial Officer,
Addl. Senior Civil Judge & JMFC at Gudibande

Naveen Kumar B., Advocate, Chickballapur, Adocate for Plaintiffs

తప్పుచేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం

రహదారి నిర్మాణ శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న మంత్రి బీసీ

కొలిమిగుండ్ల, న్యూస్‌టుడే: తప్పు చేసిన వారిపై చట్టపరంగా చర్యలు ఉంటాయని మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి చెప్పారు. 'సుపరిపాలనలో తొలిఅడుగు' కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కొలిమిగుండ్లలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శాంతినగర్ కాలనీలో రూ.40లక్షలతో నిర్మించిన సీసీ రహదారిని ఆయన ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో రూ.1000 కోట్లతో రహదారులు బాగు చేసినట్లు చెప్పారు. అభివృద్ధి, సంక్షేమం లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ఇంట్లో ఎంతమంది బడికి వెళ్తే అందరికీ తల్లికి వందనం పథకం వర్తింపజేశామన్నారు. ఆగస్టు 15న మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామన్నారు. మండలంలో రూ.1.45కోట్లతో అభివృద్ధి పనులు చేశామన్నారు. తెదేపా నాయకులు మూలె రామేశ్వరరెడ్డి, వీఆర్ లక్ష్మీరెడ్డి, నంద్యాల రామేశ్వరరెడ్డి, జయలక్ష్మిరెడ్డి, జయరామిరెడ్డి, నాగేశ్వరరెడ్డి, రవిప్రకాష్‌రెడ్డి పాల్గొన్నారు.

పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

కరపత్రాలను అందిస్తున్న ఎమ్మెల్యే కోట్ల, తదితరులు

డోన్ పట్టణం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో పేద ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించడమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్‌రెడ్డి పేర్కొన్నారు. 'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమంలో భాగంగా శుక్రవారం స్థానిక పోచా ప్రభాకర్‌రెడ్డినగర్‌లోని జంగాల కాలనీని ఆయనతో పాటు కూటమి నాయకులు సందర్శించి ఇంటింటి పర్యటన చేపట్టారు. కాలనీలో ప్రజలను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందించిన సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర కింద ఏక రూప దుస్తులు ధరించి, పాఠశాలకు వెళ్తున్న పిల్లలతో ముచ్చటించారు.

లక్ష్య సాధనకు అడ్డుపడితే నాకు చెప్పండి

మాట్లాడుతున్న ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ

ఆళ్లగడ్డ గ్రామీణం, న్యూస్‌టుడే: భావితరాలకు ఉపయోగపడే 'స్వర్ణాంధ్ర విజన్ 2047' లక్ష్య సాధనకు ఎవరైనా అడ్డు పడితే తన దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అధికారులను ఆదేశించారు. ఆళ్లగడ్డ మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం నియోజకవర్గ విజన్ 2024 ప్రణాళిక యూనిట్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆళ్లగడ్డ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు తమ విజన్‌ను తెలియజేయాలన్నారు. ఆళ్లగడ్డలో 6238 కుటుంబాలు దత్తత తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించిందని, అందుకు అనుగుణంగా దాతలను గుర్తించాలని సూచించారు.

ఓర్వలేక విమర్శలు చేస్తున్నారు: చిన్నబోధనం(చాగలమర్రి), న్యూస్‌టుడే: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక వైకాపా నాయకులు అనవసర విమర్శలు చేస్తున్నారని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలియజేశారు. చిన్నబోధనం గ్రామంలో 'సుపరిపాలనలో తొలిఅడుగు' భాగంగా శుక్రవారం ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో రూ.33లక్షలతో పూర్తైన సిమెంటు రహదారులను ప్రారంభించారు. కార్యక్రమంలో పీఆర్‌డీఈ వెంకటరెడ్డి, నాయకులు రమణారెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, కాటసాని రామిరెడ్డి, లక్ష్మిరెడ్డి, అన్సర్‌బాషా, కొలిమి ఉసేన్‌వలి, సల్లానాగరాజు, మౌలాలి తదితరులు పాల్గొన్నారు.

బాధితులకు చెక్కుల పంపిణీ

ఆళ్లగడ్డ, న్యూస్‌టుడే: ఆరోగ్య, ప్రమాద బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక వరమని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే కార్యాలయంలో 13 మందికి రూ.13,82,000 విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అన్ని వర్గాలను ఆదుకునేందుకు కృషి చేస్తోందన్నారు. ప్రజా సంక్షేమమే ఏకైక ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.

రాష్ట్రాభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యం

గ్రామంలో కరపత్రాలు పంపిణీ చేస్తున్న వై.నాగేశ్వరరావుయాదవ్

చంద్రపల్లె (ప్యాపిలి), న్యూస్‌టుడే: రాష్ట్రాభివృద్ధి సీఎం చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తున్నట్లు డీసీఎంఎస్ ఛైర్మన్ వై.నాగేశ్వరరావుయాదవ్ పేర్కొన్నారు. 'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమాన్ని శుక్రవారం చంద్రపల్లె గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా 64 లక్షల మందికి పింఛన్లు అందజేస్తున్నామన్నారు. ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో తెదేపా సీనియర్ నాయకులు వెంకటరమణాచారి, ఆదినారాయణ, రామకృష్ణ, రామయ్య, దామోదర్, పుల్లయ్య, సందీప్, సురేంద్ర, రామ్మోహన్, శ్రీకాంత్ పాల్గొన్నారు.

అన్నదాత సుఖీభవ పథకం అర్జీల స్వీకరణ

కోవెలకుంట్ల, న్యూస్‌టుడే: ప్రభుత్వం రైతులకు అందిస్తున్న ఆర్థిక సాయం అన్నదాత సుఖీభవ పథకానికి అర్హులై ఉండి జాబితాలో పేర్లు లేని వారి నుంచి అర్జీలు స్వీకరిస్తున్నట్లు మండల వ్యవసాయాధికారి సుధాకర్‌రెడ్డి శుక్రవారం తెలిపారు. అర్జీలను ఆయా గ్రామాల్లోని రైతు సేవా కేంద్రాలు అందిస్తే వాటిని పరిశీలించి ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

డెంగీ కేసులపై అప్రమత్తంగా ఉండండి

సూచనలిస్తున్న జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డా.వెంకటరమణ

డోన్, న్యూస్‌టుడే: డెంగీ కేసుల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.ఆర్.వెంకటరమణ అన్నారు. శుక్రవారం పట్టణంలోని శ్రీనివాసనగర్, గాంధీ నగర్, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో డెంగీ కేసుల వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కాలనీల్లో ప్రజారోగ్య కార్యక్రమాలను చేపట్టాలన్నారు. సిబ్బంది డెంగీ కేసుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు. పట్టణ పీహెచ్‌సీల పరిధిలో ఓపీ విభాగాలను పరిశీలించారు.

మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM TO 1 PM) ఆళ్లగడ్డ: 8008 574916 డోన్ పట్టణం: 94408 57790 బనగానపల్లె: 80085 73763

సంజామల, న్యూస్‌టుడే: ?: కమలపురిలో జడ్పీ ఉన్నత పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణం ఆగిపోవడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. **- వెంకటేశ్వర్లు, కమలపురి.**
✔: గదుల నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటాం. **- రషీద్, ఇన్‌ఛార్జి పీఆర్ ఏఈ, సంజామల.**

శిరివెళ్ల, న్యూస్‌టుడే: ?: శిరివెళ్ల మండలంలోని విద్యుత్తు కార్యాలయం సమీపంలో రహదారిపై వేగ నియంత్రికలు తొలగించాలి. **-రమేష్, శిరివెళ్ల.**
✔: తొలగించేలా చర్యలు తీసుకుంటాం. **- అశ్విన్, ఈవో.**

కోవెలకుంట్ల గ్రామీణం, న్యూస్‌టుడే: ?: మండల పరిధిలోని బిజనవేముల రహదారి మలుపు వద్ద వ్యర్థాలు తొలగించండి. **-సుబ్బయ్య, స్థానికుడు.**
✔: పరిశీలించి వ్యర్థాలు తొలగింపజేస్తాం. **- పక్కీరమ్మ సర్పంచి.**

అవుకు, న్యూస్‌టుడే: ?: అవుకులోని ఈబీసీ కాలనీలో వేలాడుతున్న విద్యుత్తు తీగలు ప్రమాదకరంగా మారాయి. **- శంకరయ్య, అవుకు.**
✔: పరిశీలించి తీగలను సరిచేస్తాం. **- ఏఈ పక్కీరయ్య.**

కోవెలకుంట్ల, న్యూస్‌టుడే: ?: పట్టణంలోని అంకాలమ్మ గుడికి వెళ్లే దారిలో ఎడమ వైపు మురుగు కాల్వ వ్యర్థాలతో అధ్వానంగా తయారైంది. **- వెంకటేశ్వర్లు, స్థానికుడు.**
✔: పరిశీలించి పారిశుద్ధ్య పనులు చేయిస్తాం. **- ప్రకాష్‌నాయుడు, ఇన్‌ఛార్జి ఈవో**

డోన్ పట్టణం, న్యూస్‌టుడే: ?: శ్రీనివాస నగర్‌లో ప్రైవేట్ పాఠశాల వీధిలో రహదారి గుంతలు పడి నీరు నిల్వ ఉంటోంది. **- చంద్రశేఖర్, శ్రీనివాసనగర్.**
✔: పరిశీలించి చర్యలు తీసుకుంటాం. **- సురేష్, మున్సిపల్ ఏఈ**

ANDHRA PRADESH SOLAR POWER CORPORATION PVT LTD
(A Joint venture company of Government of A.P and Government of India)

e - Procurement Tender Notice

APSPCL invites tender for the work of **"KUMSP - Execution of miscellaneous works 1) Providing 5 tons Chain Pully Hoist and Mesh around the GLSR Intake well Columns 2) Filling the sand in cable trenches of all pooling stations at Kurnool Ultra mega solar park (1000 MW), Gani Sekunala Villages of Nandyala and Kurnool District, A.P."** Approximate Value of Work **Rs. 15.40 Lakh.** Schedule Available Date & Time: **04.07.2025 from 05.00 P.M.** For details visit: **www.apspcl.ap.gov.in** (or) **www.apeprocurement.gov.in**

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
శిరివెళ్ల శాఖ, ఆర్ఓ కర్నూలు.
ఫోన్ నెం. 08519-236080, ubin0825981@unionbankofindia.bank

స్థిరాస్తుల అమ్మకం

2002 సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) నిబంధనలులోని నిబంధన 8(6)లోని అంశాలుతో చదువుకొనేలా 2002 సెక్యూరిటైజేషన్ మరియు రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ మరియు ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం క్రింద స్థిరాస్తులు అమ్మకానికి ఇవ్వబడిన ఇ-వేలం అమ్మకం ప్రకటన

దిగువ వివరించిన స్థిరాస్తి (టేబిల్‌లో వివరాలు ఇవ్వడమైనది) అనగా ఇదివరలో ఆంధ్రా బ్యాంకు ఇప్పుడు యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియాకు తనఖా చేసిన/చార్జి చేసిన స్థిరాస్తిని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అధీకృత అధికారిచే నిర్మాణాత్మక స్వాధీనం చేసుకోబడిందని సదరు రుణగ్రస్తులు, గ్యారంటీదారులు, సహ-హామీదారులు నుంచి ఇదివరలో ఆంధ్రా బ్యాంకు ఇప్పుడు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారికి బకాయిపడ్డ మొత్తం (టేబిల్‌లో వివరించబడింది)ను వసూలు చేయుటకు సదరు స్థిరాస్తులను "ఎక్కడ ఉన్నది అక్కడ" "ఉన్నది ఉన్నట్లే" మరియు "యథాస్థితి" ప్రాతిపదికన తేది: 30-07-2025న మ॥ 12.00 గం॥ల నుంచి సా॥ 5.00 గం॥ల వరకు అమ్మబడునని తెలుపుతూ.. ఇందుమూలంగా సాధారణ ప్రజలకు మరియు ముఖ్యంగా రుణగ్రస్తుడు(లు), సహ-హామీదారుడు మరియు గ్యారంటీదారుడు (లు)కు నోటీసు ఇవ్వడమైనది. దీని రిజర్వు ధర మరియు ఎర్నెస్టు మనీ డిపాజిట్ వివరాలు దిగువ టేబిల్‌లో వివరించడమైనది.

ఖాతా పేరు, రుణగ్రస్తుడు/లు, గ్యారంటీదారు/లు పేరు మొ॥నవి :
దరఖాస్తుదారు : కల్ల వెంగన్న, తండ్రి కల్ల తిమ్మన్న, ఇ.నెం.3-27-88, గోస్పాడు, తిమ్మారెడ్డి నగర్, యల్లూరు, గోస్పాడు, నంద్యాల జిల్లా-518753, **సహ-దరఖాస్తుదారు : శ్రీ కె.విజయకుమార్,** తండ్రి: కె.యాగన్న, ఇ.నెం.3-27-88, తిమ్మారెడ్డి నగర్, యల్లూరు, గోస్పాడు, నంద్యాల జిల్లా-518753.

నిర్మాణాత్మక స్వాధీనం క్రింద గల ఆస్తి

నివాస భూమి మరియు భవనం మొత్తం శ్రీ కల్ల వెంగన్నకు చెందింది. ఉన్నచోటు: ఇ.నెం. 3-81, బ్లాకు నెం. 3, స.నెం. 350/1ఎ, 350/2ఎ, 350/2బి, విస్తీర్ణం: 145.20 చ.గ.ల భూమి, యల్లూరు గ్రామం & పంచాయతీ, గోస్పాడు మండలం, శిరివెళ్ల ఎస్ఆర్ఓ & కర్నూలు జిల్లా. **హద్దులు: తూర్పు:** కల్ల నాగన్న గారి కల్లం, **పడమర:** రస్తా, **ఉత్తరం:** మస్తాన్ భూమి, **దక్షిణం:** మగళగిరి వెంకటేశ్వర్లు గారి బహిరంగ స్థలం.

రిజర్వు ధర: రూ. 14,53,000/- (రూపాయలు పద్నాల్గు లక్షల యాభై మూడు వేలు మాత్రమే), **ఇ.ఎం.డి:** రూ. 1,45,300/-, **బిడ్ పెంపుదల:** 15,000/-, **IFSC కోడ్:** UBIN0825981, **ఖాతా సం.** 259811980050000

బకాయియున్న ఋణ మొత్తం: రూ. 14,01,524.88 (రూపాయలు పద్నాల్గు లక్షల ఒక వెయ్యి ఐదు వందల ఇరవై నాల్గు మరియు పైసలు ఎనభై ఎనిమిది మాత్రమే)తో పాటు అదనపు ఖర్చులు, వ్యయాలు మరియు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు బకాయిపడిన వడ్డీ మొత్తం.

ఇఎండి సమర్పణకు గల ఆఖరి తేదీ : ఇ-వేలం ముగిసే వరకు
ఇ-వేలం జరిగే తేదీ మరియు సమయము : 30-07-2025 సమయము : మ॥ 12.00 గం॥ల నుంచి సా॥ 5.00 గం॥ల వరకు వేలం చివరి 10 నిమిషాల్లో బిడ్ వేసినచో ప్రతిసారి 10 నిమిషాల వంతున వేలం ముగింపు సమయం పొడిగించబడును.

అమ్మకం విపులీకరించిన నియమనిబంధనలకు www.unionbankofindia.comలో ఏర్పాటు చేసిన లింకు చూడవలెను. మరియు ఇ-వేలం సర్వీసు ఏర్పాటుదారు వెబ్‌సైటు https://baanknet.comలో చూడవలెను.

తేదీ : 03-07-2025
స్థలం : శిరివెళ్ల
అధీకృత అధికారి
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

ఇద్దరు నిందితుల అరెస్టు

బనగానపల్లి, న్యూస్‌టుడే: బనగానపల్లి పట్టణంలోని కొండపేటలో ఫిబ్రవరి 1న బలరామిరెడ్డి అనే వ్యక్తి ఇంట్లో చోరీ జరిగింది. ఈ కేసులో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకొని సుమారు రూ.7.50 లక్షల విలువ చేసే 20 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ ప్రవీణ్‌కుమార్ శుక్రవారం తెలిపారు.

లింగాలలో చోరీ

కోవెలకుంట్ల, న్యూస్‌టుడే: లింగాల గ్రామంలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. రేవనూరు ఎస్సై భూపాలుడు వివరాల మేరకు.. సయ్యద్ మెహబూబ్‌బీ ఈనెల 3న ఇంటికి తాళం వేసి నంద్యాలలోని బంధువుల దగ్గరకు వెళ్లారు. రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఆమె ఇంట్లోకి ప్రవేశించి బీరువా బద్దలు కొట్టి అందులో ఉన్న 2.5 తులాల బంగారు, 60 తులాల వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారని ఎస్సై తెలిపారు.

మరమ్మతులకు నిధుల మంజూరు

అవుకు, న్యూస్‌టుడే: అవుకు జలాశయం పరిధిలోని గేట్ల మరమ్మతులకు రూ.58 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఈ మేరకు పనులు చేపట్టనున్నట్లు ఏఈ సుధాకర్ శుక్రవారం తెలిపారు. ప్రస్తుతం మంజూరైన నిధుల ద్వారా ఎస్సార్బీసీ కాల్వ, తిమ్మరాజు, పాలేరు చెరువు తూముల మరమ్మతులు చేపట్టనున్నట్లు వివరించారు.

రాయితీ దాణాను సద్వినియోగం చేసుకోవాలి

డోన్, న్యూస్‌టుడే: పాడి సంపద పెంపొందించే ఉద్దేశంతో ప్రభుత్వం 50 శాతం రాయితీతో పాడి పశువులకు సమీకృతదాణాను అందిస్తోందని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని పశుసంవర్ధక శాఖ ఏడీ నాగరాజు అన్నారు. శుక్రవారం స్థానిక పశువైద్యశాల వద్ద పలువురు రైతులకు పశుదాణాను అందజేశారు.

సంక్షిప్త సమాచారం

శిరివెళ్ల, న్యూస్‌టుడే: గ్రామాల్లో అర్హులైన ప్రతి కౌలురైతు కౌలు కార్డుకు దరఖాస్తు చేసుకోవాలని ఏఈవో రాజారెడ్డి పేర్కొన్నారు. వీరారెడ్డిపల్లె, కోటపాడు గ్రామాల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కౌలు రైతులకు శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

డోన్, న్యూస్‌టుడే: ప్రజలకు సౌకర్యవంతంగా ఉన్న సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాన్ని తీసుకెళ్లి పట్టణానికి దూరంగా ఏర్పాటు చేయాలని చూస్తే ప్రజా ఉద్యమం తప్పదు అని సీపీఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు, సీపీఐ రాష్ట్రకార్యవర్గ సభ్యులు రామాంజనేయులు అన్నారు. పట్టణంలోని ఎల్‌ఐసీ కార్యాలయం సమీపంలో శుక్రవారం సీపీఐ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు.

ప్యాపిలి, న్యూస్‌టుడే: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యలు పట్టించుకోకుండా, కార్మిక, కర్షక జీవితాలతో చెలగాటమాడుతున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామాంజినేయులు, జిల్లా కార్యదర్శి రంగనాయుడు పేర్కొన్నారు. సీపీఐ మండల మహాసభను శుక్రవారం పట్టణంలో ఘనంగా నిర్వహించారు.

కోవెలకుంట్ల, న్యూస్‌టుడే: ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఏపీపీటీడీ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. కోవెలకుంట్లలోని ఆర్టీసీ డిపో ఎదురుగా సమస్యల పరిష్కారం కోరుతూ శుక్రవారం ధర్నా చేశారు.

ఆళ్లగడ్డ, న్యూస్‌టుడే: స్థానిక కాళికామాత ఆలయంలో ఆషాఢమాస పూజలు ఘనంగా జరిగాయి. శుక్రవారం ఆలయంలో కాళికామాత అమ్మవారికి పవిత్ర జలాలతో అర్చకులు అభిషేకం చేశారు.

రుద్రవరం, న్యూస్‌టుడే: శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరీ ఆలయంలో శుక్రవారం శాకంబరీ దేవిగా భక్తులకు దర్శనం ఇచ్చారు. ఆర్యవైశ్య మహిళలు అమ్మవారి నైవేద్యం సమర్పించి పూజలు చేశారు.

ఈనాడు డిజిటల్, నంద్యాల: బనగానపల్లి సివిల్ జడ్జి కోర్టుకు న్యాయవాది షేక్ జాకీర్ హుస్సేన్‌ను సహాయ ప్రభుత్వ న్యాయవాదిగా నియమిస్తూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

EENADU Classifieds

PERSONAL CLASSIFIEDS

CHANGE OF NAME

I, Latika Rathore (Lalita Kharwar) R/o. 79/151, Krishna Nagar, Near Lord Venkateswara Temple, Kurnool. (A.P), have changed my name as Latika Rathore D/o. Prem Singh Kharwar/ Prem Singh Rathore W/o. Hari Kishan Namala.

REAL ESTATE

FLAT FOR SALE

కర్నూలు, సుంకేసుల రోడ్ నందు గల గాంధీ టవర్స్ నందు 2 BHK 203 ఫ్లాట్ మరియు జనప్రియ అపార్ట్‌మెంట్ నందు గల ఫ్లాట్ 507, 3 BHK ఫ్లాట్లు అమ్మకమునకు కలవు. సంప్ర: 99514 71799.

HOUSE FOR SALE

విజయవాడ గన్నవరం దగ్గర NH-16 హైవేకి ఆనుకుని 60 అ॥ రోడ్డు తూర్పు ఫేసింగ్ ఒక్కొక్క ఫ్లోరు 2000 Sq.Ft.తో 466 చ॥గ॥లలో G+3 Triplex బిల్డింగ్ అమ్మకమునకు కలదు. ✆ 88774 58888.

రోహిణి ఇన్‌ఫ్రా వారి నూతన ప్రాజెక్ట్ కామదేను నివాస్ - 2, బెంగుళూరు రోడ్డు లక్ష్మీపురం దగ్గర ఇండిపెండెంట్ హౌసెస్ కలవు. అనూష: 91600 38988, 88866 62148.

JOBS

We are Hiring! Telecallers (Female) Marketing Executives & Accountant. Prior Experince in a Similar role in the Real Estate Industry is Preferred. Job Location: Kurnool. Contact us on: 77300 55888.

Earn Extra Income online through Work from Home in Wellness Industry. 101, SF Res. Rd # 4, B.Hills, Hyd. ✆ 8919664679, 8309909749

కర్నూలు - నంద్యాల చెక్ పోస్ట్‌లో కొత్తగా ప్రారంభించిన మల్లికార్జున ఫర్నిచర్ నందు పనిచేయుటకు అకౌంటెంట్ M/F కావలెను. అర్హత: B.Com, MBA. ✆ 98493 50328.

మా సెక్యూరిటీ సంస్థలో పనిచేయుటకు అనుభవం గల ఫీల్డ్ ఆఫీసర్లు కావలెను. మంచి జీతం + ESI, PF, TA, DA. సంప్ర: 79933 40702.

FACULTY/ TEACHERS

Wanted Experienced JEE/NEET faculty for Junior College and School. Cell: 95505 90900/ 92907 48955.

Wanted Experienced Teacher for Social Students Cont. Vijetha High School, Near Krishna Nagar, ITC, Kurnool. Cell No: 94921 98651.

అన్నిరకాల బిజినెస్ వ్యవహారాలు
B/W 5 లైన్ల ప్రకటన రూ. 470/- మాత్రమే.
కలర్ 5 లైన్ల ప్రకటన రూ. 555/- మాత్రమే.
ప్రకటనలపై 5% GST వర్తించును.
వివరాలకు: 99899 97628

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

ఈనాడు ఒడిశా
శనివారం జులై 5, 2025

నాగావళి, జంఝావతికి పెరుగుతున్న వరద

హతిపోత్తర్ వద్ద ప్రవహిస్తున్న నాగావళి

రాయగడ గ్రామీణం, న్యూస్‌టుడే: రాయగడ జిల్లాలో వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నాగావళి, జంఝావతి నదుల్లో వరదనీరు వచ్చి చేరుతోంది. ఎగువ ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతుండటంతో రాయగడ హతిపోత్తర్ వద్ద నాగావళి పొంగి ప్రవహిస్తోంది. హలువ వద్ద జంఝావతికి వరద ఉద్ధృతి పెరుగుతోంది. దీంతో దిగువ ఉన్న నదీ పరివాహక గ్రామాల ప్రజలను జిల్లా యంత్రాంగం అప్రమత్తం చేసింది. జిల్లా పాలనాధికారి ఫరుల్ పట్వారి అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఇప్పటికే కె.సింగుపూర్, కొలనరా, రాయగడ సమితుల్లో సహాయక చర్యలు చేపడుతున్నారు. కాశీపూర్ సుంగేరి, కె.సింగుపూర్ సికరపయి ప్రధాన రోడ్లపై చెట్లు కూలిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. ఒడ్రాఫ్ బృందాలు ఘటన స్థలానికి చేరుకుని కూలిన చెట్లను తొలగిస్తున్నారు.

కె.సింగుపూర్ రోడ్డులో కూలిన భారీ చెట్టు

తేరుకోని బాలేశ్వర్

భువనేశ్వర్, న్యూస్‌టుడే: బాలేశ్వర్ జిల్లాలో పరవళ్లు తొక్కిన సువర్ణరేఖ, జలకా, బుడాబొలంగ నదులు శాంతించినా బలియాపాల్, భోగ్రాయి సమితుల్లోని 20కి పైగా గ్రామాల్లో వరదనీరు వీడలేదు. బాధితుల ఇబ్బందులు తీరడం లేదు. శుక్రవారం భువనేశ్వర్‌లోని రాజీవ్‌భవన్ కంట్రోల్‌రూంలో ప్రత్యేక రిలీఫ్ కమిషనర్ (ఎస్ఆర్‌సీ) దేవ్‌రంజన్ కుమార్‌సింగ్ అధికారులతో వరదల పరిస్థితిని సమీక్షించారు. బాలేశ్వర్ పాలనాధికారి సూర్యవంశీ మయూర్ వికాస్‌తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. రిలీఫ్ పంపిణీ, సహాయ కార్యక్రమాలు సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. వరద ముంపు ప్రాంతాల్లో ఒడ్రాఫ్ జవానులు బాధిత గ్రామాల్లో సేవలందిస్తున్నారు.

భోగ్రాయిలో ఒడ్రాఫ్ జవానుల సహాయ కార్యక్రమాలు

భారీ వర్షాలతో కొరాపుట్ అతలాకుతలం

కొరాపుట్, సిమిలిగుడ, న్యూస్‌టుడే: కొరాపుట్ జిల్లా దశమంతపూర్ సమితిలో కురుస్తున్న వర్షాలకు అతలాకుతలమైంది. పలు పంచాయతీలకు సమితి, జిల్లా కేంద్రంతో సంబంధాలు లేకుండా రోడ్లు కోతకు గురై రాకపోకలు స్తంభించిపోయాయి. గిర్లిగుమ్మ గ్రామంలో పలు ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

కోతకు గురైన దశమంత్‌పూర్-గిర్లిగుమ్మ రోడ్డు

అభివృద్ధే డబుల్ ఇంజిన్ పాలన అజెండా

భువనేశ్వర్, న్యూస్‌టుడే: 'వికసిత్ ఒడిశా' డబుల్ ఇంజిన్ పాలన ధ్యేయమని, అభివృద్ధే అజెండాగా చేసుకున్నట్లు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. శనివారం అనుగుల్ జిల్లా ఛండిపదలో రూ.4,488 కోట్ల వ్యయంతో కూడిన 34 నిర్మాణాలకు కేంద్రమంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ ఒడిశా అభివృద్ధిపై ప్రధాని నరేంద్రమోదీ ఆసక్తిగా ఉన్నారని, రాష్ట్రాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దాలన్న ధ్యేయంతో ఉన్నారన్నారు. వ్యవసాయం, పారిశ్రామిక రంగాల పరిస్థితి ఆశాజనకంగా ఉన్నందున ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. మహిళాభ్యుదయం ధ్యేయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన పథకాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో అనుగుల్ జిల్లాకు చెందిన నాయకులు, అధికారులు, మహిళలు పాల్గొన్నారు. దీనికి ముందుగా ధర్మేంద్ర దేవ్‌గఢ్‌లో ఆదర్శ పాఠశాల (మోడల్ స్కూలు), ఇతర నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు.

వేదికపై కేంద్రమంత్రి ధర్మేంద్ర, ఇతర నాయకులు, అధికారులు

నేడు బహుడా యాత్ర

● పూరీలో గట్టి బందోబస్తు, డీజీపీ పర్యవేక్షణ

గోపాలపూర్, న్యూస్‌టుడే: పూరీ జగన్నాథుని రథయాత్రలో శనివారం (5న) తిరుగు రథయాత్ర నిర్వహించనున్నారు. జగన్నాథ, బలభద్ర, సుభద్రలు (ముగ్గురు మూర్తులు) తిరుగు (బహుడా) యాత్రగా గుండిచా ఆలయం నుంచి శ్రీక్షేత్రానికి వెళతారు. ముగ్గురుమూర్తుల కోసం దక్షిణాభిముఖంగా నందిఘోష్, తాళధ్వజ, దర్పదళన్ రథాలను సిద్ధంగా ఉంచారు. ఈ వేడుకలో 8 లక్షల మంది పాల్గొంటారన్న అంచనాతో పోలీసు యంత్రాంగం గట్టి బందోబస్తు చేపట్టింది. డీజీపీ యోగేష్ బహదూర్ ఖురానియా శుక్రవారం పూరీ వచ్చి మకాం వేసి భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. రథయాత్రలో జగన్నాథుని నందిఘోష్ రథం కార్డన్ వద్ద అదుపు తప్పిన భక్తుల రద్దీ, 29న తెల్లవారు జాము గుండిచా సన్నిధిలో జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు భక్తుల మృతి ఘటనలను దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం బహుడా, మరుసటి రోజు (6న) ఏర్పాటయ్యే సున్నాబెషా ఉత్సవాల్లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. డీజీపీ ఖురానియా విలేకర్లతో మాట్లాడుతూ తిరుగుయాత్రకు గట్టి బందోబస్తు చేశామని, భక్తులు పోలీసులకు సహకరించాలని కోరుతున్నామన్నారు.

శుక్రవారం భక్తుల క్యూ లైన్ పరిశీలిస్తున్న డీజీపీ ఖురానియా

పాఠశాల విద్యలో ఒడిశా పైపైకి

● దేశవ్యాప్తంగా 5వ స్థానంలో నిలిచిన రాష్ట్రం
● 5టీ వల్లే సాధ్యపడిందన్న ప్రతిపక్ష నేత నవీన్

రాయగడ పట్టణం, న్యూస్‌టుడే: పాఠశాల విద్యలో రాష్ట్రం అద్భుత ప్రదర్శన కనబరచడం శుభపరిణామం. గతంలో పోలిస్తే ర్యాంకులు మెరుగుపరచుకొని దేశవ్యాప్తంగా 5వ స్థానాన్ని కైవసం చేసుకుంది. తమ సర్కారు హయాంలో 5టీ, ఇతర చర్యల వల్లే ఇది సాధ్యపడిందని ప్రతిపక్షనేత నవీన్‌పట్నాయక్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ప్రదర్శన గ్రేడింగ్ సూచి (పీజీఐ-2.0) నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. 2019లో దీనంగా 14వ స్థానంలో ఉన్న రాష్ట్రం 2023-24 విద్యాసంవత్సరానికి ఐదో స్థానానికి ఎగబాకింది. రెండు కేటగిరీల్లో 73 సూచికల ఆధారంగా నిర్వహించే ఈ సర్వేలో వెయ్యి మార్కులకు ఒడిశా 595.6 పాయింట్లు సాధించి ఈ ర్యాంకును సొంతం చేసుకుంది. దీనిపై 2000-2024 మధ్య ముఖ్యమంత్రిగా కొనసాగిన ప్రస్తుత ప్రతిపక్ష నేత నవీన్ పట్నాయక్ స్పందిస్తూ... తమ ప్రభుత్వ హయాంలో దాదాపు 7 వేల పాఠశాలలను 5టీ కిందకు తీసుకువచ్చినట్లు గుర్తు చేశారు. విద్యతోనే సరికొత్త ఒడిశా నిర్మాణం సాధ్యమన్న సిద్ధాంతం ఆధారంగా తమ సర్కార్ పనిచేసిందన్నారు. అందువల్లనే ఇది సాధ్యపడిందని నవీన్ పట్నాయక్ పేర్కొన్నారు.

తరగతి గదిలో పాఠాలు నేర్చుకుంటున్న విద్యార్థులు

అర చేతిలో ప్రాణాలు.. నది దాటితేనే పాఠాలు

తలపై పుస్తకాల సంచులు పెట్టి నది దాటుతున్న విద్యార్థులు

ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు గజపతి జిల్లా మోహన సమితి గరడమ పంచాయతీలో రాజఖామా గ్రామం గుండా ప్రవహించే గదాపూర్ నదిలో వరద నీరు చేరింది. ఫలితంగా నదికి అవతల ఉన్న 11 గ్రామాల ప్రజలు జలదిగ్బంధంలో చిక్కుకున్నారు. ఏళ్లుగా నదిపై వంతెన నిర్మించాలంటూ గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నా సమస్య పరిష్కారం కాలేదు. దాంతో చేసేది లేక పీకల లోతులో నదిలో దిగి ఉపాధ్యాయులు, విద్యార్థులు పాఠశాలకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. అరచేతిలో ప్రాణాలతో తలపై పుస్తకాల సంచులు పెట్టుకొని నది దాటుతున్నారు. అవతలవైపు ఉన్న కుంబార్పాడ, రాంసింగ్, గురిమెరా, బెతగొండ, బముడిపోడ, చిడంగపంక, లుటిపాదర్, గురుజిలి, బలిబండా, గంగుడిపంక, రాజఖామా గ్రామాల్లో సుమారు 10 వేలకు మందిపైగా పరిధిలో నివసిస్తున్నారు. ముఖ్య కార్యాలయాలకు వెళ్లాలంటే చుట్టూ తిరిగి 12 కి.మీ. ప్రయాణించాలి. ఇలా నది దాటితే కిలోమీటరు దూరంలో అన్ని సౌకర్యాలు లభిస్తుండటంతో ప్రమాదమని తెలిసినా తప్పని పరిస్థితి. ఈ విషయమై 'న్యూస్‌టుడే' సమితి అభివృద్ధి అధికారి రాజీవ్ దాస్ వద్ద ప్రస్తావించగా నదిపై వంతెన నిర్మించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని, రవాణా మంత్రి బిభూతిభూషణ్ జెనా ఈ సంఘటనపై శాఖ అధికారులతో చర్చించారన్నారు. త్వరలో వంతెన నిర్మాణం చేపడతామని మంత్రి చెప్పినట్లు అధికారి తెలిపారు. – న్యూస్‌టుడే, పర్లాఖెముండి

ఐదుగురు ఒడిశా కార్మికుల అదృశ్యం

● తెలంగాణ పరిశ్రమ పేలుడు ఘటనలో కానరాని జాడ
● డీఎన్ఏ పరీక్షలకు నమూనాల సేకరణ

రాయగడ పట్టణం, న్యూస్‌టుడే: తెలంగాణలో కొద్దిరోజుల కిందట ఓ ఒడపరిశ్రమలో సంభవించిన పేలుడు ఘటనలో ఒడిశా రాష్ట్రానికి చెందిన నలుగురు మృతిచెందగా, మరో ఐదుగురి జాడ తెలియరాలేదు. దీంతో బాధిత కుటుంబాలు తమ వారి ఆఖరి చూపుకోసం కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గుర్తించడానికి వీలు లేనంతగా మారిన మృతదేహాలు ఎవరివో తెలుసుకోవడానికి బాధిత బంధువుల నుంచి డీఎన్ఏ నమూనాలు సేకరించారు. వీరిలో అదృశ్యమైన నలుగురి కుటుంబ సభ్యుల నమూనాలను పంపగా, ఇంకో వ్యక్తి కుటుంబం నుంచి నమూనాలు చేరాల్సి ఉంది. అదృశ్యమైన వారిలో నవరంగపూర్, గంజాం జిల్లాల నుంచి ఇద్దరేసి, కటక్ నుంచి ఒకరు ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.

ప్రమాద బాధితులకు రూ.10 లక్షలు

తెలంగాణ రాష్ట్రంలోని పరిశ్రమలో పేలుడు జరిగిన ఘటనలో మృతి చెందిన ఒడిశా కార్మిక కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారాన్ని ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి ప్రకటించారు. ప్రమాదంలో రాజనాల జగన్మోహన్ (గంజాం), లగ్నజిత్ దువారి (కటక్), మనోజ్‌రౌత్ (బాలేశ్వర్), దొళ గోవింద సాహు (జాజ్‌పూర్), చైతు భోత్రా (నవరంగపూర్), రమేష్ గౌడ (నవరంగపూర్), సిద్ధార్థ గౌడ, ప్రశాంత మహాపాత్ర్ (గంజాం) చనిపోయినట్లు ఒడిశా కార్మిక, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది.

ప్రమాదస్థాయికి దిగువన నదులు



చంద్రశేఖర్ పాఢి

భువనేశ్వర్, న్యూస్‌టుడే: మహానది, కఠజోడి, వైతరణి, బ్రాహ్మణి, దేవీ, వంశధార, రుషికుల్యా వాటి ఉపనదులన్నీ ప్రమాదస్థాయికి దిగువన ప్రవహిస్తున్నాయని జలవనరుల శాఖ చీఫ్ ఇంజినీరు చంద్రశేఖర్ పాఢి చెప్పారు. శుక్రవారం భువనేశ్వర్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ నదుల క్యాచ్‌మెంట్ ప్రాంతాల్లో భారీవర్షాలు లేనందున నీటిమట్టాలు పెరిగే సూచనలు లేవన్నారు. ఛత్తీస్‌గఢ్ ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నందున పొరుగు రాష్ట్రం కల్మా జలాశయం నుంచి నీరు విడుదల చేసే అవకాశం ఉందని, ఈ నీరు హిరాకుడ్‌లో చేరుతుందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆదివారం (6న) హిరాకుడ్ రిజర్వాయర్‌లో 6 స్లూయిస్‌గేట్లు తెరవాలని నిర్ణయించామన్నారు. ఈ జలాశయం సామర్థ్యం 630 అడుగులు కాగా, ప్రస్తుతం నీటిమట్టం 605 అడుగులుగా ఉందన్నారు. సెకనుకు లక్షకుపైగా క్యూసెక్కుల నీరు చేరుతుండగా, 56 వేల క్యూసెక్కులు కాలువలకు విడుదలవుతున్నట్లు చెప్పారు. వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని వాతావరణ అధ్యయనశాఖ (ఐఎండీ) అధికారులు సూచనలు చేసినందున జలవనరుల శాఖ సిబ్బందిని అప్రమత్తంగా ఉంచామని, నదులపై గట్టి నిఘా ఉంచామని చెప్పారు.

కాపాడాల్సిన అంబులెన్సే కాటికి పంపింది

అంబులెన్స్‌లో శంకర మహరణా

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: అంబులెన్స్ మొరాయించి మూడు గంటలు కదలలేదు. ఆ మూడు గంటలు ఒక బాలుడి ప్రాణం పోవడానికి కారణమైంది. ఆ మూడు గంటలు ఒక కుటుంబానికి గుండె కోత మిగిల్చింది. హే జగన్నాథా.. ఈ అంబులెన్స్ త్వరగా స్టార్ట్ అయి నన్ను ఆసుపత్రికి వేగంగా తీసుకుపోతే బాగుణ్ను. బాధ భరించలేకపోతున్నాను అని విలవిల్లాడిన బాలుడు చివరకు ప్రాణాలొదిలాడు. గంజాం జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కళ్లికోట ఠాణా పరిధిలోని అయితపూర్ గ్రామానికి చెందిన శంకర మహరణా (19) గురువారం సాయంత్రం గ్రామంలో క్రికెట్ ఆడుతున్న సమయంలో ప్రమాదవశాత్తూ బంతి పొట్ట పైభాగాన బలంగా తగిలింది. తీవ్ర నొప్పితోపాటు వాంతులు అయ్యాయి. గ్రామంలో ప్రాథమిక చికిత్స అనంతరం ఖుర్దా జిల్లాలోని బల్లుగాం ఆసుపత్రిలో చేర్పించారు. ఆరోగ్యం మరింత విషమించడంతో వైద్యుల సూచన మేరకు 108 అంబులెన్స్‌లో రాత్రి సుమారు 11 గంటల సమయంలో స్థానిక ఎమ్కేసీజీ ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యంలో కళ్లికోట ఘాటీ రోడ్డులో హఠాత్తుగా అంబులెన్స్ మరమ్మతులకు గురైంది. దీంతో సుమారు మూడు గంటలపాటు ఘాటీపై అంబులెన్స్‌లో ఉన్న మహరణా పరిస్థితి విషమించింది. శుక్రవారం వేకువన 3 గంటల సమయంలో గంజాం జిల్లా కొదలా నుంచి మరో అంబులెన్స్ రోగితో ఎమ్కేసీజీకి వెళుతుండడంతో ఆ అంబులెన్స్‌లో శంకరను ఎమ్కేసీజీకి వేకువన సుమారు 4 గంటల సమయంలో తీసుకువచ్చారు. ఆయనను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మరమ్మతుకు గురై మొరాయించిన అంబులెన్స్ కారణంగా శంకర ఆరోగ్యం మరింత క్షీణించి మృతి చెందాడని ఆయన సోదరుడు శిబ మహరణా ఎమ్కేసీజీ ఆవరణలో విలేకరులకు చెప్పారు. అంబులెన్స్ మొరాయించిన తర్వాత పోలీసు కంట్రోల్ రూం 100, 112కు ఫోను చేసి తెలియజేసినా ఎలాంటి సహాయం అందలేదని పేర్కొన్నాడు. బాధిత కుటుంబ సభ్యుల రోదనలతో ఎమ్కేసీజీ ఆవరణ హృదయ విదారకంగా మారింది. ఈ ఘటన బాధకరమని గంజాం జిల్లా ముఖ్య వైద్యం, ప్రజారోగ్య అధికారి (సీడీఎం, పీహెచ్‌ఓ) డాక్టర్ సుశాంత కుమార్ నాయక్ విలేకరులకు చెప్పారు. అంబులెన్స్ నిర్వహణ బాధ్యతలో ఉన్న అధికారులకు ఈ విషయాన్ని తెలియజేస్తామని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా దృష్టిపెడతామని ఆయన పేర్కొన్నారు.

ఎమ్కేసీజీ ఆసుపత్రి ఆవరణలో విషాద వదనాలతో బాధిత కుటుంబ సభ్యులు

ఆనందోబ్రహ్మ.. సంధ్య దర్శనం

పురుషోత్తముని దివ్య తేజోమయరూపం

గోపాలపూర్, న్యూస్‌టుడే: 'లక్ష్మీ వల్లభ, రాధారమణ, అఖిలాండకోటి బ్రహ్మాండనాయక, పన్నగశయన, పురుషోత్తమా ప్రణమామ్యహం' అన్న ప్రార్థనలతో పూరీలోని గుండిచా ఆలయ పరిసరాలు మార్మోగాయి. ఆషాఢ శుక్లపక్షమి నవమి తిథి పర్వదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం జగన్నాథుని దివ్యతేజోమయ రూపం తిలకించడానికి భక్తుల్లో ఆతృత, ఆనందం కనిపించాయి. ఏడాదికోసారి పెంచిన తల్లి (గుండిచాదేవి) మందిరంలో స్వామి సంధ్య (నవమి) దర్శనం కోటిజన్మల ఫలంగా భక్తులు నమ్ముతారు. ఈ నేపథ్యంలో తెల్లవారుజాము 4 గంటలకు ఆలయం తలుపులు తెరిచిన సేవాయత్‌లు పురుషోత్తమ, బలభద్ర, సుభద్రల సన్నిధిలో మంగళహారతి, మైలం, అబకాశ, తిలకధారణ, గోపాలవల్లభ సేవల తర్వాత దర్శనాలు ప్రారంభమయ్యాయి.

6 వరకే అవకాశం.. శనివారం బహుడా యాత్ర నిర్వహించనున్నారు. ఆలయ సంప్రోక్షణ, ముగ్గురు మూర్తుల గోప్య సేవలు, సెనాపట, పొహండి ఏర్పాట్లను దృష్టిలో ఉంచుకొని శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి దర్శనాలు నిలుపుదల చేశారు.

గుండిచా మందిరంలో 'ఈనాడు'

పూరీలోని గుండిచా మందిరంలో శనివారం (5న) జగన్నాథ, బలభద్ర, సుభద్రల తిరుగుయాత్ర నిర్వహించనున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకున్న శ్రీక్షేత్ర యంత్రాంగం శనివారం చేపట్టనున్న పురుషోత్తమ సేవలు, వేళలు ప్రకటించింది. ● ఉదయం 4 గంటలకు ఆలయం తలుపులు తెరుస్తారు. స్వామి సన్నిధిలో మంగళహారతి, మైలం, అబకాశ, తిలకధారణ, గోపాలవల్లభసేవ, ఇతర గోప్యసేవలు. ● 7.30 నుంచి 11.30 వరకు సెనాపటలగి సేవ, 12.30 నుంచి 2.30 వరకు చతుర్ధామూర్తుల పొహండి, 2.30 నుంచి 3.30 వరకు రథాలపై గజపతి చెరాపహరా, తర్వాత మూడు రథాలకు అశ్వాలు, సారథుల అమరిక, 4 గంటలకు రథాలు శ్రీక్షేత్రంవైపు బయలుదేరుతాయి.

బొడొదండొలో బారులు తీరిన భక్తులు

గుండిచా ఆలయం వద్ద కిటకిట

అర్ధరాత్రి హైడ్రామా...జగన్నాథ ప్రధాన్ అరెస్టు

జగన్నాథ ప్రధాన్

భువనేశ్వర్, న్యూస్‌టుడే: రాజధాని భువనేశ్వర్‌లో శుక్రవారం అర్ధరాత్రి వరకు హైడ్రామా జరిగింది. భాజపా అగ్రనేత జగన్నాథ ప్రధాన్ రాత్రి 10 గంటలకు డీసీపీ కార్యాలయానికి వచ్చి లొంగిపోయారు. తర్వాత ఆయనను అరెస్టు చేసిన పోలీసులు వైద్య పరీక్షల కోసం కేపిటల్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఎస్‌డీజేఎం కోర్టు మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టారు. జగన్నాథ బెయిల్ పిటిషన్ తిరస్కరించిన జడ్జి 14 రోజులు రిమాండుకు ఆదేశించారు. అనంతరం ఆయనను ఝార్పడ కారాగారానికి తరలించారు. మరోవైపు జగన్నాథ మద్దతుదారులు డీసీపీ కార్యాలయం, ఝార్పడ కారాగారం వెలుపల ఆందోళనలు చేశారు.

విధుల్లోకి చేరిన ఓఏఎస్, ఓఆర్ఎస్ అధికారులు

గౌరవం నిలబెట్టడానికి

దీనికి ముందుగా జగన్నాథ విలేకర్లతో మాట్లాడుతూ భాజపా గౌరవం నిలబెట్టడానికి నిరపరాధినైన తాను స్వయంగా పోలీసుల ముందు లొంగిపోయానని తెలిపారు. భువనేశ్వర్ నగరపాలక సంస్థ(బీఎంసీ) సహాయ కమిషనర్ రత్నాకర్ సాహుపై దాడి ఘటనలో తన ప్రమేయం లేకపోయినా, బిజద నేతలు దిగజారుడు రాజకీయాలు చేసి తనను నిందితుడిగా చిత్రీకరించారన్నారు.

కార్యాలయాల్లో ఓఏఎస్‌లు

గత మూడు రోజులుగా విధులకు దూరంగా ఉన్న ఓఏఎస్, ఓఆర్ఎస్ అధికారులంతా జగన్నాథ ప్రధాన్ అరెస్టుతో శనివారం విధులకు హాజరయ్యారు. ఓఏఎస్ సంఘం అధ్యక్షుడు జ్యోతిరంజన్ మిశ్ర భువనేశ్వర్‌లో విలేకర్లతో మాట్లాడుతూ ఆందోళన విరమించినట్లు తెలిపారు. రత్నాకర్ సాహుపై దాడి ఘటనలో పోలీసులు అయిదుగురు నిందితుల్ని వెంటనే అరెస్టు చేశారు. దీన్ని ప్రేరేపించింది జగన్నాథ ప్రధాన్ అని, ఆయనపై చర్యలు తీసుకోవాలని అధికారులంతా డిమాండ్ చేసి విధులకు హాజరుకాలేదు. దీంతో ప్రభుత్వ పెద్దలు దిగొచ్చారు. జగన్నాథ స్వయంగా లొంగిపోయేలా చేశారు.

చెట్టెక్కడం వచ్చా... ఫోన్ కొనుక్కోవచ్చు..

నెట్‌వర్క్ కోసం ఫోనుతో చెట్టుపై పాట్లు

గ్రామంలో ఒక వ్యక్తి హఠాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. అంబులెన్స్‌ను ఫోన్ చేసేందుకు ప్రయత్నించినా సిగ్నల్స్ లేవు. దీంతో గ్రామస్థుడొకడు పరుగు.. పరుగున గ్రామానికి కిలోమీటరు దూరంలో సిగ్నల్స్ ఉన్న అటవీ ప్రాంతానికి వెళ్లి అంబులెన్స్‌కు ఫోను చేశాడు. తర్వాత అస్వస్థతకు గురైన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు.

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: ఆ గ్రామంలో ఫోన్ కొనుక్కోవాలన్నా, సిమ్ తీసుకోవాలన్నా ముందు చెట్టెక్కడం రావాలి. అదేంటి ఈ నిబంధన పెట్టింది ఎవరు అని ఆశ్చర్యపోకండి.. ఇదో మారుమూల గ్రామస్థుల వ్యథ. సెల్ సిగ్నల్స్ అందక ఓ గ్రామస్థులు పడుతున్న ఇబ్బంది ఇది. అత్యవసరమై అంబులెన్స్‌కు ఫోన్ చేయాలన్నా, పిల్లలు ఆన్‌లైన్ ద్వారా పాఠ్యాంశాలు నేర్చుకోవాలన్నా కష్టాలు తప్పడం లేదు.

గంజాం జిల్లా కుకుడాఖండి సమితిలోని ఖండాళబంధ గ్రామంలో ఫోన్‌లకు సిగ్నళ్లు అందడం లేదు. ఎవరికి ఫోన్ చేయాలన్నా కిలోమీటరు దూరం వెళ్లాల్సిందే. అత్యవసరంగా రాత్రి వేళ ఎవరికైనా ఫోన్ చేయాలంటే ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ అంత దూరం వెళ్తారు. అడవిలో వన్యప్రాణుల భయం వల్ల కొందరు గ్రామస్థులు గుంపుగా టవర్ సిగ్నల్స్ అందుతున్న ప్రాంతానికి వెళ్లి అక్కడి నుంచి అంబులెన్స్‌కు ఫోను చేస్తున్నారు. ఇక విద్యార్థులు ఆన్‌లైన్‌లో చదువుకోవాలంటే అడవిలోని చెట్లు ఎక్కాల్సిందే.

వినతులు వినరే

గ్రామంలో సుమారు యాభై కుటుంబాలున్నాయి. సమీపంలో దట్టమైన అడవి ఉంది. గ్రామంలో చరవాణి సిగ్నల్స్ అందక ప్రజలు అవస్థలు పడుతున్నారు. గ్రామానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో రెండు మొబైల్ టవర్లున్నా, గ్రామానికి వీటి సిగ్నల్స్ అందడంలేదు. బంధుమిత్రులకు ఎవరికైనా ఫోను చేయాలంటే గ్రామస్థులు సమీపాన అటవీ ప్రాంతంలోకి వచ్చి సిగ్నల్స్ అందాక ఫోన్ చేయాల్సి వస్తోందని సురేఖా మల్లిక్, పవిత్ర మల్లిక్, చంద్రా మల్లిక్‌లు విలేకరులకు చెప్పారు. విద్యార్థులు ఇంట్లో ఉండి ఆన్‌లైన్‌లో చదువుకునేందుకు ఈ పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. దీంతో వారు గ్రామం శివారున అటవీ ప్రాంతంలో ప్రమాదకరంగా చెట్ల కొమ్మలపై కూర్చుని చదువుకుంటున్నారు. ఉద్యోగ సంబంధిత, పోటీ పరీక్షలు తదితర వివరాలు ఫోనులో తెలుసుకోలేక యువత ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలో మొబైల్ నెట్‌వర్క్ సమస్యపై అధికారులు, ప్రజా ప్రతినిధులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా, ఫలితం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.



ప్రమాదకరంగా చెట్టు కొమ్మలపై కూర్చుని చదువుకుంటున్న బాలురు

(c) eenadu

సత్సంగ మందిర నిర్మాణానికి మోహన్ పూజలు

గోపాల్‌పుర్, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి మోహన్‌చరణ్‌మాఝి శనివారం పూరీలోని మంగళాఘాట్ పరిధిలో రామచరిత మానస సత్సంగ మందిరం నిర్మాణ పనులకు జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. సద్గురు స్వామి రామభద్రాచార్య, ఆయన శిష్యులు నిర్వహించిన హోమంలో ఆహుతులిచ్చారు. అనంతరం స్వామి బోధనలు విన్న సీఎం ఆశీస్సులు పొందారు.

సద్గురు రామభద్రాచార్యకు ప్రణమిల్లుతున్న సీఎం మోహన్

కన్యకా పరమేశ్వరికి ప్రత్యేక అలంకరణ

పర్లాఖెముండిలోని వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో వారాహి నవరాత్రి మహోత్సవాల సందర్భంగా విశేష అర్చనలు అభిషేకాలు నిర్వహించారు. శుక్రవారం అమ్మవారికి లక్ష పుష్పార్చన, నూతన వెండి కిరీటాల అలంకరణ, వారాహి మూల మంత్ర హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలు జరిగాయి. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. - న్యూస్‌టుడే పర్లాఖెముండి

గుణుపురం: కల్కి అవతారంలో జగన్నాథ, బలభద్రులు

బ్రహ్మపుర నగరంలో..

జయపురం: కల్కి అవతారంలో జగన్నాథుడు

జై జగన్నాథ్..

రథయాత్ర ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు శుక్రవారం జగన్నాథుడు కల్కి, బుద్ధావతారాల్లో భక్తులకు దర్శనమిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా గుండిచా మందిరాల వద్ద పూజలు కొనసాగుతున్నాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సుభద్ర, బలభద్ర సమేత జగన్నాథుడిని దర్శించుకుంటున్నారు. ఈ సందర్భంగా పలుచోట్ల ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరిస్తున్నాయి. - న్యూస్‌టుడే, బృందం

ఖరగ్‌పూర్‌లో..

చిట్‌ఫండ్ బాధితులందరికీ సొమ్ము

భువనేశ్వర్, న్యూస్‌టుడే: చిట్‌ఫండ్ బాధితులందరికీ సొమ్ము చెల్లిస్తామని, మేనిఫెస్టోలో పేర్కొన్నట్లు దానికి కట్టుబడి ఉన్నామని భాజపా రాష్ట్రశాఖ అధ్యక్షుడు మన్మోహన్ సామల్ చెప్పారు. శనివారం భువనేశ్వర్‌లోని పార్టీ కార్యాలయంలో సామల్ విలేకర్లతో మాట్లాడుతూ రానున్న 4 నెలల్లో 5 లక్షల మందికి చెల్లింపులు జరుగుతాయని ముఖ్యమంత్రి మోహన్‌చరణ్‌మాఝి చెప్పారన్నారు. ఆ తర్వాత మిగతావారి దరఖాస్తులు పరిశీలించి సొమ్ము వాపసు చేస్తామన్నారు.

దర్యాప్తునకు సహకరించండి

గోపాల్‌పుర్, న్యూస్‌టుడే: పూరీ గుండిచా మందిరం తొక్కిసలాట ఘటనపై దర్యాప్తు చేస్తున్న అభివృద్ధి కమిషనర్ అనూగార్గ్ శుక్రవారం పూరీ వచ్చారు. 29 తెల్లవారుజామున జరిగిన తొక్కిసలాట ఘటనపై ఎవరైనా వీడియో తీసి ఉంటే దృశ్యాల క్లిప్పింగులు తమకు సమర్పించాలని కోరారు. అనూగార్గ్ విలేకర్లతో మాట్లాడుతూ వీడియో క్లిప్పింగులు భువనేశ్వర్‌లోని ప్రభుత్వ అతిథి భవనానికి ఇవ్వాలన్నారు. ఈ-మెయిల్, వాట్సాప్ ద్వారా పంపించవచ్చన్నారు.

ఈ-గ్రంథాలయం ప్రారంభం

బ్రహ్మపుర బజారు, న్యూస్‌టుడే: బ్రహ్మపుర పురపాలక సంఘం (బీఈఎంసీ) తరఫున 22వ వార్డులో విద్యార్థుల కోసం కొత్తగా ఈ-గ్రంథాలయం సమకూర్చింది. స్టేట్‌బ్యాంక్ ప్రధాన కార్యాలయం రోడ్డులో ఉన్న ప్రజాగ్రంథాలయంలో ఏర్పాటు చేసిన దీన్ని శుక్రవారం బీఈఎంసీ మేయరు సంఘమిత్ర దొళాయి, కమిషనర్ ప్రమేష్ అరవింద రాజేష్కి అతిథులుగా ప్రారంభించారు. రూ.12 లక్షల వ్యయంతో సమకూర్చిన గ్రంథాలయంలో మొత్తం 20 కంప్యూటర్లు, 20మంది కూర్చుని చదువుకునేలా సౌకర్యాలు, ఉచిత వైఫైను కూడా బీఈఎంసీ సమకూర్చింది. ఉపమేయరు కల్యాణి సంఘమిత్ర, ఆరోగ్య పరిడా, సిటీ ఇంజినీర్ మనోజ్ పాత్ర, కార్పొరేటర్లు ఎస్.అపర్ణారావు, గీతారాణి పండా, సొనాలి గంతాయిత్ తదితరులు పాల్గొన్నారు.

గ్రంథాలయాన్ని పరిశీలిస్తున్న మేయరు దొళాయి, కమిషనర్ రాజేష్కి తదితరులు

స్కైమెట్ సంస్థతో ప్రభుత్వ ఒప్పందం

భువనేశ్వర్, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం స్కైమెట్ ప్రైవేటు సంస్థతో వాతావరణ అధ్యయన సేవలకు సంబంధించి ఒప్పందం కుదుర్చుకుంది. గురువారం రాత్రి భువనేశ్వర్‌లో లోక్‌సేవాభవన్‌లో వ్యవసాయ శాఖ బాధ్యతలు పర్యవేక్షిస్తున్న ఉపముఖ్యమంత్రి కనకవర్ధన్ సింగ్‌దేవ్, ఇతర ఉన్నతాధికారుల సమక్షంలో ఒప్పందం జరిగింది. అనంతరం సింగ్‌దేవ్ విలేకర్లతో మాట్లాడుతూ విపత్తు నివారణ, వ్యవసాయ రంగానికి వాతావరణ వివరాలు ఎప్పటికప్పుడు స్కైమెట్ సంస్థ తెలియపరుస్తుందని, ఒప్పందం ప్రకారం ఆయాచోట్ల ఆటోమేటిక్ వెదర్ కేంద్రాలు(ఏడబ్ల్యుఎస్), ఆటోమేటిక్ రెయిన్ గాగ్స్(ఏఆర్‌జీ) కేంద్రాలు ప్రారంభించనుందని తెలిపారు.

8న భాజపా అధ్యక్షుని ఎన్నిక

భువనేశ్వర్, న్యూస్‌టుడే: వాయిదా పడిన రాష్ట్ర భాజపా అధ్యక్షుని ఎన్నిక ఈ నెల 8న జరుగుతుందని ఎన్నికల అధికారి, బాలేశ్వర్ ఎంపీ ప్రతాప్ చంద్ర షడంగి శుక్రవారం భువనేశ్వర్‌లో విలేకర్లకు చెప్పారు. 6న నోటిఫికేషన్ జారీ అవుతుందని, 7న నామినేషన్ల దాఖలు కాగా అవసరమైతే 8న పోలింగ్ జరుగుతుందని తెలిపారు.

పదో తరగతి విద్యార్థికి సత్కారం

పర్లాఖెముండి, న్యూస్‌టుడే: గజపతి జిల్లాలో ప్రభుత్వ పాఠశాల పదో తరగతి విద్యార్థి కామాని శివాంజనేయరావును ఆంధ్రాలోని శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మేజర్ పంచాయతీకి చెందిన రామరాజు ఛారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు పారశెల్లి రామరాజు అభినందించారు. శుక్రవారం గుసాని సమితి గురండి ప్రభుత్వ కృష్ణ చంద్ర గజపతి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బొంతల కోటి ధనంజయ ఆధ్వర్యంలో విద్యార్థి సన్మానించారు. విద్యార్థికి జ్ఞాపికతో పాటు నగదు పురస్కారాన్ని అందించారు.


విద్యార్థికి జ్ఞాపికను అందజేస్తున్న రామరాజు

నగరపాలక సంస్థగా పూరీ

విలేకర్ల సమావేశంలో సీఎం మోహన్

గోపాల్‌పుర్, న్యూస్‌టుడే: తూర్పు తీర పుణ్యధామం పూరీ ప్రముఖ పర్యాటక కేంద్రంగానూ విరాజిల్లుతున్న నేపథ్యంలో పూరీ పురపాలక సంఘం సేవలు తీసుకెళ్లాల్సి ఉన్నాయని ముఖ్యమంత్రి మోహన్‌చరణ్‌మాఝి చెప్పారు. శుక్రవారం సాయంత్రం పూరీలోని ప్రభుత్వ సర్క్యూట్ అతిథి భవనంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. సీఎం విజన్ పూరీలో భాగంగా నగరపాలక సంస్థ(కార్పొరేషన్) హోదా కల్పిస్తున్నామని, శనివారం నుంచి ప్రక్రియ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. పూరీ కార్పొరేషన్ అయ్యాక ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయన్నారు.

నేడు, రేపు కేంద్రమంత్రి పర్యటన

జయపురం: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈనెల 5, 6 తేదీల్లో కొరాపుట్ జిల్లాలో పర్యటించనున్నారు. శుక్రవారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నిత్యానందగండ్ జయపురం భాజపా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని పేర్కొన్నారు.

వంతెనపై చేరిన వర్షపునీరు నిలిచిపోయిన రాకపోకలు

గత వారం రోజులుగా నవరంగపూర్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల చెట్లు, విద్యుత్తు స్తంభాలు నేలకొరగ్గా మార్గాలపై వరదనీరు పోటెత్తింది, రహదారులపై నీరు చేరింది. టెంటులిఖుంటి-ఉంద్రావతి రహదారిపై లమతాగూడ వద్ద ఇంద్రావతి నదిపై ఉన్న వంతెన మీదకు వర్షపునీరు చేరి రాకపోకలు నిలిచిపోయాయి. వంతెన నిర్మాణానికి రూ.6 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు గతేడాది ప్రభుత్వం ప్రకటించినా నేటికీ పనులు ప్రారంభంకాలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. - నవరంగపూర్, న్యూస్‌టుడే

నష్టపోయాం... ఆదుకోండి!

జయపురం, న్యూస్‌టుడే: వారం రోజులుగా కురుస్తున్న వర్షాలు కారణంగా పలుచోట్ల పొలాల్లోకి వరద నీరు చేరగా, గిడ్డంగులు, పొలాల సమీపాల్లో భద్రపరిచిన ధాన్యం తడిచిపోవడంతో మొలకలు వచ్చాయని రైతులు లబోదిబోమంటున్నారు. కొరాపుట్ జిల్లా కుంద్రా సమితిలో రహదారిపై ఆరబెట్టిన ధాన్యం వర్షంలో తడిచిపోవడంతో మండీలో అమ్ముకోలేమని, అప్పులు తీర్చలేమని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. ఈ విషయంపై సమితి వ్యవసాయ శాఖాధికారి తాపస్‌చంద్రను అడగ్గా, నష్టపోయిన కర్షకులు ఫిర్యాదు చేస్తే క్షేత్రపరిశీలన చేసి శాఖ తరఫున ఆర్థిక సహాయం అందజేస్తామని తెలిపారు.

సర్గిగూడ గ్రామంలో గొజ్జలు వచ్చిన ధాన్యం చూపిస్తున్న రైతులు

తొక్కిసలాట ఘటనపై చర్యలకు బిజద వినతి

భువనేశ్వర్, న్యూస్‌టుడే: బిజద ఉపాధ్యక్షుడు దేవీప్రసాద్ మిశ్ర నాయకత్వంలో ఆ పార్టీ ప్రతినిధుల బృందం శుక్రవారం భువనేశ్వర్‌లోని రాజ్‌భవన్‌కు వెళ్లింది. గవర్నరు కంభంపాటి హరిబాబును కలిసి పూరీ తొక్కిసలాట ఘటనలో ముగ్గురు భక్తుల మృతికి సంబంధించి హైకోర్టు న్యాయమూర్తితో దర్యాప్తు చేయించేలా ప్రభుత్వానికి ఆదేశించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు.

రాజ్‌భవన్‌లో గవర్నరు సమక్షంలో వినతిపత్రం చదువుతున్న దేవీప్రసాద్ మిశ్ర, ఆసీనులైన ఇతర నాయకులు

విద్యార్థుల ఆలోచనల్లో మార్పు రావాలి

రాయగడ కళాశాల వ్యవస్థాపక దినోత్సవంలో మంత్రి సూర్యవంశీ

రాయగడ, న్యూస్‌టుడే: విద్యార్థులు కేవలం ఉద్యోగాల కోసమే చదువు అన్న ఆలోచనల్లోంచి బయటకు రావాలని, అప్పుడే నవ సమాజ స్థాపన సాధ్యమవుతుందని ఉన్నత విద్యాశాఖ మంత్రి సూర్యవంశీ సూరజ్ అన్నారు. రాయగడ స్వయం ప్రతిపత్తి కళాశాలలో శుక్రవారం నిర్వహించిన వ్యవస్థాపక దినోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఒడిశా విద్యార్థులు రూపొందించిన డ్రోన్లను ఆపరేషన్ సిందూర్‌లో వినియోగించడంతో, వారికి లభించిన గుర్తింపును ఈ సందర్భంగా మంత్రి ప్రస్తావించారు. ప్రతి జిల్లాలో ఓఎన్‌సీసీ కేంద్రం ఏర్పాటుకు ప్రణాళికలు రచిస్తున్నామన్నారు. అనంతరం ప్లస్‌టూ, ప్లస్‌త్రీ, పీజీ విభాగాల్లో టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు ఆయన ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలను అందజేశారు. కలెక్టర్ పరుల్ పట్వారీ, ఎస్పీ స్వాతి ఎస్.కుమార్, అదనపు కలెక్టర్ నిహార్ రంజన్ కొహర్, కళాశాల ప్రిన్సిపల్ సరస్వతిరాయ్ తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థినికి ప్రశంసాపత్రాన్ని అందజేస్తున్న మంత్రి సూర్యవంశీ

వరద బాధితులకు చేయూతనివ్వండి

సిమిలిగుడ, కొరాపుట్, జయపురం, న్యూస్‌టుడే: కొరాపుట్ జిల్లాలో గతవారం రోజులుగా కురిసే భారీ వర్షాలతో ప్రజల ఆస్తులకు తీవ్ర నష్టం వాటిల్లిందని, నష్టపోయిన బాధితులకు ప్రభుత్వం ఆదుకోవాలని లక్ష్మీపూర్ ఎమ్మెల్యే పవిత్ర శాంత డిమాండ్ చేశారు. దశమంత్‌పూర్‌లో ఆదివాసీ, హరిజన, గాసీ వీధిల్లో ఎమ్మెల్యే పవిత్ర శాంత శుక్రవారం ఉదయం పర్యటించి పరిస్థితి సమీక్షించారు. ● జయపురం సమితిలో వివిధ ప్రాంతాల్లో శుక్రవారం నాటికి 24 ఇళ్లు ధ్వంసమైనట్లు అధికారులు తెలిపారు. పలుచోట్ల చెట్లు, విద్యుత్తు స్తంభాలు నేలకొరిగి రాకపోకలు నిలిచిపోయాయి. తహసీల్దార్ చిత్తరంజన్ పట్నాయక్, ఇంజినీర్ అజయ్‌జానీ, ఆర్ఐలు బాధితులకు పరదాలు అందజేశారు. కొరాపుట్ జిల్లా దశమంత్‌పూర్ సమితిలో మురాన్డ్యాం వద్ద పడవ బోల్తాపడిన ఘటన అనంతరం ఆ ప్రాంతాన్ని శుక్రవారం అదనపు తహసీల్దార్ జగుపూజారి పరిశీలించారు. వర్షాలు తగ్గుముఖం పట్టేంత వరకు పడవ నడపొద్దని సిబ్బందిని ఆదేశించారు.

బాధితులకు సామగ్రిని అందజేస్తున్న ఎమ్మెల్యే పవిత్ర

క్రీడా వసతులపై మంత్రి ఆరా

రాయగడ, న్యూస్‌టుడే: రాయగడ పర్యటనకు వచ్చిన రాష్ట్ర క్రీడలు, యువజన సేవల శాఖ మంత్రి సూర్యవంశీ జిల్లాలోని క్రీడా వసతులపై ఆరా తీశారు. ఇందులో భాగంగా స్థానిక ఇండోర్ స్టేడియం, బాస్కెట్‌బాల్ కోర్టు, టెన్నిస్‌కోర్టు తదితర క్రీడా ప్రాంగణాలను పరిశీలించారు. ఇక్కడ క్రీడాకారులకు అందుబాటులో ఉన్న సౌకర్యాలు, ఎదుర్కొంటున్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. పట్టణంలో ఓ ఈత కొలను నిర్మించేందుకు యోచిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా క్రీడలకు సంబంధించి పలు అంశాలను జిల్లా క్రీడాధికారి షేక్ ఆలీనూర్ మంత్రికి వివరించారు.

బాస్కెట్‌బాల్ కోర్టును పరిశీలిస్తున్న మంత్రి సూరజ్

జాతీయ మినీ గోల్ఫ్ విజేతలకు అభినందన

ట్రోఫీ, పతకాలతో జట్టు క్రీడాకారులు: చిత్రంలో క్రీడాశాఖ సంచాలకుడు మహాపాత్ర్ తదితరులు

బ్రహ్మపుర క్రీడలు, న్యూస్‌టుడే: నాగ్‌పూర్‌లో జరిగిన పదో జాతీయ సబ్‌జూనియర్, జూనియర్ మినీ గోల్ఫ్ పోటీల్లో రాష్ట్ర క్రీడాకారులు ప్రతిభ చాటి మూడోస్థానంలో నిలిచారు. రాష్ట్రానికి చేరుకున్న క్రీడాకారులకు, కోచ్‌కు గురువారం భువనేశ్వర్‌లోని కళింగ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో రాష్ట్ర క్రీడాశాఖ సంచాలకుడు దీపాంకర్ మహాపాత్ర్ పుష్పగుచ్ఛాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. పోటీల్లో రాష్ట్ర జట్టు క్రీడాకారులు 2 పసిడి, 3 రజత, 3 కాంస్యపతకాలు గెలుచుకున్నట్లు క్రీడాశాఖ 'ఎక్స్'లో పేర్కొంది.

విత్తనాల సేకరణ

స్థానిక కాపువీధిలోని ఆంధ్ర మహిళా సమాజం ఆవరణలో గురువారం రాత్రి 'విత్తనాల' సేకరణ కార్యక్రమం జరిగింది. డాక్టర్ శ్రీరాం రంగారావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆంధ్ర మహిళా సమాజం, బ్రహ్మపుర సబుజ వాహిని సహకరించాయి. హరిత ఉద్యమంలో భాగస్వాములైన మహిళలు మామిడి టెంకలు, పనస, నేరేడు తదితర పిక్కల్ని బ్రహ్మపుర సబుజ వాహిని అధ్యక్షుడు శిబరామ్ పాణిగ్రహికు అందజేశారు. –న్యూస్‌టుడే, బ్రహ్మపుర నగరం

అనధికార తినుబండారాల అమ్మకాల గుట్టురట్టు

ఖరగ్‌పూర్-సంత్రాగాచి సెక్షన్ల మధ్య మచేదా రైల్వేనిలయంలో ఐదు, ఆరు ప్లాట్‌ఫాంలపై అనుమతి లేని పానీయాలు, తినుబండారాల అమ్మకాల గుట్టురట్టు చేశారు. శుక్రవారం డివిజన్ కమర్షియల్, క్యాటరింగ్ ఇన్‌స్పెక్టర్‌తో కలిసి దాడులు చేసినట్లు పేర్కొన్నారు. అనాధికారంగా విక్రయాలు జరిపితే చర్యలు తీసుకుంటామని చెప్పారు. –న్యూస్‌టుడే ఖరగ్‌పూర్.

పాఠశాలలో వన మహోత్సవం

పక్షుల సంరక్షణకు ఉద్యమిస్తున్న 'ఆంచలిక వికాస్ పరిషత్' (గుంఠొబంధొ) ఆధ్వర్యంలో శుక్రవారం మధ్యాహ్నం గంజాం జిల్లా కుకుడాఖండి సమితిలో లంజియా గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో వన మహోత్సవం నిర్వహించింది. ఈ సందర్భంగా మొక్కలు నాటి, వాటి సంరక్షణపై చైతన్యానికి పరిషత్ ప్రతినిధులు విద్యార్థులకు చిత్రలేఖనం, సాధారణ విజ్ఞానం పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు. –న్యూస్‌టుడే, బ్రహ్మపుర నగరం

ఉచిత ప్రసాద వితరణ

జగన్నాథుని రథయాత్ర ఉత్సవాల్లో భాగంగా పర్లాఖెముండి పట్టణంలోని గుండిచా ఆలయ ప్రాంగణంలో శుక్రవారం ఉచిత ప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు. సుమారు 3 వేల మందికి పైగా భక్తులకు ప్రసాద వితరణ చేశారు. జిల్లాతో పాటు చుట్టుపక్కల గ్రామాలు, శ్రీకాకుళం జిల్లా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని దేవతామూర్తులను దర్శించుకున్నారు. అనంతరం ప్రసాదాన్ని స్వీకరించారు. – న్యూస్‌టుడే, పర్లాఖెముండి

కొరియా గ్రామాల పరిరక్షకుడు గదాధర్ ఇక లేరు

గదాధర్ స్వైన్ (పాతచిత్రం)

సిమిలిగుడ, న్యూస్‌టుడే: ఒడిశా-ఆంధ్ర రాష్ట్రాల మధ్య కొన్ని దశాబ్దాలుగా వివాదాస్పదంగా ఉన్న కొఠియా గ్రామాలను పరిరక్షించే వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్న గదాధర్ స్వైన్(70) గురువారం అర్ధరాత్రి అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. ఈయన 1973లో రెవెన్యూశాఖలో ఉద్యోగిగా చేరారు. తొలి పోస్టింగ్ కొఠియా కార్యాలయంలో వచ్చింది. నాటి నుంచి ఆయన ఆ ప్రాంత గిరిజనులకు సుపరిచితులు. 2011లో ఉద్యోగవిరమణ చేసి కొఠియా కోసం పనిచేస్తూ వచ్చారు. ఎప్పుడు ఎలాంటి ఆందోళనలు, ఉద్యమాలు, ప్రభుత్వ కార్యక్రమాలు జరిగినా ఆయన పాల్గొని గళం వినిపించేవారు. గిరిజనులకు ప్రతి విషయంలో అండగా నిలిచారు. ఇటీవల జరిగిన రథయాత్ర వేడుకల్లోనూ ఆయన కీలక పాత్ర పోషించారు. గదాధర్ మృతి పట్ల ఎమ్మెల్యే రామ్‌చంద్ర కడం, మాజీ ఎంపీ జయరామ్ పంగి, మాజీ ఎమ్మెల్యే ప్రపుల్లకుమార్ పంగి, సమితి అభివృద్ధి అధికారి రామకృష్ణ నాయక్, తహసీల్దార్ బహుదూర్ సింగ్ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.

EENADU Classifieds

REAL ESTATE

HOUSE FOR SALE

JOBS

Earn Extra Income online through Work from Home in Wellness Industry. 101, SP Res. Rd # 4, B.Hills, Hyd. 8919964679, 8309903743

SECURITY GUARDS

ప్రకటన చిన్నదైనా స్పందన అతివేగం ఈనాడు క్లాసిఫైడ్స్ 5 లైన్ల ప్రకటన కేవలం 315 /- (GST 5% అదనం) మాత్రమే సంప్రదించండి: 8008597609

గమనిక

ఈనాడు

దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు సంప్రదించండి

Cell: 80085 97609

ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి

Cell: 80081 11237

చేపలు పట్టేందుకు వెళ్లి.. అనంత లోకాలకు

ఒకరి మృతదేహం లభ్యం, మరొకరి ఆచూకీ గల్లంతు

జయపురం, న్యూస్‌టుడే: చేపలు పట్టేందుకు వెళ్లి చెరువులో మునిగిపోయి ఒకరు మృతి చెందగా, మరొకరు గల్లంతైన ఘటన కొరాపుట్ జిల్లా కొట్పాడ్ సమితి గిర్లా పంచాయతీలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చిత్తాగావ్ గ్రామానికి చెందిన డుమర పూజారి(46), చిత్రగూడకు చెందిన ధమర పూజారి(48) శుక్రవారం ఉదయం చేపలు పట్టేందుకు వెళ్లి కాలు జారిపోయి ఇద్దరూ చెరువులో మునిగిపోయారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. డుమర మృతదేహాన్ని బయటకు తీయగా ధవర ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది.

లారీ, కారు ఢీ.. ఇద్దరి దుర్మరణం

భువనేశ్వర్, న్యూస్‌టుడే: సుందర్‌గఢ్ జిల్లా కొయిడా ఠాణా పరిధిలోని ఏరియాన్ కూడలి వద్ద శుక్రవారం ఉదయం కారును లారీ ఎదురుగా ఢీకొంది. ఘటనా స్థలంలో కారులోని ఇద్దరు మృతిచెందగా, నలుగురు గాయపడ్డారు. పోలీసులు క్షతగాత్రుల్ని రవుర్కెలా ఐజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. మృతులు, గాయపడినవారు బిహార్, ఝార్ఖండ్ వాసులుగా తెలిసింది.

బస్సు, ద్విచక్రవాహనం ఢీ.. వృద్ధురాలు..

రాయగడ గ్రామీణం, న్యూస్‌టుడే: రాయగడ సాయి ఇంటర్నేషనల్ కూడలిలో బస్సు, ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో పెంట ఉలక(65) మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కొలనరా సమితి సూరి పంచాయతీ బొడొపోదిరి గ్రామానికి చెందిన పెంట ఉలకతో పాటు అమె మనవళ్లు ఇద్దరితో కలిసి రాయగడకు ఆమె ద్విచక్రవాహనంపై బయలుదేరారు. సాయి ఇంటర్నేషనల్ కూడలి వద్దకు వచ్చే సరికి ఎదురుగా వస్తున్న ఓ ప్రైవేటు పాఠశాల బస్సు వీరిని ఢీకొంది. ఘటన స్థలంలో ఉలక మృతి చెందగా మిగిలిన ఇద్దరికి స్వల్ప గాయాలు అయ్యాయి. గాయపడిన ఇద్దరిని జిల్లా ఆసుపత్రికి తరలించారు.

చరవాణి లాక్కెళ్లిన దుండగులు

జయపురం, న్యూస్‌టుడే: జయపురం పట్టణం బోయి వీధికి చెందిన ప్లస్2 విద్యార్థి పి.జయవంత్ శుక్రవారం సాయంత్రం ట్యూషన్‌కు వెళుతుండగా ఇద్దరు దుండగులు ద్విచక్ర వాహనం మీద వచ్చి చరవాణి లాక్కెళ్లారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు.

సీసీటీవీ కెమెరాలో రికార్డయిన దృశ్యం

టిప్పర్ ఢీకొని ఒకరి మృతి

నవరంగపూర్, న్యూస్‌టుడే: టిప్పర్ ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన డాబుగావ్ ఠాణా పరిధిలో బారిగావ్ బస్టాండు సమీపంలో జరిగింది. ఐఐసీ గోపాల్‌కృష్ణ తెలిపిన వివరాల మేరకు.. బారిగావ్ ప్రాంతానికి చెందిన రాజుయాదవ్(56) శుక్రవారం ఉదయం నడుచుకుంటూ వెళుతుండగా. . డాబుగావ్ నుంచి బారిగావ్ వైపుగా వెళ్తున్న టిప్పర్ బస్టాండు సమీపంలో ఆయనను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రాజు చికిత్స పొందుతూ మృతిచెందాడు. చోదకుడు మాఘిగూడ ప్రాంతంలో వాహనాన్ని నిలిపి పరారయ్యాడు. మృతదేహాన్ని రహదారిపై ఉంచి కుటుంబ సభ్యులు ఆందోళన చేయగా, టిప్పర్ యజమాని ఆ కుటుంబానికి రూ.2.5 లక్షలు నష్టపరిహారం అందజేశారు.

పురుగుల మందు తాగి బాలిక ఆత్మహత్య

నవరంగపూర్, న్యూస్‌టుడే: పురుగుల మందు తాగి కిశోర బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన నవరంగపూర్ ఉమ్మర్‌కోట్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలో ఒకటో వార్డుకు చెందిన నబీనా మాలి(17) ఈ నెల 1వ తేదీ రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో విషం తాగి అస్వస్థతకు గురైంది. కుటుంబ సభ్యులు బాలికను ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

రుషికుల్యా నదిలో మునిగి మృత్యువాత

బ్రహ్మపుర నగరం: గంజాం జిల్లా ధారాకోట ఠాణా పరిధిలో శారదాపూర్ పంచాయతీలోని లక్ష్మీపూర్ గ్రామంలో గురువారం నదికి స్నానానికి వెళ్లిన అదే గ్రామానికి చెందిన సీతారామ్ గౌడ (69) అనే వృద్ధుడు ప్రమాదవశాత్తూ కాలు జారి నదిలో పడి మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పరీక్షకు తరలించారు.

ట్రాక్టర్ పైనుంచి పడి కార్మికుడు కన్నుమూత

జయపురం, న్యూస్‌టుడే: పని పూర్తి చేసుకుని తిరిగి ఇంటికి ట్రాక్టర్‌పై వెళ్తుండగా కార్మికుడు కిందపడి మృతిచెందిన ఘటన జయపురం సమితిలో జరిగింది. ఐఐసీ సచ్చీంద్రప్రధాన్ తెలిపిన వివరాల మేరకు.. బొయిపరిగుడ ఠాణా పరిధిలో ఘమర గ్రామానికి చెందిన దైతారి పొర్జ(23) గురువారం రాత్రి ఉమురి పంచాయతీ మకాపుట్-దుర్గాభట్టా వైపు ట్రాక్టర్ మీద కూర్చొని వెళ్తున్నాడు. జాతీయ రహదారి-326పైన డుగరంబి ప్రాంతంలో అకస్మాత్తుగా పైనుంచి కింద పడిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతడిని జిల్లా ప్రధానాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతిచెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ట్రాక్టర్‌ను సీజ్ చేసి దర్యాప్తు ప్రారంభించారు.

రూ.10 కోట్ల చిట్ మోసం: 11 ఏళ్ల తర్వాత చిక్కిన జీఎం

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: గంజాం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో 'గ్రీన్ ఇండియా' పేరిట చిట్ సంస్థల శాఖలు ప్రారంభించి, ప్రజలకు అధిక వడ్డీ ఆశ చూపి, సుమారు రూ.10 కోట్ల వరకూ వసూలు చేసి బోర్డు తిప్పేసింది. పదకొండేళ్లుగా పరారీలో ఉన్న సంస్థ సంచాలకుడు, జనరల్ మేనేజరు (జీఎం) రంజన్ పరిడా ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. బ్రహ్మపురలో సూరజ్ విహార్‌లోని ఇంట్లో ఉన్న ఆయనను గంజాం జిల్లా జగన్నాథప్రసాద్ ఠాణా పోలీసులు స్థానిక పోలీసుల సహకారంతో గురువారం అరెస్టు చేశారు.

విదేశీ మద్యం పట్టివేత.. ఇద్దరి అరెస్టు

జయపురం, న్యూస్‌టుడే: విదేశీ మద్యం రవాణా చేస్తున్న కేసులో జయపురం అబ్కారీ శాఖాధికారులు శుక్రవారం ఇద్దరిని అరెస్టు చేశారు. ఏఎస్ఐ బలరామ్‌దాస్ తెలిపిన వివరాల మేరకు.. శాఖ తరఫున పలుచోట్ల తనిఖీలు నిర్వహించగా నువాగూడ ప్రాంతానికి చెందిన హరిజన్, పడేయికెరా ప్రాంతానికి చెందిన మహిళ తమ ప్రాంతాల్లో మద్యం విక్రయించేందుకు విదేశీ మద్యం తీసుకెళ్తూ అధికారులకు చిక్కారు. అధికారులు ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

గోడ కూలి తల్లీకుమారుడికి గాయాలు

రాయగడ గ్రామీణం, న్యూస్‌టుడే: జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు కొలనరా సమితి కర్లకోన పంచాయతీ గదపగూడలో ఇంటిగోడ కూలి తల్లీకుమారుడు గాయపడ్డారు. గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి గోడ కూలిపోయింది. ఇంట్లో నిద్రిస్తున్న తల్లి సబిత బిడిక, అమె ఏడెళ్ల కుమారుడు చంద్రశేఖర బిడిక గాయపడ్డారు. క్షతగాత్రులను రాయగడ జిల్లా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న సమితి అధికారులు గ్రామానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు.

భార్యతో గొడవపడి.. గాయపరుచుకున్న యువకుడు

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: స్థానిక ఖారవేళనగర్‌కు చెందిన ఓ యువకుడు శుక్రవారం ఉదయం కుటుంబ కలహాల నేపథ్యంలో ఇంట్లో భార్యతో గొడవ పడి కోపంతో పదునైన ఆయుధంతో తన గొంతుపై గాయం చేసుకున్నారు. తర్వాత ఎమ్కేసీజీ ఆసుపత్రి అత్యవసర విభాగంలో చికిత్స కోసం చేరాడు.

శ్మశానంలో జూదం

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: గంజాం జిల్లా గొళంత్రా ఠాణా పరిధిలోని గిరిసోల గ్రామం శివారున శ్మశానంలో గురువారం రాత్రి జూదం ఆడుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేశారు. ఐదుగురిని పట్టుకుని రూ.18,200ల నగదు, నాలుగు చరవాణులు, ఆరు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.

వరాల తల్లి వారాహి

ప్రత్యేక అలంకరణలో అమ్మవారు


పూజల్లో పాల్గొన్న మహిళలు

సాలూరు, న్యూస్‌టుడే: పట్టణంలోని కామాక్షి అమ్మవారి ఆలయంలో వారాహి మాత నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం సామూహిక కుంకుమ పూజలు చేశారు. దేవీ ఉపాసకులు సత్యం మాస్టర్ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు జరిగాయి. వందల సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

ఎరువుల కొరత లేకుండా చూడండి

పాచిపెంట, న్యూస్‌టుడే: రైతులను ఎరువుల కోసం కొందరు వ్యాపారులు ఇబ్బంది పెడుతున్నారని, అవసరం లేని డీఏపీ, యూరియా బలవంతంగా అంటగడుతున్నారని ఉప ఎంపీపీ రవీంద్ర ఆరోపించారు. పాచిపెంటలో ఎంపీపీ ప్రమీల అధ్యక్షతన శుక్రవారం జరిగిన మండల సమావేశంలో పలువురు ప్రశ్నలు వేశారు. ఎరువులు ఆర్ఎస్కేల ద్వారా పంపిణీ చేయాలని సర్పంచులు యుగంధర్, లచ్చయ్య, ఏఎంసీ అధ్యక్షుడు సూర్యనారాయణ కోరారు. ఇప్పటివరకు 600 టన్నుల ఎరువులు ఇచ్చామని, ఇంకా తెప్పిస్తామని ఏవో తిరుపతిరావు తెలిపారు. పాచిపెంటకు రెండేళ్ల క్రితం జల్‌జీవన్ పనులు మంజూరైనా చేపట్టలేదని ఎంపీటీసీ సభ్యుడు ఏడుకొండలు చెప్పారు. గుత్తేదారులు ముందుకు రాకపోవడంతో రద్దయినట్లు జేఈ రామాంజనేయులు తెలిపారు. ఎంపీడీవో పాత్రో, ఎంఈవో సతీష్‌కుమార్, ఉప ఎంపీపీ నారాయణ, అధికారులు పాల్గొన్నారు.

ఏవోను ప్రశ్నిస్తున్న రవీంద్ర

జారిపోతారు.. జాగ్రత్త..!

ఇది జియ్యమ్మవలస మండలంలోని పెదమేరంగి కూడలి నుంచి రామినాయుడువలస వెళ్లే రహదారి. ఈ మార్గంలో కన్నపుదొరవలస మీదుగా పూతికవలస, కురుపాం వెళ్తారు. ఇది మట్టి రోడ్డు కావడంతో చిన్నపాటి వర్షం పడినా రోడ్డు బురదగా మారడంతో చోదకులు, పాదచారులు అవస్థలు పడుతున్నారు. శాశ్వత రహదారి మంజూరు చేయాలని స్థానికులు కోరుతున్నారు. – న్యూస్‌టుడే: జియ్యమ్మవలస

చిత్తడి నేలకు రక్షణ ఛత్రం..!

- సంరక్షణకు చర్యలు
- జాతీయ హరిత ట్రైబ్యునల్ తీర్పు అమలు దిశగా కసరత్తు

– న్యూస్‌టుడే, సోంపేట

జిల్లాలో చిత్తడి నేలల సంరక్షణకు కమ్యూనిటీ రిజర్వుగా నోటిపై చేసే చర్యలపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. సలీం అలీ సెంటర్ ఫర్ ఆర్నిథాలజీ అండ్ నేచురల్ హిస్టరీ (సాకాన్) గుర్తించిన ప్రకారం ఉత్తర్వులు జారీ చేయాలని సోంపేట పర్యావరణ పరిరక్షణ సంఘం ప్రతినిధులు కొన్నేళ్లుగా జాతీయ హరిత ట్రైబ్యునల్‌లో (ఎన్జీటీ) పోరాటం చేస్తున్నారు. రెండేళ్ల కిందటే తీర్పు ఇచ్చినప్పటికీ మార్పు రాలేదని ఎన్జీటీ నోటీసులు జారీ చేయడంతో చట్టం ద్వారా రక్షణ కల్పించడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా చిత్తడి నేలలున్న పంచాయతీల నుంచి రక్షణ చర్యలకు సంబంధించిన తీర్మానాలు సేకరించి ట్రైబ్యునల్‌కు అందజేసేలా సన్నాహాలు సాగుతున్నాయి. సామాజిక అటవీ ప్రాంతంలో భాగం చేసి అటవీ శాఖకు రక్షణ బాధ్యతలు అప్పగించడానికి రంగం సిద్ధం చేస్తున్నారు.

సోంపేట వద్ద బీల చిత్తడి నేలల ప్రాంతం

ఎట్టకేలకు కదలిక

కమ్యూనిటీ రిజర్వ్‌గా గుర్తించిన తర్వాత 3 నెలలకు ఒకసారి వివరాలు తెలియజేయాలని సూచిస్తూ ఎన్జీటీ కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. రెండేళ్ల కిందటే నివేదిక అందజేసినప్పటికీ ప్రభుత్వ పరంగా చర్యలు లేకపోవడంతో కోర్టు ధిక్కారం కింద విశ్రాంత ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ, పర్యావరణవేత్తలు డాక్టర్ కృష్ణమూర్తి, మృత్యుంజయరావు ఎన్జీటీని ఆశ్రయించారు. ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా అటవీశాఖాధికారి ఈ అంశంపై ప్రభుత్వ విప్ బెందాళం అశోక్‌తో చర్చించారు. బీల ప్రాంతంలో చిత్తడి నేలల సంరక్షణకు తీసుకుంటున్న చర్యలు వివరించారు.

రిజర్వు ప్రాంతంగా గుర్తించేలా చర్యలు

కూటమి ప్రభుత్వం ఏర్పడగానే ముఖ్యమంత్రి చంద్రబాబుకు బీల ప్రాంతంలోని చిత్తడి నేలల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని.. ఉద్యమకారులపై కేసులు ఎత్తివేయాలని కోరాం. ఎన్జీటీ తీర్పు అమలుకు వీలుగా చిత్తడి నేలలను రిజర్వ్ ప్రాంతంగా గుర్తించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. - బెందాళం అశోక్, ప్రభుత్వ విప్

అరుదైన జాతులకు ఆవాసం..

సోంపేట, కంచిలి, కవిటి మండలాల పరిధిలో బీల ప్రాంతం 20 కి.మీ. మేర విస్తరించి ఉంది. 4 వేల ఎకరాలు ఎప్పుడూ నీటి నిల్వతో కళకళలాడతాయి. సోంపేట బీలలో 493 ఔషధ మొక్కలు, చెట్లు, 149 రకాల దేశీయ, సంచార పక్షి జాతులు, 20 వేలకు పైగా నీటి పక్షులు, అరుదైన సర్పాలు, అడవి పందులు, ఇతర జంతువులు ఆవాసం పొందుతున్నట్లు గుర్తించారు. థర్మల్ విద్యుత్కేంద్రం కోసం కేటాయించిన పెద్ద బీల పరిధి రుషికుద్ద, బెంకిలి, బారువ, గొల్లగండి పంచాయతీల్లో 1,590.92 ఎకరాలు చిత్తడి నేలలే. మాణిక్యపురం పంచాయతీ పరిధిలో చిన్న బీల, ఇద్దివానిపాలెం పరిధిలో తంపర నేలలు మరో 2,400 ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి. సోంపేట మండలం బారువ కంబ ప్రాంతం నుంచి కవిటి మండలం ఇద్దివానిపాలెం వరకు చిత్తడి నేలల సంరక్షణకు చర్యలు చేపట్టడంతో పాటు ఎకో టూరిజం అభివృద్ధి చేసే దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి.

అడుగడుగునా గోతులు.. తప్పని అవస్థలు

న్యూస్‌టుడే, సోంపేట

సోంపేట, మందస మండలాల పరిధిలో తీర ప్రాంతం, ఉద్దానం గ్రామాలు రాకపోకలు సాగించే ఎర్రముక్కాం రోడ్డు అధ్వానంగా మారింది. కొన్నేళ్లుగా మరమ్మతులు, నిర్వహణకు నోచుకోకపోవడంతో దారి పొడవునా గోతులు ఏర్పడి రాళ్లు తేలాయి. ఆటోలు, ద్విచక్ర వాహనాలు తరచూ ప్రమాదాలకు గురవుతున్నప్పటికీ చర్యలు తీసుకోకపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

అధ్వానంగా మారిన ఎర్రముక్కాం రహదారి

ఉద్దానం రహదారి నిర్వహణకు దూరం

100 మీటర్లకో మలుపు

రాణిగాం-ఎర్రముక్కాం రహదారి సోంపేట, మందస మండలాల పరిధిలో ఉద్దానం గ్రామాలకు అనుసంధాన మార్గంగా ఉపయోగపడుతుంది. నేరుగా 15 గ్రామాలు, అనుసంధాన రహదారులతో మరో 30 గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తారు. 5 కి.మీ. పైగా రోడ్డు గోతులతో అధ్వానంగా మారింది. ఎక్కడికక్కడ కోతకు గురైంది. 100 మీటర్లకు ఒక మలుపు ఉండటంతో ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించడం లేదు. ఇరువైపులా జీడి తోటలుండటంతో ఎలుగుబంట్లు సంచరిస్తుంటడంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. రోడ్డు అధ్వానంగా మారడంతో బస్సులు పూర్తిస్థాయిలో నడపడం లేదు. విద్యార్థులు, రైతులు, మత్స్యకారులు, ఇతర వర్గాల ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

కానరాని హెచ్చరిక బోర్డులు

మలుపుల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. నిర్వహణ లేకపోవడంతో పనికి రాని మొక్కలు, పొదలు పెరిగిపోయాయి. బెర్ముల పరిస్థితి సరిగా లేకపోవడంతో వాహనాలు తప్పుకోడానికి సమస్యలు నెలకొంటున్నాయి.

బీటీ రోడ్డు నిర్మించాలి..

తిత్లీ తుపాను తరువాత రాణిగాం-ఎర్రముక్కాం రహదారి పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పినప్పటికీ పట్టించుకోలేదు. ఎక్కడికక్కడ గోతులు ఏర్పడి రాకపోకలకు వాహనదారులు అవస్థలు పడుతున్నారు. బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టి సమస్య పరిష్కరించాలి. – బి.ఈశ్వరి, సర్పంచ్, సిరిమామిడి

ప్రతిపాదనలు పంపాం..

రహదారి నిర్మాణానికి రూ.1.50 కోట్లతో ప్రతిపాదనలు పంపాం. అనుమతులు రాగానే బీటీ రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకుంటాం. మలుపుల వద్ద హెచ్చరిక బోర్డుల ఏర్పాటుకు ప్రయత్నిస్తాం. – ధనుంజయ్, ఏఈఈ, పీఐయూ

మొక్కలతో పర్యావరణానికి రక్షణ

మొక్కలతోనే పర్యావరణానికి రక్షణ అని స్ఫూర్తి మహిళా మండలి అధ్యక్షురాలు బి.రాధ పేర్కొన్నారు. శుక్రవారం సాలూరులో రామాకాలనీలో మొక్కలు నాటడం, పెంచడంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఇంటి ఆవరణలోనూ మొక్కలు నాటాలన్నారు. – న్యూస్‌టుడే, సాలూరు

ఐఆర్ ప్రకటించాలని ఆందోళన

సాలూరు, న్యూస్‌టుడే: ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీ ఉద్యోగులకు ఐఆర్ ప్రకటించి, సమస్యలు పరిష్కరించాలని డిపో వద్ద ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు నిరసన తెలిపారు. 2019లో ఇచ్చిన ఉత్తర్వులను యథావిధిగా అమలు చేసి, డీఏ బకాయిలు చెల్లించాలి. అర్హులకు పదోన్నతులు ఇవ్వాలని డిపో కార్యదర్శి కిరణ్ కోరారు. ఆర్టీసీ ఆధ్వర్యంలో ఎలక్ట్రికల్ బస్సులు కొనుగోలు చేయాలన్నారు. కారుణ్య నియామకాలు చేపట్టాలన్నారు. జోనల్ సహాయ కార్యదర్శి నారాయణరావు, టీఆర్.బాబు, కాంతారావు, త్రినాథరావు, ఉద్యోగులు పాల్గొన్నారు.

గొంతులో గరళం

న్యూస్‌టుడే పరిశీలన

రక్షిత నీటి పథకాల చెంత కానరాని శుభ్రత

న్యూస్‌టుడే, పార్వతీపురం

వెళ్లేదారి లేకుండా ట్యాంకుల చుట్టూ తుప్పలు.. శిథిల స్థితికి చేరిన మెట్ల మార్గాలు.. కనిపించని క్లోరినేషన్ తేదీలు.. ఇదీ జిల్లాలో పలు గ్రామాల్లో రక్షిత నీటి ట్యాంకుల వద్ద దుస్థితి. వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. జ్వరాలతో ఆసుపత్రుల్లో రోగులు పెద్దసంఖ్యలో చేరుతున్నారు. అలసత్వం చేయకుండా అధికారులు అప్రమత్తం కావాల్సిన సమయమిది.

రెండేళ్లైనా మరమ్మతులు లేవు..

సాలూరు: పట్టణంలోని గాంధీ పార్కు నీటి పథకం రెండేళ్ల కిందట శుభ్రం చేశారు. 2023లో ట్యాంకు మెట్లు విరిగిపోవడంతో ఇప్పటి వరకు మరమ్మతులు చేయలేదు. పట్టణంలోని 50 వేల మంది ప్రజలకు రోజూ 3.50 ఎంఎల్‌డీ తాగునీరు అందిస్తున్నారు. పదేళ్ల కిందట ఒరియావలసలో నిర్మించిన ట్యాంకు మెట్లు విరిగిపోవడంతో శుభ్రత నోచుకోవడం లేదు. 'నీటి సరఫరా కేంద్రం వద్ద పంపింగ్ చేసేటపుడు క్లోరినేషన్ చేస్తాం. ప్రతిరోజూ నీటి పరీక్షలు నిర్వహించి రక్షిత నీరందిస్తున్నాం' అని పుర కమిషనర్ ప్రసాద్ తెలిపారు.

శుభ్రపరిచిన తేదీ వివరాలు లేకుండా ఇలా..

తుప్పు పట్టిన పైపులు

సీతంపేట: మినీ గురుకులం సమీపంలో 2009లో ఏర్పాటు చేసిన మంచినీటి సరఫరా పథకం మెట్లు నాచుపట్టాయి. ట్యాంకుకు నీరు ఎక్కించే పైపులు తుప్పు పట్టాయి.

విరిగిన మెట్లు

బలిజిపేట: మండలంలోని అంపావల్లి పైలెట్ ప్రాజెక్టు పరిధిలోని వెంగళరాయపురం, జగ్గాపురవలస గ్రామాలకు తాగునీరందించేందుకు అంపావల్లి గ్రామంలో నిర్మించిన ఓవర్‌హెడ్ ట్యాంకు మెట్లు సగానికి పైగా విరిగిపోయాయి. దీంతో ఈ ట్యాంకు శుభ్రతకు నోచుకోవడం లేదు. విషయాన్ని గ్రామీణ నీటి సరఫరా విభాగం జేఈ పవన్‌కుమార్ వద్ద ప్రస్తావించగా.. పరిశీలించి తదుపరి చర్యలు చేపడతామన్నారు.



పరిసరాలు అధ్వానం

సీతానగరం: మండలంలోని రంగంపేట గ్రామ పంచాయతీ పరిధిలో రక్షిత పథకం పరిసరాలు తీరిది. ట్యాంకును 15 రోజులకోసారి శుభ్రం చేయాల్సి ఉండగా అక్కడ పరిసరాలు నెలల తరబడి శుభ్రత చేయలేదనేలా కనిపిస్తున్నాయి. శుభ్రం చేసిన, తదుపరి తేదీ వివరాల నమోదు లేదు.

క్లోరినేషన్ వట్టి మాటే

భామిని: మండల కేంద్రమైన భామినిలో నీళ్ల ట్యాంకుకు ఎటువంటి శుభ్రత, క్లోరినేషన్ చేపట్టడం లేదు. శుభ్రత వివరాలు తెలిపే బోర్డు సైతం లేదు. ట్యాంక్ పైకి వెళ్లే ఇనుప మెట్లు పూర్తిగా విరిగిపోయాయి.

చేయాల్సిందిలా..

◆ 15 రోజులకోసారి ట్యాంకులను శుభ్రం చేయాలి. ◆ కాలాలతో సంబంధం లేకుండా క్లోరినేషన్ తప్పనిసరి. ◆ క్షేత్రస్థాయిలో ఎంపీడీవోలు, కార్యదర్శులు, గ్రామీణ నీటి సరఫరా అధికారులు పర్యవేక్షించాలి. ◆ వర్షాకాలంలో కాచిన నీటిని ఉపయోగించేలా ప్రజలకు అవగాహన కల్పించాలి. ◆ ఏడాదికి రెండుసార్లు నీటి పరీక్షలు చేసి, లోపాలుంటే సరిచేయాలి. ◆ పథకాలు, పైపులైన్లు మరమ్మతులకు గురైతే సకాలంలో బాగుచేయాలి.

రెండు కిలోల గంజాయితో ఒడిశా వాసి అరెస్టు

ఇచ్ఛాపురం, న్యూస్‌టుడే: ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా కె.నౌగాం గ్రామ పంచాయతీ లుహనియా గ్రామానికి చెందిన భీరాసింధు నాయక్ 2 కిలోల గంజాయి రవాణా చేస్తుండగా ఇచ్ఛాపురం పట్టణ ఎస్సై ఎం.ముకుందరావు అరెస్టు చేశారని సీఐ ఎం.చిన్నంనాయుడు తెలిపారు. ఆయన చెప్పిన వివరాల మేరకు.. భీరాసింధునాయక్ తన స్వగ్రామానికి చెందిన గంజాయి వ్యాపారి ఒబ్బ నాయక్ ద్వారా తప్తపాణి వద్ద మరో వ్యక్తి వద్ద గంజాయి కొనుగోలు చేశాడు. ఆయన ద్వారా తమిళనాడుకు సరుకు రవాణా చేయడానికి గుర్తు తెలియని వ్యక్తి ద్వారా ఆర్డర్ తీసుకున్నాడు. శుక్రవారం శరత్ వద్ద 2 కిలోల గంజాయి రూ.5 వేలకు కొనుగోలు చేశాడు. బస్సులో ఇచ్ఛాపురం వచ్చి రైలులో తమిళనాడు వెళ్లే ప్రయత్నంలో ఉండగా పోలీసులకు చిక్కాడని సీఐ వివరించారు. అతన్ని అరెస్టు చేసి గంజాయి, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

పార్వతీపురంలో రగడ

పార్వతీపురం పురపాలక, న్యూస్‌టుడే: పురపాలక సంఘంలో అధ్యక్షురాలు బి.గౌరీశ్వరి, కమిషనర్ సీహెచ్ వెంకటేశ్వర్లు మధ్య వివాదం రేగుతూనే ఉంది. ఈనెల 3న ఎమ్మెల్యే విజయచంద్ర పట్టణంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ప్రొటోకాల్ ప్రకారం పుర అధ్యక్షురాలు, కౌన్సిల్ సభ్యులకు సమాచారం ఇవ్వకపోవడంతో కమిషనర్‌ను ఛాంబర్‌కు పిలిచి ప్రశ్నించారు. ప్రజా ప్రతినిధులంటే కనీస గౌరవం లేదా అని ప్రశ్నించారు. అభివృద్ధి కార్యక్రమాలకు తాము అడ్డంకి కాదని, ఆ వార్డు సభ్యుడిగా తనకు తెలియజేయకపోవడం ఎంతవరకు సమంజసమని మాజీ 29వ వార్డు కౌన్సిలర్ వై.త్రినాథ్ నిలదీశారు. కార్యక్రమాల విషయం తనకు కూడా తెలియదని కమిషనర్ వెంకటేశ్వర్లు సమాధానమిచ్చారు. ఉపాధ్యక్షురాలు కె.రుక్మిణి, కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు.

కమిషనర్ తీరుపై అసంతృప్తి

గతంలోనూ కౌన్సిల్ సాధారణ సమావేశంలో ఎజెండా ప్రవేశ పెట్టే విషయంలో ఇద్దరి మధ్య వివాదం నెలకొంది. అధ్యక్షురాలు పిలిచినా కమిషనర్ వెళ్లకపోవడంతో ఆమెతో పాటు కౌన్సిల్ సభ్యులు ఆర్డీ, కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ప్రతి విషయంలోనూ కమిషనర్ తీరు ఏకపక్షంగా ఉందని ఆరోపించారు. ఆయనపై కౌన్సిల్ సభ్యులతో పాటు ఉద్యోగులు సైతం ఆర్డీకి ఫిర్యాదులు చేశారు.

పారిశుద్ధ్యం అధ్వానం..

పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘంలో కొన్నిచోట్ల కాలువల వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో మురుగు నీరు రహదారులపై పారుతోంది. రోటరీనగర్, శివాజీనగర్ ప్రాంతాల సరిహద్దు మార్గంలో ఇళ్ల నుంచి వాడుక నీరు పెరటి వైపు విడిచిపెడుతుండటంతో పరిసరాలు అధ్వానంగా మారి రాకపోకలకు ఇబ్బంది పడుతున్నారు. కార్మికులను పంపి మురుగు నీరు రహదారిపై లేకుండా చర్యలు తీసుకుంటామని పారిశుద్ధ్య విభాగం ఇన్‌ఛార్జి వెంకటేష్ తెలిపారు. – న్యూస్‌టుడే, పలాస

ప్రహరీ నిర్మించరూ..

కంచిలి మండలం బొనమాలిలో ప్రాథమిక పాఠశాలకు ప్రహరీ లేకపోవడంతో గ్రామస్థులు, ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో కట్టెలతో కంచె ఏర్పాటు చేశారు. పశువుల నుంచి రక్షణకు తాత్కాలికంగా చర్యలు తీసుకున్నామని స్థానికులు తెలిపారు. ఈ విషయమై ఎంఈవో చిట్టిబాబును 'న్యూస్‌టుడే' సంప్రదించగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని.. అనుమతులు రాగానే ప్రహరీ నిర్మిస్తామని తెలిపారు. – న్యూస్‌టుడే, కంచిలి గ్రామీణం

దుర్వాసన భరించలేకున్నాం..

పలాస మండలం శాసనాం చిన్న వీధిలోని కాలువలో పూడిక తీయకపోవడంతో దుర్వాసన వ్యాపిస్తోంది. మురుగు నీరు నిలిచిపోవడంతో దోమలు విజృంభిస్తున్నాయని.. తరచూ అనారోగ్యం బారిన పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని చెబుతున్నారు. ఈ విషయమై డిప్యూటీ ఎంపీడీవో మెట్ట వైకుంఠరావును 'న్యూస్‌టుడే' సంప్రదించగా త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. – న్యూస్‌టుడే, పలాస గ్రామీణం

శిథిలం..భయం భయం

వజ్రపుకొత్తూరులో పశు వైద్య కార్యాలయం శిథిలావస్థకు చేరుకుంది. గోడలన్నీ బీటలు వారాయి. పైకప్పు పెచ్చులూడుతోంది. మరమ్మతులు చేపట్టకపోవడంతో సిబ్బంది విధులు నిర్వహించడానికి ఆందోళన చెందుతున్నారు. పశు పోషకులకు ఇబ్బందులు తప్పడం లేదు. కొత్త భవనం నిర్మించాలని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని పశు వైద్యాధికారి పాపారావు తెలిపారు.– న్యూస్‌టుడే, వజ్రపుకొత్తూరు

ప్రమాదకర కూడలి

ఇచ్ఛాపురం బజారు కూడలిలో ట్రాఫిక్ నియంత్రణకు నాలుగేళ్ల కిందట ఏర్పాటు చేసిన వేదిక ప్రమాదకరంగా మారింది. ఇరుకైన కూడలిలో అది అడ్డంగా తిరగడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. సరి చేయించి వినియోగంలోకి తీసుకురావాలని.. ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని పట్టణ వాసులు కోరుతున్నారు. పరిశీలించి చర్యలు తీసుకుంటామని పట్టణ ఎస్సై ఎం.ముకుందరావు తెలిపారు. –న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం

ఉద్యాన తోట.. ఉపాధి బాట

న్యూస్‌టుడే, పార్వతీపురం, పాలకొండ

ఉపాధి హామీ పథకంలో ఉద్యాన పంటల సాగుకు జిల్లా అధికారులు శ్రీకారం చుట్టారు. ఇంత వరకూ మట్టి పనులకు ప్రాధాన్యం ఇచ్చారు. జిల్లాలో తోటల పెంపకం అంటే జీడి, మామిడి వినిపించేది. వాటికి బదులుగా ఆదాయం సమకూరే వివిధ రకాల తోటల వైపు దృష్టి కేంద్రీకరించాలని కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్ ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కొబ్బరి మొక్కలు పెంచేలా ప్రణాళికలు రూపొందించారు.

జిల్లావ్యాప్తంగా 4,500 ఎకరాల్లో మొక్కల పెంపకాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో 2,700 ఎకరాల్లో కొబ్బరి తోటలు పెంచేందుకు నిర్ణయించారు. జలవనరుల గట్లు, పంచాయతీల పరిధిలో ఖాళీగా ఉన్న స్థలాలు లక్ష్యంగా తీసుకొన్నారు.

గుమ్మలక్ష్మీపురం మండలం ఒప్పంగిలో కొబ్బరి మొక్కలు వేసేందుకు గుంతలు తవ్వుతున్న కూలీలు

మహిళా సంఘాలకు బాధ్యతలు

వీటి సం'రక్షణ' బాధ్యతను స్వయం సహాయక సంఘాల సభ్యులకు అప్పగించాలని నిర్ణయించారు. నిర్వహణ, పెంపకాన్ని ఉపాధి పథకం సహకారంతో వారే చూస్తారు. కొబ్బరి చెట్ల దిగుబడి వచ్చిన తర్వాత వాటిపై వచ్చే ఆదాయాన్ని ఆయా సంఘ సభ్యులందరికీ వర్తించేలా ప్రణాళిక రూపొందించారు.

మహిళా సంఘాలతో సాగు నిర్వహణకు చర్యలు

◆ గ్రామాల్లో చెరువులు, జలాశయాల గట్లపైన కొబ్బరి మొక్కల పెంపకానికి అధికారులు చర్యలు చేపడుతున్నారు.

◆ ఈ నెల 10లోగా మొక్కలను కొనుగోలు చేసి నాటే కార్యక్రమాన్ని ప్రారంభించేలా చర్యలు చేపడుతున్నారు. ఎకరానికి 60 మొక్కలు చొప్పున నాటనున్నారు.

ప్రభుత్వ నర్సరీల నుంచి కొనుగోలు

మొక్కలను ప్రభుత్వం నిర్వహిస్తున్న నర్సరీల నుంచి తెప్పించి నాటేందుకు జిల్లా నీటి యాజమాన్య సంస్థ యోచిస్తోంది. ఒక్కో మొక్క కొనుగోలు ధరను ప్రభుత్వమే నిర్ణయించింది. ఒకవేళ లబ్ధిదారులే మొక్కలు కొనేందుకు ముందుకొస్తే ప్రభుత్వం నిర్దేశించిన ధరను చెల్లిస్తుంది. ఈ నెల 10 నుంచి మొక్కలు నాటే పనులు ప్రారంభించనున్నారు.

లక్ష్యం ఇలా..

నియోజకవర్గం	విస్తీర్ణం(ఎకరాల్లో)
కురుపాం	2,000
పాలకొండ	1,150
సాలూరు	1,050
పార్వతీపురం	300

మొక్కలకు ఎంత ఇస్తారంటే..

మొక్క	ఒక్కోదాని ధర(రూ.లలో)
కొబ్బరి (పోలి బ్యాగులో)	90
కొబ్బరి సీడిలింగ్	60
జీడిమామిడి	40
మామిడి	40
మునగ	08
చింత	55
సీతాఫలం	40
పనస	08

ఏర్పాట్లు చేస్తున్నాం: ప్రభుత్వ నర్సరీల నుంచి కొబ్బరి మొక్కలు తెప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. జిల్లాకు 1.65 లక్షల కొబ్బరి మొక్కలు అవసరం. వీటి కోసం ప్రయత్నిస్తున్నాం. - కె.రామచంద్రరావు, పీడీ, డ్వామా

బాధితులకు అండగా సహాయనిధి

పార్వతీపురం గ్రామీణం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న పేద, బడుగు వర్గాలకు అండగా సీఎం సహాయ నిధి నుంచి నగదు అందిస్తున్నట్లు ఎమ్మెల్యే బి.విజయచంద్ర పేర్కొన్నారు. శుక్రవారం ఆయన క్యాంపు కార్యాలయంలో బలిజిపేట మండలంలోని అరసాడ లక్ష్మి కుటుంబానికి రూ.47 వేలు విలువైన చెక్కు అందించారు.

బియ్యం పంపిణీదారుపై చర్యలకు డిమాండు

సీతానగరం, న్యూస్‌టుడే: సీతానగరం ఉన్నత పాఠశాలకు మధ్యాహ్న భోజనానికి బియ్యం సరఫరా చేసిన పంపిణీదారుడిపై చర్యలు తీసుకోవాలని సీపీఎం మండల కమిటీ సభ్యులు ఈశ్వరరావు, వెంకటరమణ, రాము డిమాండు చేశారు. శుక్రవారం పాఠశాలలో నిల్వలు పరిశీలించారు. బియ్యంలో తెలుపు, సుంకి పురుగులు గుర్తించారు. బియ్యం శుభ్రం చేసేందుకు ఇబ్బందులు పడుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. తహసీల్దారు ప్రసన్నకుమార్‌కు వినతిపత్రం ఇచ్చారు. దీనిపై హెచ్ఎం ప్రసన్నలక్ష్మి మాట్లాడుతూ.. ఇదే గదిలో పాతబియ్యం నిల్వలు ఉన్నాయని, వాటి ద్వారా పెరుగులు వచ్చినట్లు చెప్పారు.

(c) eenadu

మహనీయుల త్యాగనిరతి ఆదర్శనీయం

పింగళి వెంకయ్య చిత్రపటానికి పూలమాల వేస్తున్న జేసీ సూరజ్

నరసరావుపేట అర్బన్, న్యూస్‌టుడే: మహనీయుల త్యాగనిరతి, దేశభక్తి ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని సంయుక్త కలెక్టర్ సూరజ్ గనోరే అన్నారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామ రాజు జయంతి, జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య వర్ధంతిని కలెక్టరేట్‌లో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారి చిత్రపటాలకు జేసీ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. డీఆర్వో మురళి మహనీయుల జీవిత చరిత్ర వివరించారు. ఆర్డీవో మధులత, ఏవో లీలా సంజీవకుమారి, తహసీల్దారు వేణుగోపాల్, కలెక్టరేట్ ఉద్యోగులు ఉన్నారు.

9 మండలాల్లో భూముల రీసర్వే పూర్తి

నరసరావుపేట అర్బన్, న్యూస్‌టుడే: గత ప్రభుత్వ హయాంలో నిర్వహించిన భూముల రీసర్వేలోని లోపాలను సరిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం చేపట్టిన రీసర్వే తొమ్మిది మండలాల్లో పూర్తయింది. ప్రభుత్వం గతేడాది రెవెన్యూ సదస్సులు నిర్వహించి రైతుల అభ్యంతరాలను ఆధారాలు సహా స్వీకరించింది. విచారణ చేసి రీసర్వే ద్వారా రైతుల భూములకు హద్దులు, ప్రభుత్వ భూములు, గ్రామకంఠం తదితరాలను నిర్ధారించారు. యడ్లపాడు, చిలకలూరిపేట, నాదెండ్ల, నరసరావుపేట, రొంపిచర్ల, నకరికల్లు, పెదకూరపాడు, నూజండ్ల, శావల్యాపురం మండలాల్లో రీసర్వే ప్రక్రియ పూర్తి

యాజమాన్య హక్కు పత్రాలు పంపిణీకి సిద్ధం

చేశారు. 47,265 భూమి యాజమాన్య హక్కు పత్రాలు, పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీకి సిద్ధం చేశారు.

మార్గదర్శకాలు రాగానే.. 'జిల్లాలో రీసర్వే పూర్తయిన భూములకు సంబంధించి యాజమాన్య పత్రాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. వీటిని రైతులకు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉంది. భూపరిపాలన విభాగం చీఫ్ కమిషనర్ నుంచి మార్గదర్శకాలు రాగానే పంపిణీకి చర్యలు తీసుకుంటాం' అని జేసీ సూరజ్ గనోరే తెలిపారు.

మూడు శాఖలపైనే చర్చ

■ సాఫీగా జడ్పీ సర్వసభ్య సమావేశం ■ వరికపూడిశెల ఎత్తిపోతల పూర్తి చేస్తా: ఎంపీ

జిల్లా పరిషత్తు (గుంటూరు) : అజెండాలో 13 శాఖల అంశాలు చేర్చినా.. చివరకు మూడు శాఖలపై చర్చతోనే జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం ముగించారు. మిగిలిన శాఖలపై చర్చకు సమయం లేదంటూ.. సభ్యులను ప్రశ్నలు అడగమని చెప్పి మమ అనిపించారు. శుక్రవారం నిర్వహించిన ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశానికి ఛైర్‌పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా అధ్యక్షత వహించగా.. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు చొరవ తీసుకుని సభను నడిపించారు. మొత్తం 56 మంది సభ్యులకుగాను 51 మంది హాజరయ్యారు.

సమావేశం నిర్వహిస్తున్న జడ్పీ ఛైర్‌పర్సన్ హెనీ క్రిస్టినా

● పల్నాడు జిల్లాలో వరికపూడిశెల ఎత్తిపోతలకు అనుమతులు తీసుకొచ్చిన ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజల కలలు నెరవేర్చాలని వైకాపా ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం, రొంపిచర్ల జడ్పీటీసీ సభ్యుడు పిల్లి ఓబుల్‌రెడ్డి కోరారు. పార్టీలకతీతంగా ఎంపీని అభినందిస్తున్నామని, పథకానికి ఆయన పేరు పెట్టాలని సూచించారు. ఆ పనులకయ్యే రూ. 2,400 కోట్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి తీసుకొచ్చి పూర్తి చేస్తామని ఎంపీతోపాటు శాసనసభలో ప్రభుత్వ చీఫ్‌విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు చెప్పారు.

● లిఫ్ట్ ఇరిగేషన్ సొసైటీలు ఏ పార్టీ అధికారంలో ఉంటే.. ఆ పార్టీ నాయకులకు ఆదాయ వనరులుగా మారుతున్నాయని ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ పేర్కొన్నారు.

● కౌలురైతులకు పూర్తిస్థాయిలో రుణాలివ్వాలని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ కోరారు. రైతులకు అన్నదాత సుఖీభవ కింద కేంద్రం విడుదల చేసే రూ. 6 వేలు కలిపి రాష్ట్ర ప్రభుత్వం రూ. 20 వేలు ఇవ్వనుందని ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, చీఫ్ విప్ జి.వి.ఆంజనేయులు వివరించారు.

● పల్నాడు జిల్లాలో అనధికార లేఔట్లకు బాధ్యులపై చర్యలు తీసుకోవడంతోపాటు రైతుల సమ్మతి లేకుండా వాణిజ్య భూములుగా మార్చిన వాటిని రద్దు చేస్తామని అమరావతి ఎంపీపీ మేకల హనుమంతరావు అడిగిన ప్రశ్నకు సమాధానంగా కలెక్టరు పి.అరుణ్ బాబు స్పష్టం చేశారు.

● అమరావతి-సత్తెనపల్లి రహదారిలోని జడ్పీకి చెందిన 2.50 ఎకరాల భూమి ఆక్రమణకు గురైనా చర్యలు తీసుకోలేదని కో-ఆప్షన్ సభ్యుడు హష్మి సభ దృష్టికి తీసుకురాగా.. విచారణ చేసి ఆక్రమణలు తొలగిస్తామని ఛైర్‌పర్సన్ హెనీ క్రిస్టినా, సీఈవో జ్యోతిబసు హామీ ఇచ్చారు. సమావేశంలో గుంటూరు, పల్నాడు జిల్లాల కలెక్టర్లు ఎస్.నాగలక్ష్మి, అరుణ్ బాబు, ఎమ్మెల్యేలు కన్నా లక్ష్మీనారాయణ, నక్కా ఆనంద్ బాబు, ధూళిపాళ్ల నరేంద్రకుమార్, భాష్యం ప్రవీణ్, బాపట్ల డీఆర్వో, మూడు జిల్లాల అధికారులు పాల్గొన్నారు.

జాతీయ మెగా లోక్ అదాలత్ నేడు

గుంటూరు లీగల్, న్యూస్‌టుడే: జిల్లావ్యాప్తంగా న్యాయస్థానాల్లో కక్షిదారుల కేసులను పరిష్కరించేందుకు శనివారం జాతీయ మెగా లోక్‌అదాలత్ నిర్వహించనున్నారు. ఇందుకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయికల్యాణ్ చక్రవర్తి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సివిల్, క్రిమినల్ కేసులను స్థానిక అన్ని న్యాయస్థానాల్లో పరిష్కరించనున్నారు. గుంటూరులో జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయికల్యాణ్ చక్రవర్తి కొన్ని కేసులను స్వయంగా పరిష్కరించనున్నారు. ఆయనతోపాటు అదనపు జిల్లా న్యాయమూర్తులు షమ్మి సర్వీన్ సుల్తానాబేగం, వై.నాగరాజ, వీఏఎల్ సత్యవతి, సీహెచ్ వెంకటనాగశ్రీనివాసరావు, ఆర్.శరత్‌బాబు, కె.నీలిమ, సీనియర్ సివిల్ జడ్జిలు, జూనియర్ సివిల్ జడ్జిలు కూడా కేసులు పరిష్కరించేందుకు సంబంధిత న్యాయస్థానాల్లో ప్రత్యేక బెంచిలు ఏర్పాటు చేశారు. మరోవైపు క్రిమినల్ కేసులు పరిష్కరించేందుకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జియాఉద్దీన్ తెలిపారు.

వడ్డించిందంతా ఆరగించారు!

ఈనాడు డిజిటల్, నరసరావుపేట, న్యూస్‌టుడే బృందం

పరిశీలన

విద్యార్థుల ఆరోగ్యమే ధ్యేయంగా.. బడికి వచ్చిన వారంతా తినేలా చూడటం లక్ష్యంగా కూటమి ప్రభుత్వం మధ్యాహ్న భోజనంలో సన్నబియ్యం ప్రవేశపెట్టింది. ప్రస్తుత విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే ప్రభుత్వ బడుల్లో సన్నబియ్యంతో భోజనం వడ్డిస్తున్నారు. జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అమలెలా ఉందో శుక్రవారం 'ఈనాడు, న్యూస్‌టుడే బృందం' పరిశీలించింది. ప్లేటు లోంచి చెత్త బుట్టలోకి వెళ్లే వృథా తగ్గినట్టు.. వడ్డించిన భోజనమంతా విద్యార్థులు తినడం కనిపించింది. కూరల్లో నాణ్యత పెంచితే ఇంటి నుంచి భోజనం తెచ్చుకునేవారి సంఖ్య పూర్తిగా తగ్గుతుందని చెప్పొచ్చు.

మొత్తం విద్యార్థులు	1,24,425 మంది
హాజరైన వారు	1,04,714 మంది
భోజనం చేసింది	99,594 మంది

చిలకలూరిపేట పాఠశాలలో భోజనం వడ్డన

● నకరికల్లు జడ్పీ ఉన్నత పాఠశాలకు 375 మంది విద్యార్థులు హాజరవగా.. 365 మంది మధ్యాహ్న భోజనం ఆరగించారు. గత విద్యా సంవత్సరం సగటున వంద మంది ఇంటి నుంచి భోజనం తెచ్చుకునే వారు. శుక్రవారం పది మంది మాత్రమే ఇంటి భోజనం తిన్నారు. ● చిలకలూరిపేట పురపాలక ఉన్నత పాఠశాలకు 334 మంది విద్యార్థులకు 243 మంది హాజరవగా. 200 మంది మధ్యాహ్న భోజనం చేశారు. 43 మంది

సన్నబియ్యంతో.. గతంతో పోలిస్తే తగ్గిన వృథా

ప్రభుత్వ బడుల్లో 'మధ్యాహ్న భోజనం' తీరిది

ఇంటి నుంచి తెచ్చుకున్న ఆహారం తిన్నారు. భోజనం చేసేందుకు స్థలం లేకపోవడంతో వరండాలో ఇరుకిరుకుగా కూర్చొని తింటున్నారు. ● వినుకొండ మండలం ఏనుగుపాలెం ఉన్నత పాఠశాలలో 147 మంది విద్యార్థులకు 129 మంది హాజరవగా.. అందరూ మధ్యాహ్న భోజనం చేశారు. ● గురజాల ఉన్నత పాఠశాలలో 95 శాతం మంది మధ్యాహ్న భోజనం ఆరగించారు. ● నరసరావుపేట మున్సిపల్ బాలికలు, బాలుర ఉన్నత పాఠశాలల్లో ఇప్పటికీ పలువురు విద్యార్థులు ఇంటి భోజనం తెచ్చుకుంటున్నారు. గతంతో పోలిస్తే ఇలాంటి వారి సంఖ్య తగ్గింది.

గుర్తించిన అంశాలివీ..

నరసరావుపేట: ఇంటి నుంచి తెచ్చుకున్న భోజనం చేస్తున్న విద్యార్థినులు

■ నరసరావుపేట, చిలకలూరిపేట, సత్తెనపల్లి, వినుకొండ పట్టణాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లోని బడుల్లో ఎక్కువ శాతం మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేస్తున్నారు. ■ కొందరు ఇళ్ల నుంచి కూరలు తెచ్చుకుని.. బడిలో వడ్డించిన అన్నం తింటున్నారు. ■ పప్పులో చిక్కదనం కోసం ఏజెన్సీల నిర్వాహకులు శనగపిండి వాడుతున్నారు. ■ సన్నబియ్యం అన్నం బాగున్నా.. కూరల నాణ్యత ఇంకాస్త మెరుగుపడాలని కొందరు విద్యార్థులు సూచించారు.

కొండ పండగకు ఏర్పాట్లు పూర్తి

తొలి ఏకాదశి తిరునాళ్ల 6న

వినుకొండ, న్యూస్‌టుడే

ఉత్సవ విగ్రహాలు

తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం నిర్వహించే వినుకొండ తిరునాళ్లకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మూడేళ్ల కిందట రాష్ట్ర ప్రభుత్వం తిరునాళ్లను అధికారికంగా గుర్తించాక ఏటా జిల్లా యంత్రాంగం పర్యవేక్షిస్తోంది. తిరునాళ్ల నిర్వహణపై ఈ ఏడాది ఇప్పటికే రెండు సార్లు వివిధ శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. కొండపైకి వాహనాలు సక్రమంగా వెళ్లేందుకు ఘాట్ రోడ్డులో ఏర్పడిన గుంతల్లో కంకర డస్ట్ పోసి రోలింగ్ చేశారు. దారి పొడవునా బారికేడ్లు, విద్యుత్తు దీపాలు ఏర్పాటు చేశారు. రామలింగేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో తాత్కాలికంగా గది ఏర్పాటుచేసి భక్తుల దర్శనార్థం స్వామి ఉత్సవ విగ్రహాలు ఏర్పాటుచేశారు. అఖండ దీపం వెలిగించే పీఠానికి రంగులు వేసి సిద్ధం చేశారు. కొండపై ఆర్టీసీ బస్సులు నిలిచేందుకు స్థలం కేటాయించారు. అన్నదానానికి ఏర్పాట్లుచేశారు. కొండ దిగువన ప్రయాణికులు బస్సు ఎక్కే ప్రాంతంలో తొక్కిసలాటకు అవకాశం లేకుండా క్యూలైన్ ఏర్పాటు చేశారు. కొండపైకి ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నట్లు డీఎం నాగేశ్వరరావు తెలిపారు. ఎన్నెస్పీ కాలనీ స్థలాన్ని ప్రభలకు, జూనియర్ కళాశాల మైదానాన్ని ఇతర సాంస్కృతిక కార్యక్రమాలకు కేటాయించారు. సుమారు లక్ష మంది భక్తులు వస్తారని అంచనా అని.. అందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు తెలిపారు.

భారీ బందోబస్తు.. తొలి ఏకాదశి, మొహర్రం ఒకేరోజు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. గత ఏడాది తిరునాళ్ల సమయంలో పట్టణంలో హత్య ఘటన చోటు చేసుకోవడంతో ఈ సంవత్సరం ముందస్తు చర్యలు తీసుకున్నారు. సుమారు 500 మంది సిబ్బందిని నియమించడంతో పాటు రౌడీషీటర్లను అదుపులోకి తీసుకుని బైండోవర్ చేస్తున్నారు. పర్యవేక్షణకు అదనపు ఎస్పీని నియమించారు.

పండగ విశిష్టత.. రావణుడు అపహరించిన సీత జాడ గురించి జటాయువు పక్షి ద్వారా శ్రీరామచంద్రుడు ఈ కొండపై విన్నందున దీనిని విన్నకొండ అని.. కాలక్రమేణా వినుకొండగా పేరు స్థిరపడిందని చెబుతుంటారు. సాక్షాత్తు శ్రీరాముడు రామలింగేశ్వరస్వామి పేరుతో ప్రతిష్ఠించిన శివలింగాన్ని తొలి ఏకాదశి నాడు దర్శించుకుంటే పుణ్యం దక్కుతుందని భక్తుల విశ్వాసం.

అసౌకర్యం కలగనీయం.. 'భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కొండపైన, కింద తాత్కాలిక మరుగుదొడ్లు, మంచినీటి సౌకర్యం, వైద్య శిబిరాలు ఏర్పాట్లు చేస్తున్నాం. పట్టణ ప్రధాన వీధులను అలంకరించాం. భక్తులు స్వామిని దర్శించుకునేందుకు క్యూలైన్లు ఏర్పాటు చేశాం' అని మున్సిపల్ కమిషనర్ సుభాష్‌చంద్రబోస్, పట్టణ సీఐ శోభన్‌బాబు, దేవాదాయ శాఖ అధికారులు సుధాకరరెడ్డి, హనుమంతరావు తెలిపారు.

బీఈడీ ఫలితాలు విడుదల

ఏఎన్‌యూ, న్యూస్‌టుడే : ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలోని బీఈడీ కళాశాలల్లో మార్చి, మే నెలల్లో నిర్వహించిన పరీక్షల ఫలితాలను సీఈ ఆలపాటి శివప్రసాద్ శుక్రవారం విడుదల చేశారు. మొదటి సెమిస్టర్ 7,301 మంది రాయగా 5,760 మంది, మేలో ప్రత్యేక మొదటి సెమిస్టర్ 92 మందికి 75 మంది, మార్చిలో జరిగిన ప్రత్యేక మొదటి సెమిస్టర్ 34 మంది రాయగా 32 మంది ఉత్తీర్ణత సాధించారని ఆయన తెలిపారు. పరీక్ష పత్రాల పునఃమూల్యాంకనానికి 14లోపు ఒక్కో పేపర్‌కు రూ.1860 చెల్లించాలని వివరించారు.

సంక్షేమ సహాయకులకు బదిలీల ఉత్తర్వులు నేడు

జిల్లాపరిషత్తు (గుంటూరు), న్యూస్‌టుడే: ఉమ్మడి గుంటూరు జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయాల సంక్షేమ సహాయకుల బదిలీల ప్రక్రియ తుదిదశకు చేరింది. జూన్ 30న బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి విఘాతం కలగకుండా చూసేందుకు ఈ నెల 5 వరకు సచివాలయాల ఉద్యోగులను బదిలీ చేయవద్దని ప్రభుత్వం ఆదేశించింది. కౌన్సెలింగ్ పూర్తయినా బదిలీ ఉత్తర్వులను అధికారులు జారీ చేయలేదు. జిల్లాలో 590 మందికిపైగా సహాయకులను బదిలీ చేసేందుకు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు శుక్రవారం జాబితా రూపొందించారు. శనివారం ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు సమాచారం.

దుర్గమ్మా.. బోనం అందుకోవమ్మా



ఆషాఢ మాసం శుక్రవారం సందర్భంగా పట్టణ మహిళలు కనకదుర్గమ్మకు బోనాలు సమర్పించారు. ఇళ్లలో బోనాలు తయారు చేసుకుని.. చీర, జాకెట్, వడికట్టు బియ్యం, పూలు, గాజులు, పసుపు కుంకుమలతో పాటు తీసుకొచ్చి సమర్పించారు. అమ్మవారిని పూలతో ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు.

\- న్యూస్‌టుడే, పిడుగురాళ్ల

బోనాలతో ఆలయానికి వచ్చిన మహిళలు

ధాన్యం అమ్మినా.. దైన్యమే

➺ కొనుగోలు చేసిన జిల్లా మార్కెటింగ్ శాఖ
➺ 40 రోజులైనా డబ్బులందక ఆందోళన

క్రోసూరు, అచ్చంపేట, వినుకొండ రూరల్, న్యూస్‌టుడే

రబీలో పండించిన వరి ధాన్యం అమ్మకాలు చేసిన రైతులకు 40 రోజులుగా డబ్బు అందలేదు. క్రోసూరు, బెల్లంకొండ, వినుకొండ మండలాల్లో వరి ధాన్యం రబీలో అధిక విస్తీర్ణంలో సాగు చేశారు. ఈ ఏడాది రబీ పంటకు సాగునీరు సకాలంలో అందక పంట దిగుబడి తగ్గింది. దీనికి తోడు బహిరంగ మార్కెట్‌లో ధర లేక రైతులు తాము పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన జిల్లా మార్కెటింగ్ శాఖ కొనుగోలు కేంద్రంలో అమ్మారు. కొనుగోలు కేంద్రంలో క్వింటా రూ.2320 ధర ప్రకటించారు. వారికి సకాలంలో ధాన్యం సొమ్ము అందక ఇబ్బందులకు గురతున్నారు.

❖ క్రోసూరు, బెల్లంకొండ మండలాల్లోని ఆవులవారిపాలెం, దొడ్లేరు, బెల్లంకొండ, కందిపాడు, నాగిరెడ్డిపాలేనికి చెందిన 30 మంది రైతులకు చెందిన 3,120 క్వింటాళ్ల ధాన్యాన్ని జిల్లా మార్కెటింగ్ శాఖ కొనింది. ఈ సొమ్ము 40 రోజులు దాటినా అందలేదని రైతులు పేర్కొంటున్నారు. పలుమార్లు కొనుగోలు కేంద్రం సిబ్బందిని అడిగినా సరైన సమాధానం రాలేదని వాపోతున్నారు.

దొడ్లేరులో నిల్వ చేసిన బస్తాలు

❖ వినుకొండ మండలం పెదకంచర్లకు చెందిన సుమారు 20 మంది రైతులు స్థానిక రైతు సేవా కేంద్రం ద్వారా మే 25న 800 క్వింటాళ్ల ధాన్యం 75 కిలోల బస్తా రూ.1700 చొప్పున అమ్మారు. సుమారు రూ.18 లక్షలు నేటికీ రైతుల ఖాతాల్లో జమ కాలేదు.

అప్పుల వాళ్లు ఒత్తిడి చేస్తున్నారు.. 'ధాన్యం కొనుగోలు కేంద్రం వారికి 330 బస్తాలు అమ్మి 40 రోజులు దాటినా డబ్బులు జమ కాలేదు. వరి కోత మిషన్‌కు అద్దె, కూలి ఖర్చులు చెల్లించాల్సి ఉంది. ఎరువుల దుకాణం వారి వద్ద అప్పు చేశాం. వెంటనే డబ్బులు వస్తాయని కేంద్రంలో ధాన్యం అమ్మినా. అప్పుల వాళ్లు ఒత్తిడి చేస్తున్నారు. మళ్లీ విత్తనాలు నాటే సీజన్ వచ్చింది. డబ్బులు త్వరగా ఇప్పించాలి' అని దొడ్లేరుకు చెందిన తాళ్లూరి రాంబాబు అన్నారు.

వడ్డీ భారం పెరుగుతోంది.. 'స్థానిక వ్యాపారులే నయమనిపించారు. రైతు సేవా కేంద్రం ద్వారా అమ్మితే ధాన్యం నగదు ఇంత వరకు రాలేదు. ఆలస్యం అయ్యే కొద్దీ అప్పులకు వడ్డీ భారం పెరుగుతోంది' అని రైతు మోతుకూరి శ్రీనివాసరావు తెలిపారు.

రెండు నెలలైనా అందలేదు.. 'నేను 17 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు కేంద్రంలో అమ్మి రెండు నెలలైనా డబ్బులు రాలేదు. నాకు రూ.3.90 లక్షలు రావాల్సి ఉంది. బంగారం తాకట్టు పెట్టి రుణం తీసుకొని పంట సాగు చేశా. ఎరువుల దుకాణం వారికి వడ్డీతో అప్పు చెల్లించాల్సి ఉంది' అని అక్కల సాంబిరెడ్డి పేర్కొన్నారు.

వారం రోజుల్లో జమవుతాయి .. 'మే నెల 14లోపు ధాన్యం విక్రయించిన రైతులందరికి నగదు జమ చేశాం. ఆ తర్వాత సేకరించిన ధాన్యం రైతులకు వారంలో జమ చేస్తాం. సాంకేతిక సమస్యలతో ఆలస్యమైంది. రైతులెవరూ ఆందోళన చెందవద్దు' అని జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్ నారదముని వివరించారు.

ప్రయాణికుల సదుపాయాలకు రూ.5.03 కోట్లు

గుంటూరు రైల్వే, న్యూస్‌టుడే: గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలోని ఎనిమిది స్టేషన్లలో ప్రయాణికులకు మెరుగైన సదుపాయాల కల్పనకు రూ.5.03 కోట్లు కేటాయించారు. ఇందుకు సంబంధించిన టెండరు ప్రక్రియ ప్రారంభమైంది. రేపల్లె, మాచర్ల, వినుకొండ, కురిచేడు, కంభం, గిద్దలూరు, నంద్యాల, మిర్యాలగూడ స్టేషన్లలో వివిధ రైళ్లకు సంబంధించిన సమాచారం తెలిపే బోర్డులు ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యంగా స్టేషన్‌లోకి రాగానే ఏ రైలు ఎన్ని గంటలకు వస్తుంది? ఎప్పుడు బయలుదేరుతుంది? ఏ ప్లాట్‌ఫాం మీదికి వస్తుందో తెలియజేసేందుకు వీలుగా సూచిక బోర్డులను అందుబాటులోకి తేనున్నారు. అలాగే కోచ్ ఇండికేషన్ బోర్డులు బిగించనున్నారు. రైలు రాక ముందే ఏ బోగీ ఎక్కడ ఆగుతుందో తెలియజేసే ఎల్ఈడీ బోర్డులు ఏర్పాటు చేయనున్నారు.

ప్రమాదాల నుంచి రక్షణకు కవచ్

గుంటూరు రైల్వే, న్యూస్‌టుడే: రైళ్లను ప్రమాదాల బారి నుంచి కాపాడటంలో అత్యంత కీలకమైన 'కవచ్' వ్యవస్థ గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో తొలిసారి అందుబాటులోకి తెస్తున్నారు. ఒక రైలును మరో రైలు వెనక నుంచి ఢీకొట్టడం, ప్రతికూల వాతావరణంలో సిగ్నల్ కనిపించక ప్రమాదకరంగా ముందుకెళ్లడం వంటి అనేక సమస్యలకు ఇది పరిష్కారం చూపుతుంది. ఒకదానికొకటి ఎదురెదురుగా వస్తే ఈ వ్యవస్థ గుర్తించి బ్రేకులు వేస్తుంది. దీన్ని వీలైనంత వేగంగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం రూ.98.16 కోట్ల అంచనా వ్యయంతో ఇప్పటికే టెండర్ల ప్రక్రియ ప్రారంభించారు.

నాలుగు మార్గాల్లో.. కవచ్ విధానాన్ని తొలిదశలో నాలుగు మార్గాల్లో ఏర్పాటు చేస్తున్నారు. నంద్యాల- గుంటూరు (256.98 కి.మీ), గుంటూరు- నడికుడి (95.25 కి.మీ), నడికుడి- బీబీనగర్ (152.69 కి.మీ), గుంటూరు-కృష్ణా కెనాల్ (27.12 కి.మీ) మధ్య 532.04 కి.మీ మేర పనులు చేయనున్నారు. రైల్వే నమూనాలు, ప్రమాణాల సంస్థ(ఆర్‌డీఎస్‌వో) రూపొందించిన మార్గదర్శకాల ప్రకారం దీనిని అమలు చేయడానికి రైలుమార్గం వెంబడి ఆప్టికల్ ఫైబర్ కేబుల్ వేయడంతో పాటు టెలికం టవర్లను నెలకొల్పాల్సి ఉంటుంది. అనంతరం డేటా సెంటర్లను సిద్ధం చేసి, వాటిని సిగ్నల్ వ్యవస్థతో అనుసంధానిస్తారు. చివరిగా ఇంజిన్లలో రైళ్లలో పరికరాలు అమర్చుతారు. అప్పుడు రైళ్ల రాకపోకలు అనుక్షణం గమనించేందుకు వీలుంటుంది.

కన్నీటి వీడ్కోలు



జననం : 25-12-1943
మరణం : 04-07-2025

శ్రీ నల్లపాటి శివరామ చంద్రశేఖరరావు గారు
మాజీ చైర్మన్ : గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ లిమిటెడ్

మా నాన్నగారు శ్రీ నల్లపాటి శివరామ చంద్రశేఖరరావు గారు
ది.04-07-2025, శుక్రవారం నాడు స్వర్గస్తులైనారని తెలియజేయుటకు చింతిస్తున్నాము.

అంతిమయాత్ర: ది.05-07-2025 శనివారం ఉదయం 9.30 ని॥లకు నరసరావుపేట మండలం, జొన్నలగడ్డ గ్రామంలోని మా స్వగృహం నుండి బయలుదేరును. కావున తెలియపరచడమైనది.

కుమారులు
నల్లపాటి రామచంద్ర ప్రసాద్ (రాము)
నల్లపాటి వంశీ మోహన్
మరియు కుటుంబ సభ్యులు

(c) eenadu

పంటకు బీమా.. రైతుకు ధీమా

నరసరావుపేట వ్యవసాయం, రొంపిచర్ల, న్యూస్‌టుడే

రేయనక.. పగలనక.. కష్టమనక.. అప్పుల నక.. ఆరుగాలం శ్రమించి సాగు చేస్తే పంట చేతికొచ్చే సమయానికి ప్రకృతి వైపరీత్యాలకు దెబ్బతినడం, రైతులకు కన్నీరు మిగలడం పరిపాటిగా మారింది. ఈ తరుణంలో రైతులు ఆర్థికంగా దెబ్బతిని సాగు భారమై కాడి వదిలేస్తున్నారు. చాలా మంది అన్నదాతలు, కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంట నష్టపోయినా రైతులకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం బీమా సౌకర్యం కల్పిస్తోంది. ఖరీఫ్ 2025-26కు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై), వాతావరణ పంటల బీమా (ఆర్‌డబ్ల్యూబీసీఐఎస్) పేరిట రెండు పథకాలు ప్రవేశ పెట్టింది. రైతులు గడువులోపు బీమా ప్రీమియం చెల్లించి పంట నష్టపోయినప్పుడు ఆర్థికంగా సాయం పొందొచ్చు. చాలా చోట్ల పంటల బీమాపై రైతులకు అవగాహన లేక దూరంగా ఉన్నారు. వ్యవసాయాధికారులు, సిబ్బంది నిర్వహిస్తున్న పొలం పిలుస్తోంది కార్యక్రమంలో పథకం ప్రయోజనాలు వివరిస్తున్నారు.

గుర్తింపు ఇలా..

ఈ పథకం కింద దిగుబడి ఆధారంగా వరి, కంది, మిర్చి మూడు పంటలను ఖరీఫ్ కాలానికి గుర్తించారు. వరి పంటకు గ్రామాన్ని బీమా యూనిట్‌గా కంది, మిరప పంటలకు మండలాన్ని బీమా యూనిట్‌గా పరిగణిస్తారు. పల్నాడు జిల్లాలో ఫ్యూచర్ జనరలీ అనే కంపెనీ బీమా ఏజెన్సీగా పని చేయనుంది. వాతావరణ పంటల బీమా (ఆర్‌డబ్ల్యూబీసీఐఎస్) పథకం కింద పల్నాడు జిల్లాలో పత్తి పంటను మండలం యూనిట్‌గా గుర్తించారు. పత్తి పంటకు ఎకరాకు ప్రీమియం రూ.1900 కాగా ఈనెల 15లోపు చెల్లించాలి.

ప్రీమియం వివరాలు..

పంటపేరు	ఇన్సూరెన్స్ (ఎకరాకు, రూ.లలో)	చెల్లించాల్సింది (రూ.లలో)	చివరి తేదీ
వరి	40వేలు	80	ఆగస్టు 15
మిర్చి	90వేలు	360	జులై 31
కంది	20వేలు	40	జులై 31

జిల్లాలో పంటల సాగు ఇలా..

పంట	హెక్టార్లలో
వరి	38,599
కంది	21,028
పత్తి	91,566
మిరప	58,202

దరఖాస్తు విధానం..

జూన్ నుంచి పంట రుణాలు తీసుకున్న రైతులకు ఇచ్చిన రుణం నుంచి బ్యాంకు సిబ్బంది ప్రీమియం సొమ్ము మినహాయించి బీమా కోసం జమ చేస్తారు. పంట రుణం తీసుకోని రైతులు కామన్ సర్వీస్ సెంటర్ (సీఎస్‌సీ) ద్వారా, నేషనల్ క్రాప్ ఇన్సూరెన్స్ పోర్టల్ (ఎన్‌సీఐపీ)లో ఖరీఫ్ నుంచి నమోదు చేసుకోవచ్చు.

కావాల్సిన పత్రాలు

రైతు ఆధార్ కార్డు, భూమి పత్రాలు, కౌలు రైతులైతే సీసీఆర్‌సీ పత్రం, రైతు డిక్లరేషన్ లేని పక్షంలో పంట వేసినట్లు ధ్రువీకరణ పత్రం, రైతు సేవా కేంద్రంలో వ్యవసాయ సిబ్బంది జారీ చేస్తారు. ఈ-పంట నమోదు చేసుకున్న పత్రం, సెల్ ఫోన్ నంబరు, రైతు బ్యాంకు పొదుపు ఖాతా పత్రాలు అవసరం.

సద్వినియోగం చేసుకోవాలి

ఫసల్ బీమా, వాతావరణ ఆధారిత పంటల బీమా పథకాల వల్ల రైతులకు ఎంతో మేలు చేకూరుతుంది. దీనిపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. ప్రీమియం చెల్లించి రైతులు బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి జగ్గారావు కోరారు.

పేదల సంక్షేమమే లక్ష్యం

వృద్ధురాలితో మాట్లాడుతున్న కొమ్మాలపాటి శ్రీధర్, తెదేపా నేతలు

నరసరావుపేట అర్బన్, న్యూస్‌టుడే: రాష్ట్రంలో పేద ప్రజల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా సుపరిపాలన సాగుతుందని తెదేపా జిల్లా అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీధర్ అన్నారు. 'సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం' కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ ఛైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, తెదేపా నేతలతో కలిసి నరసరావుపేట 4, 5 వార్డుల్లో శుక్రవారం పర్యటించారు. ఈసందర్భంగా కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో చేపట్టిన కార్యక్రమాలు, అందించిన సంక్షేమ పథకాలపై ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేశారు. ఎన్నికల హామీని నిలుపుకొంటూ ప్రతి విద్యార్థికి తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్లు, పింఛన్ల పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ పూర్తి చేశామన్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఆగస్టు 15 నుంచి అమలులోకి వస్తుందని వివరించారు. పార్టీ నాయకులు డాక్టర్ కడియాల వెంకటేశ్వరరావు, మున్సిపల్ మాజీ ఛైర్మన్ నాగసరపు సుబ్బరాయ గుప్తా, కొల్లి బ్రహ్మయ్య, షేక్ మీరావలి, వాసిరెడ్డి రవి, వార్డు నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఆక్రమణల తొలగింపునకు చర్యలు

హద్దు దాటి ముందుకు వచ్చిన ఇనుప మెట్లను తొలగిస్తున్న పంచాయతీ సిబ్బంది

అమరావతి, న్యూస్‌టుడే: పంచారామ క్షేత్రం అమరావతిలో ఆక్రమణలు తొలగించేందుకు పంచాయతీ అధికారులు చర్యలు చేపట్టారు. అచ్చంపేటకు చెందిన రాంబాబు ఈ విషయమై లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. విచారణ చేసిన లోకాయుక్త ఆక్రమణలు తొలగించాలని పంచాయతీ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో అమరావతి ప్రధాన వీధిలోని ఓ భవనం ఇనుప మెట్లు కాలువ దాటి ముందుకు రాగా ఇంటి యజమానికి నోటీసులు జారీ చేశారు.. వాటిని తొలగించారు. మరికొన్ని నిర్మాణాలు తొలగించాల్సి ఉందని, సంబంధిత వ్యక్తులకు నోటీసులు అందజేసినట్లు పంచాయతీ కార్యదర్శి శివరావు తెలిపారు.

కేపీ రహదారి విస్తరణ పనులు ప్రారంభం

రాజుపాలెం, న్యూస్‌టుడే: ఉమ్మడి గుంటూరు జిల్లాలో కీలకమైన కొండమోడు- పేరేచర్ల రహదారి విస్తరణ పనులు ప్రారంభమయ్యాయి. భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం అందజేసి, నెల రోజులుగా దారికి ఇరువైపులా ఉన్న చెట్లు తొలగిస్తున్నారు. అద్దంకి- నార్కెట్‌పల్లి జాతీయ రహదారి నుంచి కొండమోడు వెనుక వైపు ఏర్పాటు చేస్తే బైపాస్ రహదారి పనులను గుత్తేదారు చేపట్టారు. కోటనెమలిపురి బస్టాండ్ సమీపం నుంచి పిడుగురాళ్ల వైపు భారీ యంత్రాలతో ముళ్లపొదలు తొలగించి, రెండు వైపులా కాలువలు తవ్వి రహదారికి రూపు తీసుకువస్తున్నారు.

కోటనెమలిపురి బస్టాండ్ సమీపంలో నిర్మాణ పనులు

బంగారం తాకట్టు రుణాల అవకతవకలపై ఆరా

క్రోసూరు (అచ్చంపేట), న్యూస్‌టుడే: క్రోసూరు మండలం దొడ్లేరు చైతన్య గోదావరి బ్యాంకులో గతంలో బంగారం తాకట్టు రుణాలపై చేసిన అవకతవకలపై శుక్రవారం ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు జనరల్ మేనేజరు జమ్మిలాల్, ప్రాంతీయ మేనేజరు సుభాష్ తదితరులు ఆరా తీశారు. గత విచారణలో 520 మంది బాధితులకు 320 మందికి సొమ్ము తిరిగి అప్పగించారు. మిగతా వారికి పరిహారంలో జాప్యంపై వారంతా ఇటీవల బ్యాంకు వద్ద నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో బ్యాంకు ఉన్నతాధికారులు వచ్చి.. ఉద్యోగులు, బాధితుల ప్రతినిధులు, క్రోసూరు ఎస్సై రవీంద్రబాబుతో చర్చించారు. బాధితుల సమస్య 31 లోపు పరిష్కరించాలని వారి ప్రతినిధి హనుమంతరావు కోరారు. దీంతో ఈనెల 8, 9, 10 తేదీల్లో బాధితులు, బ్యాంకు అధికారులు అప్రైజర్, పోలీసుల సమక్షంలో విచారణ చేపడతామని బ్యాంకు అధికారులు పేర్కొన్నారు. బ్యాంకు కార్య నిర్వాహణ మేనేజరు శివశంకర్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.

బ్యాంకులో విచారణ చేస్తున్న జనరల్ మేనేజరు జమ్మిలాల్, రీజనల్ మేనేజరు సుభాష్ తదితరులు

జవిశెట్టి కుటుంబాలకు అండగా ఉంటాం: సీఎం

మాచర్ల (కారంపూడి), న్యూస్‌టుడే : ప్రత్యర్థుల చేతిలో దారుణ హత్యకు గురైన వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన తెదేపా కార్యకర్తలు జవిశెట్టి వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు కుటుంబాలకు తెదేపా అండగా ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. శుక్రవారం నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డిలతో కలిసి జవిశెట్టి కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రిని ఆయన క్యాంపు కార్యాలయంలో కలిశారు. అధైర్య పడొద్దని, పార్టీ, ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఆ కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున సాయం చేయటంతో పాటు కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగమిస్తామని హామీ ఇచ్చారు.

బాధితులతో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు

బ్రాయిలర్ ధరలు (కిలో కి రూ.లలో)

వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 102, రిటైల్ ధర - 124, చికెన్ విత్‌స్కిన్ - 180, చికెన్ స్కిన్‌లెస్ - 205.

కృష్ణా జిల్లాలో: వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర -97 రిటైల్ ధర 119 చికెన్ విత్ స్కిన్ - 173, చికెన్ స్కిన్‌లెస్ - 196.

అమరావతి పౌల్ట్రీ ఫార్మర్స్ & ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 104, 112, 123 చికెన్ విత్ స్కిన్ - 200 చికెన్ స్కిన్‌లెస్ - 210.

నెక్ సూచించిన కోడిగ్రుడ్లు ధర

ఈరోజు నెక్ విజయవాడ జోన్ సూచించే ప్లాస్టిక్ ట్రే ఫారం- గేటు గుడ్డు ధర 100 గుడ్లకు రూ. 570 (వాణిజ్యం & పరిశ్రమల సమాచారం కోసం) ★ నెక్ విజయవాడ. ఈరోజు ఫారం కోడి ధర కిలో రూ.88/-.

91.9FM Vijayawada ఈఎఫ్‌ఎమ్ కార్యక్రమాలు

శనివారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ. 5 - ఉ. 7
ఈ-మార్నింగ్స్	ఉ. 7 - ఉ. 11
నువ్వా నేనా	ఉ. 11 - మ. 2
సత్యభామ	మ. 2 - సా. 5
కాలేజ్ స్టైల్	సా. 5 - రా. 9
ఈ స్టార్ మీ స్టార్	రా. 9 - రా. 10
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా. 10 - తె. 5

/Eenadufm

For Advertising on Eenadu FM Contact 80080 03297

రాకపోకలకు ఇబ్బంది లేకుండా చూడరూ!

శావల్యాపురం, న్యూస్‌టుడే : గుంటూరు- నంద్యాల రైలు మార్గంలో శావల్యాపురంలో 268-సి రైల్వే గేటు వద్ద అధికారులు ఇటీవల ఆర్‌యూబీ నిర్మాణం చేపట్టారు. నిర్మాణం పూర్తయ్యాక అవతలకు వెళ్లడానికి వీల్లేకుండా గోడ నిర్మాణం చేపడతామని గుత్తేదారు తెలిపారని, దీంతో తమకు ఇబ్బందులు తప్పవని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలును గుంటూరులోని ఆయన నివాసంలో కలిసి వివరించారు. స్పందించిన ఎంపీ వెంటనే రైల్వే డీఆర్‌ఎంతో సెల్‌ఫోన్‌లో మాట్లాడి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలని కోరారు.

జీడీసీసీ బ్యాంకు మాజీ ఛైర్మన్ నల్లపాటి కన్నుమూత



చంద్రశేఖరరావు (పాతచిత్రం)

నరసరావుపేట అర్బన్, నరసరావుపేట సెంట్రల్, న్యూస్‌టుడే: గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు మాజీ ఛైర్మన్ నల్లపాటి శివరామచంద్రశేఖరావు(83) హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు. ఈయన స్వగ్రామం నరసరావుపేట మండలం జొన్నలగడ్డ. గ్రామ సర్పంచిగా, సొసైటీ ఛైర్మన్‌గా పని చేశారు. నియోజకవర్గ ప్రజలకు నల్లపాటి చంద్రంగా సుపరిచితులు. చంద్రం పెదనాన్న నల్లపాటి వెంకట్రామయ్య ఆంధ్ర రాష్ట్ర తొలి స్పీకర్‌గా పని చేశారు. తెదేపా ఆవిర్భావంతో చంద్రం రాజకీయాల్లోకి ప్రవేశించారు. జడ్పీటీసీ సభ్యుడిగా అత్యధిక మెజార్టీతో విజయం సాధించారు. అనంతరం జీడీసీసీ బ్యాంకు ఛైర్మన్‌గా సేవలందించారు. ఆయన కుమారుడు నల్లపాటి రామచంద్రప్రసాద్ తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. శనివారం ఉదయం గుంటూరు రోడ్డులోని నివాసం నుంచి అంతిమ యాత్ర సాగుతుందని రామచంద్రప్రసాద్ తెలిపారు. ఆయన భౌతికకాయాన్ని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, జీడీసీసీబీ పర్సన్ ఇన్‌ఛార్జి మక్కెన, మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి సందర్శించి నివాళులర్పించారు. తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కె.శ్రీనివాసరావు, గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు ముత్తినేని నాగేశ్వరరావు, ముప్పాళ్ల రామదాసు, పీడీఎం నాయకుడు నల్లపాటి రామారావు తదితరులు చంద్రం మృతికి సంతాపం ప్రకటించారు.

ఆవుకు కవల దూడల జననం



శావల్యాపురం, న్యూస్‌టుడే : పల్నాడు జిల్లా శావల్యాపురం మండలం కనమర్లపూడి బీసీ కాలనీలో ఓ ఆవుకు శుక్రవారం కవల దూడలు జన్మించాయి. కాలనీకి చెందిన పోట్లూరు శ్రీనివాసరావు పోషణలో ఉన్న హెచ్.ఎఫ్ ఆవుకు ఒకే కాన్పులో రెండు దూడలు (పెయ్య, పోతు) జన్మించాయి. హెచ్.ఎఫ్ ఆవులో ఇటువంటి అరుదైన సంఘటన అని మండల పశు వైద్యాధికారి పాలపర్తి గణేష్‌కుమార్ తెలిపారు. ప్రస్తుతం రెండు దూడలు ఆరోగ్యంగా ఉన్నాయని, కృత్రిమ గర్భధారణ చేయడంతో ఇది జరిగిందని, అంతేకాకుండా రెండు అండాలు, రెండు శుక్ర కణాలు జత కలవడంతో ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయని ఆయన పేర్కొన్నారు. ఆవుకు ఒకే ఈతలో రెండు దూడలు పుట్టడంతో చూసేందుకు గ్రామస్థులు తరలివస్తున్నారు.

Dr. NTR VAIDYA SEVA TRUST
(Government of Andhra Pradesh)
#241, MGM Capital, Near NRI Y Junction, Chinakakani, Mangalagiri, Guntur Dist., A.P-522503, Email: ap_d236@dmtrvaidyaseva.ap.gov.in

TENDER NOTICE

Inviting Tenders from **qualified Audit Firms for conducting of Statutory Audit for 2024-25, Internal Audit for 2025-26** and Last date for submission Tender **11.07.2025, 05:00 PM.** visit the website for Tender Documents: https://www.drntrvaidyaseva.ap.gov.in/

Executive Officer (Admin), Dr. NTR VST.

APSRTC
SHORT TENDER NOTICE

Tenders are invited through ONLINE ("www.tender.apeprocurement.gov.in") for 1) Improvements to main Drain and providing RCC Covers in Bus Station at Srikakulam, Srikakulam District, 2) Construction of the Toilets with Septic Tank in Bus Station at Undi, West Godavari District, 3) Improvements by raising the Toilet Block in Bus Station at Chintalapudi, Eluru District, 4) Improvements to Flooring in Waiting Hall of Bus Station at Sattenapalli, Palnadu District. 5) Construction of Compound wall for Bus Station at Mulakalacheruvu, Annamayya District, 6) Removing of Roof Slab and Providing Galvalume Sheet roofing in waiting Hall (on East Side)of Bus Station at Hindupur, SSS District. 7) Construction of Depot Manager's Office in Bus Station at Madakasira SSS District, 8) Providing C.C. Pavement to the Yard between Bus Station and Bus Depot (East side) in Bus Station at Ananthapuramu, ATP. Dist. For full Tender Notice please visit "www.apsrtc.ap.gov.in". For Online participation please visit "https://tender.apeprocurement.gov.in". NOTE: Bid Document down load Start Date & Time: 14.07.2025, 4.00 PM, Bid Submission Closing Date & Time : 21.07.2025, 4.00 PM. Further details: Ph. Nos: 9959224686 (10.00 AM to 5.30 PM). APSRTC reserves the right to cancel or reject any tender or all the tenders of this notification without assigning any reason at any stage.

NIT No.07/CCE/APSRTC/2025-26, Dt.02.07.2025 Chief Civil Engineer, APSRTC, Vijayawada

నగర పాలక సంస్థ, గుంటూరు.

ఆర్.సి. నెం.2276/2007/ఎ2 **బహిరంగ వేలము నోటీసు** ది.04-07-2025

1. గుంటూరు నగరపాలకసంస్థ యాజమాన్యమునకు చెందిన షాపింగ్ కాంప్లెక్స్ ల నందలి ఈక్రింది తెలిపిన షాపులకు సంబంధించి జి.ఓ.ఎం.ఎస్ .నెం.56 ది.05-02-2011 ప్రకారము 3 సంవత్సరములకు నెల అద్దె పై లీజుకు యిచ్చుటకు ది.15-07-2025న ఉదయం 11.00 గం లకు మునిసిపల్ ట్రావెలర్స్ బంగ్లా నందు కమీషనరు గారిచే గాని, వారు అనుమతించిన వారితో గాని బహిరంగ వేలము నిర్వహించబడును.

బహిరంగ వేలములో నెల అద్దెపై హెచ్చు పాటదారునకు మాత్రమే 2025-26 సంవత్సరము గజెట్ నిబంధనల ననుసరించి షాపును లీజుకు కేటాయించబడును.

సీ. నెం	కాంప్లెక్స్ పేరు	కేటగిరి	షాపు నెం.	నెల అద్దె రూ.	ధరావత్తు మొత్తము (రూ.)	సాల్వెన్సీ / సెక్యూరిటీ డిపాజిట్టు (రూ.)	Remarks
1	నాజ్ సెంటర్	O.C	1800003	22,247	66,800	1,33,600	
2	షాపింగ్ కాంప్లెక్స్	O.C	1800011	11,062	33,200	66,400	
3	శ్రీనాథపీఠం షాపింగ్	O.C	2300001	9038	27,200	54,400	
4	కాంప్లెక్స్	O.C	2300002	9038	27,200	54,400	
5	రాజాగారితోట	O.C	2300003	9038	27,200	54,400	
6	యల్.యల్.ఆర్ షాపింగ్ కాంప్లెక్స్	S.C	7700009	3337	10,100	20,200	
7	యన్.టి.ఆర్.	O.C	3300005	21,555	64,700	1,29,400	
8	స్టేడియం	O.C	3300006	21,555	64,700	1,29,400	
9	కాంప్లెక్స్	O.C	3300041 (2వ అంతస్తు)	14,000	42,000	84,000	ఉత్తర్వులు జారీచేయు తేదీనుండి 3 సంవత్సరములు వరకు
10	గన్ హాల్	O.C	5600012	3,847	12,000	24,000	
11	షాపింగ్ కాంప్లెక్స్	O.C	5600013	3,847	12,000	24,000	
12	ఓల్డ్ గుంటూరు వెజిటబుల్ మార్కెట్ షాపింగ్ కాంప్లెక్స్	O.C	2900005	6,487	19,500	39,000	
13	బి.ఆర్.	O.C	300021A	7,308	21,925	43,850	
14	స్టేడియం	O.C	3000024	7,308	21,925	43,850	
15	షాపింగ్	O.C	300024A	7,308	21,925	43,850	
16	కాంప్లెక్స్	O.C	3000025	7,308	21,925	43,850	
17		O.C	300025A	7,308	21,925	43,850	
18	బి.ఆర్.	O.C	7200002	6,380	19,140	38,280	
19	స్టేడియం	O.C	7200003	6,380	19,140	38,280	
20	షాపింగ్	O.C	7200004	6,380	19,140	38,280	
21	కాంప్లెక్స్	O.C	7200005	6,380	19,140	38,280	
22	ఫస్ట్ ఫ్లోర్	O.C	7200006	6,380	19,140	38,280	

2025-26 సంవత్సరమునకు సంబంధించి గెజిట్ లోని నిబంధనల ప్రకారము నెల అద్దె పై బహిరంగ వేలము నిర్వహించిన షాపులను హెచ్చు పాట దారులు 12 నెలల అద్దెను నాన్ రిఫండబుల్ గుడ్ విల్ క్రింద 7 దినములలోపు చెల్లించవలెను.

2. గుంటూరు నగరపాలకసంస్థ పరిధిలోని అడవి తక్కెళ్లపాడు నందలి నగరపాలకసంస్థకు చెందిన నూతనముగా నిర్మించిన IHSDP షాపింగ్ కాంప్లెక్స్ మొదటి అంతస్తు నందలి ఈక్రింది తెలిపిన 2 షాపులకు జి.ఓ.ఎం.ఎస్.నెం.21 ది.18-01-2013 ప్రకారము 5 సంవత్సరములకు గుడ్ విల్ పద్ధతి పై లీజుకు యిచ్చుటకు ది.15-07-2025న ఉదయం 11.00 గం లకు మునిసిపల్ ట్రావెలర్స్ బంగ్లా నందు బహిరంగ వేలము నిర్వహించబడును.

సీ. నెం	కాంప్లెక్స్ పేరు	కేటగిరి	షాపు నెం.	షాపునకు నెలకు అద్దె రూ.	గుడ్ విల్ రూ.	ధరావత్తు మొత్తము (రూ.)	సాల్వెన్సీ / సెక్యూరిటీ డిపాజిట్టు (రూ.)	కౌలు కాలము
1	IHSDP షాపింగ్ కాంప్లెక్స్. అడవి	బి.సి (నాయి బ్రాహ్మణ మరియు వాషర్ మెన్ కో- ఆపరేటివ్ సొసైటీస్)	7 (FF)	రూ. 723/- (613/- + 18% GST 110/-)	2,36,000/-	4500/-	9,000/-	ఉత్తర్వులు జారీచేయు తేదీనుండి 5 సంవత్సరములు వరకు
2	తక్కెళ్లపాడు	యస్. సి.	10 (FF)	రూ. 723/- (613/- + 18% GST 110/-)	2,36,000/-	4500/-	9,000/-	

గుడ్‌విల్ పద్ధతిపై బహిరంగ వేలము నిర్వహించే షాపులకు హెచ్చు పాటదారులు 7 దినములలోపు పాట మొత్తమును చెల్లించవలెను. లీజుదారుడు / గుత్తదారుడు వేలం మొత్తంపై అమలులో ఉన్న జి.యస్.టి. 18% ట్యాక్సును అదనముగా చెల్లించవలెను. ఇతర వివరముల కొరకు నగరపాలక సంస్థ రెవెన్యూ విభాగము నందు కార్యాలయపు పనివేళల యందు ఎ2-I గుమస్తా గారిని సంప్రదించవలెను.

సం/- కమిషనరు, నగర పాలక సంస్థ, గుంటూరు.

EENADU eClassifieds

BUSINESS SERVICES

బంగారం కొనబడును. బ్యాంకులలో, ఇతర ప్రైవేట్ సంస్థలలో తాకట్టులో ఉన్న మీ బంగారం మా డబ్బుతో విడిపించి అధిక ధరకు కొనబడును. (స్పాట్ క్యాష్). సంప్ర: 87907 41166.

BUSINESS OFFER

టైలరింగ్ వర్క్స్ ఇంటి వద్దనే పనిచేసే స్త్రీలు కావలెను. వారి క్లాత్ ఇచ్చుటకు స్టాక్ పాయింట్స్ పెట్ పార్ట్‌నర్స్ కావలెను. ✆ 7093632399.

SOLAR PRODUCTS

PM సూర్య ఘర్ ద్వారా 3.3 KW సోలార్ సిస్టం 2,10,000/-కి 78,000/- రూ. సబ్సిడీతో + ఉచిత రిజిస్ట్రేషన్లు + 90% బ్యాంకు లోన్‌తో బైఫేషియల్ ప్యానల్స్, 30 Years వారంటీతో. ✆ 98667 28063.

PEOPLE CARE

OLD AGE HOME

రామకృష్ణ గ్రూప్ (AP No:1) VJA. వృద్ధులకు, పేషంట్ల సేవలకు, ఇంటి/వంటపని, బేబీకేర్ కొరకు M/F వర్కర్లను మీ ఇంటికి పంపగలము. ✆ 95052 76677, 82474 49036.

REAL ESTATE

GENERAL

A.P. రాజధాని అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌లో గజం 5000/-, కాజాలో గజం 10,000/-, అమరావతిలో గజం 7000/-, మంగళగిరిలో గజం 12000/- 96035 30555.

FLAT FOR SALE

AMARAVATHI ROAD

గుంటూరు, గోరంట్ల, హోసన్నా మందిర్ ఎదురుగా హాసిని ఇన్‌ఫ్రా అపార్ట్‌మెంట్‌లో 2BHK-910 Sft; వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ నెం 509, కార్ పార్కింగ్‌తో అమ్మకమునకు కలదు. Ph: 63058 92803.

PATTABHIPURAM

FLATS FOR SALE
గుంటూరు సిటీ, పట్టాభిపురంలో 100% వాస్తుతో, అత్యంత నాణ్యతా ప్రమాణాలతో నూతనంగా నిర్మించిన గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్‌మెంట్ నందు
4,607 చ.అ.ల 5 BHK ప్రీమియం ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్స్ అమ్మకమునకు కలవు
రెడీ టు ఆక్యుపై
బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు
✆ 81211 42332

HOUSE FOR SALE

GENERAL

విజయవాడ గన్నవరం దగ్గర NH-16 హైవేని ఆనుకుని 60 అ|| రోడ్డు తూర్పు ఫేసింగ్ ఒక్కొక్క ఫ్లోరు 2000 Sq.Ft.తో 466 చ||గ||లలో G+3 Triplex బిల్డింగ్ అమ్మకమునకు కలదు. ✆ 88774 58888.

LAND FOR SALE

GENERAL

మెగా ★ అవకాశం ★ పామ్‌ల్యాండ్‌లో 11 సెంట్లు ★5 లక్షలకే ★ 5వ సంవత్సరం నుండి సంవత్సరానికి 2 లక్షల ఆదాయం పొందండి. ఫోన్: 9133574455.

PLOT FOR SALE

GENERAL

అమరావతి రోడ్, మల్లికార్జునపేట, 30 అ|| రోడ్, వెస్ట్ ఫేసింగ్ 25X45=125 చ.గ.ల ఖాళీ స్థలం అమ్మకానికి కలదు. గజం 44వేలు. ఫోన్: 90308 07472.

విశాఖలో/ అనకాపల్లిలో NRI ఫామ్ ల్యాండ్స్ వేయుటకు ఇన్వెస్ట్ పార్ట్‌నర్స్ కావలెను. సంప్రదించండి. ✆ 73864 14017/ 70936 32399.

TO LET

COMMERCIAL

గుంటూరు, అశోక్‌నగర్, 1వ లైను, టీడీపీ ఆఫీస్ దగ్గర, డా॥ కృష్ణ బిల్డింగ్ నందు 2వ ఫ్లోర్‌లో 1600 S.Ft. బిల్డింగ్ కమర్షియల్ పర్పస్‌కు అద్దెకు కలదు. ✆: 98854 99979, 94926 01716 & 96525 56678.

Book your 5 lines Classified Colour Rs.770/- 3Ads Package Rs.1945/-
5 lines Classified B/W Rs.650/- 3Ads Package Rs.1625/-
ప్రకటనపై 5% జి.ఎస్.టి. అదనం

JOBS

Wanted Lady Tele Callers. Preferred Young & Energetic, Talktive Persons. Qualification: Inter & Degree. Contact: Worldwide Education Consultant. Lakshmipuram, Guntur. Cell: 90001 33866.

Wanted Part Time Lady Graduate Teachers, Time: 1.00 P.M. to 8.00 P.M. & For Study Hours: 4.00 P.M. to 8.00 P.M. Sri Satya Sai Ideal School, Chowtra, Guntur-3. ✆: 0863-2222114, 2241837.

Wanted Office Asst. (Male) Qua: Any Degree with Computer Knowledge. Maxmuller Publication Guntur. 94941 61313.

Wanted B-Pharmacy/ D-Pharmacy candidates to work in a pharmacy in Guntur city. Pci registration mandatory. And wanted packing & delivery boys, Q: 10th. 63009 75241.

Amaravathi Roofings: Roofing Sheats Distributor looking for Sales executives for Palnadu District with 2 to 3 yrs. Experience, Any Degree/ Diploma. ✆ 95505 33666.

Wanted Primary, high school English and Physics teachers contact immediately. Perecherla. Ph: 97017 59405.

Earn Extra Income online through Work from Home in Wellness Industry. 101, SF Res. Rd # 4, B.Hills, Hyd. ✆ 8919664679, 8309909749.

గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతీ యువకులకు ఉచితంగా భోజనం మరియు వసతితో పాటు Tally + Ms-Office కోర్సు నందు శిక్షణతో 100% ఉపాధి కల్పించబడును. 88851 81110.

గుంటూరు, 11/2, అరండల్‌పేట, SR Images సంస్థలో పనిచేయుటకు రియల్ ఎస్టేట్ రంగంలో అనుభవం కలిగిన అకౌంటెంట్ కావలెను. ✆: 84658 45211.

శివకార్తికేయ హోంకేర్ నందు వృద్ధులను/ పేషంట్స్/ పిల్లలను చూసుకొనుటకు ఇంటి/ వంట పనిచేయుటకు వర్కర్స్/ నర్సులు కావలెను. ఉచిత వసతి, భోజనం, జీతం: 20K. ✆ 99120 11499, 99120 11899.

గుంటూరు నగరంలో ప్రముఖ స్కూల్లో Classical Dance, Western Dance, Chess Masters & Primary Teachers కావలెను. ✆ 9447660603.

రామకృష్ణ బిల్డర్స్ & డెవలపర్స్ VJA కొరకు 10th ఆపైన చదివిన టెలీకాలర్స్, కస్టమర్‌కేర్ మరియు అన్ని రకాల M/F స్టాఫ్ కావలెను. జో+వ +మంచి జీతం+ఇన్సెంటివ్స్ కలవు. 9959021122/ 9959031122.

అకౌంటెంట్ కావలెను. బీకాం, 5 సం||లు కంప్యూటర్ అకౌంట్స్‌పై అనుభవం, ఇన్‌కంటాక్స్ రిటర్న్స్‌కు ప్రిపేర్ చేయకలిగి, GST రిటన్స్ వేయగలిగిన వారు రెజ్యూములను kamathamjob@gmail.com కు పంపగలరు.

గుంటూరులోని ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ వారి APCRDA అప్రూవ్డ్ ప్లాట్లు మార్కెటింగ్ చేయుటకు టీం లీడర్స్ & ఎగ్జిక్యూటివ్స్ (M/F) కావలెను. ఆకర్షణీయమైన జీతం/ మంచి కమీషన్ ఇవ్వబడును. ✆ 95731 51860.

FACULTY/ TEACHERS

Naveena High School, Guntur require qualified Teachers for Maths & Science, English & Social Combinations and Lady P.E.T. 93923 58368.

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలు-చేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

తక్కువ బడ్జెట్‌లో మీ అవసరాలు తీర్చే ఏకైక మార్గం.. ఈనాడు లో ప్రకటన ఇవ్వటం
పూర్తి వివరాలకు సంప్రదించండి: 8008510541

(c) eenadu

నరసరావుపేట

•నరసరావుపేట •వినుకొండ •చిలకలూరిపేట

సహకార రంగంపై అవగాహన అవసరం

నరసరావుపేట సెంట్రల్, న్యూస్‌టుడే: విద్యార్థి దశ నుంచే సహకార రంగంపై అవగాహన కలిగి ఉండాలని డివిజనల్ కోఆపరేటివ్ అధికారి కె.తిరుపతయ్య అన్నారు. అంతర్జాతీయ సహకార వారోత్సవాల్లో భాగంగా మండలంలోని శంకరభారతిపురం పాఠశాలలో లింగంగుంట్ల పీఏసీఎస్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సహకార సంస్థలు సమ్మిళిత, స్థిరమైన అభివృద్ధి మార్గాల ద్వారా మెరుగైన ప్రపంచాన్ని నిర్మిస్తాయన్నారు. వ్యవసాయం, పరపతిరంగం, ఆరోగ్య సంరక్షణ, శక్తి రంగం, విద్యారంగంలో కూడా సహకార వ్యవస్థ ప్రవేశించి మరింత అభివృద్ధికి తోడ్పడుతుందని చెప్పారు. కార్యక్రమంలో స్వర్ణ చినరామిరెడ్డి, రవికుమార్, రామాంజనేయులు పాల్గొన్నారు.

ఆర్టీసీ కార్మికుల నిరసన

చిలకలూరిపేట పట్టణం, వినుకొండ, న్యూస్‌టుడే : తాము ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చిలకలూరిపేట, వినుకొండలో ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికులు శుక్రవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పదోన్నతులకు వెంటనే అనుమతి ఇవ్వాలని, విద్యుత్తు బస్సుల నిర్వహణ ఆర్టీసీ చేపట్టాలని, ఖాళీల భర్తీకి చర్యలు, తదితర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆయా పట్టణాల్లో యూనియన్ నాయకులు అద్దంకి వరప్రసాద్, బి.కోటేశ్వరరావు, సైదావలి, ధామస్, సుబ్బారావు, నాగలక్ష్మి, లక్ష్మి, నెల్లూరు జోన్ అధ్యక్షుడు వాకా రమేష్, పల్నాడు జిల్లా అధ్యక్షుడు బాజా, డిపో కార్యదర్శి సాంబశివరావు, గుమ్మడి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

నరసరావుపేట అర్బన్ : 80085 73156

యడ్లపాడు : 8008145652 వినుకొండ గ్రామీణ : 9440009293

? నరసరావుపేట రెడ్డినగర్ రెండో వీధిలో పట్టపగలే వీధి దీపాలు వెలుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. - **శ్రీనివాసరెడ్డి, స్థానికుడు**

✔ సమయానుకూలంగా వీధి దీపాల నిర్వహణ చేపట్టేలా సిబ్బందికి సూచిస్తాం. - **రఫీ, ఏఈ** – న్యూస్‌టుడే, మల్లమ్మ సెంటర్(నరసరావుపేట)

? పట్టణంలో భావనారుషినగర్ నుంచి తండ్రి సన్నిధికి వెళ్లే దారిలో విద్యుత్తు స్తంభం ఒరిగి ప్రమాదకరంగా మారింది. - **వెంకటేశ్వర్లు**

✔ స్తంభానికి మరమ్మతులు చేసి ప్రమాదం లేకుండా చూస్తాం. - **లావణ్య, ఏఈ, విద్యుత్తుశాఖ,** – న్యూస్‌టుడే, చిలకలూరిపేట పట్టణం

మూణ్ణాళ్ల ముచ్చట

నాలుగు నెలలకే రోడ్లపై మళ్లీ గుంతలు

పల్నాడు రోడ్డు దుస్థితి

నరసరావుపేట సెంట్రల్, న్యూస్‌టుడే

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే గుంతలు లేని రహదారులే లక్ష్యంగా రోడ్ల మరమ్మతులకు నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు నరసరావుపేట పట్టణంలో రోడ్లపై గుంతలు లేకుండా చేసేందుకు రూ.20 లక్షలు ఖర్చు చేశారు. ఈ ఏడాది మార్చిలో ప్యాచ్ వర్కుల పేరుతో పట్టణంలో సుమారు 350 చోట్ల గుంతలు పూడ్చామని అధికారులు ప్రకటించారు. అయినా నేటికీ చాలా చోట్ల రోడ్లపై గుంతలు దర్శనమిస్తున్నాయి. ప్యాచ్ వర్కులు చేసి పట్టుమని నాలుగు నెలలు గడవకముందే రోడ్లు పాడై ప్రయాణికులకు ప్రాణసంకటంగా మారాయి. ప్రధానంగా పాత పల్నాడు బస్టాండ్ సమీపంలో, అచ్చిరెడ్డి కాంప్లెక్స్, మార్కెట్ సెంటర్, పాతూరు ఆంజనేయ స్వామి దేవాలయం అరండల్ పేట, పనసతోట తదితర ప్రాంతాల్లో రోడ్లపై గుంతలతో ప్రయాణానికి ఇబ్బందిగా ఉందని ప్రజలు వాపోతున్నారు.

ప్రకాష్‌నగర్ ఎన్జీవో హోం సమీపంలో గుంత

కరవైన పర్యవేక్షణ: పట్టణంలో రహదారులపై 350 చోట్ల గుంతలు పూడ్చామని అధికారులు చెబుతున్నా ఆ స్థాయిలో పనులు చేసిన దాఖలాలు లేవని ప్రజలు ఆరోపిస్తున్నారు. చాలా చోట్ల పనులు నాసిరకంగా చేయడంతో కంకరరాళ్లు బయటపడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో పనులు చేసినట్లు మమ అనిపించేశారు. పాత పల్నాడు బస్టాండ్ నుంచి అచ్చిరెడ్డి కాంప్లెక్స్ వెళ్లే మూడు దారుల్లో రోడ్లకు రహదారులు గుంతలు పడి వర్షం పడితే నీటితో నిండి ఉంటున్నాయి. పట్టణంలో ప్యాచ్ వర్కులు చేసిన అన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొందని స్థానికులు వాపోతున్నారు.

మరమ్మతులు మరమ్మతు చేయిస్తాం: పట్టణంలోని ఎక్కడెక్కడ రహదారులు దెబ్బతిన్నాయో పరిశీలించి మరమ్మతులు చేయిస్తామని కమిషనర్ జస్వంతరావు తెలిపారు. నాణ్యత ప్రమాణాలు పాటించేలా గుత్తేదారులను హెచ్చరిస్తామన్నారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు.

క్రీడాకారుడికి సత్కారం

వినుకొండ, న్యూస్‌టుడే: పట్టణానికి చెందిన క్రీడాకారుడు నాగుల మంజునాథ్‌ను వినుకొండ రోటరీ క్లబ్ సభ్యులు శుక్రవారం సత్కరించి రూ.20వేలు ఆర్థిక సాయం అందజేశారు. జేకేపీఎల్ కబడ్డీ హరియాణాలో నిర్వహించే జాతీయ పోటీల్లో బెంగళూరు టైగర్స్ తరఫున ఆడేందుకు ఎంపికైన ఆయనను శాలువా కప్పి సన్మానించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని క్లబ్ అధ్యక్షుడు ఏరువ వెంకటనారాయణ సూచించారు. ప్రతిభను తాము ఎప్పుడూ ప్రోత్సహిస్తామని అందులో భాగంగానే నగదు ప్రోత్సాహకం అందజేశామన్నారు. క్లబ్ కార్యదర్శి షేక్ బాజి, కోశాధికారి నవీన్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారని పర్యవేక్షకుడు కూచి రామాంజనేయులు తెలిపారు.

భక్తిశ్రద్ధలతో చిన్న సరిగెత్తు

రొంపిచర్ల, న్యూస్‌టుడే: మొహరం సందర్భంగా రొంపిచర్ల పెద్ద చావిడి, చిన్న చావిడి, తూప్పు బజారులో పీర్ల చావిడిలో చిన్న సరిగెత్తు పురస్కరించుకొని పీర్లను సుందరంగా ముస్తాబు చేశారు. గ్రామంలో ముస్లింలు పీర్లను ఊరేగించారు. భక్తులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.

అదనపు పోలింగ్ బూత్‌లకు ప్రతిపాదనలు

వినుకొండ, న్యూస్‌టుడే: ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు 1200 ఓటర్లు దాటిన చోట అదనపు పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు తయారు చేస్తున్నట్లు నియోజకవర్గ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి కె.శ్రీరాములు తెలిపారు. నియోజకవర్గంలోని రాజకీయ పార్టీల నాయకులు, సహాయ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులతో తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు ఉన్న 299 పోలింగ్ కేంద్రాలకు అదనంగా మరో 36 ఏర్పాటు చేసేందుకు అధికారులు ఇచ్చిన ప్రతిపాదనలపై అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు. అయిదు మండలాల తహసీల్దార్లతో పాటు ఆయా పార్టీల నాయకులు మేడం రమేష్, ఆంజనేయులు, హనుమంతరెడ్డి, దండు చెన్నయ్య, అభిమన్యు పాల్గొన్నారు.

చంద్రబాబు నాయకత్వం ప్రజలకు శ్రీరామరక్ష

యడ్లపాడు: గ్రామస్థులతో కలిసి ఇంటింటికి తిరుగుతున్న ఎమ్మెల్యే ప్రత్తిపాటి

మహిళలకు సుపరిపాలన కరపత్రం అందజేస్తున్న గోనుగుంట్ల తదితరులు

యడ్లపాడు, రొంపిచర్ల, నూజండ్ల, ఈపూరు, బొల్లాపల్లి, న్యూస్‌టుడే: చంద్రబాబు నాయకత్వం ప్రజలకు శ్రీరామరక్ష అని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. యడ్లపాడు మండలం గుత్తావారిపాలెం, కారుచోల గ్రామాల్లో సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా కూటమి ప్రభుత్వం ఏడాదిలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరించారు. గుత్తావారిపాలెంలో రూ.15లక్షలు, కారుచోలలో రూ.25లక్షలతో సీసీ రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణం, ఆరోగ్య కేంద్రం మరమ్మతులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో తెదేపా నాయకులు నెల్లూరి సదాశివరావు, కామినేని సాయిబాబు, ముద్దన నాగేశ్వరరావు, కందిమళ్ల రఘురామారావు, పోపూరి వెంకయ్య పాల్గొన్నారు. రొంపిచర్ల మండలం తుంగపాడు, అన్నవరంలో రాష్ట్ర గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. మండల పార్టీ అధ్యక్షులు పల్లెల నాగిరెడ్డి, గాడిపర్తి సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈపూరు మండలం అంగలూరు ఎస్సీ కాలనీలో తెదేపా నాయకులు ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. నూజండ్లలో డీఎల్‌డీఏ మాజీ ఛైర్మన్, మాజీ ఎంపీపీ లగడపాటి వెంకట్రావు కూటమి ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. బొల్లాపల్లి మండలం బొల్లాపల్లి, మాలపాడు గ్రామాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు పాల్గొన్నారు. చప్పిడి వాగు చెరువుకు కాలువ నీటి ద్వారా తాగునీటి సమస్యను పరిష్కరించాలని గ్రామస్థులు కోరారు.

6న బొప్పూడి కొండ తిరునాళ్ల

కల్యాణ వేంకటేశ్వరుడు

చిలకలూరిపేట గ్రామీణ, న్యూస్‌టుడే: మండలంలో బొప్పూడి కొండపై వేంచేసియున్న కల్యాణ వెంకటేశ్వరస్వామి తిరునాళ్లను తొలి ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని ఈనెల 6న నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సందర్భంగా శనివారం కొండపై శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర సుదర్శన హోమం నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.కృష్ణమోహన్ దంపతులు పాల్గొంటున్నారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు హాజరుకానున్నారు. తిరునాళ్ల పురస్కరించుకుని ఆదివారం ఉదయం 9 గంటలకు స్వామి వారి కల్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు.

పార్వతి అమ్మవారికి సారె సమర్పణ

సారె తెస్తున్న మహిళలు

నరసరావుపేట అర్బన్, న్యూస్‌టుడే: పాతూరులోని శ్రీగంగా పార్వతి సమేత భీమలింగేశ్వరాలయంలో ఆషాఢ శుక్రవారం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. భక్త మహిళల సమాజం ఆధ్వర్యంలో అమ్మవారికి సారె తీసుకుని ప్రదర్శనగా వచ్చారు. భీమలింగేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ముగిసిన వారాహి నవరాత్రులు

శావల్యాపురం, న్యూస్‌టుడే : వారాహి నవరాత్రులు శుక్రవారంతో ముగిశాయని శావల్యాపురం శ్రీ కనక దుర్గమ్మ దేవాలయ అర్చకుడు రావిపాటి భరత్‌శర్మ తెలిపారు. నవరాత్రులో భాగంగా అమ్మవారికి అష్టోత్తర సహస్ర నామార్చన, ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ముగింపు సందర్భంగా మహిళలు అత్యధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి సారె సమర్పించి, తమ మొక్కుబడులు తీర్చుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో దేవాలయ ధర్మకర్త రెడ్డి జ్వాలా నరసింహారావు, కొర్నెమల్లి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

రంగా ఆశయ సాధనకు కృషి



నరసరావుపేట: చిత్రపటం వద్ద జనసేన నాయకుల నివాళి

నరసరావుపేట వ్యవసాయం, చిలకలూరిపేట పట్టణం, నూజండ్ల, న్యూస్‌టుడే: కుల, మతాలకు అతీతంగా పేదల సమస్యలపై పోరాడిన వ్యక్తి వంగవీటి రంగా అని జనసేన రాష్ట్ర కార్యదర్శి, నరసరావుపేట నియోజకవర్గ ఇన్‌ఛార్జి సయ్యద్ జిలానీ కొనియాడారు. రంగా జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చిలకలూరిపేటలో విశ్వనాథ్ థియేటర్ సెంటర్, అడ్డరోడ్డు వద్ద ఉన్న రంగా విగ్రహాలకు జనసేన నాయకులు క్షీరాభిషేకం చేశారు. నూజండ్లలోనూ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఆటోనగర్ సమస్యలు పరిష్కరించండి

చిలకలూరిపేట గ్రామీణ, న్యూస్‌టుడే: మండలంలో పోతవరం వద్ద ఏర్పాటు చేసిన ఆటోనగర్‌లో గతంలో జరిగిన కేటాయింపుల ప్రకారమే ప్లాట్లు నిర్వహించుకునేలా చర్యలు చేపట్టాలని, రోడ్ల మరమ్మతులు, పిచ్చి చెట్ల తొలగింపు, విద్యుత్తు స్తంభాల ఏర్పాటుతో పాటు అదనంగా 3.5 ఎకరాలు కేటాయించాలని కార్మికులు, మోటారు వర్కర్స్ వెల్ఫేర్ యూనియన్ నాయకులు ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావును శుక్రవారం కలిసి విజ్ఞప్తి చేశారు. స్పందించిన ప్రత్తిపాటి ఏపీఐఐసీ డైరెక్టర్ అభిషేక్ చక్రవర్తితో ఫోన్‌లో మాట్లాడారు. ఇతర ప్రాంతాల వారిని ఆటోనగర్‌లోకి అనుమతించవద్దని, అలా కేటాయిస్తే రద్దుచేయాలని సూచించారు.

ప్రజల హృదయాల్లో అల్లూరికి సుస్థిర స్థానం

చిలకలూరిపేట: గిరిజన సంఘ నాయకుల నివాళి

చిలకలూరిపేట పట్టణం, చిలకలూరిపేట గ్రామీణ, వినుకొండ, వినుకొండ రూరల్, నూజండ్ల, న్యూస్‌టుడే : మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు కొనియాడారు. చిలకలూరిపేట తెదేపా క్యాంప్ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో కలిసి అల్లూరి జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. గిరిజన సంఘాల ఐక్యవేదిక, చిలకలూరిపేట రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. వినుకొండ, నూజండ్ల మండల పరిషత్ కార్యాలయాలు, వినుకొండ రెవెన్యూ, పురపాలక సంఘ కార్యాలయాల్లో నివాళులర్పించారు.

రాజకీయాల్లో రోశయ్యకు ప్రత్యేక గుర్తింపు

విగ్రహానికి పూలమాల వేస్తున్న జీవీ, మక్కెన

వినుకొండ, న్యూస్‌టుడే: రాష్ట్ర రాజకీయాల్లో మాజీ ముఖ్యమంత్రి కె.రోశయ్య ప్రత్యేక గుర్తింపు పొందారని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు అన్నారు. రోశయ్య జయంతి సందర్భంగా నరసరావుపేట రోడ్డులో విగ్రహానికి శుక్రవారం పూలమాల వేసి ఆయన సేవలను గుర్తుచేశారు. జీడీసీసీబీ పర్సన్ ఇన్‌ఛార్జి మక్కెన మల్లికార్జునరావు, వాసవి కిరాణా వ్యాపారుల సంఘం అధ్యక్షుడు బాలకృష్ణ, కార్యదర్శి చిలంకూరి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. వైకాపా కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు రోశయ్య చిత్రపటానికి పూలమాల వేశారు.

త్రీఫేజ్ విద్యుత్తు సౌకర్యం కల్పించాలి

వినుకొండ, న్యూస్‌టుడే: కొండపైకి త్రీఫేజ్ విద్యుత్తు సౌకర్యం కల్పించి తదనుగుణంగా సరఫరా ఇవ్వాలని సీపీడీసీఎల్ నరసరావుపేట ఈఈ రాంభొట్లు ఆదేశించారు. తొలి ఏకాదశి పురస్కరించుకొని కొండపైకి సరఫరా ప్రక్రియను స్థానిక అధికారులతో కలిసి ఆయన శుక్రవారం పరిశీలించారు. సరఫరాలో అంతరాయాలు లేకుండా సబ్‌స్టేషన్-2లో ఫీడర్-5ను తనిఖీ చేసి లోపాలను వెంటనే సరిదిద్దాలని చెప్పారు. ఆయన వెంట డీఈఈ శ్రీనివాసరావు, ఏఈ పిచ్చయ్య, ఆలయ ఈవో సుధాకరరెడ్డి ఉన్నారు.

40 బస్సులు నడుపుతాం

కొండపై రామలింగేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వెళ్లే భక్తుల కోసం 40 బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ డిపో మేనేజర్ నాగేశ్వరరావు తెలిపారు. ఉదయం 5 నుంచి సాయంత్రం 6 గంటల వరకు తిరుగుతాయన్నారు. పెద్దలకు రూ.40, పిల్లలకు రూ.20 ఛార్జీ నిర్ణయించినట్లు చెప్పారు.

ఆహ్వాన పత్రికలు విడుదల

కొండమెట్ల వద్ద ఉన్న లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సీనియర్ న్యాయవాది పి.సైదారావు తెలిపారు. శనివారం కల్యాణం మరుసటి రోజు ఆదివారం స్ఫటిక లింగేశ్వరస్వామి అభిషేకం, సోమవారం నవగ్రహ వాస్తు హోమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

పోలీస్ పికెట్ల ఏర్పాటు

వినుకొండ రూరల్: గత ఏడాది వినుకొండ తిరునాళ్ల రోజున జరిగిన హత్యను దృష్టిలో ఉంచుకుని పోలీసులు ముందుగానే పట్టణంలో జన సంచారం అధికంగా ఉంటే ప్రాంతాల్లో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు. ఆర్టీసీ బస్టాండ్, శివయ్య స్తూపం కూడలి, పెద్ద మసీద్ తదితర ప్రాంతాల్లో గస్తీ నిర్వహిస్తున్నారు. రాత్రి 10 గంటలకు దుకాణాలు మూసివేయాలని, అనవసరంగా రోడ్లపై తిరిగే వారిపై కేసులు నమోదు చేస్తామని పట్టణ సీఐ శోభన్‌బాబు హెచ్చరికలు జారీ చేశారు. పట్టణంలోని అన్ని మార్గాల్లో సీసీ కెమేరాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

రైలులో తనిఖీలు

మల్లమ్మ సెంటర్ (నరసరావుపేట), న్యూస్‌టుడే: డ్రగ్స్ నియంత్రణే లక్ష్యంగా జీఆర్పీ, ఆర్పీఎఫ్, ఈగల్ టీమ్ సిబ్బంది గురువారం రాత్రి తనిఖీలు నిర్వహించారు. పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు భువనేశ్వర్ నుంచి బెంగళూరు వెళ్లే ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ రైలులో మాదకద్రవ్యాలను పసిగట్టడంలో తర్ఫీదు పొందిన జాగిలాలతో సోదాలు చేశారు. గంజాయి, మద్యం, మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. తనిఖీల్లో ఈగల్ సెల్ ఎస్సై శామ్యూల్ రాజీవ్, నరసరావుపేట ట్రాఫిక్ ఎస్సై వేణు, జీఆర్పీ ఎస్సై శ్రీను నాయక్, సిబ్బంది పాల్గొన్నారు.

సాదాసీదాగా మండల పరిషత్తు సమావేశం

నరసరావుపేట సెంట్రల్, న్యూస్‌టుడే: మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం మండల పరిషత్ సమావేశం సాదాసీదాగా జరిగింది. ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి ఎంపీడీవో కృష్ణకుమారి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమావేశానికి ఎంపీపీ సుబ్బాయమ్మ అధ్యక్షత వహించారు. పలు శాఖల అధికారులు పాల్గొని మండలంలో అమలవుతున్న ప్రభుత్వ పథకాల గురించి ఎంపీటీసీ, సర్పంచులకు వివరించారు. కార్యక్రమంలో ఈవోపీఆర్డీ నాగానంద్, పలువురు సిబ్బంది పాల్గొన్నారు.

వయోజన విద్య పర్యవేక్షకుడిగా వెంకటేశ్వర్లు

నూజండ్ల, న్యూస్‌టుడే: వయోజన విద్య పర్యవేక్షకుడిగా కన్నెబోయిన వెంకటేశ్వర్లు శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి బదిలీపై నరసరావుపేట డివిజన్‌కు వచ్చారు. డివిజన్‌లో నూజండ్ల, బొల్లాపల్లి, ఈపూరు, మండలాలతో పాటు మాచర్ల నియోజకవర్గంలోని కారంపూడి, దుర్గి, వెల్దుర్తి మండలాలను పర్యవేక్షణ చేయాల్సి ఉందన్నారు. ఆయా మండలాల్లో నిరక్షరాస్యులైన 15 నుంచి 60 ఏళ్ల లోపు వయోజనులకు డిజిటల్ చెల్లింపులు, చదవడం, రాయడం, సంఖ్యా పరిజ్ఞానం నేర్పించి జీవితాంతం అభ్యసనం కొనసాగింపు జరుగుతుందన్నారు. దీని కోసం ఉల్లాస్ ఫేజ్-2 కార్యక్రమం ప్రారంభం అవుతుందని తెలిపారు. వారిలో జీవన నైపుణ్యాలు, సామాజిక నేపథ్యంలో ఎదుగుదలకు కృషి చేయనున్నట్లు పేర్కొన్నారు.

క్రైం కార్నర్

• లారీ, బస్సు ఢీ.. తప్పిన ప్రమాదం

జి.కొండూరు, న్యూస్‌టుడే: ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు మండలం చెవుటూరు గ్రామ బైపాస్‌లో శివసాయి హోటల్ సమీపంలో మైలవరం నుంచి విజయవాడ వస్తున్న బస్సు, చిలకలూరిపేట నుంచి భద్రాద్రి కొత్తగూడెం వెళ్తున్న లారీ శుక్రవారం తెల్లవారుజామున ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లకు కాళ్లు విరగ్గా.. బస్సులో ఉన్న మరో డ్రైవర్, లారీ క్యాబిన్‌లో ఉన్న ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. బస్సులో ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

• ఒకరికి తీవ్ర గాయాలు

చిలకలూరిపేట గ్రామీణ: మండల పరిధిలో కావూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రత్తిపాడు మండలం నడింపాలెంకు చెందిన అల్లూరి హర్షవర్ధన్ ట్రక్ ఆటోలో ద్విచక్రవాహనాలు తీసుకెళ్లి నరసరావుపేట, వినుకొండలో దించి వస్తున్నాడు. అదే సమయంలో చిలకలూరిపేట నుంచి నరసరావుపేట వైపు తలుపులు తెరుచుకుని ప్రయాణిస్తున్న ట్రాక్టర్ ట్రక్కును ఆటో ఢీకొనడంతో హర్షవర్ధన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని మెరుగైన వైద్యం కోసం గుంటూరు తరలించారు. గ్రామీణ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

• ద్విచక్ర వాహనం చోరీ

మల్లమ్మ సెంటర్(నరసరావుపేట), న్యూస్‌టుడే: నరసరావుపేట పట్టణంలో మూడు బావుల సెంటర్‌లో శుక్రవారం తెల్లవారుజామున ఓ ఇంటి ముందు ఉన్న స్కూటీని ఇద్దరు యువకులు అపహరించారు. విద్యుత్తు సరఫరా నిలిపేసి చోరీకి పాల్పడడం గమనార్హం. దీనిపై రెండో పట్టణ సీఐ హైమారావును అడగ్గా చోరీ దృశ్యం సీసీ కెమెరాలో నమోదైందని పరిశీలించి చోరులను పట్టుకుంటామన్నారు.

అశ్రుతాంజలి

జననం ఆగస్టు 1924 మరణం 21-06-2025

కీ॥శే॥ శ్రీ జరుగుల రామలింగయ్య గారు

మాకు బంగారు భవిష్యత్తుని ప్రసాదించిన మా ఆరాధ్యదైవం మరణంపట్ల చింతిస్తూ... మీ మధురస్మృతులను స్మరించుకుంటూ.. మీ పవిత్ర ఆత్మకు శాంతికలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం.

కుమారుడు: జరుగుల ఓంకార రాంబాబు - కోడలు: సుధావాణి
కుమారుడు: జరుగుల నాగేశ్వరరావు - కోడలు: సుధ
కుమార్తె: నల్లూరి వరలక్ష్మి - అల్లుడు: సాంబశివరావు
కుమార్తె: గొరిజాల అశోక కుమారి - అల్లుడు: లోక్‌నాథ్
మరియు మనుమలు, మనుమరాండ్రు

పెద్దకర్మ: ది.05-07-2025, శనివారం యడ్లపాడు మండలం, జాలాది గ్రామము నందు నిర్వహించబడును. కావున తెలియజేయడమైనది.

శ్రద్ధాంజలి

శ్రీ నల్లపాటి శివరామ చంద్రశేఖరరావు గారు
మాజీ ఛైర్మన్ : గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ లిమిటెడ్
జొన్నలగడ్డ గ్రామం, నరసరావుపేట

మా ఆత్మీయులు, గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ లిమిటెడ్ మాజీ ఛైర్మన్ శ్రీ నల్లపాటి శివరామచంద్రశేఖరరావు గారికి నివాళులు అర్పిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.

కపలవాయి విజయ్‌కుమార్
అధ్యక్షులు : ఆం.ప్ర. గోల్డ్,సిల్వర్ & డైమండ్ మర్చంట్స్ అసోసియేషన్
శ్రీ సుబ్బరాయ & నారాయణ కళాశాల నరసరావుపేట

డాక్టర్ గర్లపాటి కృష్ణకాంత్
శ్రీ దత్త సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నరసరావుపేట

గాడవర్తి దేవరాజ కిషోర్

అశ్రుతాంజలి

జననం: ఆగస్టు 1924 మరణం: 21-06-2025

కీ॥శే॥ జరుగుల రామలింగయ్య గారు
జాలాది గ్రామం, యడ్లపాడు (మం)

మంచితనం, మానవత్వం మూర్తీభవించిన మహోన్నత వ్యక్తిత్వం మీది.
మీరు మా పట్ల చూపించిన ప్రేమానురాగాలను ఎన్నటికీ మరువలేము.
మేము మీతో గడిపిన మధురక్షణాలు మా మదిలో చిరస్మరణీయం.
మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ... అంజలి ఘటిస్తూ..

మనుమలు, మనుమరాండ్రు
నల్లూరి సురేంద్రనాథ్ - సంధ్యారాణి, మానుకొండ సుష్మ - సురేష్‌బాబు,
గుంటుపల్లి హాసిక ఇందుమతి - రామకృష్ణ, గొరిజాల వెంకటేష్ రాఘవ - అనూష,
నెలకుదుటి గాయత్రి - సుబ్బారావు, జరుగుల భార్గవ్ రామ్
మరియు మునిమనుమలు, మునిమనుమరాండ్రు

సత్తెనపల్లి

• సత్తెనపల్లి • పెదకూరపాడు • మాచర్ల • గురజాల

వయోజన విద్య పర్యవేక్షకుడిగా వెంకటేశ్వర్లు

నూజండ్ల, న్యూస్‌టుడే: వయోజన విద్య పర్యవేక్షకుడిగా కస్తాలోయిన వెంకటేశ్వర్లు శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి బదిలీపై నరసరావుపేట డివిజన్‌కు వచ్చారు. డివిజన్‌లో నూజండ్ల, బొల్లాపల్లి, ఈపూరు, మండలాలతో పాటు మాచర్ల నియోజకవర్గంలోని కారంపూడి, దుర్గి, వెల్దుర్తి మండలాలను పర్యవేక్షణ చేయాల్సి ఉంటుందన్నారు. ఆయా మండలాల్లో నిరక్షరాస్యులైన 15 నుంచి 60 ఏళ్ల లోపు వయోజనులకు డిజిటల్ చెల్లింపులు, చదవడం, రాయడం, సంఖ్యా పరిజ్ఞానం నేర్పించి జీవితాంతం అభ్యసనం కొనసాగింపు చేయడం కోసం ఉల్లాస్ ఫేజ్-2 కార్యక్రమం ప్రారంభం అవుతుందని తెలిపారు. వారిలో జీవన నైపుణ్యాలు, సామాజిక నేపథ్యంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనే కృషి చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

సంక్షేమ పథకాలు అందుతున్నాయా..?

సత్తెనపల్లి, న్యూస్‌టుడే: సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా..? సమస్యలేమైనా ఉన్నాయా..? అని ప్రజల్ని ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ఆరా తీశారు. పట్టణంలోని తొమ్మిదో వార్డులో శుక్రవారం సుపరిపాలనలో తొలి అడుగు- ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించారు. సామాజిక భద్రతా పింఛను నగదు ఇంటికే వచ్చి అందిస్తున్నారా, తల్లికి వందనం పిల్లలందరికీ అందిందా, రెండు ఉచిత గ్యాస్ సిలిండర్ల నగదు జమ అయిందా అని ప్రజల్ని అడిగారు.

ప్రభుత్వ పథకాలపై మహిళల అభిప్రాయాన్ని తెలుసుకుంటున్న ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

సత్తెనపల్లి: 80085 73171 పెదకూరపాడు: 80088 31888
కారంపూడి: 80085 73185 గురజాల: 80085 7 3176

? దొడ్లేరులో ఇళ్ల నుంచి సేకరించిన వ్యర్థాలను క్రోసూరు రోడ్డులో శ్మశానవాటిక ఎదురుగా కుప్పలు పోస్తున్నారు. ఆ దారిన వెళ్లేవారికి ఇబ్బందిగా ఉంది. -గ్రామస్థులు ✔ పరిశీలించి చెత్త వ్యర్థాలను తొలగించేలా ఏర్పాటు చేస్తాం. -కె.వెంకయ్య, పంచాయతీ కార్యదర్శి -క్రోసూరు (అచ్చంపేట) న్యూస్‌టుడే

? ప్రయాణికుల సౌకర్యార్థం రెడ్డిగూడెం నుంచి నరసరావుపేటకు బస్సు సర్వీసు ఏర్పాటు చేయాలి. -సతీష్

✔ సిబ్బందితో ఆ మార్గం పరిశీలించి ఉన్నతాధికారుల అనుమతితో బస్సు సర్వీసు నడుపుతాం. -శ్రీనివాసరావు, డీఎం, నరసరావుపేట -న్యూస్‌టుడే, రాజుపాలెం

చిన్నారిపై వీధికుక్క దాడి

సత్తెనపల్లి, న్యూస్‌టుడే: వీధికుక్క దాడిలో చిన్నారి విలవిల్లాడిన సంఘటన పట్టణంలోని రమారాణీనగర్‌లో చోటు చేసుకుంది. నాలుగేళ్ల అశోక్ ఇంటి ముందు ఆడుకుంటుండగా వీధికుక్క దాడిచేసి తీవ్రంగా గాయపర్చింది. బాలుడి కేకలు విని స్థానికులు అప్రమత్తం అవగా ప్రాణాపాయం తప్పింది. బాలుడిని కుటుంబ సభ్యులు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు.

అపరిశుభ్రం.. వ్యాధుల భయం

నగర పంచాయతీల్లో లేని పారిశుద్ధ్య చర్యలు

జ్వరాలతో ప్రజల్లో కలవరం

గురజాల, దాచేపల్లి, పిడుగురాళ్ల, న్యూస్‌టుడే

వర్షాకాలంలో అపరిశుభ్రమైన పరిసరాలు దోమలకు నిలయంగా మారుతున్నాయి. దీంతో మలేరియా, టైఫాయిడ్, ఫ్లూ జ్వరాలతో పాటుగా ప్రాణం తీసే డెంగీ లాంటి వ్యాధులు ప్రబలుతున్నాయి. పరిసరాలు పరిశుభ్రం చేయడానికి, చెత్త సేకరణకు ఎంపీడీవో, ఈవోఆర్డీలు, పంచాయతీ కార్యదర్శులు ప్రతి రోజు ఉదయం 6 గంటలకు గ్రామాలకు చేరుకొని చెత్త సేకరించాల్సిన పనులు పర్యవేక్షించాలి. మొక్కుబడిగా సాగుతున్న ఈ కార్యక్రమం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండటం లేదన్న విమర్శలు వస్తున్నాయి.

◆ గురజాల నగర పంచాయతీ పరిధిలో 30 వేల వరకు జనాభా ఉంది. దోమల నివారణకు ఫాగింగ్ చేయడం లేదు. దీనికి యంత్రాలు అందుబాటులో లేవు. కాలువల్లో పూడిక మాత్రమే తీస్తున్నారు. ఖాళీ స్థలాల యజమానులకు నోటీసులు అందజేసి మిన్నకుంటున్నారు. యజమానులు స్థలాలను మెరక చేసేలా చర్యలు తీసుకోవడం లేదు. కాలువల్లో బ్లీచింగ్ చల్లడం, రోడ్డు, వీధుల్లో నీరు నిలబడకుండా చూడాలి.

◆ గురజాల నగర పంచాయతీ పరిధిలో జ్వరాల తీవ్రత పెరుగుతోంది. డెంగీ వంటి జ్వరాలతో బాధపడుతూ గుంటూరులోని ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. ముస్లిం ఏరియా, చెరువు కట్ట కింద భాగం, మేదరకాలనీ, వెంకట్రావు నగర్ కాలనీ, దివ్యాంగుల కాలనీలో జ్వరాలు ఎక్కువగా ఉన్నాయి.

◆ దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా దోమల్ని అరికట్టేందుకు మూడేళ్ల కిందట దాచేపల్లి నగర పంచాయతీకి సరఫరా చేసిన రెండు ఫాగింగ్ యంత్రాలు మూలకు చేరాయి. ఓ వైపు నిర్వహణ భారం, మరోవైపు వాటి వినియోగంపై సిబ్బందికి అవగాహన లేక పక్కన పెట్టారు.

గురజాలలో అపరిశుభ్రంగా ఖాళీ స్థలం

దీంతో దోమలు విజృంభిస్తున్నాయి. కాలువల్లో చెత్తాచెదారం, ఖాళీ స్థలాల్లో మురుగు చేరి ఇబ్బందులు తప్పడం లేదని ప్రజలు అవేదన వ్యక్తం చేస్తున్నారు.

◆ ఇంటింటికి తిరిగి జ్వరాల తీవ్రత గుర్తించే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది సరైన రీతిలో పని చేయడం లేదు. ఈ రెండు నెలల్లో అప్రమత్తంగా లేకపోతే ఇబ్బందులు పెరిగే అవకాశం ఉంది. స్వీయరక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉందని వైద్యులు చెబుతున్నారు. నగర పంచాయతీ అధికారులు కూడా చర్యలు చేపట్టాల్సి ఉంది.

◆ పిడుగురాళ్ల పురపాలక సంఘంలో 72,125 మంది జనాభా ఉంది. పట్టణంలోని 33 వార్డుల్లో 165.57 కిలోమీటర్ల పరిధిలో మురుగు పారుదల వ్యవస్థ ఉంది. పారిశుద్ధ్య కార్మికులు వారానికి ఒకసారి కాల్వలు తీస్తున్నారు. ప్రధాన రోడ్డులో ఉత్తరం వైపున ఉన్న మురుగు కాల్వలో ఎక్కడి నీరు అక్కడే నిలిచిపోయింది. ఈ కాల్వే దోమలకు అవాసంగా మారింది. బస్టాండ్ దగ్గర నుంచి చెన్నై షాపింగ్ మాల్ దాకా మురుగునీరు నిలిచి ఉంది.

దాచేపల్లిలో ఇళ్ల పక్కన ఖాళీ స్థలంలో మురుగుకుంట

పిడుగురాళ్ల : అడితీల సెంటరు వద్ద కాల్వలో మురుగు నిల్వ

పంచాయతీ కార్యదర్శి పేరున విద్యుత్తు కనెక్షన్

ఆక్రమిత స్థలంలో మాయాజాలం

కారంపూడి, న్యూస్‌టుడే: మండల కేంద్రం కారంపూడిలో మచ్చుబావి పక్కనున్న పంచాయతీ స్థలాన్ని ఆక్రమించి, నిర్మించిన వాణిజ్య గదికి పంచాయతీ కార్యదర్శి పేరునే విద్యుత్తు బిల్లు ప్రతి నెలా వస్తోంది. వైకాపా ప్రభుత్వ హయాంలో కారంపూడిలో పంచాయతీ స్థలం ఆక్రమించి.. అందులో గది నిర్మించి అద్దెకిచ్చారు. గదికి ఇంటిపన్ను లేదు, సరైన ధ్రువపత్రాలు లేని కారణంగా విద్యుత్తు అధికారులు కనెక్షన్ ఇచ్చేందుకు అప్పట్లో నిరాకరించారు. దీంతో అప్పటి వైకాపా నాయకులు పంచాయతీ కార్యదర్శిపై ఒత్తిడి తెచ్చారు. ఈ నేపథ్యంలో పంచాయతీ కార్యదర్శి పేరున 2020 మే 7న విద్యుత్తు కనెక్షన్ అధికారులు ఇచ్చారు. దీంతో ఆక్రమిత స్థలం పంచాయతీకి చెందినట్లుగా తెలుస్తోంది. రూ.లక్షల విలువైన స్థలాన్ని ఆక్రమించి, గది నిర్మించి, పంచాయతీ పేరున విద్యుత్తు సరఫరా పొంది.. అద్దె మాత్రం వైకాపాకు చెందిన వ్యక్తి అనుభవిస్తున్నాడు. దీనిపై ఉన్నతాధికారులు విచారణ చేయాలని స్థానికులు కోరుతున్నారు.

పంచాయతీ కార్యదర్శి పేరున వచ్చిన విద్యుత్తు బిల్లు

పక్కా ప్రణాళికతో అడుగులు వేద్దాం

గురజాల, న్యూస్‌టుడే: సమగ్రంగా పనిచేసి గురజాల నియోజకవర్గాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుదామని ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర- 2047లో భాగంగా గురజాల ఆర్డీవో కార్యాలయంలో అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయ, పశు సంవర్ధక, రెవెన్యూ, ఉద్యాన శాఖల అధికారులు విజన్- 2047లో చేయాల్సిన పనుల వివరాలను చెప్పారు. పక్కా ప్రణాళికతో వీటిని అధిగమించాలని చెప్పారు. బుగ్గవాగు రిజర్వాయర్ సామర్థ్యం 5.5 టీఎంసీలకు పెంచేందుకు కృషి చేస్తే.. ఈ ప్రాంత వ్యవసాయ నీటి అవసరాలను పూర్తిస్థాయిలో తీర్చవచ్చని సూచించారు. దైద అమర లింగేశ్వర స్వామి గుడి, గుత్తికొండ బిలం, ఖజ్జపాలెం, మొద్దంపాడు వంటి ప్రాంతాలను అభివృద్ధి చేయాల్సి ఉందని చెప్పారు. సమావేశంలో ఆర్డీవో మురళీకృష్ణ, నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ పులుకూరి కాంతారావు, పిడుగురాళ్ల, గురజాల నగర పంచాయతీల చైర్మన్లు సుబ్బారావు, బడేజాని, అధికారులు పాల్గొన్నారు.

ఏపీఆర్‌డీసీలో అతిథి అధ్యాపకుల భర్తీకి ఇంటర్వ్యూలు

విజయపురిసౌత్, న్యూస్‌టుడే: విజయపురిసౌత్ ఏపీఆర్‌డీసీలో అతిథి అధ్యాపక పోస్టులకు 11న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ ఎస్.నయీమ్ భాను శుక్రవారం తెలిపారు. సంస్కృతం 1, చరిత్ర 1, కామర్స్ 2, కంప్యూటర్ సైన్స్ 2, కెమిస్ట్రీ 1, జువాలజీ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు చెప్పారు. వివరాలకు 8688169290 ఫోన్ నంబరులో సంప్రదించాలని కోరారు.

రైతుల ప్రయోజనాలే ప్రభుత్వ లక్ష్యం

పొక్లెయిన్ నడిపి పనులు ప్రారంభిస్తున్న యరపతినేని

మాచవరం : రైతుల ప్రయోజనాలు దృష్టిలోకి ఉంచుకొని, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. శుక్రవారం గంగిరెడ్డిపాలెం సమీపంలోని 27ఎల్ మైనర్ కాలువ మరమ్మతులను ఆయన కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. నియోజకవర్గంలోని అన్ని మేజర్లు, మైనర్లకు రెండు దశల్లో దాదాపు రూ.4.17 కోట్లు మంజూరయ్యాయని, ఫేజ్-3 కింద మరో రూ.3 కోట్లకు ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కుడి కాలువ ఛైర్మన్ పులుకూరి కాంతారావు, తెదేపా నియోజకవర్గ పరిశీలకుడు రాజశేఖర్‌రెడ్డి, డీసీ ఛైర్మన్ గండికోట వెంకటేశ్వర్లు, జలవనరుల శాఖ ఇన్‌ఛార్జి డీఈ ఆదినారాయణ, తెదేపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కంపల దారిలో వెళ్లేదెలా?

మండల పరిధిలోని పల్లెగుంతలో ఆదర్శ పాఠశాలకు వెళ్లే రహదారిలో ఇరువైపులా కంపచెట్లు ఉన్నాయి. దీంతో వెళ్లేందుకు విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు. కంపచెట్లు కళ్లకు తగులుతున్నాయని వాపోతున్నారు. అధికారులు చర్యలు చేపట్టాల్సి ఉంది. **-గురజాల గ్రామీణ, న్యూస్‌టుడే**

మూల మలుపుల్లో ముప్పే

గురజాల - మాడుగుల మూలమలుపు

గురజాల మండలంలోని పలు గ్రామాలకు వెళ్లే రహదారుల్లో మూల మలుపులు ప్రమాదాలకు నిలయంగా మారాయి. గురజాల- మాడుగుల, గురజాల- పులిపాడు రహదారుల్లో మలుపులు ఎక్కువగా ఉండటంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. సూచిక బోర్డులు, స్పీడు బ్రేకర్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. **-గురజాల గ్రామీణ, న్యూస్‌టుడే**

వెంటపడతాయ్.. కరుస్తాయ్

పెదకూరపాడు మండలంలో కుక్కల బెడద తీవ్రంగా ఉంది. ప్రభుత్వ కార్యాలయాలకు, పాఠశాలలకు వెళ్లే మార్గాల్లో గుంపులుగా తిరుగుతూ జనాలను కరుస్తున్నాయి. ఇదే పరిస్థితి మిగతా గ్రామాల్లోనూ ఉంది. ముఖ్యంగా మాంసం విక్రయ దుకాణాల వద్ద వీటి సంచారం ఎక్కువగా ఉంది. ఇటీవల పాటిబండ్లలో పిచ్చికుక్క స్వైర విహారం చేసి నలుగురు చిన్నారులతో సహా 12 మందిని గాయపరిచింది. దీనిపై ఎంపీడీవో సోమయాజులును అడుగగా ఉన్నతాధికారుల దృష్టికి సమస్య తీసుకెళ్లి పరిష్కరిస్తామని చెప్పారు. **-న్యూస్‌టుడే, పెదకూరపాడు**

కూటమి పాలన రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి దోహదం

క్రోసూరు (అచ్చంపేట) : రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి, రాజధాని అమరావతి నిర్మాణం కూటమి పాలనతోనే సాధ్యమని ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ అన్నారు. శుక్రవారం ఆయన క్రోసూరు మండలం నాగవరంలో సుపరిపాలన తొలి అడుగు- ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏడాదిలో కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు వివరించారు. కరపత్రాలు ఇంటింటా పంపిణీ చేశారు. తెదేపా మండల అధ్యక్షుడు మొగల్ జాన్, యార్డు మాజీ ఛైర్మన్ నాగేశ్వరరావు, గుడిపాడు బాషా, వేగుంట రాణి, సదాశివరావు, కె.శ్రీనివాసరావు, ఎంపీటీసీ మస్తాన్‌వలి, జనసేన నియోజకవర్గ సమన్వయకర్త యర్రంశెట్టి రామకృష్ణ, యోహాను, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.


నాగవరంలో కరపత్రాలు అందజేస్తున్న ఎమ్మెల్యే ప్రవీణ్, తెదేపా నాయకులు

రాష్ట్రాన్ని ఇరవై ఏళ్లు వెనక్కి తీసుకెళ్లిన జగన్

పిడుగురాళ్ల, న్యూస్‌టుడే: వైకాపా అధినేత వై.ఎస్.జగన్‌కు ఐదేళ్లు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని ఇరవై ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారని రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. శుక్రవారం పిడుగురాళ్ల మండలం చెన్నాయిపాలెంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వైకాపా ప్రభుత్వంలో వ్యవస్థలన్నీ నాశనం చేశారని మండిపడ్డారు. గతంలో తండ్రి చావును అడ్డు పెట్టుకొని ఓదార్పుయాత్ర చేశారని, ఇప్పుడు రాష్ట్రంలో ఎవరు చనిపోతారని ఎదురు చూస్తున్నారని విమర్శించారు. ఆయన వైకాపాకు 175కి 175 సీట్లు వస్తాయని చెప్పటంతో వైకాపా కార్యకర్తలు పందేలు కాసి చనిపోయారని పేర్కొన్నారు. ఏడాది తర్వాత పరామర్శ పేరుతో ప్రజలను రెచ్చగొట్టడానికి వస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ కారు కింద పడి.. ఒకరు చనిపోతే పక్కన పడేసి వెళ్లిపోయారని, ఆయన ముఖ్యమంత్రిగా అర్హుడా అని ప్రశ్నించారు.

మాట్లాడుతున్న రాష్ట్రమంత్రి గొట్టిపాటి రవికుమార్

గంజాయి విక్రేతలకు పరామర్శలా..

ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ చెన్నాయిపాలెంలో 2014-19 తెదేపా ప్రభుత్వం చేసిన అభివృద్ధి తప్పితే వైకాపా ప్రభుత్వం చేసింది ఏమీ లేదని చెప్పారు. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి రౌడీలు, గంజాయి విక్రేతలను పరామర్శించడం ఏమిటని ఎద్దేవా చేశారు. తెదేపా జిల్లా అధ్యక్షుడు కొమ్మలపాటి శ్రీధర్ మాట్లాడుతూ పల్నాడు ప్రాంతంలో రహదారులన్నీ బాగు పడుతున్నాయని చెప్పారు. కూటమి ప్రభుత్వం ప్రజల వద్దకు పాలన తీసుకెళుతోందని చెప్పారు. ముందుగా ఎస్సీకాలనీలో ఇంటింటికి వెళ్లి తల్లికి వందనం కార్యక్రమం కింద ఎంతమందికి లబ్ధి చేకూరిందో అడిగి తెలుసుకున్నారు. గ్రామంలోకి భారీ ప్రదర్శనగా వచ్చి తెదేపా జెండా ఆవిష్కరించారు. తితిదే బోర్డు సభ్యుడు జంగా కృష్ణమూర్తి, నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఛైర్మన్ పులుకూరి కాంతారావు, వైద్యులు ఉన్నం నాగమల్లికార్జునరావు, మున్సిపల్ ఛైర్మన్ కొత్త వెంకట సుబ్బారావు, తెదేపా మండల కన్వీనర్ గండికోట వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

రోశయ్య సేవలు ప్రశంసనీయం

మాచర్లలో ఆర్యవైశ్య నాయకులు

పిడుగురాళ్లలో రోశయ్య విగ్రహం వద్ద సంఘ నేతలు

పిడుగురాళ్ల, సత్తెనపల్లి, మాచర్ల, న్యూస్‌టుడే : పిడుగురాళ్ల పట్టణంలోని జానపాడు రోడ్డులో మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య 92వ జయంతిని శుక్రవారం ఆర్యవైశ్యులు నిర్వహించారు. రోశయ్య కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. మాచర్లలో ఆర్య వైశ్య సంఘం, యువజన సంఘం నేతృత్వంలో రోశయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. సత్తెనపల్లిలో ప్రభుత్వాసుపత్రి ఎదుట ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.

చౌక బియ్యం స్వాధీనం.. కేసు నమోదు

ముప్పాళ్ల, న్యూస్‌టుడే : మండలంలోని బొల్లవరం అడ్డరోడ్డు వద్ద మినీ లారీలో తరలిస్తున్న 16 క్వింటాళ్ల చౌక బియ్యం స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై సోమేశ్వరరావు తెలిపారు. ఫిరంగిపురం మండలంలోని బేతపూడికి చెందిన మొహిద్దీన్ పీరా, మరో ఇద్దరితో కలసి చౌక బియ్యం సేకరించి చిలకలూరిపేట ప్రాంతంలోని కోళ్లఫారాల్లో విక్రయిస్తున్నట్లు చెప్పారు. పక్కా సమాచారంతో శుక్రవారం బొల్లవరం అడ్డరోడ్డు వద్ద తనిఖీలు చేసి.. బియ్యం తరలిస్తున్న వాహనాన్ని పట్టుకున్నట్లు ఎస్సై చెప్పారు.

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజాదర్బార్

మాచర్ల (కారంపూడి), న్యూస్‌టుడే : ప్రజా సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ ఇకపై ప్రతి రోజు ప్రజాదర్బార్‌ను మాచర్లలోని పార్టీ కార్యాలయంలో నిర్వహిస్తుందని నియోజకవర్గ బాధ్యుడు రామచంద్రారెడ్డి తెలిపారు. సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజా ఫిర్యాదులు తీసుకుంటామని తెలిపారు.

అల్లూరి సీతారామరాజు త్యాగం చిరస్మరణీయం

సత్తెనపల్లిలో విగ్రహం వద్ద తెదేపా నాయకులు

రెంటచింతలలో చిత్రపటానికి నివాళి

న్యూస్‌టుడే, బృందం : దేశ స్వాతంత్ర్యం కోసం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు చేసిన త్యాగం చిరస్మరణీయమని వక్తలు అన్నారు. జిల్లాలో శుక్రవారం అల్లూరి సీతారామరాజు జయంతి కార్యక్రమాలు ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, వివిధ సంస్థల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అల్లూరి చిత్రపటాలు, విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు.

శాకంబరీ నమోస్తుతే

అచ్చంపేట, న్యూస్‌టుడే : స్థానిక శ్రీవాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఆషాఢమాసం శుక్రవారం పురస్కరించుకుని అమ్మవారిని వివిధ రకాల కూరగాయలతో శాకంబరి దేవిగా అలంకరించారు. భక్తులు పూజలు చేశారు.

అలంకరణలో అమ్మవారు

అన్నపూర్ణాదేవికి సారె సమర్పణ

75 త్యాళ్లూరు (పెదకూరపాడు), న్యూస్‌టుడే : 75 త్యాళ్లూరులో అన్నపూర్ణాదేవికి భక్తులు శుక్రవారం ఆషాఢ మాస సారె సమర్పించారు. బృందంగా శివాలయం చేరుకుని అమ్మవారికి వస్త్రాలు, పూలు, పండ్లు, సమర్పించి పూజలు చేశారు.

బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి రంగా కృషి

సత్తెనపల్లిలో విగ్రహం వద్ద నివాళి అర్పిస్తున్న కాపు సంఘ నాయకులు

న్యూస్‌టుడే, బృందం : బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి వంగవీటి మోహనరంగా కృషి చేశారని కాపు సంఘాల నాయకులు అన్నారు. సంఘాల, రాజకీయ పార్టీల కార్యాలయాల్లో శుక్రవారం రంగా జయంతి నిర్వహించారు. రంగా విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. గురజాల మండలం గంగవరం అక్షయ ఫౌండేషన్ వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదానం చేశారు.

అచ్చంపేటలో విగ్రహానికి పూలమాల వేస్తూ..

పరిమితికి మించి పిల్లలను ఎక్కిస్తే చర్యలే

దుర్గి, న్యూస్‌టుడే : బడి బస్సులో పరిమితికి మించి పిల్లలను ఎక్కిస్తే కఠిన చర్యలు ఉంటాయని మాచర్ల మోటారు వాహనాల అధికారి డి.శేషురెడ్డి అన్నారు. శుక్రవారం దుర్గిలో పలు వాహనాలతో పాటు, బడి బస్సులను ఆయన తనిఖీలు చేశారు. మూడు కేసులు నమోదు చేసినట్లు చెప్పారు.

పిల్లలకు అవగాహన కల్పించాలి

క్రోసూరు (అచ్చంపేట) : ఫ్లోరోసిస్‌పై పిల్లలకు అవగాహన కల్పించాలని ఎన్‌సీడీసీ సర్వే జిల్లా కన్సల్టెంట్ డాక్టర్ గిరికుమార్ అన్నారు. శుక్రవారం ఆయన క్రోసూరు, అచ్చంపేట మండలాల్లోని వైద్య, ఆరోగ్య సిబ్బందికి క్రోసూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అవగాహన కల్పించారు. 16 ఏళ్ల లోపు పిల్లలందరికీ వైద్య పరీక్షలు చేయించి.. వ్యాధి లక్షణాలు ఉన్నవారిని గుర్తించి వైద్య చికిత్స అందేలా చూడాలని చెప్పారు.

తెదేపా మండల అధ్యక్షుడిగా బ్రహ్మయ్య

పెదకూరపాడు : తెదేపా మండల అధ్యక్షుడిగా పెదకూరపాడుకు చెందిన ఏటుకూరి బ్రహ్మయ్యను ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్, పార్టీ సంస్థాగత ఎన్నికల కమిటీ ఏకగ్రీవంగా ఎంపిక చేసింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు బ్రహ్మయ్యను కలసి అభినందనలు తెలిపారు.

సమస్యలు పరిష్కరించాల్సిందే

నిరసనలో ఆర్టీసీ ఉద్యోగులు

పిడుగురాళ్ల, సత్తెనపల్లి, న్యూస్‌టుడే : ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం పిడుగురాళ్ల, సత్తెనపల్లి ఆర్టీసీ డిపోల ముందు కార్మికులు నిరసన చేపట్టారు. ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలని, ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, ఎలక్ట్రికల్ బస్సులను ఆర్టీసీ సిబ్బందితోనే నిర్వహించాలని, పెండింగ్‌లో డీఏ బకాయిలు చెల్లించాలని నినాదాలు చేశారు. డిపో అధ్యక్షుడు కె.శ్రీనివాసరావు, షేక్ దస్తగిరి, షేక్ అమీర్ హమ్జా, పి.వరప్రసాద్, బంగారు శ్రీనివాసరావు, సీహెచ్ రాంబాబు, రాజారాం, సత్తెనపల్లి ఏపీపీటీడీ డిపో బాధ్యులు, జిల్లా నాయకులు ఎన్‌బీకే సాహెబ్, భాస్కర్, జవహర్, యేసయ్య, హుస్సేన్, రమణారెడ్డి, కిరణ్‌కుమార్, యల్లమంద తదితరులు పాల్గొన్నారు.

వివేకానందుడి మార్గంలో నడవాలి

సత్తెనపల్లి : స్వామి వివేకానందుడు చూపిన మార్గంలో ప్రతిఒక్కరూ నడిచి జీవితాన్ని అర్థవంతం చేసుకోవాలని మున్సిపల్ మాజీ ఛైర్మన్ కొల్లిపర కాశీ విశ్వనాథం అన్నారు. స్వామి వివేకానంద చైతన్య భారతి, నవచైతన్య వివేకా సేవా సమితుల ఆధ్వర్యంలో శుక్రవారం వేర్వేరుగా తాలూకా సెంటర్‌లో వివేకానందుడి వర్ధంతి కార్యక్రమాల్ని నిర్వహించారు.

బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులకు సత్కారం

ముప్పాళ్ల, న్యూస్‌టుడే : మండలంలోని దమ్మాలపాడు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల (రామాపురం) నుంచి బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులు ముప్పా సురేష్, తోకల అచ్చయ్యను గ్రామపెద్దలు శుక్రవారం సత్కరించారు.

కేసీపీలో మాక్‌డ్రిల్

మాచర్ల : మాచర్ల పట్టణంలోని కేసీపీ పరిశ్రమలో కర్మాగార భద్రతపై శుక్రవారం డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ త్రినాథరావు, ఇన్‌స్పెక్టర్ తెనాలి రాజు నేతృత్వంలో మాక్ డ్రిల్ నిర్వహించారు.

డెంగీ మాసోత్సవాలు

మాచర్ల : మాచర్ల మలేరియా సబ్ యూనిట్ అధికారి లక్ష్మయ్య నేతృత్వంలో కంభంపాడు పీహెచ్‌సీ పరిధిలోని గన్నవరం, కంభంపాడు గ్రామాల్లో శుక్రవారం డెంగీ మాసోత్సవాలు నిర్వహించారు. నీటి నిల్వలుండే ప్రాంతాల్లో బ్లీచింగ్ పిచికారి చేయించారు.

మొహర్రం సంతాప దినాలు

గురజాల గ్రామీణ : మొహర్రం సంతాప దినాల్లో భాగంగా ఏడోరోజు గురువారం రాత్రి మండలంలోని జంగ మహేశ్వరపురంలో పీర్ల చావిడి నుంచి గుండం చుట్టూ తిరిగి పలు వీధుల్లో మేళతాళాలతో ఊరేగింపు నిర్వహించారు. మొదట పంచదార, బెల్లాన్ని పీర్లకు సమర్పించారు.

సమ్మె విజయవంతం చేయండి

అచ్చంపేట, క్రోసూరు : దేశవ్యాప్తంగా 9న తలపెట్టిన సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ మండల గౌరవాధ్యక్షుడు టి.హనుమంతరావు, అనుబంధ సంఘాల అంగన్‌వాడీ కార్యకర్తల, హెల్పర్ల యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగమల్లేశ్వరి కోరారు. వారు శుక్రవారం అచ్చంపేట, క్రోసూరులో సమ్మెపై ప్రచారం చేశారు.

స్మార్ట్ మీటర్ల ఏర్పాటు ఆపాలి

పెదకూరపాడు, న్యూస్‌టుడే : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదలపై భారం మోపే చర్యలను ఆపాలని సీపీఐ మండల కార్యదర్శి పఠాన్ నాగుల్ మీరా అన్నారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ స్మార్ట్ మీటర్ల ఏర్పాటు ఆపాలని కోరారు.

డీఏ బకాయిలు చెల్లించాలి

రెంటచింతల : ఉద్యోగులకు బకాయిపడ్డ డీఏలను చెల్లించాలని ఎస్టీయు జిల్లా కౌన్సిలర్ లేళ్ల శ్రీనివాసరావు కోరారు. శుక్రవారం రెంటచింతలలో నిర్వహించిన మండల సమావేశంలో ఆయన మాట్లాడారు. పల్నాట అనేక పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉందని, విద్యార్థులకు అన్యాయం జరగకుండా తాత్కాలికంగా వాలంటీర్లతో ఆ స్థానాలు భర్తీ చేయాలని కోరారు. ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఈనాడు పార్వతీపురం మన్యం

శనివారం జులై 5, 2025

వరాల తల్లి వారాహి

సాలూరులోని కామాక్షి అమ్మ వారి ఆలయంలో వారాహి మాత నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం సామూహిక కుంకుమ పూజలు చేశారు. దేవీ ఉపాసకులు సత్యం మాస్టారు ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు జరిగాయి. వందల సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

– న్యూస్‌టుడే, సాలూరు

శాకంబరిగా దుర్గమ్మ



వారాహి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పార్వతీపురం పట్టణం నాలుగు రోడ్ల కూడలిలో దుర్గాదేవి శాకంబరిగా దర్శనమిచ్చారు. పలు ప్రాంతాల భక్తులు తరలివచ్చి పూజలు చేశారు.

– న్యూస్‌టుడే, పార్వతీపురం పురపాలక

సమస్యలు చెప్పారు.. సాంత్వన పొందారు..

పార్వతీపురం, న్యూస్‌టుడే

వివరాలు నమోదు చేసుకుంటున్న కలెక్టర్

పారిశుద్ధ్యం, వైద్య సేవల్లో ఎదురవుతున్న సమస్యలపై 'ఈనాడు' ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా ఉన్నతాధికారులతో నిర్వహించిన 'ఫోన్-ఇన్'కు విశేష స్పందన లభించింది. కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్, సంయుక్త కలెక్టర్ ఎస్ఎస్ శోభిక జిల్లావాసులతో ఫోన్‌లో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. వీటిని ఆయా పరిధిలోని మండల స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లామని, పరిష్కారానికి చర్యలు చేపడతారని హామీ ఇచ్చారు. 'ఫోన్-ఇన్'లో వచ్చిన సమస్యలపై చేపట్టాల్సిన చర్యలకు సంబంధించి శనివారం మండలస్థాయి అధికారులతో కలెక్టర్, జేసీ చర్చించనున్నారు.

వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో

సమస్య: సీతంపేట మండలం మర్రిపాడు పీహెచ్‌సీకి గ్యాస్ట్రిక్, నడుము నొప్పితో వెళ్తే వైద్యులు పరీక్షలు, చికిత్సలు చేయడం లేదు. మందులూ ఇవ్వడం లేదు. – ఎం.గోపాలరావు, జరడ కాలనీ, చినబాలుగు

? సీతానగరంలోని పీహెచ్‌సీ పరిస్థితి దారుణంగా ఉంది. పాత భవనం శిథిలమైంది. రోగులకు సరిపడా మంచాలు, మరుగుదొడ్లు లేవు. – జి.వెంకటరమణ

? సీతంపేట మండలంలోని దోనుబాయి ఆసుపత్రికి వైద్యుడే మద్యం తాగి వస్తున్నారు. ఆయన ఎలా చికిత్సలు అందిస్తారో తెలియడం లేదు. – రామకృష్ణ

? సీతంపేట మండలం రేగిడిలో పీహెచ్‌సీ భవనం పైకప్పు నుంచి నీరు లీకవుతోంది. – స్థానికులు, రేగిడి

అధికారుల సమాధానం: వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన సమస్యలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్‌వోను ఆదేశించాం. సీతానగరం ఆసుపత్రి బాగు చేయాలని ఇంజినీరింగ్ శాఖకు ఆదేశాలిస్తాం. వైద్యులపై వచ్చిన ఫిర్యాదులపై విచారణ చేపడతాం.

పట్టణాలు, గ్రామాల్లో ఇబ్బందులపై ప్రజావాణి 15లో..

మన్యం వీరుడు.. మదిలో నాయకుడు

విజయనగరం అర్బన్, న్యూస్‌టుడే: అల్లూరి సీతారామరాజు సేవలు ఎనలేనివని, ఆయనను స్ఫూర్తిగా తీసుకుని యువత ముందుకెళ్లాలని కలెక్టర్లు అంబేడ్కర్, శ్యామ్‌ప్రసాద్ పేర్కొన్నారు. అల్లూరి జయంతిని పురస్కరించుకుని జిల్లా పరిషత్తు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి శుక్రవారం పూలమాలలు వేసి, నివాళులర్పించారు. అంతకుముందు జరిగిన కార్యక్రమాల్లో జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, రాష్ట్ర మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, గుమ్మిడి సంధ్యారాణి, ఎమ్మెల్సీలు గాదె శ్రీనివాసులనాయుడు, ఇందుకూరి రఘురాజు, ఎమ్మెల్యేలు బోనెల విజయచంద్ర, లోకం నాగమాధవి, డీసీసీబీ ఛైర్మన్ కిమిడి నాగార్జున తదితరులు పాల్గొన్నారు.

సీతారామరాజు చిత్రపటానికి నమస్కరిస్తున్న కలెక్టర్లు

6న పెంపుడు జంతువులకు ఉచిత టీకాలు

వ్యవసాయ విభాగం, న్యూస్‌టుడే: ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా విజయనగరంలోని బహుళార్థ పశు వైద్యశాల ప్రాంగణంలో మూడు నెలల వయసు దాటిన పెంపుడు కుక్కలకు, పిల్లులకు ఉచితంగా రేబిస్ నివారణ టీకాలు వేయనున్నట్లు వైద్యశాల ఉప సంచాలకురాలు జి.మహాలక్ష్మి తెలిపారు. ఆదివారం ఉదయం 8 గంటలకు శిబిరం ప్రారంభమవుతుందని, జిల్లా వ్యాప్తంగా అన్ని పశువైద్య కేంద్రాల్లో టీకాలు అందుబాటులో ఉంటాయన్నారు. జంతువుల నుంచి మనుషులకు సోకే వ్యాధులపై అవగాహన సదస్సు ఉంటుందని చెప్పారు.

పేదరిక నిర్మూలనకు పీ4 అమలు

పార్వతీపురం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో పేదరికం తగ్గించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పీ-4 కార్యక్రమాన్ని రూపొందించారని కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్ పేర్కొన్నారు. శుక్రవారం ఎమ్మెల్యేలు, అన్ని జిల్లాల అధికారులతో ముఖ్యమంత్రి దూరదృశ్యశ్రవణ సమావేశం నిర్వహించారు. జిల్లా నుంచి కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్, జేసీ శోభిక, డీఆర్వో హేమలత పాల్గొన్నారు.

చీపురుపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల

డిగ్రీలో ప్రవేశాలెప్పుడో..?

న్యూస్‌టుడే, చీపురుపల్లి

నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైంది.. డిగ్రీ ద్వితీయ, తృతీయ సంవత్సర తరగతులు జరుగుతున్నాయి. ఇప్పటికే ఇంజినీరింగ్ ప్రవేశాలకు చర్యలు మొదలయ్యాయి. డిగ్రీ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు ఇంతవరకు స్పష్టత రాక విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. డిగ్రీలో చేరాలో.. ప్రవేశాల ఆలస్యంతో ప్రత్యామ్నాయ దారులు వెతుక్కోవాలో తెలియక తర్జనభర్జన పడుతున్నారు. డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలు 2020-21 విద్యా సంవత్సరం నుంచి ఆన్‌లైన్, వెబ్ కౌన్సెలింగ్ విధానంలో జరుగుతున్నాయి. ఈ ఏడాది నుంచి పాత పద్ధతి (ఆఫ్‌లైన్)లోనే ప్రవేశాలకు అవకాశం కల్పించాలనే డిమాండు వస్తోంది. ఈ అంశం ఉన్నత విద్యా మండలి వద్ద పెండింగ్‌లో ఉంది. దీనిపై ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదు. గత ప్రభుత్వం డిగ్రీలో సింగిల్ మేజర్ సబ్జెక్టు విధానం అమల్లోకి తెచ్చింది. దీనివల్ల పలు రకాల సమస్యలు ఉత్పన్నం కావడంతో ఆ స్థానంలో ఈ ఏడాది నుంచి డబుల్ మేజర్ సబ్జెక్టు విధానాన్ని అమల్లోకి తేవాలని భావిస్తున్నారు.

ప్రవేశాలపై స్పష్టత వస్తుంది.. అమరావతిలో ఉన్నతాధికారుల సమావేశం జరుగుతుంది. డిగ్రీలో సింగిల్ మేజర్ విధానమా, డబుల్ మేజరా అనే అంశంతో పాటు ప్రవేశాలు ఆన్‌లైన్‌లో చేయాలా, ఆఫ్‌లైన్‌లోనా అనే దానిపై స్పష్టత వస్తుంది. త్వరలో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

– పీవీ కృష్ణాజీ, ప్రధానాచార్యుడు, జిల్లా ఐడీ కళాశాల(చీపురుపల్లి)

ఆలస్యమవుతోందని ఆందోళన

డిగ్రీలో ప్రవేశాలకు జాప్యం జరుగుతుండడంతో కోర్సుల్లో చేరాలనుకున్న విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ప్రవేశాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశముందని అంటున్నారు. తరగతుల ప్రారంభం, పరీక్షలు ఆలస్యమవుతాయని వాపోతున్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఏడు ప్రభుత్వ, వంద వరకు ప్రైవేటు డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. డిగ్రీ ప్రథమ సంవత్సరంలో 8 వేల నుంచి పది వేల మంది వరకు ప్రవేశాలు పొందే అవకాశముంది. వీళ్లంతా ఉన్నత విద్యా మండలి నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు.

ఉపాధి పనుల తీర్మానాలపై వాడీవేడి చర్చ

● జడ్పీ సమావేశంలో ఛైర్మన్‌కు ప్రశ్నల వర్షం

న్యూస్‌టుడే, విజయనగరం అర్బన్

మాట్లాడుతున్న జడ్పీ ఛైర్మన్ శ్రీనివాసరావు. చిత్రంలో మంత్రులు సంధ్యారాణి, శ్రీనివాస్

జడ్పీ సర్వసభ్య సమావేశం విజయనగరంలో శుక్రవారం వాడీవేడిగా సాగింది. ఉపాధి హామీ పథకం కింద చేపట్టే పనులకు గ్రామ సభల్లో చేసిన తీర్మానాలను ఎందుకు ఆమోదించడం లేదని పలువురు సభ్యులు ప్రశ్నించారు. జడ్పీ ఛైర్మన్ శ్రీనివాసరావు, మంత్రి కొండపల్లి శ్రీనివాస్, కలెక్టర్ అంబేడ్కర్ సమాధానం చెప్పాలని కోరారు. అభివృద్ధికి అడ్డుపడుతున్నారని ఆరోపించారు.

ఉమ్మడి జిల్లాలో రూ.1,001 కోట్ల విలువైన పనులకు తీర్మానించామని ఛైర్మన్ ప్రకటించారు. రెండు మండలాల నుంచే సమస్య ఎదురైందని, పనుల మంజూరు అధికారం కలెక్టర్‌దేనంటూ స్పష్టం చేశారు. మండల, జిల్లా పరిషత్తులు ఆమోదిస్తే కానీ తానేమీ చేయలేనని, మీరే తేల్చుకోవాలని కలెక్టర్ అంబేడ్కర్ పేర్కొన్నారు. ఇదే క్రమంలో పలువురు వైకాపా ప్రజాప్రతినిధులు తీర్మానాల అంశాన్ని లేవనెత్తడంతో సమావేశం రసాభాసగా మారింది.

సామూహిక మరుగుదొడ్ల మంజూరు

మలేరియా కేసులు పెరుగుతున్న వేళ వైద్యారోగ్య శాఖ అప్రమత్తంగా ఉండాలని ఛైర్మన్ సూచించారు. హైరిస్క్ గ్రామాలు గుర్తించామని, దోమల నివారణ చర్యలు తీసుకుంటున్నామని డీఎంహెచ్‌వోలు భాస్కరరావు, జీవనరాణి వివరించారు.. కురుపాం పీహెచ్‌సీలో ఒక పడకపై ముగ్గురేసి ఉంటున్నారని ఎంపీపీ పద్మావతి చెప్పగా.. అక్కడి భవన నిర్మాణం నెలాఖరులోగా పూర్తి చేస్తామని ఈఈ భారతి తెలిపారు. మన్యంలోని పల్లెల్లో పారిశుద్ధ్యం మెరుగుపై దృష్టిసారించాలని డీపీవో కొండలరావును మంత్రి సంధ్యారాణి ఆదేశించారు. 1100 సామూహిక మరుగుదొడ్లు మంజూరు చేశామని, వాటిని పాఠశాలలు, పంచాయతీల్లో నిర్మిస్తున్నామని చెప్పారు. అనంతరం జిల్లా ఆసుపత్రుల పరిస్థితిపై శ్రీనివాసరావు ఆరా తీశారు.

రైతులకు అవగాహన..

సాగు, మేలు రకం విత్తనాలు, రాయితీలు, పథకాలపై రైతులకు అవగాహన కల్పించాలని బొబ్బిలి ఎమ్మెల్యే బేబినాయన కోరారు. అర్హులందరికీ ప్రభుత్వ సాయం అందేలా చూస్తామని వ్యవసాయ శాఖాధికారులు వీటీ.రామారావు, రాబర్ట్‌పాల్ తెలిపారు. కురుపాం మండల వ్యవసాయ శాఖాధికారి సమాచారం ఇవ్వడం లేదని ఎంపీపీ ఫిర్యాదు చేశారు. ప్రొటోకాల్ పాటించాల్సిందేనని మంత్రి సంధ్యారాణి స్పష్టం చేశారు.

ప్రవేశాల తగ్గుదలపై కారణాలు గుర్తించాలి

ప్రభుత్వ విద్యలో ప్రవేశాలు తగ్గుదలపై చర్చ జరిగింది. విద్యార్థులను చేర్పించేలా ప్రజాప్రతినిధులు బాధ్యత తీసుకోవాలని జడ్పీ ఛైర్మన్ కోరారు. ప్రైవేట్ పాఠశాలల్లో ఒకటో తరగతి ఉచిత ప్రవేశాలు కల్పించేలా చూడాలని ఎమ్మెల్సీ రఘురాజు విన్నవించారు. ఉన్నత పాఠశాలల్లో సిబ్బంది లేక ఉపాధ్యాయులపై పనిభారం పెరుగుతోందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీనివాసులనాయుడు అన్నారు. డీసీసీబీ ఛైర్మన్ కిమిడి నాగార్జున, ఎమ్మెల్యేలు బోనెల విజయచంద్ర, జగదీశ్వరి, తూర్పు కాపు కార్పొరేషన్ ఛైర్మన్ యశస్వి తదితరులు పాల్గొన్నారు.

పర్యవేక్షణ ఎలా?

సీతంపేట ఐటీడీఏ పరిధిలో సంక్షేమాధికారుల పోస్టులు ఖాళీ

సీతంపేట, న్యూస్‌టుడే

సీతంపేట ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమశాఖ విద్యాసంస్థలను పర్యవేక్షించే సహాయ గిరిజన సంక్షేమాధికారుల (ఏటీడబ్ల్యూవో) పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సీతంపేట, మెళియాపుట్టి, మందసలో వీరు ఉండాలి. ప్రస్తుతం సీతంపేట, మెళియాపుట్టిలో ఖాళీగా ఉన్నాయి. సీతంపేట ఏటీడబ్ల్యూవోగా పనిచేస్తున్న జి.మంగవేణిని అనకాపల్లి డీఎస్‌టీడబ్ల్యూ అండ్ ఈవోగా బదిలీ అయ్యారు. మెళియాపుట్టి ఏటీడబ్ల్యూవో కృష్ణవేణి కొన్ని నెలల క్రితం పార్వతీపురం డీడీగా డెప్యుటేషన్‌పై వెళ్లిపోయారు. ఆ స్థానాల్లో ఎవరినీ నియమించలేదు. మందస ఏటీడబ్ల్యూవో ఎం.శ్రీనివాసరావు అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరికి బదిలీ అయ్యారు. అక్కడ నుంచి అనంతపురం డీఎస్‌టీడబ్ల్యూ అండ్ ఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. అరకు ఏటీడబ్ల్యూవో ఎం.మల్లికార్జునరావును మందస పంపడంతో తాజాగా బాధ్యతలు చేపట్టినా.. ఆయనకు అనంతగిరికి డెప్యుటేషన్ వేస్తూ గిరిజన సంక్షేమ డైరెక్టర్ ఉత్తర్వులు ఇవ్వగా.. రిలీవ్ చేసేందుకు పీవో యశ్వంత్‌కుమార్ రెడ్డి విముఖత వ్యక్తం చేయడంతో మందసలోనే విధులు నిర్వహిస్తున్నారు. సీతంపేట ఐటీడీఏ పరిధిలో ఖాళీగా ఉన్న రెండు స్థానాలను భర్తీ చేస్తే మల్లికార్జునరావును రిలీవ్ చేస్తామని ఉన్నతాధికారులకు పీవో ద్వారా తెలియజేసినట్లు సమాచారం. మల్లికార్జునరావును రిలీవ్ చేస్తే మూడు పోస్టులు ఖాళీ అవుతాయి.

సీతంపేటలోని ఏటీడబ్ల్యూవో కార్యాలయం

కీలక బాధ్యతలు ఎవరు చేపడతారు..

సీతంపేట ఐటీడీఏ పరిధిలో 47 ఆశ్రమ పాఠశాలల 9,536 మంది గిరిజన విద్యార్థులున్నారు. 12 గురుకులాల్లో 4,113 మంది చదువుతున్నారు. 18 పోస్టు మెట్రిక్ వసతి గృహాల్లో 2,765 మంది ఉంటున్నారు. వీటన్నింటిని ముగ్గురు ఏటీడబ్ల్యూవోలు పర్యవేక్షించాలి. విద్యార్థుల డైట్, ఇతర బిల్లులు సరిచూడడం, సకాలంలో అప్‌లోడ్ చేయడం, ట్రెజరీకి బిల్లులు పంపించడం, సర్వీస్ మేటర్లు, నకిలీ గిరిజన ధ్రువపత్రాలపై విచారణ, విద్యార్థుల ఎఫ్ఆర్ఎస్ అమలు తదితర కీలకమైన బాధ్యతలు చేపట్టాలి. ఇంతటి ప్రాధాన్యమున్న పోస్టులు సీతంపేట, మెళియాపుట్టిలో ఖాళీగా ఉండడం, మందసకు డెప్యుటేషన్ ఉత్తర్వులు ఉండడంతో పర్యవేక్షణ ఎలా జరుగుతుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. తాత్కాలికంగా సీతంపేట ఏటీడబ్ల్యూవో బాధ్యతలు డీడీ అన్నాదొర చూస్తున్నారు. మెళియాపుట్టికి సంబంధించి లాబర ఆశ్రమ ఉన్నత పాఠశాల హెచ్ఎం పి.సూర్యనారాయణకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.

భర్తీ కోసం నివేదించాం

సీతంపేట, మెళియాపుట్టి ఏటీడబ్ల్యూవో స్థానాలు భర్తీ చేయాలని గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్‌కు లేఖ రాశాం. ప్రస్తుతం ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ చర్యల ద్వారా పర్యవేక్షిస్తున్నాం.

- ఎం.అన్నాదొర, డీడీ, గిరిజన సంక్షేమశాఖ, సీతంపేట

పార్వతీపురంలో రగడ

కమిషనరు వెంకటేశ్వర్లుతో చర్చిస్తున్న అధ్యక్షురాలు గౌరీశ్వరి, కౌన్సిల్ సభ్యులు

పార్వతీపురం పురపాలక, న్యూస్‌టుడే: పురపాలక సంఘంలో అధ్యక్షురాలు బి.గౌరీశ్వరి, కమిషనరు సీహెచ్ వెంకటేశ్వర్లు మధ్య వివాదం రేగుతూనే ఉంది. ఈనెల 3న ఎమ్మెల్యే విజయచంద్ర పట్టణంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ప్రొటోకాల్ ప్రకారం పుర అధ్యక్షురాలు, కౌన్సిల్ సభ్యులకు సమాచారం ఇవ్వకపోవడంతో కమిషనర్‌ను ఛాంబర్‌కు పిలిపించారు. ప్రజాప్రతినిధులంటే కనీస గౌరవం లేదా అని ప్రశ్నించారు. అభివృద్ధి కార్యక్రమాలకు తాము అడ్డంకి కాదని, ఆ వార్డు సభ్యుడిగా తనకు తెలియజేయకపోవడం ఎంతవరకు సమంజసమని 29వ వార్డు కౌన్సిలర్ వై.త్రినాథ నిలదీశారు. కార్యక్రమాల విషయం తనకు కూడా తెలియదని కమిషనర్ సమాధానమిచ్చారు. ఉపాధ్యక్షురాలు కె.రుక్మిణి, కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు.

కమిషనర్ తీరుపై అసంతృప్తి..

గతంలోనూ కౌన్సిల్ సాధారణ సమావేశంలో ఎజెండా ప్రవేశ పెట్టే విషయంలో ఇద్దరి మధ్య వివాదం నెలకొంది. అధ్యక్షురాలు పిలిచినా కమిషనర్ వెళ్లకపోవడంతో ఆమెతో పాటు కౌన్సిల్ సభ్యులు ఆర్డీ, కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ప్రతి విషయంలోనూ కమిషనర్ తీరు ఏకపక్షంగా ఉందని ఆరోపించారు. ఆయనపై కౌన్సిల్ సభ్యులతో పాటు ఉద్యోగులు సైతం ఆర్డీకి ఫిర్యాదులు చేశారు.

మాస్టారు మంచోళ్లే

తప్పుడు కేసుతో రెండేళ్లు వేదన

సాలూరు, న్యూస్‌టుడే: రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత ఆయన. చిన్న ఘటనతో వ్యక్తిగత కక్ష పెంచుకున్న ఓ వ్యాపారి ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదై రెండేళ్లు మానసిక క్షోభ అనుభవించారు ఆ మాస్టారు. కోర్టులో అది తప్పుడు ఫిర్యాదని తేలడంతో వ్యాపారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు, సంబంధిత ఉపాధ్యాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. సాలూరుకు చెందిన రజనీకాంత్.. చింతలపూడి ఆదర్శ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు. పట్టణానికి చెందిన వ్యాపారి కె.గోపాలరావు 2023లో ఆయనపై పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టారు. ఓ సెటిల్‌మెంట్ వ్యవహారంలో అడ్డుపడడమే దీనికి కారణం. తప్పుడు కేసు కావడంతో రజనీకాంత్ కోర్టును ఆశ్రయించారు. 'ఇంటిపై దాడి చేసి గాయపరిచానని, ఆయన కుమార్తెను వేధించానని వ్యాపారి తప్పుడు ఫిర్యాదు చేయడమే కాకుండా, పోలీసులనూ తప్పుదారి పట్టించారు. మానసిక క్షోభకు గురయ్యా.. అందుకే కోర్టును ఆశ్రయించా. దీనిపై రెండేళ్లు న్యాయ పోరాటం చేశా. వ్యాపారి గాయాలు పాతవని విచారణలో తేలింది.' అని రజనీకాంత్ తెలిపారు. టీచరుపై కేసు పెట్టి.. పోలీసులను వ్యాపారి తప్పుదోవ పట్టించారని పట్టణ సీఐ బి.అప్పలనాయుడు చెప్పారు. అందుకే ఆయనపై ఐపీసీ 177 ప్రకారం కేసు నమోదు చేసి అరెస్టు చేశామని, పూచీకత్తుపై బెయిల్ మంజూరైందని సీఐ తెలిపారు.



పోలీసుల సంక్షేమంపై దృష్టి

పార్వతీపురం పట్టణం: జిల్లాలోని పోలీసులు సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ఎస్పీ మాధవరెడ్డి పేర్కొన్నారు. పోలీసు సిబ్బందికి శాఖాపరంగా ఎదురవుతున్న సమస్యల పరిష్కారం కోసం శుక్రవారం గ్రీవెన్సు నిర్వహించారు. అధికారులు, సిబ్బంది సమస్యలను ఎస్పీకి విన్నవించారు. వాటిని పరిశీలిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

ప్రతిష్ఠాత్మకంగా తల్లిదండ్రుల సమావేశం

పార్వతీపురం పట్టణం : జిల్లాలోని 83 జూనియర్ కళాశాలల్లో ఈ నెల 10న తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మెగా సమావేశం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని డీఐఈవో వై.నాగేశ్వరరావు ఆదేశించారు. శుక్రవారం పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆడిటోరియంలో కళాశాలల ప్రిన్సిపాళ్లతో సమావేశం నిర్వహించారు.

పిల్లలకు పండగొచ్చింది.. సీతంపేట: ఇంట్లో పండగ వేళ పిల్లలు కొత్తబట్టలు చూసి మురిసిపోతుంటారు. సీతంపేట గిరిజన సంక్షేమ శాఖ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాల విద్యార్థుల కళ్లల్లో శుక్రవారం ఆ ఆనందమే కనిపించింది. 630 మందికి కూటమి ప్రభుత్వం అందించిన ఏకరూప దుస్తులను పాఠశాల నిర్వాహకులు పంపిణీ చేశారు.

(c) eenadu

వేయలేం అడుగు.. ఎందుకని అడుగు

ఇంటి నుంచి బయటకు అడుగేస్తే మురుగులో కూరుకుపోవాల్సిందే. నడిచే వీలూ లేదు. నిత్యం దుర్గంధం, దోమలతో నరకయాతన అనుభవిస్తున్నారు. ఈ సమస్య కొన్నేళ్లుగా వెంటాడుతున్నా పట్టించుకునే నాథుడు కరవయ్యారని వాపోతున్నారు మక్కువ మండలంలోని మార్కొండపుట్టి ఎస్సీ కాలనీ వాసులు. ఇక్కడి మూడు మార్గాల్లో ఇదే దుస్థితి. సీసీ రోడ్లు లోతుగా, కాలువలు ఎత్తులో ఉండటంతో ఈ పరిస్థితి ఏర్పడింది. పూడిక కూడా తీయడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ అధికారులతో మాట్లాడి, తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి సంధ్యారాణి తెలిపారు. – న్యూస్‌టుడే, మక్కువ

పాఠశాల శిథిలమైంది.. ఆలయమే దిక్కైంది

ఎల్.కోట మండలం నీలకంఠపురం ప్రాథమిక పాఠశాల భవనం వర్షాలకు కారిపోతోంది. శిథిలస్థితికి చేరడంతో గతంలో కొన్నాళ్లు వరండాలో బోధన సాగించారు. ఇప్పుడు పరిస్థితి మరింత దారుణంగా మారడంతో ప్రత్యామ్నాయం లేక గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయంలో తరగతులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ 17 మంది విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులున్నారు. విద్యాలయం చుట్టూ జిరాయితీ భూములు ఉండటంతో ప్రహరీ నిర్మాణానికి నోచుకోలేదు. గతంలో గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మరుగుదొడ్లు నిర్మించిన స్థలం తమదని, ఖాళీ చేయాలని వాగ్వాదానికి దిగితే.. ఆయనకు నచ్చజెప్పి సమస్య లేకుండా చేసుకున్నారు. అయితే ప్రధాన భవనం కూలే స్థితికి చేరడంతో వదిలేశారు. దీనిపై హెచ్ఎం దేవుడమ్మ, సహ ఉపాధ్యాయుడు రామారావు మాట్లాడుతూ నిత్యం ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. సమస్య పరిష్కారానికి రూ.7 లక్షలతో ప్రతిపాదనలు పంపించామని, నిధులు మంజూరైతే భవన నిర్మాణ పనులు ప్రారంభిస్తామని ఎంఈవోలు కూర్మారావు, శ్రీనివాసరావు తెలిపారు. – న్యూస్‌టుడే, లక్కవరపుకోట

తాగునీటితో మురుగు దోస్తీ

విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలోని పలు ప్రాంతాల్లో కాలువల్లో నుంచి తాగునీటి పైపులైన్లు వెళుతున్నాయి. ఇక్కడ ఏళ్లుగా ఈ సమస్య కనిపిస్తోంది. లీకులు ఏర్పడితే మురుగు నీరు నేరుగా వాటిల్లో చేరి, కుళాయిల ద్వారా ప్రజల గొంతుల్లోకెళ్లే ప్రమాదం ఉంది. స్థానిక 36వ డివిజన్‌లోని కొత్తమజ్జిపేట, సంతోష్‌నగర్ తదితర ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఉంది. శుక్రవారం కొత్తమజ్జిపేటలో దుర్వాసనతో కూడిన నీరు సరఫరా అయిందని, పట్టుకోలేదని అక్కడి మహిళలు 'న్యూస్‌టుడే'కు చెప్పారు. ఒక్కోసారి రంగుమారిన నీరు వస్తోందని వాపోతున్నారు. దీనిపై నగరపాలిక కమిషనర్ పి.నల్లనయ్యను 'న్యూస్‌టుడే' వివరణ కోరగా.. పరిశీలించి పైపులైన్ల మార్పునకు తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. శుద్ధి చేసిన నీటినే అందిస్తున్నామని తెలిపారు. – న్యూస్‌టుడే, విజయనగరం పట్టణం

కొత్తమజ్జిపేటలో ఇలా..

విజయనగరంలోని సంతోష్ నగర్‌లో కాలువలో పైపులు

రక్షిత మంచినీటి పథకాలు శుభ్రం

సీతానగరం, పాలకొండ, న్యూస్‌టుడే: సీతానగరం మండలంలోని రంగంపేట పంచాయతీ పరిధిలో ఓవర్ హెడ్ ట్యాంకును శుక్రవారం శుభ్రం చేశారు. ఈ నెల 4న 'ఈనాడు'లో 'గొంతులో గరళం' శీర్షికతో ప్రచురితమైన కథనానికి ఈవోపీఆర్డీ కుమారవర్మ స్పందించారు. ట్యాంకు పరిసరాల్లో మొక్కలు తొలగించారు. నీటిని క్లోరినేషన్ చేశారు.

రంగంపేటలో ట్యాంకులోని మురుగు బయటకు తోడుతున్న కార్మికులు

● పాలకొండ మండలంలోని పొట్లి గ్రామ పరిధిలో ఉన్న రక్షిత పథకం శుభ్రమైంది. 'ఈనాడు' కథనానికి స్పందించిన సర్పంచి గొర్లె కృష్ణ, కార్యదర్శి సింహాచలం ట్యాంకును శుభ్రం చేయించారు. రక్షిత పథకం మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

ఈనాడు కథనానికి స్పందన

ఎక్కడికెళ్తున్నారో? ప్రభుత్వ బడుల్లో తగ్గుతున్న విద్యార్థులు

విజయనగరం విద్యావిభాగం, న్యూస్‌టుడే: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. ప్రధానంగా వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత ఈ పరిస్థితి కనిపించింది. నేటికీ అదే తగ్గదల కొనసాగుతోంది. గత కొన్నేళ్లుగా పిల్లలు ప్రభుత్వ బడికి దూరం అవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఉమ్మడి జిల్లాలో గడిచిన ఐదేళ్లతో పోల్చితే ఈ సంవత్సరం 21,861 మంది బాలలు తగ్గారు. శుక్రవారం జడ్పీ సమావేశం వేదికగా ఈ విషయమై ప్రజాప్రతినిధుల్లో చర్చకు దారి తీసింది. ప్రైవేటు విద్యాలయాలకు వెళుతున్నారా? లేక ఇతర జిల్లాలకు వలస సాగిస్తున్నారా? అన్న విషయాలను సర్వే చేయాలన్న ప్రతిపాదనను తీసుకొచ్చారు. దీనిపై శ్వేతపత్రం విశ్లేషణ అవసరమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు.

ప్రభుత్వ బడిలో విద్యార్థులు

బోలెడు సౌకర్యాలు..

రెండు జిల్లాల్లో 4,267 పాఠశాలలున్నాయి. వీటిలో 12,459 మంది అర్హతగల ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ప్రభుత్వం ఒక్కో విద్యార్థి కోసం ఏటా రూ.70 వేల వరకు ఖర్చు చేస్తోంది. ఈ ఏడాది నుంచి సన్నబియ్యంతో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం నిర్వహిస్తున్నారు. డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్ల రూపంలో ఉచితంగా పాఠ్య పుస్తకాలు, నోట్బుక్కులు, ఏకరూప దుస్తులు, బూట్లు, బెల్టులు, నిఘంటువులు.. ఇలా అన్నీ ఉచితంగా అందజేస్తున్నా విద్యార్థులు ప్రైవేటు వైపు పోవడంపై అధికారులు, ప్రజాప్రతినిధులను విస్మయం కలిగిస్తోంది. అవగాహన కల్పించడంతో పాటు ప్రజాప్రతినిధులు బాధ్యత తీసుకోవాల్సిన అవసరాన్ని జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు చెప్పారు.

విద్యాశాఖ చెబుతున్నదిలా..

జనన రేటు తగ్గడం, ప్రైవేటులో చేరికలు, పట్టణాల్లో ప్రభుత్వ బడికి పిల్లలు దూరం కావడం తదితర కారణాలతో ఈ పరిస్థితి కనిపిస్తోందని విద్యాశాఖ పేర్కొంటోంది. రెండు జిల్లాల్లో వలసలు ఎక్కువగా ఉన్నాయని, జీవనం కోసం గోదావరి జిల్లాలు, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ తదితర నగరాలకు పిల్లలను వెంట తీసుకుని వెళ్తున్నట్లు చెబుతోంది. డ్రాపౌట్లలో వారే ఎక్కువగా ఉన్నారని గుర్తించింది.

ఉమ్మడి జిల్లాలో ఇలా..

సంవత్సరం	ప్రవేశాలు
2020-21	2,31,357
2021-22	2,30,217
2022-23	2,07,710
2023-24	1,90,849
2024-25	1,73,688
2025-26	1,51,827

గురుకులాల్లో మెరుగైన విద్య, వసతి

రూపావతి, ఉమ్మడి జిల్లా సమన్వయకర్త

అయ్యన్నపేట, మయూరికూడలి, న్యూస్‌టుడే: ఉమ్మడి జిల్లాలోని గురుకుల విద్యాలయాల్లో మెరుగైన విద్య, వసతి అందుతున్నట్లు సమన్వయకర్త ఎస్.రూపావతి తెలిపారు. శుక్రవారం ఆమె నగరంలోని కార్యాలయంలో 'న్యూస్‌టుడే'తో మాట్లాడారు. పదో తరగతి విద్యార్థులకు ఏటా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది ఎన్.వరుణ్‌కుమార్(బాడంగి గురుకులం), జి.హెప్సిబా ఎవెంజిలిన్(కొమరాడ), పి.జనార్దన్‌సాయి(సాలూరు), కె.యశ్వంత్ (సాలూరు), ఆర్.రాహుల్ (సాలూరు) ఐఐటీల్లో సీట్లు సాధించారన్నారు. తొమ్మిది, పదిలో చేరేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన శ్రేష్ఠ ప్రవేశ పరీక్షకు 210 మంది హాజరు కాగా.. వంద మంది ఉత్తమ ఫలితాలు సాధించారని చెప్పారు. పాలకొండ విద్యార్థి వి.వెంకటేష్ 400లకు గానూ 288 మార్కులతో ఆల్ ఇండియాలో 22వ ర్యాంకు సాధించాడన్నారు. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్ ప్రవేశ పరీక్షను 137 మంది రాయగా. . 50 మంది ఉత్తీర్ణత పొందారన్నారు. శ్రేష్ఠ ద్వారా సీబీఎస్ఈ అనుబంధ ప్రముఖ ప్రైవేటు రెసిడెన్షియల్ పాఠశాలల్లో చేరేందుకు అర్హత పొందుతారన్నారు.

తాటిపూడి నీరు రైతులకే ఇస్తామని ప్రకటించాలి

శృంగవరపుకోట, న్యూస్‌టుడే: తాటిపూడి జలాశయం నీరు రైతులకే సొంతమని, జిందాల్ పరిశ్రమకు ఇచ్చే ప్రసక్తి లేదని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారికంగా ప్రకటించాలంటూ సీపీఐ నాయకుడు చల్లా జగన్ డిమాండు చేశారు. ఎస్.కోట మండలంలోని బొడ్డవరలో నిర్వాసితుల సమస్యలకు పరిష్కారం కోరుతూ శుక్రవారం అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన తెలిపారు. వీరికి మద్దతుగా ఆయన మాట్లాడుతూ గతంలో తీసుకొచ్చిన జీవో-14ను వెంటనే రద్దు చేయాలన్నారు. అప్పుడే ఆయకట్టు పరిధిలోని అన్నదాతలకు రక్షణ ఉంటుందన్నారు. 13 రోజులుగా నిరసన తెలుపుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.

నిరసన తెలుపుతున్న జిందాల్ నిర్వాసితులు, సీపీఐ నాయకులు

సొసైటీలకు త్రిసభ్య కమిటీలు: కసరత్తు పూర్తి

విజయనగరం అర్బన్, న్యూస్‌టుడే: ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల(పీఏసీఎస్‌లు)కు త్వరలో త్రిసభ్య కమిటీలు ఏర్పాటు కానున్నాయి. రెండు జిల్లాల్లో 94 సొసైటీలున్నాయి. వీటికి గత ప్రభుత్వం ప్రత్యేక కమిటీలను నియమించింది. కూటమి వచ్చాక వాటి స్థానంలో అఫీషియల్ పర్సన్ ఇన్‌ఛార్జులను నియమించింది. వీరి పదవీ కాలం ఈ ఏడాది జూన్ 26తో ముగిసింది. కొత్త కమిటీలు ఏర్పాటయ్యే వరకు ప్రభుత్వం వీరినే కొనసాగించనుంది. ఈమేరకు ఈ నెలాఖరు వరకు పదవీ కాలాన్ని పొడిగించింది. ఈలోగా కొత్త సభ్యులను ఎంపిక చేసే దిశగా కసరత్తు జరుగుతోంది. కమిటీలో ఒక ఛైర్మన్, ఇద్దరు సభ్యులుంటారు. ప్రక్రియ దాదాపుగా పూర్తయినట్లు తెలుస్తోంది. స్థానిక శాసనసభ్యులు ఇప్పటికే పేర్లను ప్రతిపాదించారు. ఈ మేరకు రాష్ట్రస్థాయి నుంచి జిల్లాకు జాబితా చేరింది. వీటిపై పరిశీలన జరుగుతోంది. త్వరలో ఆయా వివరాలను ఉన్నతాధికారులకు నివేదించనున్నట్లు సహకారశాఖలోని ఓ అధికారి వెల్లడించారు. భవిష్యత్తులో ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉండడంతో నామినేటెడ్ సభ్యులతో భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది.

చికెన్ ధరలు

రకం	లైవ్	డ్రెస్డ్	స్కిన్‌లెస్
బ్రాయిలర్	95	160	170

మిల్లులో కార్మిక చట్టాల అమలుకు డిమాండు

నెల్లిమర్ల, న్యూస్‌టుడే: జూట్ మిల్లులో కార్మిక చట్టాలను అమలు చేయాలని రాష్ట్ర ఇఫ్టూ ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి బి.గీత డిమాండు చేశారు. శుక్రవారం నెల్లిమర్లలోని అమరవీరుల స్మారక భవనంలో నిర్వహించిన సదస్సులో వారు మాట్లాడారు. విశ్రాంత కార్మికులకు గ్రాట్యుటీ, పీఎఫ్ బకాయిలు చెల్లించకపోవడం దారుణమన్నారు. పేర్లలో తప్పులు సరిచేయడం లేదని, 2018 నుంచి యాజమాన్యం తన వాటా పీఎఫ్ చెల్లించకపోవడంతో కార్మికులకు పింఛను తగ్గిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం మిల్లు ఇఫ్టూ నూతన అధ్యక్షుడిగా నామాల తిరుపతిరావు, ప్రధాన కార్యదర్శిగా మద్దిల అప్పలనాయుడు, యూనియన్ సభ్యుల పేర్లు ప్రకటించారు. కార్యక్రమంలో నాయకుడు అప్పలసూరి పాల్గొన్నారు.

క్యాన్సర్ ఆసుపత్రిని ఏర్పాటు చేయండి

విజయనగరం వైద్య విభాగం, న్యూస్‌టుడే: మహారాజా ఆసుపత్రిని ప్రభుత్వ వైద్య కళాశాల ప్రాంగణంలోకి తరలించి.. సర్వజన వైద్యాలయాన్ని క్యాన్సర్ ఆసుపత్రిగా మార్చాలని పౌరవేదిక జిల్లా అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ డిమాండు చేశారు. శుక్రవారం పలు సంఘాల నాయకులతో కలిసి అక్కడ ధర్నా చేపట్టారు. రోజురోజుకూ రోగుల రద్దీ పెరుగుతోందని, మౌలిక సదుపాయాలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని, అన్నీ ఒకే చోట సాధ్యం కాదని చెప్పారు. ఉమ్మడి జిల్లా పరిధిలో క్యాన్సర్ బాధితులు పెరుగుతున్నా చర్యల్లేవని, స్థానికంగా వైద్య సేవలు లేవని చెప్పారు. పౌరవేదిక ప్రధాన కార్యదర్శి జె.రామచంద్రరాజు, విజయదుర్గా విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు డి.కొండబాబు, అంబేడ్కర్‌రైట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పీవీ.రమణ తదితరులు పాల్గొన్నారు.

ధర్నా చేస్తున్న భీశెట్టి బాబ్జీ, వివిధ సంఘాల నాయకులు

ఏనుగుల బీభత్సం

వంగర-ఎం.సీతారాంపురం గ్రామాల మధ్య కరిరాజుల గుంపు

వంగర, సీతంపేట, న్యూస్‌టుడే: వంగర మండలంలో వారం రోజులుగా ఏనుగుల గుంపు సంచరిస్తూ పంటలను ధ్వంసం చేస్తోంది. ఓనిఅగ్రహారంలో శుక్రవారం ఉదయం ఎ.సరోజనమ్మకు చెందిన కొబ్బరి మొక్కలను నాశనం చేశాయి. వంగర సమీపంలోని వరి నారుమళ్లను పాడు చేశాయి. సాయంత్రం శివ్వాం మీదుగా ఎం.సీతారాంపురం చేరుకున్నాయి. గజరాజులు తిరుగుతున్న ప్రాంతాల్లో విద్యుత్తు శాఖ అధికారులు సరఫరాను నిలిపేశారు. వాటిని తరలించాలని సంగాం మాజీ సర్పంచి శ్రీనివాసరావు అటవీశాఖ అధికారులకు వినతిపత్రం అందించారు. ● సీతంపేట మండలం గోరపాడు-చిన్నబగ్గ కాలనీ మధ్య నాలుగు ఏనుగుల గుంపు హల్‌చల్ చేస్తోంది.

ఓనిఅగ్రహారంలో ధ్వంసమైన కొబ్బరి మొక్కలు

సాలూరు కొలకోటి వీధిలో భారీ చోరీ

రూ.20 లక్షల ఆభరణాల అపహరణ

సాలూరు, న్యూస్‌టుడే: సాలూరు పట్టణంలో భారీ చోరీ జరిగింది. స్థానిక కొలకోటి వీధికి చెందిన కోట దేవి, ప్రసాద్ ఇంట్లో చోరులు లూటీ చేశారు. పోలీసుల వివరాల మేరకు ప్రసాద్ తన కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం ఒడిశా రాష్ట్రంలోని గుప్తేశ్వరం వెళ్లారు. శుక్రవారం తిరిగి బయలు దేరారు. మార్గమధ్యలో ఉండగానే.. బంధువులు ఫోన్ చేసి ఇంటి తలుపులు తీసి ఉన్నాయని, బీరువాలను ఎవరో పగలగొట్టారని చెప్పారు. వచ్చి చూసేసరికి బంగారం, వెండి ఆభరణాలు మాయమయ్యాయి. రూ.20 లక్షల విలువైన 15 తులాలు అపహరణకు గురైనట్లు గుర్తించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్లూస్ టీం సభ్యులతో సీఐ అప్పలనాయుడు చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామన్నారు.

దొంగలు విరగ్గొట్టిన బీరువాలను పరిశీలిస్తున్న సీఐ అప్పలనాయుడు

గంజాయి కేసులో నిందితుల అరెస్టు

విజయనగరం నేరవార్తా విభాగం, న్యూస్‌టుడే: వేర్వేరు రైళ్లలో అక్రమంగా గంజాయి తరలిస్తున్న అయిదుగురిని విజయనగరం రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 20 కిలోల సరకును స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను రైల్వే ఎస్సై వి.బాలాజీరావు శుక్రవారం సాయంత్రం వెల్లడించారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో రైల్వే, జీఆర్‌పీ, సివిల్ పోలీసులతో కలిసి గురువారం రాయగడ నుంచి విశాఖ వెళ్లిన గుంటూరు- రాయగడ్ ఎక్స్‌ప్రెస్‌లో తనిఖీలు చేశామన్నారు. ఈక్రమంలో కర్నూలుకు చెందిన ఎస్.పవన్, పి.వీరాంజని, ఎస్.సుదర్శన్ పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా.. అదుపులోకి తీసుకుని 5 కిలోల సరకును గుర్తించినట్లు చెప్పారు. కోర్బా-విశాఖ రైలులో దిల్లీ వెళుతున్న బాలసోని, ప్రియ వద్ద 15 కిలోలు లభ్యమైందన్నారు. నిందితులను అరెస్టు చేసి, రిమాండుకు తరలించామన్నారు.

బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానం తప్పనిసరి

విజయనగరం అయ్యన్నపేట, న్యూస్‌టుడే: జిల్లాలోని కళాశాలల్లో ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరిన ఎస్సీ విద్యార్థులు బ్యాంకుల్లో లేదా తపాలా శాఖల్లో ఖాతాలను తెరుచుకోవాలని సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకురాలు యు.అన్నపూర్ణమ్మ సూచించారు. వాటికి ఆధార్ అనుసంధానం తప్పనిసరి అని పేర్కొన్నారు. ఈ ప్రక్రియ కోసం తపాలా శాఖ ఇప్పటికే ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేసిందని చెప్పారు. ఒకటో తరగతి, ఇంటర్‌లో చేరిన వారికి రెండో విడతలో నిధులు వస్తాయన్నారు.

జగన్నాథ స్వామికి పట్టు వస్త్రాల సమర్పణ

నెల్లిమర్ల, న్యూస్‌టుడే: విశాఖపట్నంలోని జగన్నాథ ఆలయంలో కొలువైన స్వామికి రామతీర్థం దేవస్థానం నుంచి ఈవో వై.శ్రీనివాసరావు శుక్రవారం పట్టు వస్త్రాలు సమర్పించారు. రథయాత్ర ఉత్సవాల్లో భాగంగా రామావతారంలో అలంకరించిన సందర్భంగా బలభద్ర, సుభద్రదేవి సమేత జగన్నాథుడికి ఇక్కడి నుంచి తీసుకెళ్లిన వస్త్రాలను అలంకరించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు.

పక్షుల పడవ ప్రయాణం



విజయనగరంలోని పెద్దచెరువు, అయ్యకోనేరులో సైబీరియన్ వలస పక్షులు సందడి చేస్తున్నాయి. ఏటా వర్షాకాలానికి ముందు ఇక్కడకు చేరుకుంటాయి. కాలం ముగిశాక వెళ్లిపోతాయి. శుక్రవారం ఉదయం పెద్దచెరువులో ఇలా పడవపై కనిపించాయి. – న్యూస్‌టుడే, అయ్యన్నపేట

ఫారం - I

బొబ్బిలి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (బుడా), బొబ్బిలి

కింద నోటీసు ఆంధ్రప్రదేశ్ మెట్రోపాలిటన్ రీజియన్ మరియు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీస్ యాక్ట్, 2016 యొక్క సెక్షన్ 12 యొక్క సబ్-సెక్షన్ (1), మరియు ఆంధ్రప్రదేశ్ మెట్రోపాలిటన్ రీజియన్ మరియు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీస్ రూల్స్, 2018లో 16వ నియమంలోని సబ్-రూల్ (3) నియమం ద్వారా ప్రచురించబడింది.

Roc.No. 10/2024/PLG/BUDA, Dt.: 04.07.2025.

1) బొబ్బిలి మునిసిపాలిటీ ప్రాంతం కోసం ముసాయిదా మాస్టర్ ప్లాన్ ఆంధ్రప్రదేశ్ మెట్రోపాలిటన్ రీజియన్ మరియు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీస్ రూల్స్, 2018 నిబంధనలలోని రూల్ 16లోని సబ్-రూల్ (3) ప్రకారం బొబ్బిలి మునిసిపాలిటీ ముసాయిదా మాస్టర్ ప్లాన్ను రూపొందించినది. దీని ప్రతిని దిగువ షెడ్యూల్లో వివరించిన ప్రాంతం కోసం ఇక్కడ జతచేయబడింది.
2) బొబ్బిలి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ, బొబ్బిలి కార్యాలయంలో మరియు బొబ్బిలి మునిసిపాలిటీ కార్యాలయంలో కార్యాలయ పని వేళల్లో వివిధ భూ వినియోగాలను వివరించే మ్యాపును ఛార్జీ లేకుండా తనిఖీ చేయవచ్చు.
3) ముసాయిదా మాస్టర్ ప్లాన్ పట్ల ఆసక్తి ఉన్న ఎవరైనా బొబ్బిలి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ వైస్ ఛైర్మన్‌కు వ్రాతపూర్వకంగా దానికి సంబంధించిన అభ్యంతరాలు మరియు సూచనలను తెలియజేయవచ్చు.

గమనిక: జోనింగ్ నిబంధనలతో పాటు ముసాయిదా మాస్టర్ ప్లాన్ బుడా, బొబ్బిలి, బొబ్బిలి మున్సిపాలిటీ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచడమైనది. ప్రతిపాదనలు: 30 రోజుల వ్యవధిలో (అంటే 04.07.2025 నుండి 04.08.2025 వరకు) కార్యాలయ పని వేళల్లో అన్ని పని దినాల్లో వీక్షించడానికి అందుబాటులో ఉన్నాయి. డెవలప్‌మెంట్ ప్రాంతంలో నివసించే లేదా ఆస్తిని కలిగి ఉన్న వ్యక్తి ఎవరైనా తమ అభ్యంతరాలు/సూచనలను తమ మద్దతు పత్రాలతో పాటు వైస్ ఛైర్మన్, BUDA కార్యాలయం బొబ్బిలి సాయిబాబా ఆలయానికి సమీపంలో 04.08.2025న లేదా అంతకు ముందు వ్రాతపూర్వకంగా ఇ-మెయిల్ budamasterplan@gmail.com ద్వారా లేదా వ్యక్తిగతంగా / తపాలా ద్వారా వైస్ ఛైర్మన్ BUDA కార్యాలయమునకు పంపవచ్చు.

షెడ్యూల్: బొబ్బిలి మున్సిపాలిటీ అధికార పరిధిలో ఉన్న ప్రతిపాదిత ముసాయిదా మాస్టర్ ప్లాన్ కోసం సరిహద్దుల షెడ్యూల్.

క్రమ సంఖ్య	దిశ	వ్యాఖ్య
1	ఈశాన్యం	కోమటిపల్లి గ్రామ చెరువు సర్వే నెం. 110 భాగము రైస్ మిల్లు మరియు పిరిడి దిశగా కృష్ణాపురం పంట భూములు మరియు పిరిడి చెరువు.
2	తూర్పు	పిరిడి గ్రామ చెరువు మరియు పంట భూమి యొక్క సర్వే నెం. 5,6,27, మరియు అలజంగి గ్రామము యొక్క సర్వే నెం. 144.
3	ఆగ్నేయ	జె. రంగరాయ పురం గ్రామము యొక్క సర్వే నెం. 1, 2 మొ. వేగావతి నది యొక్క సర్వే నెం. 22
4	దక్షిణ	పెంట గ్రామ భాగము యొక్క సర్వే నెం. 185, 187, 209, 210 మొ. ముసాయివలస గ్రామ భాగము యొక్క సర్వే నెం. 16 (చెరువు), 17, 20, 1, 3, 5, 6 మొ. పెంట గ్రామము యొక్క సర్వే నెం. 145, 146, 138, 1, 6 (చెరువు) 7, 61, 62 మొ. మరియు గొల్లాది గ్రామం మరియు బూర్జపురం గ్రామము యొక్క సర్వే నెం. 2, 3, 5.
5	నైరుతి	పారాది గ్రామ భాగము యొక్క సర్వే నెం.241,242,222,223,226,192 మొ. నారాయణప్పవలస గ్రామ భాగము యొక్క సర్వే నెం. 78,77, 73, 70 మొ.
6	పడమర	నారాయణప్పవలస గ్రామ భాగము యొక్క సర్వే నెం. 13,14,15,3 భుబందర వలస గ్రామ భాగము యొక్క సర్వే నెం 1,2,3 మొ., దొంగురువలస గ్రామ భాగము యొక్క సర్వే నెం 65, 66, 75, 82, 77, 78 మరియు అభయారణ్యం
7	వాయువ్యం	వెంకట రాయుడు పేట గ్రామ భాగము యొక్క సర్వే నెం. 45,47,50,52 53,58,26 (చెరువు), 3(పెద్ద చెరువు), 17,16 మరియు సీతయ్యపేట గ్రామ భాగము సర్వే నెం. 34,35,36,40, 52, 86,87,95,92,76,74 మొ.
8	ఉత్తరం	సీతయ్యపేట గ్రామము యొక్క భాగము మరియు లచయ్యపేట గ్రామము యొక్క భాగము.

సం/- శ్రీ SEDHU MADHAVAN S., I.A.S.,
వైస్ ఛైర్మన్, బుడా, బొబ్బిలి.

ఫారం - I

బొబ్బిలి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (బుడా), బొబ్బిలి

కింద నోటీసు ఆంధ్రప్రదేశ్ మెట్రోపాలిటన్ రీజియన్ మరియు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీస్ యాక్ట్, 2016 యొక్క సెక్షన్ 12 యొక్క సబ్-సెక్షన్ (1), మరియు ఆంధ్రప్రదేశ్ మెట్రోపాలిటన్ రీజియన్ మరియు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీస్ రూల్స్ 2018 లో 16వ నియమంలోని సబ్-రూల్ (3) నియమం ద్వారా ప్రచురించబడింది.

Roc.No. 01/2024/PLG/BUDA, Dt.: 04.07.2025.

1) సాలూరు మునిసిపాలిటీ ప్రాంతం కోసం ముసాయిదా మాస్టర్ ప్లాన్ ఆంధ్రప్రదేశ్ మెట్రోపాలిటన్ రీజియన్ మరియు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీస్ రూల్స్ 2018 నిబంధనలలోని రూల్ 16లోని సబ్-రూల్ (3) ప్రకారం సాలూరు మునిసిపాలిటీ ముసాయిదా మాస్టర్ ప్లాన్ను రూపొందించినది. దీని ప్రతిని దిగువ షెడ్యూల్లో వివరించిన ప్రాంతం కోసం ఇక్కడ జతచేయబడింది.
2) బొబ్బిలి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ, బొబ్బిలి కార్యాలయంలో, మరియు సాలూరు మునిసిపాలిటీ, సాలూరు కార్యాలయంలో కార్యాలయ పనివేళల్లో వివిధ భూ వినియోగాలను వివరించే మ్యాపును ఛార్జీ లేకుండా తనిఖీ చేయవచ్చు.
3) ముసాయిదా మాస్టర్ ప్లాన్ పట్ల ఆసక్తి ఉన్న ఎవరైనా బొబ్బిలి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ వైస్ ఛైర్మన్‌కు వ్రాతపూర్వకంగా దానికి సంబంధించిన అభ్యంతరాలు మరియు సూచనలను తెలియజేయవచ్చు.

గమనిక: జోనింగ్ నిబంధనలతో పాటు ముసాయిదా మాస్టర్ ప్లాన్ బుడా, బొబ్బిలి, సాలూరు మున్సిపాలిటీ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచడమైనది. ప్రతిపాదనలు 30 రోజుల వ్యవధిలో (అంటే 04.07.2025 నుండి 04.08.2025 వరకు) కార్యాలయ పని వేళల్లో అన్ని పని దినాల్లో వీక్షించడానికి అందుబాటులో ఉన్నాయి. డెవలప్‌మెంట్ ప్రాంతంలో నివసించే లేదా ఆస్తిని కలిగి ఉన్న వ్యక్తి ఎవరైనా తమ అభ్యంతరాలు / సూచనలను తమ మద్దతు పత్రాలతో పాటు వైస్ ఛైర్మన్, BUDA కార్యాలయం. బొబ్బిలి సాయిబాబా ఆలయానికి సమీపంలో 04.08.2025న లేదా అంతకు ముందు వ్రాతపూర్వకంగా ఇ-మెయిల్ budamasterplan@gmail.com ద్వారా లేదా వ్యక్తిగతంగా/తపాలా ద్వారా వైస్ ఛైర్మన్, BUDA కార్యాలయమునకు పంపవచ్చు.

షెడ్యూల్: సాలూరు మున్సిపాలిటీ అధికార పరిధిలో ఉన్న ప్రతిపాదిత ముసాయిదా మాస్టర్ ప్లాన్ కోసం సరిహద్దుల షెడ్యూల్:

క్రమ సంఖ్య	దిశ	వ్యాఖ్య
1	ఈశాన్యం	1) దేవుబుచ్చమ్మపేట రెవెన్యూ గ్రామం, బోరబండ పంచాయతీ, సాలూరు మండలం, పార్వతీపురం మన్యం జిల్లా. 2) ముగడవలస రెవెన్యూ గ్రామం, కూర్మరాజుపేట పంచాయతీ, సాలూరు మండలం, పార్వతీపురం మన్యం జిల్లా.
2	తూర్పు	1) శివరాంపురం రెవెన్యూ గ్రామం మరియు పంచాయతీ, సాలూరు మండలం, పార్వతీపురం మన్యం జిల్లా. 2) కొట్టక్కి రెవెన్యూ గ్రామం మరియు పంచాయతీ, రామభద్రపురం మండలం, విజయనగరం జిల్లా.
3	ఆగ్నేయ	1) కొట్టక్కి రెవెన్యూ గ్రామం మరియు పంచాయతీ, రామభద్రపురం మండలం, విజయనగరం జిల్లా.
4	దక్షిణ	1) మోసూరు రెవెన్యూ గ్రామం మరియు పంచాయతీ, పాచిపెంట మండలం, పార్వతీపురం మన్యం జిల్లా పంచాయతీ. 2) దుగ్గుసాగరం రెవెన్యూ గ్రామం, నెల్లిపర్తి పంచాయతీ, సాలూరు మండలం, పార్వతీపురం మన్యం జిల్లా.
5	నైరుతి	1) నెల్లిపర్తి రెవెన్యూ గ్రామం మరియు పంచాయతీలో కొంత భాగం, సాలూరు మండలం, పార్వతీపురం మన్యం జిల్లా.
6	పడమర	1) పనసపెద్ది కోనవలస రెవెన్యూ గ్రామం, పాచిపెంట మండలం, పార్వతీపురం మన్యం జిల్లా.
7	వాయువ్యం	1) కొత్తవలస రెవెన్యూ గ్రామం, సాలూరు మండలం, పార్వతీపురం మన్యం జిల్లా. 2) కూర్మరాజుపేట రెవెన్యూ గ్రామంలో కొంత భాగం, సాలూరు మండలం పార్వతీపురం మన్యం జిల్లా.
8	ఉత్తరం	1) ముగడవలస రెవెన్యూ గ్రామం, కూర్మరాజుపేట పంచాయతీ, సాలూరు మండలం, పార్వతీపురం మన్యం జిల్లా. 2) చంద్రప్పవలస రెవెన్యూ గ్రామం, కూర్మరాజుపేట పంచాయతీ, సాలూరు మండలం, పార్వతీపురం మన్యం జిల్లా. 3) కూర్మరాజుపేట రెవెన్యూ గ్రామంలో భాగం, సాలూరు మండలం, పార్వతీపురం మన్యం జిల్లా.

సం/- శ్రీ SEDHU MADHAVAN S., I.A.S.,
వైస్ ఛైర్మన్, బుడా, బొబ్బిలి.

EENADU Classifieds

BUSINESS SERVICES

BATH CLEANING

శ్రీ కనకదుర్గ హౌస్‌కీపింగ్ సర్వీస్ మీ ఇంటి వద్దకు వచ్చి పరిశుభ్రంగా సకాలంలో చేయబడును. (టాయిలెట్, హాల్, సోఫాసెట్, డస్ట్, గ్లాస్, వాటర్ ట్యాంక్ etc.,) Cell: 8520804641, 9959138591.

FINANCIAL SERVICES

అతితక్కువ వడ్డీకే వ్యాపారస్తులకు, వ్యవసాయదారులకు, ఇళ్ళు, స్థలాలు పొలాలు, స్థిరాస్తులు, ఫ్యాక్టరీలు, స్కూలు / కాలేజీలపై ఫైనాన్స్ లేదా టేకోవర్ వెంటనే ఇవ్వబడును. ప్రభుత్వ ఉద్యోగస్తులకు పర్సనల్ లోన్స్ కలవు. నో సిబిల్, నో బ్రోకర్స్. M.S.R. గ్రూప్, వైజాగ్. Ct : 9121649474.

REAL ESTATE

HOUSE FOR SALE

2BHK Individual House for Sale at KVR Estates, Sarika 200 Sq.yards ready to occupy. Cont: 9346295125.

విజయవాడ గన్నవరం దగ్గర NH-16 హైవేని ఆనుకుని 60 అ॥ రోడ్డు తూర్పు ఫేసింగ్ ఒక్కొక్క ఫ్లోరు 2000 sq.ft.తో 466 చ॥గ॥లలో G+3 Triplex బిల్డింగ్ అమ్మకమునకు కలదు. ✆ 88774 58888.

PLOT FOR SALE

VZM, జమ్మునారాయణపురం, విశాఖ బ్యాంకు కాలనీలో ఉడా 300 చ॥గ॥ (45x60) N/F 40 అ॥ రోడ్డు కలిగిన స్థలం అమ్మకం. ✆ 9959975015, 7287873699.

విజయనగరం, రామవరం రోడ్, కలెక్టరేట్ దగ్గర, వాసవీనగర్ లేఅవుట్ నందు 220 చ॥గ॥ దక్షిణ ముఖం గల ఇంటి స్థలం అమ్మకం నకు కలదు. డైరెక్ట్ పార్టీస్ మాత్రమే ✆ 9700112125, 9597467913.

JOBS

Wanted Business Associate Leaders TATA AIA Life Insurance Company Age: 27 Y above Qly: 10th / Inter / Degree Walk in Interview ✆ 9441813850.

విజయనగరం రింగ్ రోడ్‌లో గల ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ నందు పనిచేయుటకు రిసెప్షనిస్ట్ (Female) కావలెను అర్హత : డిగ్రీ & కంప్యూటర్ అనుభవం కలవారికి ప్రాధాన్యత. సం: 9492933336.

విజయనగరంలో గల ప్రముఖ స్పా నందు పనిచేయుటకు అనుభవం గల మేనేజర్లు (Male) కావలెను. Qly: Degree / MBA. (Freshers also apply) Con: 9291221394, 9666363631.

Earn Extra Income online through Work from Home in Wellness Industry. 101, SF Res. Rd # 4, B.Hills, Hyd. ✆ 8919664679, 8309909749

Ephraim Enterprises పార్వతీపురంలో పనిచేయుటకు సేల్స్ ఎగ్జిక్యూటివ్స్, టీంలీడర్స్, జిల్లా మేనేజర్స్‌గా కావలెను. జీతం 21వేలు నుండి 45వేలు లోపు. Cell: 9704107303, 9182830888, 9959166816.

ప్రముఖ సెల్ షోరూమ్‌లో సేల్స్ చేయుటకు ఆసక్తిగల యువతీయువకులు కావలెను. వయస్సు: 18-35 సం॥, విద్య: 10+, జీతం: 10 వేలు, రూమ్ & భోజన వసతి సదుపాయం కలదు. & కమీషన్. అడ పనిమనుషులు కావలెను. వయస్సు: 18+, జీతం: 10,000/- ✆ 9848380275/ 8074447933.

ప్రకటన చిన్నదైనా స్పందన అతివేగం ఈనాడు క్లాసిఫైడ్స్ 5 లైన్ల ప్రకటన కేవలం 315 /- (GST 5% అదనం) మాత్రమే సంప్రదించండి: 8008597609

FACULTY/ TEACHERS

KNBR Upper Primary School, కొత్త అగ్రహారం 1వ వీధి, విజయనగరం నందు పని చేయుటకు అనుభవంగల క్వాలిఫైడ్ టీచర్స్ కావలెను. జీతం అనుభవం ఆధారంగా ఇవ్వబడును. సెల్: 9391446385.

WANTED Teachers of TELUGU, ENGLISH & SOCIAL Studies with high school Teaching Experience are Required to work at SSS School (Garividi). Salary Negotiable as per the candidate's Experience. Send Resume to ✆ 9063666325

SECURITY GUARDS

జై గణేష్ సెక్యూరిటీ విజయనగరం టౌన్‌లో పనిచేయుటకు సెక్యూరిటీ గార్డులు - 11 మంది కావలెను. జీతం: 15000/-. PF & ESI. సంప్ర: 99893 70717.

సెక్యూరిటీ గార్డులు, నైట్ వాచ్‌మెన్ కావలెను. Qlf: 10th, డిగ్రీ, హిందీ మాట్లాడాలి. జీ॥ 14 వేలు+ రూమ్+ PF+ ESI. గరివిడి, విజయనగరం జిల్లా. Ct: RSR, 77029-59468, 0891-3570630.

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు సంప్రదించండి
Cell: 80085 97609
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 80081 11237

పునాదుల్లోనే అదనపు గదులు

సీతానగరం మండలంలోని పెదభోగిల పాఠశాలలో అదనపు గదుల నిర్మాణ పనులు పునాదులకే పరిమితమయ్యాయి. ఇక్కడ పనులు చేపట్టిన తర్వాత విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడంతో వాటిని రద్దు చేశారు. ప్రస్తుతం విద్యార్థులు ఆడుకునేందుకు ఖాళీ స్థలం, మధ్యాహ్న భోజనాల వంటలకు గదులు లేక ఇబ్బందులు తప్పడం లేదు. విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని ఎంఈవో వెంకటరమణ తెలిపారు. - న్యూస్‌టుడే, సీతానగరం

జారిపోతారు.. జాగ్రత్త!

ఇది జియ్యమ్మవలస మండలంలోని పెదమేరంగి కూడలి నుంచి రామినాయుడువలస వెళ్లే రహదారి. ఈ మార్గంలో కన్నపుదొరవలస మీదుగా పూతికవలస, కురుపాం వెళ్తారు. ఇది మట్టి రోడ్డు కావడంతో చిన్నపాటి వర్షం పడినా బురదగా మారడంతో చోదకులు, పాదచారులు అవస్థలు పడుతున్నారు. శాశ్వత రహదారి మంజూరు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
- న్యూస్‌టుడే, జియ్యమ్మవలస

కదలని పనులు.. వదలని లతలు

గత ప్రభుత్వ హయాంలో భామినిలో కేటాయించిన కాలనీ లేఅవుట్‌లో 21 మందికి స్థలాలు ఇచ్చారు. వీరిలో 17 మంది పునాదులు వేయగా ఒక్క నిర్మాణం మాత్రమే పూర్తయింది. మిగిలినవి పునాది దశలో వదిలేశారు. దీంతో కాలనీ పనికిరాని పొదలతో నిండిపోయింది. గృహ నిర్మాణ సంస్థ ఏఈ వినోద్‌కుమార్ మాట్లాడుతూ.. పనులు పూర్తి చేసేలా చూస్తామన్నారు. - న్యూస్‌టుడే, భామిని

వెళ్లాలన్నా.. ఉండాలన్నా భయమే

గుమ్మలక్ష్మీపురం మండలం టిక్కబాయి రహదారి పక్కనున్న బస్సు షెల్టర్ దుస్థితి ఇది. శిథిలావస్థకు చేరి పెచ్చులూడుతుంది. వర్షం పడితే షెల్టర్‌లోకి వెళ్లాలన్నా దారి కనిపించకుండా చుట్టూ పనికిరాని మొక్కలు పెరిగాయి. దీంతో అత్యవసర సమయాల్లో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు స్పందించి మరమ్మతులు చేయించాలని కోరుతున్నారు.
- న్యూస్‌టుడే, గుమ్మలక్ష్మీపురం

ఉపాధ్యాయులు లేక అవస్థలు

సీతంపేట మండలం కడగండి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులు లేక 24 మంది బోధనకు దూరమయ్యారు. ఇన్నాళ్లు పనిచేసిన కె.సీతారామస్వామి గత నెలలో ఉద్యోగ విరమణ చేశారు. ఆయన స్థానంలో ఎవరినీ నియమించలేదు. గ్రామానికి చెందిన ప్రమీల అనే యువతి ప్రస్తుతం విద్యార్థులకు బోధిస్తున్నారు. ఎంఈవో ఎం.ఆనందరావు వద్ద ప్రస్తావించగా.. పిల్లలకు బోధించేందుకు సీఆర్పీని శుక్రవారం పంపించినట్లు చెప్పారు. ఉపాధ్యాయుడిని డెప్యుటేషన్‌పై పంపిస్తామని చెప్పారు. - న్యూస్‌టుడే, సీతంపేట

పట్టణాలు. పల్లెల్లోనూ సమస్యలే!

జిల్లా కేంద్రం పార్వతీపురంలో అవస్థలు.. సాలూరు, పాలకొండ పట్టణంలో ఇబ్బందులు.. గ్రామాల్లో అనారోగ్య సమస్యలను ప్రజలు కలెక్టర్, జేసీ దృష్టికి తీసుకొచ్చారు. 'ఈనాడు' ఫోన్-ఇన్‌లో తమ వాణి వినిపించారు.

ఈనాడు ఫోన్ ఇన్ కార్యక్రమం

? పార్వతీపురం పట్టణంలోని తూర్పు వీధిలో దేవునిబంద కబ్జాకు గురైంది. ఆక్రమణలు తొలగించి చెరువును పునరుద్ధరించాలి. - కె.కాళీకుమార్, తూర్పువీధి ☛ పార్వతీపురం తహసీల్దారు పరిశీలించి చర్యలు చేపడతారు. - శోభిక, జేసీ

? పార్వతీపురం మండలంలోని వెంకంపేట పరిధిలో ఉన్న వసుంధరనగర్‌లో 15 ఏళ్లుగా ఉంటున్నాం. ఈ ప్రాంతానికి రహదారి సౌకర్యం కల్పించలేదు. - కె.పద్మావతి ☛ సంబంధిత అధికారుల నుంచి నివేదికలు తీసుకుంటాం. పరిశీలించి ఆ ప్రాంతంలో సౌకర్యాలు కల్పిస్తాం. - శ్యామ్‌ప్రసాద్, కలెక్టర్

జిల్లా కేంద్రంలో అవస్థలెన్నో..

? పార్వతీపురం 14వ వార్డు పరిధిలో రామానందకాలనీలో కాలువలు లేక నీరు రోడ్డుపై పారుతోంది. - డి.రామలింగేశ్వరరావు ? రాయగడ రోడ్డు-జగన్నాథపురం రహదారిలో పశువులను కడుతున్నారు. కనకల వీధి రోడ్డు పాడైంది. - ఆర్.శివకుమార్, 30వ వార్డు ? ఆర్వోబీ-దుర్గమ్మ ఆలయ మార్గంలో పెద్ద గోతులు ఏర్పడ్డాయి. - టి.ప్రభాకరరావు, నవిరికాలనీ ? ఎస్ఎన్‌పీ కాలనీలో కాలువల్లో చెత్త తీయడం లేదు. అగురు వీధిలో చెత్త పేరుకుపోయింది. - జి.శంకరరావు, రాంబాబు ? జగన్నాథపురం ఎంపీపీ వీధిలో కాలువల్లో పూడిక తీసి అక్కడే వదిలేశారు. - కె.ధిల్లేశ్వరరావు, కె.రాజశేఖర్ ? డంపింగ్ యార్డు ప్రధాన సమస్యగా మారింది. పరిష్కారం చూపాలి. - సూరిబాబు ? చర్చి, అగ్రహారం వీధుల్లో కుక్కల బెడద ఎక్కువగా ఉంది. - వెంకటరమణ, జనశక్తికాలనీ

☛ **సమాధానం:** పట్టణాల్లో పారిశుద్ధ్య పనులు, కాలువలు, రహదారుల సమస్యలను పరిష్కరించాలని పుర కమిషనర్లకు ఆదేశాలు ఇచ్చాం. శనివారం కాలువల శుభ్రత పనులు చేపట్టేలా చర్యలు తీసుకుంటాం. ర.భ.శాఖ అధికారులను అప్రమత్తం చేసి రోడ్లు బాగు చేయిస్తాం.

సాలూరులో నీటి కొరత..

? 29వ వార్డులో కుళాయిల నుంచి తాగునీరు సక్రమంగా రావడం లేదు. - కె.నాగేంద్రరావు ? సూర్యమహల్ వెనుక వీధిలో కాలువ దెబ్బతిని మురుగు ఇళ్లలోకి చేరుతోంది. - సీహెచ్.లలిత, పి.రాధాకుమారి, కె.నారాయణరావు, గుప్తేశ్వరరావు, కమల, అగురువీధి ? రాజుగారి చెరువులో చెత్త కారణంగా నీరు కలుషితం అవుతోంది. - దుర్గ ? ఎరుకల వీధిలో చెత్త సేకరణ సక్రమంగా జరగడం లేదు. - బి.హరీష్, శ్రావణి

పాలకొండలో శుభ్రత లేమి..

? పాలకొండ నగర పంచాయతీలో సాధారణ, సాగునీటి కాలువలు శుభ్రం చేయడం లేదు. అనారోగ్యం బారిన పడుతున్నాం. - కృష్ణారావు, హరిప్రియ

పాడైన రోడ్లు.. అధ్వానంగా కాలువలు..

? వీరఘట్టం మండలంలోని నడిమికెల్లలో జల్‌జీవన్ పనులు చేసేందుకు వీధి రోడ్డు తవ్వేశారు. వర్షం నీరు నిలిచి వీధంతా మురుగు కాలువలా మారింది. - ఎం.వెంకటరమణ ? పార్వతీపురం మండలంలోని పెదమరికిలో ట్యాంకు నుంచి పాఠశాలకు నీటి కనెక్షన్ ఇస్తే విద్యార్థులకు తాగునీటి ఇబ్బందులు తీరుతాయి. - బి.కృష్ణారావు ? మక్కువ మండలం వెంకటభైరిపురంలో దోమల బెడద ఎక్కువగా ఉంది. - డి.ఉమామహేశ్వరరావు ? భామిని మండలంలోని గొల్లకాలనీలో కాలువ చెత్తతో మూసేశారు. మురుగు రోడ్డుపై పారుతోంది. - ఆర్.రాజీవ్ ? బత్తిలి చాకలి వీధిలో తాగునీటి బావి బాగు చేయాలి. వీధిలో మురుగు ఇళ్లలోకి చేరకుండా చర్యలు చేపట్టాలి. - ఆర్.అశోక్ ? మక్కువ మండల కేంద్రంతో పాటు కొన గ్రామంలో వీధి రోడ్లు, కాలువలు సక్రమంగా లేవు. పాలకొండ మండలం తుంపటాపల్లిలోనూ ఇదే సమస్య. - జి.సంతోష్‌కుమార్, డి.శంకరరావు, ఇ.ప్రసాద్ ? సీతానగరం నుంచి బూర్జ మీదుగా అజ్జాడ వెళ్లే రహదారి పాడైంది. - కె.డేవిడ్, బూర్జ ? గుమ్మలక్ష్మీపురం ఆర్టీసీ కాంప్లెక్సులో రోడ్డు, మరుగుదొడ్లు అధ్వానంగా ఉన్నాయి. - యుగంధర్

☛ **సమాధానం..:** గ్రామాల్లో సమస్యలపై ఎంపీడీవోలతో మాట్లాడాం. పారిశుద్ధ్య పనులు చేపడతారు. తాగునీటి సమస్యలున్న చోట పరిశీలించి చర్యలు చేపట్టాలని ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ, రోడ్ల మరమ్మతులపై ర.భ.శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశాం.

పేదలందరికీ సంక్షేమ పథకాలు చేరవేస్తాం

ఆర్పీలకు ట్యాబ్‌లు అందజేసిన మంత్రి సంధ్యారాణి, చిత్రంలో నాయకులు

సాలూరు, న్యూస్‌టుడే: అభివృద్ధి, సంక్షేమం ప్రజలకు అందించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని గిరిజన శాఖ మంత్రి సంధ్యారాణి పేర్కొన్నారు. పట్టణంలోని 21, 22 వార్డుల్లో ఇంటింటికీ వెళ్లి సంక్షేమ పథకాలు, కూటమి చేపట్టిన అభివృద్ధి పనుల గురించి వివరించారు. ★ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా మహిళా సంఘాల సభ్యులకు సేవలు సక్రమంగా అందించాలని ఆర్పీలకు మంత్రి సూచించారు. వారికి ట్యాబ్‌లు పంపిణీ చేశారు. కమిషనర్ ప్రసాద్, మేనేజరు శివప్రసాద్, నాయకులు చిట్టి, హర్ష, సీతమ్మ తదితరులున్నారు.

కూరగాయల ధరలు

పార్వతీపురం రైతు బజారులో శుక్రవారం సాయంత్రానికి కూరగాయల ధరలు ఇలా ఉన్నాయి. (కిలో..రూపాయల్లో..) **టమాటా:** 36, **వంకాయలు:** 32, **బెండ:** 30, **బీర:** 40, **చిక్కుడు:** 36, **పచ్చిమిర్చి:** 48, **కాకర:** 35, **క్యారెట్:** 40, **బీట్‌రూట్:** 40, **ఉల్లి:** 23, **బంగాళదుంపలు:** 20, **అల్లం:** 62, **వెల్లుల్లి:** 82, **క్యాప్సికమ్:** 75, **అరటి కాయ:** 5, **ఆనప కాయ:** 12. - న్యూస్‌టుడే, పార్వతీపురం పట్టణం

తెరపై ఈనాడు

పార్వతీపురం: శ్రీ వీరభద్ర సినిమా: కన్నప్ప, మార్గన్ ★ టీబీఆర్: తమ్ముడు, కుబేర ● పాలకొండ: రామకళామందిర్-కన్నప్ప ★ వెంకటగౌరి (స్క్రీన్1) - తమ్ముడు, (స్క్రీన్2) - కుబేర ● సాలూరు: శ్రీరామ- తమ్ముడు, లక్ష్మి-కుబేర, శ్రీలక్ష్మి- కన్నప్ప -న్యూస్‌టుడే, పార్వతీపురం పట్టణం, పాలకొండ, సాలూరు

ఇంటింటా అభివృద్ధి మాట

జియ్యమ్మవలస, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం ఏడాదిలో సుపరిపాలన అందించిందని ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని కన్నపుదొరవలసలో 'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు అందించి అభివృద్ధిని వివరించారు. ఎంపీపీ బి.సురేష్, తెదేపా నాయకులు డి.లక్ష్మణరావు, డి.రామకృష్ణ, పి.రాంబాబు, ఎం.సత్యంనాయుడు, తెదేపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కరపత్రాలు అందిస్తున్న విప్ జగదీశ్వరి

బాధితులకు అండగా సహాయనిధి

పార్వతీపురం గ్రామీణం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న పేద, బడుగు వర్గాలకు అండగా సీఎం సహాయ నిధి నుంచి నగదు అందిస్తున్నట్లు ఎమ్మెల్యే బి.విజయచంద్ర పేర్కొన్నారు. శుక్రవారం నర్సిపురంలోని క్యాంపు కార్యాలయంలో బలిజిపేట మండలంలోని అరసాడ లక్ష్మి కుటుంబానికి రూ.47 వేలు విలువైన చెక్కు అందించారు.

చెక్కు అందిస్తున్న ఎమ్మెల్యే

అగ్నిమాపక కేంద్రానికి సొంత భవనం

పాలకొండ, గ్రామీణం, న్యూస్‌టుడే: పాలకొండలో అగ్నిమాపక కేంద్రం పూర్తిగా శిథిలమైనందున కొత్త భవనం నిర్మించేందుకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ పేర్కొన్నారు. స్థలాన్ని శుక్రవారం పరిశీలించారు. త్వరలో శంకుస్థాపన చేస్తామన్నారు. ● జగన్నాథ రథయాత్ర మారు దశమి ఉత్సవాలకు పక్కా ఏర్పాట్లు చేసినట్లు ఎమ్మెల్యే జయకృష్ణ, అరకు పార్లమెంటు తెదేపా ఉపాధ్యక్షుడు పి.కొండలరావు తెలిపారు. శుక్రవారం ఏర్పాట్లు పరిశీలించారు.

స్థలం పరిశీలనలో ఎమ్మెల్యే, అధికారులు

బియ్యం సరఫరాదారుపై చర్యలకు డిమాండు

సీతానగరం, న్యూస్‌టుడే: సీతానగరం ఉన్నత పాఠశాలకు మధ్యాహ్న భోజనానికి బియ్యం సరఫరా చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని సీపీఎం మండల కమిటీ సభ్యులు ఈశ్వరరావు, వెంకటరమణ, రాము డిమాండు చేశారు. శుక్రవారం పాఠశాలలో నిల్వలు పరిశీలించారు. బియ్యంలో తెలుపు, సుంకి పురుగులను గుర్తించారు. బియ్యం శుభ్రం చేసేందుకు ఇబ్బందులు పడుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. దీనిపై తహసీల్దారు ప్రసన్నకుమార్‌కు వినతిపత్రం ఇచ్చారు. హెచ్ఎం ప్రసన్నలక్ష్మి మాట్లాడుతూ.. ఇదే గదిలో పాతబియ్యం నిల్వలు ఉన్నాయని, వాటి ద్వారా పురుగులు వచ్చినట్లు చెప్పారు.

సాగు విధానాలపై అవగాహన అవసరం

కొమరాడ, న్యూస్‌టుడే: ఖరీఫ్‌లో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఏడీఈ అన్నపూర్ణ అన్నారు. కురుపాం సబ్‌డివిజన్ పరిధిలో బాధ్యతలు స్వీకరించిన ఆమె కొమరాడ కార్యాలయాన్ని శుక్రవారం సందర్శించారు. ఎరువులు సకాలంలో అందేలా చూడాలని, వరి, పత్తి సాగు విధానాలపై రైతులకు అవగాహన కల్పించేలా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. మండల వ్యవసాయాధికారి ప్రసాద్ ఉన్నారు.

ఎరువుల కొరత లేకుండా చూడండి

ఏవోను ప్రశ్నిస్తున్న రవీంద్ర

పాచిపెంట, న్యూస్‌టుడే: రైతులను ఎరువుల కోసం కొందరు వ్యాపారులు ఇబ్బంది పెడుతున్నారని, అవసరం లేని డీఏపీ, యూరియా బలవంతంగా అంటగడుతున్నారని ఉప ఎంపీపీ రవీంద్ర ఆరోపించారు. పాచిపెంటలో ఎంపీపీ ప్రమీల అధ్యక్షతన శుక్రవారం జరిగిన మండల సమావేశంలో పలువురు ప్రశ్నలు వేశారు. ఎరువులు ఆర్ఎస్కేల ద్వారా పంపిణీ చేయాలని సర్పంచులు యుగంధర్, లచ్చయ్య, ఏఎంసీ అధ్యక్షుడు సూర్యనారాయణ కోరారు. ఇప్పటివరకు 600 టన్నుల ఎరువులు ఇచ్చామని, ఇంకా తెప్పిస్తామని ఏవో తిరుపతిరావు తెలిపారు. పాచిపెంటకు రెండేళ్ల క్రితం జల్‌జీవన్ పనులు మంజూరైనా చేపట్టలేదని ఎంపీటీసీ సభ్యుడు ఏడుకొండలు చెప్పారు. గుత్తేదారులు ముందుకు రాకపోవడంతో రద్దయినట్లు జేఈ రామాంజనేయులు తెలిపారు. ఎంపీడీవో పాత్రో, ఎంఈవో సతీష్‌కుమార్, ఉప ఎంపీపీ నారాయణ, అధికారులు పాల్గొన్నారు.

సీతంపేటలో నివాళులర్పిస్తున్న ఐటీడీఏ పీవో, అధికారులు

పార్వతీపురంలో ఎస్పీ మాధవరెడ్డి ఆధ్వర్యంలో..

నినాదాలు చేస్తున్న డీవైఎఫ్ఐ సభ్యులు

మహోజ్వల శక్తి అల్లూరి

స్వతంత్ర పోరాటంలో మహోజ్వల శక్తి అల్లూరి సీతారామరాజు అని గిరిజన శాఖ మంత్రి జి.సంధ్యారాణి అన్నారు. అల్లూరి జయంతి సందర్భంగా సాలూరులో ఆయన చిత్ర పటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ● కలెక్టరేట్‌లో జేసీ శోభిక, డీఆర్వో హేమలత, ఐటీడీఏ కార్యాలయంలో పీవో అశుతోష్ శ్రీవాస్తవ, ఏపీవో మురళీధర్, ఏఏవో ప్రసాద్ తదితరులు నివాళులర్పించారు. ● ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ మాధవరెడ్డి, ఏఆర్ డీఎస్పీ థామస్ రెడ్డి, సీతంపేటలో ఐటీడీఏ పీవో సి.యశ్వంత్ కుమార్ రెడ్డి, ఏపీవో జి.చిన్నబాబు, సాలూరులో మాజీ ఉపముఖ్యమంత్రి రాజన్నదొర, ఆదివాసీ ఐకాస ప్రతినిధులు బి.రామ్మోహనరావు, చిరంజీవులు, గరుగుబిల్లిలో తెదేపా కన్వీనరు మధుసూదనరావు, కొమరాడలో సీపీఎం నాయకుడు సాంబమూర్తి, జీఎల్‌పురంలో టీఆర్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు లోవరాజు, పార్వతీపురంలో డీవైఎఫ్ఐ నాయకుడు కె.రామస్వామి ఆధ్వర్యంలో అల్లూరి జయంతి కార్యక్రమాలు జరిగాయి. - న్యూస్‌టుడే, బృందం

సొంత నిధులతో రక్షణ గోడ

పాలకొండ గ్రామీణం, న్యూస్‌టుడే: పాలకొండ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో శిథిలమైన రక్షణ గోడను తెదేపా అరకు పార్లమెంటు ఉపాధ్యక్షుడు పల్లా కొండలరావు సొంత నిధులతో నిర్మిస్తున్నారు. రూ.50 వేలు వెచ్చించి నిర్మాణ పనులను శుక్రవారం ప్రారంభించారు. ఆరు నెలల క్రితం రక్షణ గోడ శిథిలమవడంతో ఆకతాయిల బెడద పెరిగిందని ఉపాధ్యాయులు ఇటీవల ఆయన దృష్టికి తీసుకెళ్లడంతో చర్యలు చేపట్టారు. సీతంపేటలో నిర్మాణంలో ఉన్న షిర్డీసాయి ఆలయం నిర్మాణానికి మరో రూ.50 వేలను నిర్వాహకులకు కొండలరావు అందజేశారు.

ఇదో చెత్త కథ

పట్టణ సమీపంలో రాయగడ రోడ్డు పక్కన దుస్థితి

పట్టణాల్లో పేరుకుంటున్న వ్యర్థాలు

డంపింగ్ యార్డుల్లేక అవస్థలు

పార్వతీపురం పురపాలక, సాలూరు, న్యూస్‌టుడే: పరిసరాల శుభ్రతతో ఆరోగ్యం అని చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి దారుణంగా ఉంది. జిల్లా కేంద్రం పార్వతీపురంలో దశాబ్ద కాలంగా చెత్త కథకు శాశ్వత పరిష్కారం లభించడం లేదు.

పార్వతీపురం పట్టణంలోని రాయగడ రోడ్డు శివారులో 90 సెంట్లలో డంపింగ్‌యార్డు ఏర్పాటు చేశారు. దీనికి అనుకొని ఉన్న గోపసాగరంలోనూ వ్యర్థాలు వేయడంతో 5 ఎకరాల మేర కనుమరుగైంది. దీంతో పాటు అంతర్రాష్ట్ర రహదారి పైకి వ్యర్థాలు రావడంతో ప్రయాణికులు, సమీప జగన్నాథపురం, వివేకనంద కాలనీల్లోని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వేసవిలో మంటలు చెలరేగి పొగలు వ్యాపించి శ్వాస సంబంధిత వ్యాధులకు గురవుతున్నారు.

అడుగడుగునా అభ్యంతరాలు..

పెదమరికి, రావికోన, నర్సిపురం రోడ్డు శివారులో యార్డు ఏర్పాటుకు గత పాలకవర్గం స్థల పరిశీలన చేసింది. పెదమరికి వద్ద కంచె, అనుసంధాన రోడ్డు ఏర్పాటుకు అప్పట్లో రూ.6 లక్షలు ఖర్చు చేశారు. ఇదే సమయంలో రావికోన వద్ద సంపద సృష్టించేందుకు చేపట్టిన సేంద్రియ ఎరువు తయారీ కేంద్రం ఏర్పాటు పనులను స్థానికులు అడ్డుకున్నారు. ఈ ప్రాంతంలోనూ భూమి చదును, కంచె ఏర్పాటుకు చేసిన ఖర్చు రూ.3 లక్షలు వృథాగా మారింది. రెండేళ్ల క్రితం ప్రస్తుత పాలకవర్గం కొంకడివరం, సుంకి వద్ద స్థల సేకరణ చేయగా స్థానికులు అభ్యంతరం తెలపడంతో వెనక్కి తగ్గారు.

జాతీయస్థాయి గుర్తింపు ఉన్నా..

జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన సాలూరు పురపాలక సంఘం యార్డులోనూ వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. గత వైకాపా ప్రభుత్వం వ్యర్థాల విభజన నిలిపేయడంతో ఇక్కడ సమస్య ఎక్కువైంది. రోజూ 19.50 టన్నుల చెత్తను పట్టణంలోని ఇళ్ల నుంచి సేకరిస్తారు. తడి, పొడి చెత్త వేరు చేయకపోవడంతో రోడ్డుపైనే చెత్త వేస్తున్నారు.

ప్రత్యామ్నాయం చూస్తాం..

డంపింగ్‌యార్డు తరలింపునకు అన్ని విధాలుగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు పార్వతీపురం, సాలూరు పుర కమిషనర్లు వెంకటేశ్వర్లు, ప్రసాద్ తెలిపారు. యార్డుల్లో వ్యర్థాలను విభజించి రీసైక్లింగ్ చేసేలా ప్రైవేట్ ఏజెన్సీకి బాధ్యతలు అప్పగించామన్నారు.

నేడు మారు రథయాత్ర

బలిజిపేట: బలిజిపేట గుండిచా మందిరం వద్ద శనివారం జగన్నాథ మారు రథోత్సవం నిర్వహిస్తారు. కమిటీ సభ్యులు, బలిజిపేట ఎస్సై సింహాచలం ఏర్పాట్లు చేశారు. ఉదయం 6 నుంచి ఉత్సవ విగ్రహాలను దర్శించుకోవచ్చు. పార్వతీపురం, సీతానగరం, బలిజిపేటకు చెందిన 40 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు.

బదిలీ ఉపాధ్యాయుడికి సత్కారం

జియ్యమ్మవలస, న్యూస్‌టుడే: మండలంలో వనజ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల నుంచి బదిలీపై డోకిశీల వెళ్తున్న హిందీ ఉపాధ్యాయుడు బి.నాగార్జునను హెచ్ఎం ఎ.రవిప్రసాద్, ఉపాధ్యాయులు సత్కరించారు.

ఏటీఎంలో ఇరుక్కొని పాము మృతి

పార్వతీపురం పురపాలక: పట్టణంలోని నాలుగు రోడ్ల కూడలి వద్దనున్న ఓ ప్రైవేటు బ్యాంకు ఏటీఎంలో పాము మృతి చెందింది. యంత్రం లోపల చిక్కుకుపోయి దుర్వాసన రావడంతో శుక్రవారం నగదు తీసేందుకు వెళ్లిన వారు అధికారులకు తెలియజేశారు. సిబ్బంది పరిశీలించి పామును బయటకు తీశారు. దుర్వాసన ఎక్కువగా రావడంతో యంత్రం శుభ్రతకు ఇబ్బంది పడ్డారు.

ఎరువుల దుకాణాల్లో తనిఖీలు

సాలూరు: రైతులకు ఎరువులు, పురుగు మందులు అధిక ధరలకు విక్రయిస్తే దుకాణాల లైసెన్స్ రద్దు చేసి వ్యాపారులపై కేసులు పెడతామని ఏడీఏ సత్యవతి హెచ్చరించారు. శుక్రవారం ఏవో శిరీషతో కలిసి పట్టణంలోని పలు ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. నిల్వలు, దస్త్రాలను సరి చూశారు.

ఘనంగా రంగా జయంతి

వీరఘట్టం గ్రామీణం: వీరఘట్టంలో బార్నాలవీధి తూర్పుకాపు సంఘం సభ్యుల ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహన రంగా 78వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి, కేకు కోశారు. తూర్పుకాపుల సంక్షేమం వర్ధిల్లాలని కోరుతూ యువకులు నినాదాలు చేస్తూ టపాసులు కాల్చారు.

సూర్యవతికి నివాళులు

సాలూరు: మహిళల హక్కుల కోసం పోరాడిన ఐద్వా నాయకురాలు సూర్యవతి చిత్రపటానికి పట్టణ ఐద్వా నాయకులు నివాళులర్పించారు. శుక్రవారం ఆమె 32వ వర్ధంతిని పుర కార్యాలయంలో చేపట్టారు. మూఢ నమ్మకాలు, బాల్య వివాహాలు, పేదల సమస్యలపై పోరాటాలు చేసినట్లు చెప్పారు.

పీజీఆర్ఎస్ ఫిర్యాదులపై విచారణ

గ్రామస్థులతో మాట్లాడుతున్న అశుతోష్ శ్రీవాస్తవ

పాచిపెంట, న్యూస్‌టుడే: ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్)కు వచ్చిన ఫిర్యాదులపై మండలంలోని మోసూరులో ఉప కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ విచారణ చేపట్టారు. గ్రామస్థుల నుంచి అర్జీలు స్వీకరించారు. భూముల ఆక్రమణ, ప్రభుత్వ భూమిలో ఉపాధి పథకం నిధులతో చెరువు పనులు చేపట్టి, తిరిగి కప్పేసి సొమ్ములు దుర్వినియోగం చేయడం లాంటి అంశాలపై ఫిర్యాదులు రావడంతో ఆయా ప్రాంతాలను పరిశీలించారు. తహసీల్దారు రవి, రెవెన్యూ, పోలీసు అధికారులు పాల్గొన్నారు.

భద్రత నియమాలు పాటించాలి

జియ్యమ్మవలస, న్యూస్‌టుడే: సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జియ్యమ్మవలస ఎస్సై ఎన్.ప్రశాంత్‌కుమార్ సూచించారు. శుక్రవారం మండలంలో బీజేపురం కూడలిలో వాహన చోదకులు, స్థానికులకు అవగాహన కల్పించారు. అందరూ రహదారి భద్రత నియమాలు తప్పనిసరిగా పాటించాలన్నారు. మాదక ద్రవ్యాలు, సారా తయారీ, రవాణా, విక్రయాలకు దూరంగా ఉండాలన్నారు. ఎవరైనా అలాంటి కార్యక్రమాలకు పాల్పడితే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. నిబంధనలు అతిక్రమించే వారిపై చర్యలు చేపడతామన్నారు.

అవగాహన కల్పిస్తున్న ఎస్సై ప్రశాంత్ కుమార్

ఆర్టీసీ ఉద్యోగుల ఆందోళన

పాలకొండలో నినాదాలు చేస్తున్న ఉద్యోగులు

పాలకొండ గ్రామీణం, కలెక్టరేట్ ప్రాంగణం, సాలూరు, న్యూస్‌టుడే: ప్రభుత్వం కొత్తగా తీసుకురానున్న విద్యుత్తు బస్సులను ఆర్టీసీ సిబ్బందితోనే నడిపించాలని ఉద్యోగులు నినాదాలు చేశారు. ఈయూ ఆధ్వర్యంలో పార్వతీపురం, పాలకొండ, సాలూరు డిపోల పరిధిలో ఆర్టీసీ ఉద్యోగులు ఆందోళనలు చేపట్టారు. ఎరుపు రంగు రిబ్బన్లు ధరించి విధులు నిర్వర్తించారు. ముఖ్య నాయకులు నారాయణరావు, నాయుడు, సాగర్, బాబు, కాంతారావు, త్రినాథరావు, డీపీ నాయుడు, కె.నర్సింగరావు, కేబీ లత, తేజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

గ్యాస్ లీకై మంటలు

గుమ్మలక్ష్మీపురం: రేగులపాడులోని ఎ.సింహాచలం ఇంట్లో శుక్రవారం సాయంత్రం వంట చేస్తుండగా గ్యాస్ లీకై మంటలు వ్యాపించాయి. కుటుంబ సభ్యులు బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది చేరుకొని మంటలు అదుపు చేశారు.

సమ్మె నోటీసు అందజేత

పార్వతీపురం గ్రామీణం: దేశ వ్యాప్తంగా ఈనెల 9న చేపట్టనున్న సమ్మెకు మద్దతు ఇస్తున్నట్లు మధ్యాహ్న భోజన నిర్వాహకులు, పారిశుద్ధ్య సిబ్బంది తెలిపారు. శుక్రవారం సిటు జిల్లా కార్యదర్శి రమణ ఆధ్వర్యంలో ఎంఈవో విమలకుమారికి సమ్మె నోటీసు అందించారు.

వృత్తి విద్యతో మేలు

సాలూరు, న్యూస్‌టుడే: వృత్తి విద్య విద్యార్థులకు ఎంతో ప్రయోజనమని డబ్బివీధి హెచ్ఎం గోవిందరావు అన్నారు. పాఠశాలకు మంజూరైన ఒకేషనల్ ల్యాబ్‌ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. పాఠశాల నుంచే వృత్తి విద్య నేర్చుకోవడంతో ఉపాధి, ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయని చెప్పారు. ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మొక్కలతో పర్యావరణ రక్షణ

మొక్కలతోనే పర్యావరణానికి రక్షణ అని సాలూరు స్ఫూర్తి మహిళా మండలి అధ్యక్షురాలు బి.రాధ పేర్కొన్నారు. శుక్రవారం రామా కాలనీలో మొక్కలు నాటడం, పెంచడంపై మహిళలకు అవగాహన కల్పించారు. స్థానికులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఇంటి ఆవరణలోనూ మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు. - న్యూస్‌టుడే, సాలూరు

(c) eenadu

ఈనాడు ప్రకాశం

జనం చెంతకు జలం!

- ప్రజల సంక్షేమం, అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యం
- జేజేఎం ప్రాజెక్టుకు ఉప ముఖ్యమంత్రి శంకుస్థాపన
- మార్కాపురంలో పవన్‌కల్యాణ్ పర్యటన విజయవంతం

సభకు వచ్చిన జనం

అభివాదం చేస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్

న్యూస్‌టుడే, మార్కాపురం బృందం

'పశ్చిమ ప్రకాశం ప్రజల ఆవేదనను అర్థం చేసుకున్నాం..తాగునీటి ఇబ్బందులను గుర్తించాం. ప్రజల దాహార్తిని తీర్చేందుకు జలజీవన్ మిషన్ కింద రూ.1,290 కోట్లతో తాగునీటి ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టాం. కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందనడానికి ఇదే నిదర్శనం' అని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. మార్కాపురంలో ప్రాజెక్టు నిర్మాణానికి శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. ప్రాజెక్టు పూర్తయితే మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు, దర్శి, కనిగిరి, కొండపి, కందుకూరు నియోజకవర్గాల పరిధిలోని 31 మండలాల్లోని 1,387 గ్రామాల్లో తాగునీటి సమస్య తీరుతుందన్నారు. జిల్లాకు ధైర్యం తెచ్చిన ధీరశాలి టంగుటూరి ప్రకాశం పంతులు అని, ఎంతోమంది మహానుభావులు పుట్టిన నేల ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైందన్న ఆవేదన ఇక్కడ యువతలో దాగి ఉందన్నారు. దశాబ్దాలుగా వెలిగొండ ప్రాజెక్టు పూర్తికాలేదని, చుక్కనీరు లేక ఊళ్లకు ఊళ్లు ఖాళీ అయిపోయాయని, లక్షలాది మంది వలసలు వెళ్లిపోవాల్సి వస్తోందని బాధ ఉందన్నారు. ప్రాజెక్టు పూర్తి చేసినట్లు ఎన్నిల ముందు వైకాపా శిలాఫలకం వేసి మమ అనిపించిందని, నిర్వాసితులకు పరిహారం ఇవ్వలేకపోయిందన్నారు. ప్రాజెక్టు పూర్తయితే ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, వలసల్లేని, సమృద్ధిగా నీరు లభించే ప్రకాశం జిల్లా సాకారమవుతుందని వివరించారు. మార్కాపురం లక్ష్మీచెన్నకేశవస్వామి దేవస్థానం భూములను ఆక్రమించినవారి తరతరాలు కూడా మిగలకుండాపోతాయన్నారు. ఆలయ భూములకు రక్షణ కల్పించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని స్పష్టం చేశారు. పర్యటన ఏర్పాట్లు బాగా చేశారని ఇన్‌ఛార్జి కలెక్టర్ రోణంకి గోపాలకృష్ణను అభినందించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు దామచర్ల జనార్ధనరావు, ఉగ్రనరసింహారెడ్డి, అశోక్‌కుమార్‌రెడ్డి, విజయకుమార్, ఇంజినీర్ ఇన్ చీఫ్ గాయత్రీ, రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ ఛైర్మన్ బాలాజీ, రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ ఛైర్మన్ శ్రీనివాసులురెడ్డి, ఏపీ లైవ్‌స్టాక్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ ఛైర్మన్ షేక్ రియాజ్, ఏపీ మాల వెల్ఫేర్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ విజయకుమార్, పంచాయతీరాజ్‌శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్, రాష్ట్ర కమిషనర్ కృష్ణతేజ, మార్కాపురం ఉపకలెక్టర్ సహాధిత్ వెంకటత్రివినాగ్, ఎస్పీ దామోదర్, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

- మార్కాపురం జిల్లా ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన ఏడాదిలోనే జిల్లాలో రూ.165 కోట్లతో సీసీ రహదారులు, మురుగు కాలువలు నిర్మించాం. వెలిగొండ ప్రాజెక్టు రెండో విడత కింద తూర్పు ప్రకాశం ప్రాంతానికి కూడా తాగునీరందించాలి.
  – డోలా శ్రీబాలవీరాంజయనేయ స్వామి, మంత్రి

- వెలిగొండ ప్రాజెక్టుతో జిల్లా సస్యశామలమవుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాయకత్వంలో ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ ఆలోచనతో ప్రాజెక్టు ప్రాధాన్యం గుర్తించాం. రానున్న రోజుల్లో జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది.
  – ఆనం రామనారాయణరెడ్డి, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి

- కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తుంది. జలజీవన్ మిషన్ పథకాన్ని మరో రెండేళ్లపాటు పొడిగించేలా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చొరవ తీసుకుని నిధులు తీసుకొచ్చారు.
  – మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఎంపీ, కందుల నారాయణరెడ్డి, ఎమ్మెల్యే, మార్కాపురం

- రాష్ట్రంలోనే అత్యధిక నీటిఎద్దడి గల జిల్లా ప్రకాశం. గత రెండు దశబ్దాలుగా 70 శాతం గ్రామాలకు ట్యాంకర్లతో నీటి సరఫరా జరుగుతోంది. జిల్లాలోని వెలిగొండ, గుండ్లకమ్మ, రామతీర్థం ప్రాజెక్టుల ద్వారా తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతాం. **– రోణంకి గోపాలకృష్ణ, ఇన్‌ఛార్జి కలెక్టర్**

జ్యోతిని వెలిగిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్



ప్రాజెక్టు మ్యాపును పరిశీలిస్తున్న ఉప ముఖ్యమంత్రి

అభిమానుల ఉత్సాహం

ముఖ్యమంత్రి దృష్టికి వెలిగొండ

ఇన్‌ఛార్జి మంత్రి ఆనంతో తెదేపా ప్రజాప్రతినిధులు, నేతల భేటీ

సమన్వయ కమిటీ సమావేశంలో మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, బాలవీరాంజనేయ స్వామి, ఎంపీ మాగుంట, ఎమ్మెల్యేలు

ఈనాడు, ఒంగోలు, న్యూస్‌టుడే మార్కాపురం: పశ్చిమ ప్రకాశం ప్రాంతంలో కరవు నివారణలో కీలకమైన వెలిగొండ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తిచేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని కలిసి విన్నవిద్దామని జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ఆనం రామనారాయణరెడ్డితో జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో చర్చించారు. సమావేశంలో మంత్రి శ్రీబాలవీరాంజ నేయస్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఎమ్మెల్యేలు కందుల నారాయణరెడ్డి, దామచర్ల జనార్దనరావు, ముత్తుముల అశోక్‌రెడ్డి, ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, బీఎన్ విజయకుమార్, ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఎరిక్షన్‌బాబు, తెదేపా నాయకులు పాల్గొన్నారు. మార్కాపురం కేంద్రంగా జిల్లా ప్రకటనపైనా చర్చించారు. కందుకూరు నియోజకవర్గాన్ని జిల్లాలో కలపడంతోపాటు ఆంధ్ర కేసరి విశ్వవిద్యాలయానికి నిధులు కేటాయించాల్సిన అవసరంపై ప్రభుత్వాన్ని కోరదామన్నారు. వివిధ శాఖల నుంచి ప్రత్యేక నిధులు కేటాయించి జిల్లా అభివృద్ధి చేపట్టాల్సిన ఆవశ్యకతపై తీర్మానాలు చేశారు. సమావేశంలో తెదేపా జిల్లా అధ్యక్షుడు నూకసాని బాలాజీ, రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ ఛైర్మన్ మర్రెడ్డి శ్రీనివాసులురెడ్డి, డీసీఎంస్ ఛైర్మన్ శ్యామల కాశిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఆరు పంటలకు / ఖరీఫ్ బీమా

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: ప్రధానమంత్రి ఫసల్‌బీమా యోజన కింద ఖరీఫ్‌లో ఆరు పంటలను ఎంపిక చేశారు. జిల్లాలో 3.24 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ పంటలు సాగవుతున్నాయి. ఈక్రాప్‌లో నమోదైన విస్తీర్ణం మొత్తం బీమా పరిధిలోకి వస్తుంది. బ్యాంకు రుణం తీసుకునే రైతుల నుంచి బ్యాంకర్లే నిర్ణీత ప్రీమియం మినహాయించుకుని రుణం మంజూరు చేస్తారు. ఆ డబ్బులను సంబంధిత బీమా సంస్థకు జమ చేస్తారు. రుణం తీసుకోని రైతులు తమ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్లు, సచివాలయాల్లో ఆధార్ కార్డు, భూమి కౌలు కార్డు, పంట వేసినట్లు ధ్రువీకరణ పత్రం, బ్యాంకు వివరాలకు సంబంధించిన పత్రాలు చూపి ఆన్‌లైన్ ద్వారా ప్రీమియం చెల్లించవచ్చు. పంట నష్టపరిహారం రైతులు సమర్పించిన బ్యాంకు ఖాతాకు జమ చేస్తారు. రైతులు సాగు చేసిన పంటలకు తగిన ప్రీమియం నిర్ణీత గడువులోపు చెల్లించి బీమా పరిధిలోకి రావాలని జేడీఏ శ్రీనివాసరావు కోరారు. ఏదైనా సందేహాలుంటే టోల్ ఫ్రీ నంబరు 14447కు సంప్రదించవచ్చునన్నారు. వరి పంటకు ఆగస్టు 15 వరకు ప్రీమియం చెల్లించే అవకాశం ఉందని, మిగిలిన పంటలకు ఈనెలాఖరులోపు చెల్లించాలన్నారు. వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం కింద జిల్లాలో ప్రత్తి పంటకు అవకాశం కల్పించారని, ఆ రైతులకు ఎకరాకు రూ.42 వేలు బీమా లభిస్తుందని, ఈనెల 15వ తేదీలోగా ప్రీమియం రూ.2,100 చెల్లించాలని జేడీఏ వివరించారు.

పంట	బీమా ఎకరాకు	ప్రీమియం (రూ.లలో)
వరి	41,000	860
కంది	21,500	430
సజ్జ	15,600	156
మిరప	90,000	4,500
మినుము	20,500	205
నువ్వు	12,000	180



శాకంబరిగా జగదాంబ

మార్కాపురం పట్టణంలోని మార్కండేశ్వర స్వామి ఆలయంలో జగదాంబ అమ్మవారి నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శుక్రవారం జగదాంబ అమ్మవారు శాకంబరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని వివిధ రకాల కూరగాయలు, పండ్లతో సుందరంగా అలంకరించారు. అమ్మవారిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు.
– న్యూస్‌టుడే, మార్కాపురం పట్టణం

ఏకేయూ పరిపాలన విభాగంలో మార్పులు

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: ఆంధ్ర కేసరి విశ్వవిద్యాలయం పరిపాలన విభాగంలో కొన్ని మార్పులు చేశారు. ఉపకులపతి డీవీఆర్ మూర్తి ఆదేశాలపై రిజిస్ట్రార్ హరిబాబు ఉత్తర్వులిచ్చారు. 'ఈనాడు'లో శుక్రవారం 'మార్పులేవీ.. మార్కులేవీ' శీర్షికన కథనం ప్రచురితమైన నేపథ్యంలో కొన్ని విభాగాల బాధ్యతలను కొత్తవారికి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఓఎస్‌డీగా ప్రస్తుతం ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్న ప్రొఫెసర్ జి.రాజమోహన్‌రావు, ప్రిన్సిపల్‌గా వైస్ ప్రిన్సిపల్ నిర్మలామణి, కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్, వైస్ ప్రిన్సిపల్‌గా సీడీసీ డీన్ జి.సోమశేఖర్, సీడీసీ డీన్‌గా సీఈ కేవీఎన్ రాజుకు బాధ్యతలు అప్పగించారు.

2,338 బేళ్ల తిరస్కరణ

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: జిల్లాలోని రెండు రీజియన్ల పరిధిలోని పొగాకు వేలం కేంద్రాల్లో శుక్రవారం 2,338 పొగాకు బేళ్లు తిరస్కరణకు గురయ్యాయి. కిలో అత్యధిక ధర రూ.280, అత్యల్ప ధర రూ.150 చొప్పున పలికింది.

నూజివీడులోనే ట్రిపుల్‌ఐటీ తరగతులు

నూజివీడు రూరల్, న్యూస్‌టుడే: ఒంగోలు ట్రిపుల్‌ఐటీ పీయూసీ తరగతులు నూజివీడు ట్రిపుల్‌ఐటీ క్యాంపస్‌లోనే నిర్వహిస్తున్నట్లు ఒంగోలు డైరెక్టర్ ఆచార్య భాస్కర్ పటేల్ ప్రకటించారు. నూజివీడు ట్రిపుల్‌ఐటీలో ఒంగోలు క్యాంపస్ పీయూసీ తరగతులకు సంబంధించిన మొదటి రోజు ప్రవేశాల కార్యక్రమాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. నూజివీడు క్యాంపస్‌లోనే తరగతులు త్వరలోనే మొదలవుతాయన్నారు. కార్యక్రమాన్ని ప్రవేశాల కన్వీనర్ ఆచార్య సంద్ర అమరేంద్ర కుమార్ పర్యవేక్షించారు. మొత్తం 505 మందిని ప్రవేశాలకు పిలిస్తే 430 మంది హాజరయ్యారు.



(c) eenadu

పేరుకే అమృతం.. అసౌకర్యాలతో సతమతం

న్యూస్‌టుడే, గిద్దలూరు పట్టణం :

పశ్చిమ ప్రాంతంలో కీలకమైన గిద్దలూరు రైల్వే స్టేషన్‌లో వసతులు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం వందలాదిమంది ఇక్కడి నుంచి రాకపోకలు సాగిస్తుంటారు. ఇందులో ఎక్కువ మంది సైనికులు, వలస కార్మికులు. అయితే స్టేషన్‌లో అసౌకర్యాలు వెంటాడుతున్నాయి.

* కేంద్ర ప్రభుత్వం అమృత్ స్టేషన్ పథకంలో గిద్దలూరు స్టేషన్ అభివృద్ధికి రూ.11.71 కోట్లు మంజూరు చేసింది. అయితే ఆయా పనులు నత్తనడకన సాగుతున్నాయి. దీంతో మౌలిక వసతులు సమకూరడం లేదు. ప్రత్యేక రిజర్వేషన్ కౌంటర్ లేకపోవడంతో ఇబ్బందిగా ఉంది. రిజర్వేషన్ చేయించుకునేవారు, సాధారణ ప్రయాణికులతో కలిసి ఒకేచోట క్యూలో వేచి ఉండాల్సి వస్తోంది. ప్లాట్‌ఫాంలపై మంచినీటి సౌకర్యం లేక దాహార్తితో అలమటించాల్సి వస్తోంది. సాధారణ, రిజర్వేషన్ ఉన్న ప్రయాణికులు వేచి ఉండేందుకు ప్రత్యేక గదులు లేవు. దీంతో మహిళలు, పిల్లలు కూడా రాత్రి వేళ కూడా ప్లాట్‌ఫాంపైనే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ప్లాట్‌ఫాంపై రైళ్ల కోచ్‌ల ఇండికేషన్ బోర్డులు లేకపోవడంతో ఏ బోగీ ఎక్కడ ఆగుతుందో తెలియడం లేదు.

◗ ఎంపీ సారూ రైల్వే కష్టాలు తీర్చరూ!

మొదటి ప్లాట్‌ఫాంపై అసంపూర్తిగా ఫ్లోరింగ్

గిద్దలూరులో రిజర్వేషన్, సాధారణ టికెట్ కౌంటర్ ఒక్కటే

ఆగని ఎక్స్‌ప్రెస్‌లు

ప్రధానమైన రైళ్లను గిద్దలూరులో నిలపకపోవడంతో చుట్టుపక్కల గ్రామాల వారికి కష్టాలు తప్పడం లేదు. గరీబ్‌రథ్ ఎక్స్‌ప్రెస్‌కు స్టాపు కేటాయించాలని కోరుతున్నారు. కొండవీడు ఎక్స్‌ప్రెస్‌ను వారంలో ఒక్క రోజు కాకుండా నిత్యం తిప్పాలని, కాచిగూడ, తిరుపతి రైళ్లకు జనరల్ కోచ్‌లు పెంచాలన్న డిమాండ్ ఉంది. నంద్యాల - రేణిగుంట, రేపల్లె- మార్కాపురం డెమో రైళ్లను గిద్దలూరు వరకు పొడిగించాలని కోరుతున్నారు. రాచర్ల, పాములపల్లె గేట్లను తరచూ వేస్తుండటంతో చుట్టుపక్కల గ్రామాల వారు ఒక్కోసారి గంటల తరబడి నిలిచిపోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి శనివారం గిద్దలూరు వస్తున్న సందర్భంగా రైల్వే సమస్యలపై దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.

జాతీయ సదస్సుకు మేయర్ సుజాత

ఒంగోలు నగరం, దర్శి, న్యూస్‌టుడే: 'రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, దేశ నిర్మాణంలో పట్టణ స్థానిక సంస్థల పాత్ర' అనే అంశంపై నిర్వహించిన సదస్సుకు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. హరియాణాలోని గుర్‌గాంలో జరిగిన జాతీయస్థాయి సదస్సులో ఒంగోలు మేయర్ గంగాడ సుజాతతో పాటు దర్శి మున్సిపల్ ఛైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య పాల్గొన్నారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని పట్టణ, స్థానిక సంస్థల ఛైర్మన్లకు 3, 4 తేదీల్లో రెండు రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి పట్టణ, స్థానిక సంస్థల పాత్రపై ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఇతర ప్రముఖులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్ మేయర్లు, ఛైర్మన్లు, డిప్యూటీ ఛైర్మన్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా దర్శి మున్సిపల్ ఛైర్మన్ పిచ్చయ్య గవర్నర్ దత్తాత్రేయను మర్యాద పూర్వకంగా కలిశారు.

సదస్సులో పాల్గొన్న మేయర్ గంగాడ సుజాత, దర్శి ఛైర్మన్ పిచ్చయ్య

సుపరిపాలనతో అందరికీ న్యాయం

పైరెడ్డిపాలెంలో వృద్ధురాలితో మాట్లాడుతున్న మంత్రి స్వామి

పొన్నలూరు, న్యూస్‌టుడే: జగన్ రాక్షస పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి లభించిందని, ఇప్పుడు సుపరిపాలనతో అందరికీ న్యాయం చేస్తున్నామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా బాలవీరాంజనేయ స్వామి అన్నారు. సుపరిపాలనలో తొలి అడుగులో భాగంగా పైరెడ్డిపాలెంలో మండల అధ్యక్షుడు అనుమోలు సాంబశివరావు, కర్ణ కోటిరెడ్డి అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు అందించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలుచేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నామన్నారు. కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షుడు మండవ ప్రసాద్, నాగిరెడ్డిపాలెం సర్పంచి గుమ్మళ్ల వెంకటేశ్వర్లు, తెదేపా మండల యువ నాయకుడు అనుమోలు సుధాకర్, మండవ మురళి తదితరులు పాల్గొన్నారు.

పామూరులో ఊరేగింపు

మొహర్రం పీర్ల ఊరేగింపు

పామూరు, న్యూస్‌టుడే: మొహర్రంలో భాగంగా శుక్రవారం పామూరులో చిన్న షరగత్ నిర్వహించారు. స్థానిక పాత బస్టాండ్, కందుకూరు, సి.ఎస్.పురం, కనిగిరి రోడ్లలోని చావిడీల నుంచి పీర్లను తీసుకొచ్చారు. మంగళ వాయిద్యాల నడుమ వీధుల్లో భక్తిశ్రద్ధలతో ఊరేగించారు. ఈ సందర్భంగా పలువురు నైవేద్యాలు సమర్పించారు. ముజావర్లు భక్తులను ఆశీర్వదించారు. కార్యక్రమంలో హిందూ, ముస్లిం సోదరులు పాల్గొన్నారు.

చిన్న షరగత్ నిర్వహించి..

కొనకనమిట్ల, న్యూస్‌టుడే: మొహర్రం సందర్భంగా గార్లదిన్నె, నాగంపల్లి, బచ్చలకూరపాడు, మునగపాడు గ్రామాల్లో శుక్రవారం చిన్న షరగత్ నిర్వహించారు. దండలు, దట్టీలతో పీర్లను ముస్తాబు చేయగా పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులు దర్శించుకున్నారు. గ్రామస్థుల సహకారంతో అన్నదానం ఏర్పాటుచేశారు.

గార్లదిన్నెలో ముస్తాబైన పీర్లు

11న పెయింటింగ్, వ్యాసరచన పోటీలు

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: ఈనెల 11న జాతీయ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉమ్మడి ప్రకాశంలోని ఉన్నత పాఠశాల స్థాయిలో విద్యార్థులకు పెయింటింగ్, వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులు ఇవ్వాలని డైట్ ప్రిన్సిపల్ సామా సుబ్బారావు కోరారు. అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లలోని విద్యార్థులకు క్లస్టర్ స్థాయిలో ఏడో తేదీన పోటీలు జరిపి మొదటి, రెండు స్థానాలు పొందిన వారిని 9న జిల్లా స్థాయిలో జరిగే పోటీలకు మైనంపాడు డైట్‌కు పంపాలన్నారు. 11వ తేదీన జరిగే సమావేశంలో బహుమతులు అందజేస్తామన్నారు. పొగాకు, మాదక ద్రవ్యాల వినియోగం, నివారణ అంశంపై పెయింటింగ్ పోటీ, లింగ సమానత్వం, గౌరవం అంశంపై వ్యాసరచన పోటీ జరుగుతుందన్నారు. జిల్లాస్థాయి పోటీకి ఎంపికైన వారు ఉదయం 9 గంటలకు డైట్‌కు రావాలన్నారు. వివరాలకు అధ్యాపకురాలు భార్గవి మొబైల్ నంబర్ 9100409604కు సంప్రదించాలన్నారు.

పేదల ఆశాజ్యోతి వంగవీటి రంగా

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి మోహన రంగా అని ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కొనియాడారు. రంగా జయంతిని పురస్కరించుకుని జిల్లా కాపు సంఘం ఆధ్వర్యంలో స్థానిక రామ్‌నగర్‌లోని ఆయన విగ్రహానికి శుక్రవారం పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బడుగుల సంక్షేమానికి ఆయన పరితపించారన్నారు. తన లక్ష్య సాధనలో ప్రాణాలను సైతం అర్పించారన్నారు. అనంతరం నిరుపేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ ఛైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, ఏఎంసీ మాజీ ఛైర్మన్ అయినాబత్తిన ఘనశ్యామ్, కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు కొక్కిరాల సంజీవకుమార్, సంఘం నాయకులు నారపుశెట్టి శ్రీనివాసరావు, నరహరి సాంబయ్య, టి.శ్రీనివాసమూర్తి తదితరులు పాల్గొన్నారు.

రంగా విగ్రహానికి పూలమాల వేస్తున్న ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఇతర నాయకులు

వెలుగులోకి కిరణ్ అక్రమాలు

విజయవాడ(గాంధీనగర్), న్యూస్‌టుడే

విజయవాడ కేంద్రంగా యూపిక్స్ సినిమా యానిమేషన్ పేరుతో జనాన్ని నిలువునా ముంచిన నిందితుడు నిడుమోలు కిరణ్ అక్రమాలు ఇంకా బయటపడుతున్నాయి. సంస్థలో పెట్టుబడి పెడితే రెట్టింపు లాభాలు వస్తాయని రాష్ట్ర వ్యాప్తంగా రూ.500 కోట్లకుపైగా కొల్లగొట్టిన విషయం తెలిసిందే. సినిమాలకు యానిమేషన్ సాఫ్ట్‌వేర్ అందిస్తుంటానని, రూ.లక్ష పెడితే.. ఏడాదిలో రూ.లక్ష లాభం అంటూ వ్యాపారులు, ఉద్యోగులను నమ్మించి వసూలు చేశారు. అతని మాటలు నమ్మి విజయవాడతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వందల సంఖ్యలో బాధితులు మోసపోయారు. నాలుగు నెలల కిందట సత్యనారాయణపురంలో సంస్థ ప్రధాన కార్యాలయాన్ని ఎత్తివేసి ముఖం చాటేయడంతో కిరణ్‌ను రెండు నెలల కిందట ప్రకాశం జిల్లా పోలీసులు వేరే రాష్ట్రంలో అరెస్టు చేశారు. 300మందిపైగా బాధితులు ఉన్నట్లు పోలీసుల విచారణలో బయటపడింది. పైగా విజయవాడతో పాటు హైదరాబాద్‌లో భారీగా ఆస్తులు కొన్నట్టు గుర్తించారు. ◗ నెలన్నర కిందట హైదరాబాద్ నుంచి ఓ న్యాయవాది బాధితులకు ఫోన్లు చేశారు. కిరణ్ వసూలు చేసిన డబ్బు అంతా ఇస్తాడని, తొందర పడి కేసులు పెట్టవద్దని నమ్మించారు. డబ్బులు వస్తాయని ఆశగా ఎదురుచూసిన బాధితులకు షాక్ ఇచ్చాడు. కొద్దిరోజులకే అందరికీ కోర్టు నుంచి ఐపీ నోటీసులు పంపాడు. విజయవాడలో నమోదైన కేసుల్లో సుమారు రూ.20 కోట్లకు పైగా వసూలు చేసినట్లు సత్యనారాయణపురంలోని ఓ ప్రైవేటు బ్యాంకు లావాదేవీల ద్వారా తేలింది. ఒక్క నరసరావుపేటలోనే సుమారు రూ.300 కోట్లు వసూలు చేసినట్లు ప్రకాశం జిల్లా పోలీసుల విచారణలో బయటపడింది. అక్కడ ఒక రైసుమిల్లు యజమానే రూ.70 కోట్లు చెల్లించాడు.

భారీగా ఆస్తులు కొనుగోలు చేసి..: బాధితుల నుంచి వసూలు చేసిన డబ్బుతో భారీగా ఆస్తులు కొనుగోలు చేశారు. వాటిని విక్రయిస్తే బాధితులకు న్యాయం జరుగుతుందా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఆస్తులను నిందితుడు, అతని భార్య పేరుతో కాకుండా దూరపు బంధువుల పేర్లతో కొన్నట్లు విచారణలో తెలిసింది. ప్రస్తుతం వాటి విలువ రూ.కోట్లలోనే ఉంటుందని సమాచారం. అతనిపై విజయవాడలో కేసులు పెట్టింది తక్కువే. ఆదాయపు పన్ను ఇబ్బందులు వస్తాయని మిగిలిన వారు కేసులు పెట్టేందుకు వెనకడుగు వేశారు. వారు ఇచ్చింది సుమారు రూ.50 కోట్లు ఉంటుందని చెబుతున్నారు.

◗ ఈ కేసును సీఐడీకి అప్పగిస్తేనే న్యాయం జరుగుతుందని బాధితులు భావిస్తున్నారు. ఇప్పటికే తమకు జరిగిన మోసాన్ని సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, మంత్రి లోకేశ్ దృష్టికి తీసుకెళ్లారు. అతని బారిన పడ్డ వారిలో మాజీ పోలీసు అధికారులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులు ఉన్నారు.

ఒంగోలుకు పురందేశ్వరి రాక

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి శుక్రవారం ఉదయం ఒంగోలు సంతపేటలోని భగీరథ కెమికల్స్ డైరెక్టర్ లింగమనేని వెంకట్రామయ్య నివాసానికి వచ్చారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న ఆమె తిరిగి కందుకూరు పయనమయ్యారు.

ఎంపీ పురందేశ్వరికి పుష్పగుచ్ఛం అందజేస్తున్న వెంకట్రామయ్య దంపతులు

వివరాలు సేకరిస్తున్న ఆర్డీవో లక్ష్మీప్రసన్న

భూముల ఆక్రమణలపై ఆర్డీవో విచారణ

చీమకుర్తి, న్యూస్‌టుడే: చీమకుర్తి మండలం బూదవాడ, ఆర్.ఎల్.పురం పంచాయతీ పరిధిలో విస్తరించి ఉన్న హంస మినరల్ గ్రానైట్ క్వారీ యాజమాన్యం ప్రభుత్వ భూములను ఆక్రమించిందంటూ అందిన ఫిర్యాదుపై ఒంగోలు ఆర్డీవో లక్ష్మీప్రసన్న శుక్రవారం క్వారీలో విచారణ చేపట్టారు. సీహెచ్ వెంకటేశ్వర్లు అనే వ్యక్తి జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో ఈ విచారణ చేపట్టినట్లు ఆర్డీవో తెలిపారు. సర్వే బృందం, జల వనరుల శాఖ ఏఈతో కలిసి సమగ్రంగా పరిశీలించినట్లు చెప్పారు. సర్వే నివేదికను జిల్లా కలెక్టర్‌కు అందజేయనున్నట్లు ఆమె తెలిపారు. తహసీల్దార్ బ్రహ్మయ్య, సర్వేయర్ మోజెస్ తదితరులు పాల్గొన్నారు.

ఉన్నవి కూల్చి.. ఆత్మ గౌరవం విస్మరించి..

పొదిలి, కనిగిరి, న్యూస్‌టుడే:

వివిధ పనుల కోసం పట్టణాలకు వచ్చిన వారికి సులభ్ కాంప్లెక్సులు అందుబాటులో లేక అవస్థలు తప్పడం లేదు. ప్రధానంగా పొదిలి, కనిగిరిలో తగినన్ని ఏర్పాటు చేయకపోవడంతో మహిళల ఆత్మగౌరవానికి భంగం వాటిల్లుతోంది. పొదిలి నగర పంచాయతీ స్థాయికి ఎదిగినా సౌకర్యాలు మాత్రం సమకూర లేదు. పెద్ద బస్టాండ్, చిన్న బస్టాండ్, విశ్వనాథపురం కూడలి ప్రాంతాలు జనంతో నిత్యం రద్దీగా ఉంటాయి. ఆయా ప్రాంతాల్లో సులభ్ కాంప్లెక్సులు లేకపోవడం ఆవేదన కలిగిస్తోంది. గతంలో పెద్ద బస్టాండ్‌లోని వంతెన పక్కనేవున్న సులభ్ కాంప్లెక్స్ నిర్వాహకులను బెదిరించి ఆ స్థలం కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. అందులో భాగంగా గదులను సైతం రెండుసార్లు పగులగొట్టారు. ప్రస్తుతం అవి నిరుపయోగంగా మారాయి. దీంతో పట్టణంలోని ఫుట్‌పాత్‌లే బహిర్భూమిగా మారుతున్నాయి.

ప్రత్యామ్నాయం పట్టక..: పొదిలితోపాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి వివిధ పనుల కోసం వచ్చే మహిళలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పెద్ద బస్టాండ్‌లో పాత సులభ్ కాంప్లెక్స్ ఉన్న ప్రదేశంలో పునః ప్రారంభించాలని కోరుతున్నారు. లేకుంటే ఆర్అండ్‌బీ గెస్ట్‌హౌస్ పక్కన, చిన్న బస్టాండ్, విశ్వనాథపురంలో సులభ్ కాంప్లెక్సులు ఏర్పాటుచేస్తే సౌకర్యవంతంగా ఉంటుందని పలువురు సూచిస్తున్నారు. దీనిపై నగర పంచాయతీ కమిషనర్ కె.ఎల్.నారాయణరెడ్డిని 'న్యూస్‌టుడే' వివరణ కోరగా పెద్ద బస్టాండ్‌లో సులభ్ కాంప్లెక్స్ పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు.

కనిగిరి : రెవెన్యూ డివిజన్ కేంద్రమైనా కనిగిరిలో సులభ్ కాంప్లెక్సులు లేకపోవడంపై మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జనాభా నిష్పత్తిని బట్టి పట్టణ ప్రాంతాల్లో నిర్మించాలన్న లక్ష్యాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. పట్టణంలో 50 వేలకు పైగా జనాభా ఉంది. వీరుకాక నిత్యం వచ్చే వేలాదిమందికి స్థానిక పోలీస్ స్టేషన్ సమీపంలో, సుదర్శన్ థియేటర్ ఎదురుగా ఉన్న రెండు మరుగుదొడ్లు మాత్రమే గతి అవుతున్నాయి. రద్దీ ప్రాంతాలను గుర్తించి మరికొన్ని నిర్మించాలని పలువురు కోరుతున్నారు.

పొదిలిలో పాత సులభ్ కాంప్లెక్స్‌ను కూల్చేసిన ప్రాంతం

◗ పట్టణాల్లో కానరాని సులభ్ కాంప్లెక్సులు

కరపత్రాలు ఆవిష్కరిస్తున్న కార్మిక సంఘం నాయకులు

'ప్రభుత్వ విధానాలతో రవాణా రంగం సంక్షోభం'

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: రవాణా రంగంలోని కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఏపీ ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో స్థానిక అద్దంకి బస్టాండ్‌లోని ఆటో స్టాండ్ వద్ద శుక్రవారం నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు తంబి శ్రీనివాసులు మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల రవాణా రంగం తీవ్ర సంక్షోభంలో పడిందని విమర్శించారు. చలానా చార్జీలు, టోల్‌గేట్లు, బీమా రుసుం పెంచారని ఆవేదన వ్యక్తం చేశారు. రవాణా కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటుతో పాటు; ఒంగోలులో ఆటో కార్మికులకు స్టాండ్ ఏర్పాటు చేయాలని కోరారు. తమ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల 9న సమ్మెలో పాల్గొంటామన్నారు. అనంతరం సమ్మె జయప్రదం కోరుతూ కరపత్రాలను ఆవిష్కరించారు.

నెక్ సూచించిన కోడిగ్రుడ్లు ధర

ఈరోజు నెక్ విజయవాడ జోన్ సూచించే ప్లాస్టిక్ ట్రే ఫారం- గేటు గుడ్డు ధర 100 గుడ్లకు రూ. 570 (వాణిజ్యం & పరిశ్రమల సమాచారం కోసం) ★ నెక్ విజయవాడ. ఈరోజు ఫారం కోడి ధర కిలో రూ.88/-.

ప్రకాశం జిల్లాలో బ్రాయిలర్ ధరలు (కిలో 1కి రూ.లలో)

వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం ధర - 105, రిటైల్ లైవ్ - 127, చికెన్ విత్ స్కిన్ - 184, చికెన్ స్కిన్‌లెస్- 210

పేరు దేవుడిది.. ఆదాయం జీవుడిది

◗ దర్గా చెంత గొలుసు దుకాణానికి వేలం

తర్లుపాడు, న్యూస్‌టుడే: ఊరూరా వెలిసిన గొలుసు దుకాణాలు.. ఆఖరికి దేవుడి సన్నిధికీ చేరాయి. ఆదాయం సమకూరుతుందని మబ్బ పెట్టి అక్కడ కూడా అనధికారిక వేలం పాటతో మద్యం అమ్మకాలకు తెరలేపారు. తుమ్మలచెరువులోని ఖాసిం దర్గాకు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్దఎత్తున భక్తులు హాజరవుతుంటారు. గత రెండు రోజులుగా అక్కడ మొహర్రం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా చిన్న షరగత్ మొదలైనప్పటి నుంచి వచ్చే ఏడాది మొహర్రం వరకూ అక్కడ మద్యం అనధికారికంగా అమ్ముకునేందుకు వేలంపాట నిర్వహించగా, ఓ వ్యక్తి రూ.3.2 లక్షలకు సొంతం చేసుకున్నాడు. మొహర్రం సందర్భంగా పెద్దఎత్తున వచ్చే వారికి మద్యం విక్రయించి డబ్బులు దోచుకోనేందుకు ఈ వేలం నిర్వహించారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొక్కులు తీర్చుకునేవారు.. సంతానం పొందిన వారు ఇక్కడికి వచ్చి పొంగళ్లు సమర్పించుకుంటారని, అలాంటి పవిత్ర సన్నిధిలో మద్యం అమ్మకాలు నిర్వహించడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఎక్సైజ్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం తగదని వారంటున్నారు. తుమ్మలచెరువు పీర్ల షరగత్‌లో అక్రమ మద్యం విక్రయాలు జరగకుండా చూడాలని భక్తులు కోరుతున్నారు.

అక్రమ తవ్వకం... ఛిద్రమైన తటాకం!

ఝుమ్మురులు

సంతనూతలపాడు చిన్న చెరువు ఛిద్రమైంది. అనుమతులు లేకుండా మట్టి తవ్వకాలు చేపడుతున్నారని వాటిని నిలుపుదల చేయాలని స్థానికులంటున్నారు. జేసీబీతో తవ్వకాలు చేపట్టి ట్రాక్టర్లతో తరలించేస్తున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా ఈ దందా సాగుతోంది. దీంతో చెరువులో భారీ గుంతలు పడి ప్రమాదకరంగా మారాయి. దీనిపై స్థానికంగా ఉండే చెరుకూరి అరుణ రాత పూర్వకంగా మైనర్ ఇరిగేషన్ సహాయ ఇంజినీర్ వెంకటేశ్వరరెడ్డికి ఫిర్యాదు చేయగా.. ఆయన మట్టి తవ్విన ప్రాంతాన్ని పరిశీలించారు. అనుమతులు లేకుండా మట్టి రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

–న్యూస్‌టుడే, సంతనూతలపాడు

రైల్వే ప్రయాణికుల సదుపాయాలకు రూ.5.03 కోట్లు

గుంటూరు రైల్వే, న్యూస్‌టుడే: గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలోని ఎనిమిది స్టేషన్లలో ప్రయాణికులకు మెరుగైన సదుపాయాల కల్పనకు రూ.5.03 కోట్లు కేటాయించారు. ఇందుకు సంబంధించిన టెండరు ప్రక్రియ ప్రారంభమైంది. రేపల్లె, మాచర్ల, వినుకొండ, కురిచేడు, కంభం, గిద్దలూరు, నంద్యాల, మిర్యాలగూడ స్టేషన్లలో వివిధ రైళ్లకు సంబంధించిన సమాచారం తెలిపే బోర్డులు ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యంగా స్టేషన్‌లోకి రాగానే ఏ రైలు ఎన్ని గంటలకు వస్తుంది? ఎప్పుడు బయలుదేరుతుంది? ఏ ప్లాట్‌ఫాం మీదికి వస్తుందో తెలియజేసేందుకు వీలుగా రైలు సూచిక బోర్డులను అందుబాటులోకి తేనున్నారు. అదేవిధంగా కోచ్ ఇండికేషన్ బోర్డులు బిగించనున్నారు. రైలు రాక ముందే ముందుగానే ఏ బోగీ ఎక్కడ ఆగుతుందో తెలియజేసే ఎల్ఈడీ బోర్డులు ఏర్పాటు చేయనున్నారు. ఒకేసారి అన్ని రైళ్లకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునేందుకు వీలుగా వీటిని పెట్టనున్నారు.

చెట్టు నుంచి పడి ఒకరి మృతి

వెలిగండ్ల, న్యూస్‌టుడే: తాటిచెట్టు నుంచి పడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన శుక్రవారం మండలంలోని గుడిపాటిపల్లిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గుడిపాటిపల్లికి చెందిన గోన నాగభూషణం(50) గ్రామంలోని పొలాల్లో తాటి చెట్టు ఎక్కి మొద్దు నరుకుతుండగా ప్రమాదవశాత్తు పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతునికి భార్య, పిల్లలున్నారు. ఈ విషయమై ఎస్సై కృష్ణ పావనిని వివరణ కోరగా.. సంఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.

కారు ఢీకొని చిన్నారికి గాయాలు

దొనకొండ, న్యూస్‌టుడే: దొనకొండలోని బ్రహ్మారావుపేటలో కారు ఢీకొని చిన్నారికి గాయాలయ్యాయి. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. స్థానికంగా ఉన్న ఓ పాఠశాలలో రెండో తరగతి నర్సిరీన్ మధ్యాహ్నం భోజనం ముగిసిన తర్వాత తిను బండారాలు కొనేందుకు దుకాణం వద్దకు వెళుతోంది. అదే సమయంలో వినుకొండకు చెందిన కారు దొనకొండ మీదుగా వెళ్తూ బాలికను ఢీకొంది. వెంటనే స్పందించిన ఉపాధ్యాయులు, స్థానికులు చిన్నారిని దొనకొండ ప్రభుత్వ వైద్యశాలకు ప్రథమ చికిత్స చేయించి మెరుగైన వైద్యం కోసం వినుకొండ తరలించారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, దేవదాయ - ధర్మదాయ శాఖ
శ్రీ పెనుశిల లక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థానం
పెంచలకోన క్షేత్రం, రాపూరు (మం.) శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

భూమి కౌలుకు బహిరంగ వేలం ప్రకటన

పై దేవస్థానమునకు పూర్తి హక్కు అనుభవము కలిగియున్న ఈ క్రింది షెడ్యూలు దాఖలా భూమిని 2025-26 సం॥ వరకు లీజు హక్కు పొందుటకై క్రింద వివరించిన ప్రకారము తేది: 11.07.2025 శుక్రవారం ఉదయం 11.00 గంటలకు ప్రకాశం జిల్లా, పొన్నలూరు మండలం, ముప్పాళ్ళ గ్రామ సచివాలయం కార్యాలయము వద్ద బహిరంగ వేలం జరుపబడును.

భూమి షెడ్యూలు

వ. నెం.	సర్వే నెం. భూమి తరహా	విస్తీర్ణము ఎ. సెం.	భూమి ఉన్న ప్రదేశము	వేలం ధరావత్తు	లీజు కాలపరిమితి
1.	1 (మెట్ట)	బిట్-1 11-70 బిట్-2 11-00 బిట్-3 11-00 బిట్-4 11-00 బిట్-5 11-00	ముప్పాళ్ళ గ్రా॥ పొన్నలూరు మం. ప్రకాశం జిల్లా	బిట్ 1కి రూ. 25,000/-	2025-2026 అనగా (1 సం॥)
		మొత్తం: 55-70			

షరతులు: 1. ప్రతి వేలం పాటదారుడు పాటకు ముందుగా షెడ్యూలులో కనబరచిన ప్రకారం ధరావత్తు చెల్లించి వేలం పాటలో పాల్గొనవలయును. 2. పాట తెగిన వెంటనే ఒక సంవత్సరం మక్తా ధరావత్తుగా చెల్లించవలెను. 3. ఇతర వివరములు దేవస్థానము కార్యాలయ పనివేళలలో కానీ, పాట సమయము నందు కానీ అడిగి తెలుసు కొనవచ్చును.

సం/- పోరెడ్డి శ్రీనివాసులు రెడ్డి,
ఉప కమీషనరు & కార్యనిర్వహణాధికారి

EENADU Classifieds

BUSINESS SERVICES

BUSINESS OFFER

టైలరింగ్ వర్క్స్ ఇంటి వద్దనే పనిచేసే స్త్రీలు కావలెను. వారికి క్లాత్ ఇచ్చుటకు స్టాక్ పాయింట్స్ పెట్ పార్టనర్స్ కావలెను. ✆ 7093632399.

SOLAR PRODUCTS

PM సూర్య ఘర్ ద్వారా 3.3 KW సోలార్ సిస్టం 2,10,000/-కి 78,000/- రూ. సబ్సిడీతో + ఉచిత రిజిస్ట్రేషన్లు + 90% బ్యాంకు లోన్‌తో బైఫేషియల్ ప్యానల్స్ 30 Years వారంటీతో. ✆ 98667 28063.

PEOPLE CARE

OLD AGE HOME

రామకృష్ణ గ్రూప్ (AP No:1) VJA. వృద్ధులకు, పేషంట్ల సేవలకు, ఇంటి/ వంటపని, బేబీకేర్ కొరకు M/F వర్కర్లను మీ ఇంటికి పంపగలము. ✆ 95052 76677, 82474 49036.

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తా పత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయం లో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బు ను వసూలు చేసే ప్రకటనకర్త ను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

REAL ESTATE

FARM LANDS (ఎర్రచందనం, మహాగని మొక్కలు) గది కేవలం: 20,000/- మాత్రమే. ఒంగోలు బస్టాండు నుండి కేవలం 10 కిలోమీటర్లు మరియు NH-16కి 1కిలో మీటర్లు దూరం మాత్రమే. 21 గదులు, 31 గదులు Farm Land ప్లాట్లు కలవు. 89770 20021, 96590 20999.

A.P. రాజధాని అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌లో గజం 5000/-, కాజాలో గజం 10,000/-, అమరావతిలో గజం 7000/-, మంగళగిరిలో గజం 12000/- 96035 30555.

HOUSE FOR SALE

విజయవాడ గన్నవరం దగ్గర NH-16 హైవేని ఆనుకుని 60 అ|| రోడ్డు తూర్పు ఫేసింగ్ ఒక్కొక్క ఫ్లోరు 2000 Sq.Ft.తో 466 చ||గ||లలో G+3 Triplex బిల్డింగ్ అమ్మకమునకు కలదు. ✆ 88774 58888.

ఒంగోలు, రామన్నపేటలో పడమర ఫేసింగ్ G+1 బిల్డింగ్ కొనదలచినవారు. సంప్రదించగలరు. జయవిష్ణు కన్సల్టెన్సీ. Cell: 98660 26220, 94934 00834.

PLOT FOR SALE

విశాఖలో/ అనకాపల్లిలో NRI ఫామ్ ల్యాండ్స్ వేయుటకు ఇన్వెస్ట్ పార్ట్‌నర్స్ కావలెను. సంప్రదించండి. ✆ 73864 14017/ 70936 32399.

JOBS

Earn Extra Income online through Work from Home in Wellness Industry. 101, SF Res. Rd # 4, B.Hills, Hyd. ✆ 8919664679, 8309909749

మా కంపెనీలో పనిచేయుటకు సూపర్‌వైజర్స్, డ్రైవర్స్, స్టోర్ ఇన్‌ఛార్జి. ITI. Dip All. Ex ఆర్మీ కావలెను. (రూ.బో) PF, ESI. జీతం: 18-32 వేలు. సెల్ : 99891 76281.

శివకార్తికేయ హోంకేర్ నందు వృద్ధులను/ పేషంట్స్/ పిల్లలను చూసుకొనుటకు ఇంటి/ వంట పనిచేయుటకు వర్కర్స్/ నర్సులు కావలెను. ఉచిత వసతి, భోజనం, జీతం 20K. ✆ 99120 11499, 99120 11899.

స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ వారి ఆధ్వర్యంలో సింగరాయకొండలో నడపబడుచున్న మదర్‌లాండ్ సొసైటీ సమస్త నందు పనిచేయుటకు క్రింది అభ్యర్థులు కావలెను. 1. ప్రాజెక్ట్ మేనేజర్ -01, Q: సోషల్ వర్క్ / సోషియాలజీ మరియు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి. 2. అవుట్‌రీచ్ వర్కర్ Q: డిగ్రీ, HIV ఎయిడ్స్ ప్రాజెక్ట్‌లో పనిచేసిన వారికి, మహిళలకు కమ్యూనిటీ మెంబర్స్‌కి ప్రాధాన్యత ఇవ్వబడును. చివరి తేది: 15-7-2025. Email: motherlandsociety04@gmail.com 89198 23130.

అధిక స్పందనలు పొందండి. వాహనాలు అమ్మకం, ఉద్యోగాల భర్తీ, ఇళ్లు, ప్లాట్లు, స్థలాలు అమ్మకాలు, కొనుగోళ్లు, ఇళ్లు, షాపులు, ప్లాట్లు అద్దెకు మరియు అన్ని రకాల బిజినెస్ వ్యవహారాలు...
B/W 5 లైన్ల ప్రకటన రూ.275/- మాత్రమే
వివరాలకు..
97011 12824
ఒంగోలు 80087 09902
మార్కాపురం 80081 11050
మీ చిన్నారులకు పుట్టినరోజు శుభాకాంక్షలు ఈనాడు ద్వారా తెలపండి.
B&W : రూ. 500
Colour : రూ. 700
ప్రకటనలపై 5% GST వర్తించును

(c) eenadu

మార్కాపురం

• మార్కాపురం • గిద్దలూరు • యర్రగొండపాలెం

నిర్మాణ పనులను పూర్తి చేయండి

పెద్దదోర్నాల, న్యూస్‌టుడే: పీఎం జనమన్ పథకంలో పక్కా గృహాల నిర్మాణాలను వేగవంతం చేయాలని గృహనిర్మాణశాఖ పీడీ పెంగ్ శ్రీనివాస ప్రసాద్ అధికారులను సూచించారు. ఆయన శుక్రవారం మురికిమళ్ల, బలిజేపల్లి చెంచు గిరిజన గూడేలను సందర్శించారు. మండలంలో 74 గృహాలు మంజూరు కాగా వాటిలో 20 ప్రారంభ దశలో ఉన్నాయి. మిగిలిన నిర్మాణాలు ప్రారంభించేలా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు.

బేస్ మట్టాన్ని పరిశీలిస్తున్న పీడీ శ్రీనివాసప్రసాద్

అమ్మవారికి ఆషాఢం సారె

మార్కాపురం పట్టణం: ఆషాఢ మాసం సందర్భంగా పట్టణంలోని సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణంలోని తర్లుపాడు రోడ్డులో వెలసిన అల్లూరి పోలేరమ్మకు సారె అందజేశారు. ఈ సందర్భంగా 40మంది మహిళలు అమ్మవారికి చేరుకొని వారికి కమిటీ సభ్యులు మనస్ఫూర్తిగా స్వాగతం పలికారు. మహిళలందరూ భక్తి శ్రద్ధలతో పూజలు చేసి అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు.

సారెతో సమరసత ఫౌండేషన్ మహిళా సభ్యులు

రాష్ట్రాభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి

పెద్దారవీడు, న్యూస్‌టుడే: ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేలా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృషి చేస్తున్నారని ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు నూకసాని బాలాజీ పేర్కొన్నారు. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా మండలంలోని తంగిరాలపల్లి గ్రామంలో శుక్రవారం ఇంటింటికీ తిరిగి కరపత్రాలు పంపిణీ చేశారు. తల్లికి వందనం, గ్యాస్ సిలిండర్ నగదు బ్యాంకు ఖాతాలో జమ చేశారా లేదా అని లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా గాడిలో పెడుతూనే అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెదేపా బాధ్యుడు గూడూరి ఎరిక్షన్‌బాబు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వం రాష్ట్రంలోని 65 లక్షల మంది లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందజేస్తుందని తెలిపారు. యువతకు 16,347 పోస్టులతో డీఎస్సీ నియామకాలు త్వరలో చేపట్టబోతున్నామని చెప్పారు. ఆగస్టు 15వ తేదీనుంచి రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం అందుబాటులోని రానుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకుడు నాదెళ్ల బ్రహ్మం, కన్వీనర్ మెట్టు శ్రీనివాసరెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

తంగిరాలపల్లిలో కరపత్రాలు పంచుతున్న తెదేపా నాయకులు

ప్రతిజ్ఞ చేస్తున్న వైద్య సిబ్బంది

దోమల వ్యాప్తిని అడ్డుకోండి

కంభం, న్యూస్‌టుడే: జాతీయ డెంగీ మాసోత్సవాన్ని పురస్కరించుకొని వైద్య సిబ్బంది, విద్యార్థులు స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుంచి కందులాపురం కూడలి వరకు శుక్రవారం ప్రదర్శన నిర్వహించారు. కూడలిలో మానవహారం ఏర్పాటు చేశారు. దోమల నివారణకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.

కాలువల నిర్మాణాలకు ప్రతిపాదనలు

పొదిలి, న్యూస్‌టుడే: పొదిలి నగర పంచాయతీలోని పలు వార్డుల్లో మురుగునీటి కాలువల నిర్మాణానికి అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. నగర పంచాయతీ లోని పలు వార్డుల్లో పర్యటించిన కమిషనర్ కె.ఎల్.నారాయణరెడ్డి, ఏఈ శంకర్‌నాయక్ కాలువలు నిర్మించాల్సిన ప్రాంతాలను గుర్తిస్తున్నారు. ఒంగోలు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ నుంచి పొదిలి నగర పంచాయతీకి నిధులు మంజూరయ్యే అవకాశం ఉన్నందున మురుగు కాలువల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. శుక్రవారం ఏఈ శంకర్ నాయక్ కలిసి పలు వార్డుల్లో తిరిగి అవసరమైన చోట్ల కాలువల నిర్మాణానికి కొలతలు తీశారు. కాలువలు చేపట్టేందుకు అవసరమైన నిధుల కోసం ప్రతిపాదనలు రూపొందిస్తున్నామని తెలిపారు.

పొదిలి డిపో గేటు వద్ద ధర్నా చేస్తున్న యూనియన్ నాయకులు, కార్మికులు, ఉద్యోగులు

ఉద్యోగోన్నతులు కల్పించాలని డిమాండు

పెండింగ్‌లో ఉన్న ఉద్యోగోన్నతులను వెంటనే కల్పించాలని కోరుతూ గిద్దలూరు, పొదిలి, మార్కాపురం ఆర్టీసీ డిపో ఎదుట శుక్రవారం ఎంప్లాయిస్ యూనియన్ కార్మిక సంఘం నాయకులు, కార్మికులు ధర్నా చేపట్టారు. పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలు, 11వ పీఆర్సీ 24 నెల బకాయిలను ఉద్యోగులకు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న 10 వేల పోస్టులను భర్తీ చేయాలని, విద్యుత్తు బస్సులను ఆర్టీసీ సొంతగా కొనుగోలు చేయాలని కోరారు. – న్యూస్‌టుడే, గిద్దలూరు పట్టణం, పొదిలి. మార్కాపురం

ప్రజల ఆకాంక్షలకు కూటమి ప్రభుత్వం పట్టం

మార్కాపురంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పర్యటన విజయవంతం

హెలిప్యాడ్ నుంచి అభివాదం చేస్తూ.. వేదిక వద్దకు వస్తూ..

మార్కాపురం బృందం, న్యూస్‌టుడే: ప్రజల ఆకాంక్షలకు కూటమి ప్రభుత్వం పట్టం కడుతుందని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. జల జీవన్ పథకం కింద తాగునీటి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసేందుకు శుక్రవారం మార్కాపురం వచ్చిన పవన్ కల్యాణ్‌కు మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు ఘనస్వాగతం పలికారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు హెలికాప్టర్‌లో ఆయన తర్లుపాడు రోడ్డులో ఉన్న అల్లూరి పోలేరమ్మ ఆలయంలో సమీపంలోని హెలిప్యాడ్‌కు చేరుకున్నారు. ఆయనను చూసేందుకు యువకులు, మహిళలు అధికంగా చేరుకున్నారు. కాన్వాయ్ వెంట జేజేలు పలుకుతూ పరుగులు తీశారు. భారీ బందోబస్తు నడుమ ఆయన సభాస్థలికి చేరుకున్నారు. సభా వేదికపై ఎంపీ, మంత్రులు, ముఖ్యనాయకులతో కలిసి తాగునీటి పథకానికి ప్రారంభోత్సవం చేశారు. అనంతరం ప్రజలు, అభిమానులనుద్దేశించి ప్రసంగించారు. ఎంపీ మాగుంట, ఎమ్మెల్యే కందుల మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నదన్నారు. ● పవన్ కల్యాణ్‌ను చూసేందుకు మార్కాపురం, పరిసర మండలాల నుంచి పెద్ద ఎత్తున అభిమానులు, వృద్ధులు, దివ్యాంగులు, కార్యకర్తలు సభాస్థలికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. పెద్ద సంఖ్యలో ప్రజలు తరలిరావడంతో ప్రాంగణం నిండిపోయింది. చాలా మంది సభ బయటనుండే కార్యక్రమాన్ని వీక్షించారు. జనసైనికులు జెండాలను పట్టుకొని హాల్‌వద్ద చేరారు ● సభావేదిక వద్ద నిల్చుని వీక్షిస్తున్న త్రిపురాంతకం మండలం దీదీపల్లి గ్రామానికి చెందిన మహిళ బీపీ తగ్గడంతో సొమ్మసిల్లి పడిపోయింది. అస్వస్థతకు గురైన ఆమెను బందోబస్తు పోలీసులు ప్రాంగణంలోని మెడికల్ క్యాంప్ వద్ద చేర్చారు. బందోబస్తులో ఉన్న పోలీసులు, కార్యకర్తల మధ్య రెండుమూడు చోట్ల తోపులాటలు చోటుచేసుకున్నాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకోవడంతో కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది.

సభలో యువత ఉత్సాహం



ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు పుష్పగుచ్ఛం ఇస్తున్న మార్కాపురం ఎమ్మెల్యే కందుల, జనసేన ఇన్‌ఛార్జి ఇమ్మడి కాశీనాథ్

కాన్వాయ్ వెంట పరుగులు తీస్తున్న జనం

ఘనంగా పీర్ల ఊరేగింపు

పొదిలి, కంభం : మొహర్రం పండుగలో భాగంగా శుక్రవారం పొదిలిలోని పీర్లచావిడి వద్ద చిన్న షరాఫ్ నిర్వహించారు. తూర్పుపాలెం, పడమటిపాలెంలోని పీర్లను పాతూరులోని ప్రధాన వీధుల్లో ఊరేగించారు. మొహర్రం పండగను పురస్కరించుకొని మండలంలోని పెద్దకందుకూరు గ్రామంలో శుక్రవారం చిన్నసరిగెత్తును భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పెద్ద ఖాసీంస్వామి, పిల్లల పీరు, హసేన్, హుస్సేన్ పీర్లను పూలమాలలు, బాసికాలు, వెండి గజ్జెలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఊరేగింపు నిర్వహించారు. అధిక సంఖ్యలో గ్రామస్థులు పీర్లను దర్శించుకున్నారు.

కంభం : పెద్దఖాసీంస్వామి పీరు

కంకర రహదారి.. బేజారే

తర్లుపాడు, న్యూస్‌టుడే: మండలంలోని అత్యంత మారుమూల గ్రామాలైన మంగళకుంట, కొత్తూరు, తాడివారిపల్లె గ్రామాల మధ్య ఉయ్యాల కొండకు కంకర పరిచి రోడ్డు వేయడం మరిచిపోయారు. ఈ రోడ్డు చిన్న స్వామి 2019 ఎన్నికల్లో వైకాపా హయాంలో ఇచ్చి అధికారం పోయే వరకు కూడా పూర్తి చేయలేదు. అందులోనూ ఆ రెండు గ్రామాలకు తాడివారిపల్లె వచ్చేందుకు వాహనాలేవీ తిరగక పోవడంతో ప్రతి పనికి కాలినడకనే నమ్ముకొని వెళ్లాల్సి వస్తుంది. తాడివారిపల్లె లోని సచివాలయానికి వివిధ పనులపై వెళ్లాలంటే నరకయాతన అనుభవిస్తున్నామని, కంకర రాళ్లపై నడవడం చాలా కష్టంగా ఉందని ప్రజలు వాపోతున్నారు. కనీసం కూటమి ప్రభుత్వమైనా నిలిచిపోయిన ఈ రహదారిని పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.

మంగళకుంట, తాడివారిపల్లె రోడ్డు దుస్థితి ఇది

CHANGE OF NAME

I **SURA SARSWATHI** (Old Name) W/o Rama Krishna Reddy Sura and my date of birth is 09-10-1986, Age 40, House wife, R/o Venkateswara Colony, 8th Road, Giddalur Village & Mandal, Prakasam District. I have changed my name as **SURA SARASWATHI** (New Name) and date of birth 16-5-1985 for all purpose.

CHANGE OF NAME

I, S. Beema Sankar Reddy (Old Name) S/o Rama Krishna Reddy Sura, Aged 18 years, Hindu, Student, R/o Venkateswara Colony, 8th Road, Giddalur Village, Giddalur Mandal, Prakasam District. I have changed my name as **SURA BEEMA SANKAR REDDY** (New Name) for all purpose.

మేమున్నాం.. మీకు తోడుగా.. (10 AM TO 1 PM)

మార్కాపురం : 8008631313
గిద్దలూరు పట్టణం: 8008574135
యర్రగొండపాలెం : 8008552658

యర్రగొండపాలెం, న్యూస్‌టుడే:

?: పట్టణంలోని ప్రధాన డివైడర్‌పై చెత్తాచెదారం వేస్తూ ఇబ్బంది కలిగిస్తున్నారు. చర్యలు తీసుకోవాలి. – సుబ్బారావు, స్థానికుడు

✓: సిబ్బందిని ఏర్పాటు చేసి తగిన చర్యలు తీసుకుంటాం. శ్రీనివాసులు, ఎంపీడీవో

కంభం, న్యూస్‌టుడే:

?: స్థానిక బస్టాండ్ నుంచి వై జంక్షన్‌కు వెళ్లే ప్రధాన రహదారి పక్కన కాలువ వద్ద వ్యర్థాలు పేరుకుపోయాయి. – నారాయణ, స్థానికుడు

✓: వ్యర్థాలను తొలగించేందుకు చర్యలు తీసుకుంటాం. – జోష్యులు, పంచాయతీ కార్యదర్శి, కందులాపురం

బైపాస్ రహదారికి కంచె

పెద్దదోర్నాల, న్యూస్‌టుడే: పెద్దదోర్నాల బైపాస్ రహదారి నిర్మాణ దశలో ఉన్నందున వాహనాల రాకపోకలు నిలిపేశారు. కర్నూలు-గుంటూరు రహదారిని అనుసంధానిస్తూ శ్రీశైలం వరకు ఈ నిర్మాణం సాగుతుంది. ఆ రహదారిలో 90 శాతం పనులు పూర్తయ్యాయి. అయితే కర్నూలు వెళ్లే వాహన చోదకులు ఈ మార్గంలో ప్రయాణించేటప్పుడు ఇబ్బందులు పడుతున్నారు. వారి పరిస్థితిపై ఈ నెల 2న ఈనాడు మినీలో దారి తప్పుతున్న చోదకులు కథనం ప్రచురితమైంది. దీంతో స్పందించిన అధికారులు బైపాస్ రహదారిలో వాహనాలు ప్రయాణించకుండా ఇనుప కడ్డీలను అడ్డుగా కట్టారు. దీంతో వాహన చోదకులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణం సాగిస్తున్నారు.

బైపాస్ రహదారిలోకి వాహనాలు వెళ్లకుండా వేసిన కంచె

ఈనాడు కథనానికి స్పందన

ఎమ్మెల్యే ఔదార్యం

గిద్దలూరు పట్టణం, న్యూస్‌టుడే : సుపరిపాలన తొలి అడుగు పర్యటన కార్యక్రమంలో భాగంగా గత బుధవారం గిద్దలూరు లోని 2వ వార్డులో గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా మోడిగారి పుల్లయ్య అనే వృద్ధుడు తనకు పింఛన్ రావడం లేదని ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే పురపాలకశాఖ అధికారులకు ఫోన్ చేయగా ప్రస్తుతం నూతన పింఛన్ దరఖాస్తులకు చేసేందుకు అవకాశం లేదని వారు తెలియజేయడంతో ప్రభుత్వం నుంచి పింఛన్ మంజూరు అయ్యేంత వరకు తన సొంత నిధులు అందజేస్తానని హామీ ఇచ్చారు. జులై నెలకు గాను తన సొంత డబ్బులు రూ.4,000లను నాయకులతో పంపారు. వార్డు కౌన్సిలర్ చంద్రశేఖర్‌యాదవ్, పట్టణ తెదేపా అధ్యక్షుడు సయ్యద్ షానేషావలి ఈ డబ్బును శుక్రవారం పుల్లయ్యకు అందజేశారు. ● ఉపముఖ్యమంత్రి పర్యటనలో పాల్గొనేందుకు ఎమ్మెల్యే శుక్రవారం మార్కాపురానికి కారులో వెళుతుండగా కంభం రైల్వే ఓవర్ బ్రిడ్జి సమీపంలో ఓ వ్యక్తి రహదారి ప్రమాదంలో గాయపడి ఉండటం గమనించారు. కారు ఆపి గాయపడిన వ్యక్తిని పరామర్శించి 108 వాహనంలో కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించిన తరువాత ఉపముఖ్యమంత్రి పర్యటనకు వెళ్లారు.

మోడి పుల్లయ్యకు నగదును అందజేస్తున్న తెదేపా నాయకులు

సమ్మె నోటీసు అందజేత

బేస్తవారపేట, న్యూస్‌టుడే: మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఈ నెల 9న తలపెట్టిన దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మె సందర్భంగా సీఐటీయూ మండల కన్వీనర్ అబ్రహాం ఆధ్వర్యంలో మండల మధ్యాహ్న భోజన కార్మికులు స్థానిక ఎంఈవో కార్యాలయంలో ఎంఈవో-1 అబ్దుల్ సత్తార్, సీ.వి రమణారెడ్డిలకు శుక్రవారం సమ్మె నోటీసును అందజేశారు.

పంటల బీమాను సద్వినియోగం చేసుకోండి

యర్రగొండపాలెం పట్టణం, పెద్దదోర్నాల: యర్రగొండపాలెం మండల పరిధిలోని బోయలపల్లె సచివాలయంలో శుక్రవారం రైతుల అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఇవి.రమణ మాట్లాడుతూ పత్తి పంటకు ఎకరాకు రూ.2100లు ప్రీమియం రైతులు చెల్లించాలన్నారు. పంటకు ఏదైనా నష్టం వాటిల్లితే బీమా కంపెనీ ఎకరాకు రూ.42,000 చెల్లిస్తారని తెలిపారు. ● పెద్దదోర్నాల మండలంలోని చిన్నగుడిపాడులో అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆధ్వర్యంలో పత్తి పంట బీమాపై శుక్రవారం రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఏవో జవహర్‌లాల్‌నాయక్, కంపెనీ ఏవో బలరాం స్వామిలు బీమా నమోదు, నష్టపరిహారం అంచనా, బీమా వర్తించే వివరాలను రైతులకు వివరించారు.

సమావేశం విజయవంతానికి పిలుపు

కంభం, న్యూస్‌టుడే : మండలంలోని పాఠశాలల్లో ఈ నెల 10న నిర్వహించనున్న తల్లిదండ్రుల మెగా సమావేశాన్ని విజయవంతం చేయాలని ఎంఈవో-1 అబ్దుల్ సత్తార్ అన్నారు. స్థానిక మండల పరిషత్తు కార్యాలయంలో శుక్రవారం ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. పలు సూచనలు చేశారు కార్యక్రమంలో స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు మొయినుద్దీన్, గని వెంకటేశ్వర్లు, కేశవరావు, వల్లభరావు, పులి నాగమణి సీఆర్పీలు, సిబ్బంది పాల్గొన్నారు.

PUBLIC NOTICE

Under the instructions of my client The Branch Manager, Shriram Finance Ltd Markapur of Prakasam District, I issue the following **PUBLIC NOTICE** to general public.

One **Kakarla Pavani W/o Subramanyam,** D.No. 7-662-M-22, Sivaji Nagar, 5th Line, Opp: Srinivasa Talkies, Markapur **intended to borrow loan** and create Simple Mortgage of **her** schedule property in favour of my client for the loan to be borrowed by **her.** As such if any one have any claims, charges, mortgages, sale agreements, Court attachments, Court disputes etc. should be informed by them to me within seven days from the date of this public notice. Otherwise later objection will not bind my client in this regard.

SCHEDULE: Prakasam Dist, Ongole Registration District, Podili Sub District, Podili Mandal and Nagara Panchayat, Podili Village Survey No. 257, Guddetivari Street, Residential Area, Vacant site measuring East to West 39 feet, North to South 14 feet to the extent of 60.67 sq.yards and old tiled house with Old Door No. 15/117 constructed therein and after demolishing the same, New tin sheets house constructed therein in the extent of 227 sq.feet with New Door No15-116/2. Bounded by **East:** Road, **South:** House of Kakarla Venkateswarlu, **West:** Site of Akupati Venkata Subbaiah, **North:** Site sold by Kakarla Subbaiah to others.

Sd/- **SHAIK YUSUF ALI,** B.Com., LL.B.,
Advocate & Legal Adviser for Shriram Finance Ltd.,
10th Ward, MARKAPUR- 533 316.
Prakasam District (Cell No. 94405 65787)
Markapur,
Date:03.7.2025

PUBLIC NOTICE

Under the instructions of my client The Branch Manager, Shriram Finance Ltd Markapur of Prakasam District, I issue the following **PUBLIC NOTICE** to general public.

One **Kondapureddy Venkata Lakshmi Arudra W/o Nagarjuna Reddy,** 7th Ward, D.No.7-667, Markapur **intended to borrow loan** and create Simple Mortgage of **her** schedule property in favour of my client for the loan to be borrowed by **her.** As such if any one have any claims, charges, mortgages, sale agreements, Court attachments, Court disputes etc. should be informed by them to me within seven days from the date of this public notice. Otherwise later objection will not bind my client in this regard.

SCHEDULE: Prakasam Dist, Markapur Registration Dist and Sub Dist, Markapur municipal Limites in Markapur Town Limits, vacant site measuring East to West 60 feet, North to South 20 feet to the extent of 133.33 sq.yards or 111.99 sq. meters bearing plot no.2, out of the plots formed in survey no. 1344/2B2 in the extent of 5400 sq.yards out of Ac. 3.00 cents bounded by **East:** 20 feet width Road, **West:** Plots of others, **North:** Vacant site of plot bearing no.1, **South:** Vacant site of plot bearing no.3

Sd/- **SHAIK YUSUF ALI,** B.Com., LL.B.,
Advocate & Legal Adviser for Shriram Finance Ltd.,
10th Ward, MARKAPUR- 533 316.
Prakasam District (Cell No. 94405 65787)
Markapur,
Date:03.7.2025

పేదలకు నిత్యావసర వస్తువుల పంపిణీ

కంభం: వంగవీటి మోహనరంగా జయంతిని పురస్కరించుకొని శ్రీకృష్ణదేవరాయ బలిజ సేవా సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం కందులాపురం కూడలిలోని ఆ సంఘ కార్యాలయంలో పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. రంగా సేవలను కొనియాడారు. కార్యక్రమంలో అధ్యక్షుడు తోట కోటేశ్వరరావు, కార్యదర్శి పి.ఆర్.ఎల్. రఘువీర్, ఉపాధ్యక్షుడు సూరే ప్రసాద్, గౌరవ అధ్యక్షుడు పులి శ్రీనివాసప్రసాద్, కురంగి మల్లికార్జున, చంద్రశేఖర్, కృష్ణమోహన్, వెంకటేశ్వర్లు, పాండురంగయ్య, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

నిత్యావసర వస్తువులు అందజేస్తున్న బలిజ సేవా సంఘం సభ్యులు

సమస్యలపై అవగాహన అవసరం

పెద్దదోర్నాల, న్యూస్‌టుడే: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో యూత్ ఫర్ సోషల్ ఇంపాక్ట్‌పై విద్యార్థులకు శుక్రవారం అవగాహన కల్పించారు. వైఎఫ్ఎస్ఐ కోఆర్డినేటర్ విజయబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రిన్సిపల్ సావిత్రి మాట్లాడుతూ... విద్యార్థులు సమాజంలో ఉన్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఏవోకు సత్కారం

మార్కాపురం గ్రామీణం, న్యూస్‌టుడే: సాధారణ బదిలీల్లో భాగంగా మార్కాపురం నుంచి పొదిలి మండల ఏవోగా వెళ్లిన దేవిరెడ్డి.శ్రీనివాసులు వీడ్కోలు సభ మార్కాపురంలోని కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటుచేశారు. ఈ సభకు ముఖ్య అతిథిగా జిల్లా వ్యవసాయ అధికారి(జేడీఏ) శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏవోను ఘనంగా సత్కరించిన సిబ్బంది ఆయన సేవలను గుర్తుకుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ బాలాజీనాయక్, ఏవో బుజ్జిబాయి, టెక్నికల్ ఏవో ప్రసన్న రంగలక్ష్మి, ఏడీఏ కార్యాలయ సిబ్బంది, మండల వీఏఏలు పాల్గొన్నారు.

ఏవో శ్రీనివాసులును సత్కరిస్తున్న మార్కాపురం వ్యవసాయశాఖ సిబ్బంది

ఘనంగా అల్లూరి జయంతి

మార్కాపురం పట్టణం: పట్టణంలోని వాసవి విద్యానికేతన్‌లో శుక్రవారం అల్లూరి సీతారామరాజు జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి సిబ్బంది నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ కె. రంగయ్య, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

అల్లూరి సీతారామరాజు చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న పాఠశాల సిబ్బంది

మాజీ సీఎం రోశయ్యకు ఘన నివాళి

యర్రగొండపాలెం పట్టణం: పట్టణంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య జయంతిని శుక్రవారం ఆర్యవైశ్యనాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య నాయకులు సూరె రమేష్, కందూరు గురు, పబ్బిశెట్టి తదితరులు పాల్గొన్నారు.

రోశయ్య చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న నాయకులు

ఆరు బయటే వంట

• వంటశాలలు లేక ఇబ్బందులో నిర్వాహకులు



చింతలపాలెం పాఠశాలలో ఆరుబయట వంట చేస్తున్న నిర్వాహకులు, పక్కనే చదువుకుంటున్న విద్యార్థులు

బేస్తవారపేట, న్యూస్‌టుడే:

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు పౌష్టికాహారం అందించే ఉద్దేశంతో పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం (డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం) అమలు చేస్తున్నారు. మండలంలో మొత్తం 60 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా 17 ప్రాథమిక పాఠశాలల్లో నేటికి వంట గదులు లేవు. దీంతో భోజన నిర్వాహకులు నానా ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల నిర్వాహకులు తమ ఇళ్ల వద్ద వంట చేసుకుని తీసుకువచ్చి విద్యార్థులకు భోజనం పెడుతున్నారు. మరికొంత మంది పాఠశాల ఆవరణలోని రేకుల షెడ్లు, శిథిల భవనాలు, చెట్ల కింద, ఆరుబయట వండి భోజనాన్ని సమకూర్చాల్సిన పరిస్థితి నెలకొంది. పలువురు ఏకంగా కట్టెల పొయ్యి మీదనే వంట చేస్తున్నారు. పొగంతా పాఠశాలలోని తరగతి గదుల్లోకి వ్యాపిస్తుండటంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు నిత్యం ఇక్కట్లు పడుతున్నారు.

రేకుల షెడ్‌లే గతి

కోనపల్లి ప్రాథమిక పాఠశాలలో వంట గది ఉన్నా నిర్వాహకులు ఆరుబయట కట్టెల పొయ్యిపై వంట చేస్తుండటం గమనార్హం. అపరిశుభ్ర వాతావరణంలో వంట చేయడంతో విద్యార్థుల ఆరోగ్యానికి భరోసా లేకుండా పోతోంది. వర్షాలు ప్రారంభమైతే నిర్వాహకులు పడే అవస్థలు వర్ణనాతీతం. మండలంలోని పలు ప్రాథమిక పాఠశాలలు, ఉర్దూ పాఠశాలల్లో వంట గదులు లేవు. చింతలపాలెం ప్రాథమిక పాఠశాలలో వంట గది లేకపోవడంతో నిర్వాహకులు పాఠశాల ఆవరణలోనే ఓ చిన్నపాటి రేకుల షెడ్డును ఏర్పాటు చేసుకుని అందులో ఆరుబయటే వంట తయారు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం స్పందించి సమస్యను పరిష్కరించాలని మధ్యాహ్న భోజన నిర్వాహకులు కోరుతున్నారు.

ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం..

కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వంట గదులు లేకపోవడం వాస్తవమే. అక్కడ భోజన కార్మికులు పడుతున్న ఇబ్బందులను గుర్తించాం. మండలంలో వంటగదులు లేని పాఠశాలల వివరాలను ఇప్పటికే ఉన్నతాధికారులకు తెలియజేశాం. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. – అబ్దుల్ సత్తార్ ఎంఈవో–1, (ఇన్‌ఛార్జి), బేస్తవారపేట.

నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరము సామెతలు: 10:7

19వ వర్ధంతి

కీ॥శే॥ G. అన్నోజిరావు గారు
B.A, B.Ed.,
రిటైర్డ్ హెడ్ మాస్టర్, గిద్దలూరు
జననం: 4-06-1932
మరణం: 05-07-2006

మమ్ములందరినీ విషాద సాగరంలో ముంచి కనబడని సుదూర తీరాలకు వెళ్లినా మీరు జీవితాంతం మాకందించిన ప్రేమానురాగాలు చిరస్మరణీయం. మీ ఆత్మ శాంతికై భగవంతుని ప్రార్థిస్తూ..

కుమారులు - కోడలు
G. జాన్సన్ I.R.S - A. తేనూజ
Commissioner Of Income Tax 09445953086 — Chief Manager Indian Bank
G. జయకర్
Chief Manager, Punjab National Bank, 98662 70552
కుమార్తె - అల్లుడు
G. జ్యోత్స్న - G. అరుణ్ కుమార్
Superintendent Agriculture Dept — Income Tax Officer

మనుమలు: G. బిపిన్, G. నితిన్, G. అభిషేక్, G.అర్షద్

కనిగిరి

• కనిగిరి • దర్శి • కొండపి

పల్లె సమస్యలకు సత్వర పరిష్కారం

ఈనాడు మీ తోడు

☛ తాళ్లూరులో 'ఈనాడు' ఆధ్వర్యంలో ఎంపీడీవో ఉదయపు నడక

న్యూస్‌టుడే, తాళ్లూరు

మండల కేంద్రం తాళ్లూరులో సమస్యల పరిష్కారానికి అధికారులు ముందుకు వచ్చారు. 'ఈనాడు' ఆధ్వర్యంలో ఎంపీడీవో దారా హనుమంతరావు, పంచాయతీ కార్యదర్శి బి.వి. రమణారెడ్డి, సచివాలయ ఉద్యోగులు 'ఉదయపు నడక' కార్యక్రమంలో పాల్గొన్నారు.

సచివాలయ సిబ్బందితో కలిసి వస్తున్న ఎంపీడీవో హనుమంతరావు

ఎంపీడీవో సూచనలతో గ్రామ సచివాలయాల నుంచి వచ్చిన పాతిక మంది ఉద్యోగులు, సిబ్బంది, కలిసి గ్రామంలోని 8, 9, 10, 11 వార్డుల్లో పరిశీలించారు. తాళ్లూరు శివారున ఉండే ఎస్సీ కాలనీలు, యానాదుల కాలనీల్లో ఉదయం గంటన్నరపైగా నడిచి స్థానికులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. కొన్నింటిని వెంటనే పరిష్కరించారు.

ట్యాంకుల శుభ్రం.. తొలగిన చీకట్లు..

ఆయా వీధుల్లో మొత్తం 22 సమస్యలను గుర్తించారు. వీటిలో ప్రధానంగా వీధి దీపాలు, మంచినీటి ట్యాంకుల అపరిశుభ్రత, కుళాయిలు విరిగి పోవడం, చేతిపంపులు పాడైపోయి ఎదురవుతున్న ఇబ్బందులు గురించి ప్రజలు ప్రస్తావించారు. ఎస్సీ కాలనీలోని ప్రధాన వీధితోపాటు పాత సినిమాహాలు సమీప రహదారి పక్కనే దట్టంగా పెరిగిన చిల్లకంప, దిబ్బలను సత్వరం తొలగించాలని ఎంపీడీవో సిబ్బందిని ఆదేశించారు. పలువురు సిబ్బంది సాయంతో ఎస్టీ కాలనీలో మంచినీటి ట్యాంకును శుభ్రంచేసి క్లోరినేషన్ చేయించారు. ఆయా కాలనీల్లోని ఆరు విద్యుత్తు స్తంభాలకు వీధి దీపాలు వెలగకపోవడంతో మరమ్మతులు చేయించారు. మరో రెండు స్తంభాలకు కొత్తవి ఏర్పాటు చేయించారు. ఇలా ఒక్క రోజులోనే తొమ్మిది సమస్యలకు పరిష్కారం చూపారు. కొందరు పేదలు పక్కాగృహాలు, రేషన్‌కార్డులు మంజూరు చేయించాలని విన్నవించగా త్వరలో మంజూరు చేయిస్తామని ఎంపీడీవో హామీ ఇచ్చారు. డ్రైనేజీ వ్యవస్థ కొన్నిచోట్ల అధ్వానంగా ఉన్న విషయాన్ని గమనించారు. శాశ్వత పరిష్కారంలో భాగంగా సిమెంటు కాలువల నిర్మాణానికి భారీగా అవసరమయ్యే నిధులను దర్శి నియోజకవర్గ తెదేపా ఇన్‌ఛార్జి గొట్టిపాటి లక్ష్మి సహకారంతో మంజూరుకు ప్రయత్నిస్తామని ఎంపీడీవో తెలిపారు. అక్కడి ఇబ్బందులు గుర్తించిన తాళ్లూరు పంచాయతీ తెదేపా నాయకుడు ఐ.శ్రీనివాసరెడ్డి కూడా తన సొంత నగదు వెచ్చించి సమస్యల పరిష్కారానికి తోడ్పడతామని హామీ ఇచ్చారు. శనివారం ట్యాంకులకు కొత్త కుళాయిలను ఏర్పాటు చేయిస్తానని తెలిపారు.

ట్యాంకు వద్ద బ్లీచింగ్ వేస్తూ.. వీధి దీపాలకు మరమ్మతులు చేస్తూ..

517 పొగాకు బేళ్ల తిరస్కరణ

టంగుటూరు, న్యూస్‌టుడే: టంగుటూరు పొగాకు వేలం కేంద్రంలో శుక్రవారం 251 బేళ్లను తిరస్కరించారు. కారుమంచికి చెందిన రైతులు 884 బేళ్లను తీసుకురాగా.. 633 బేళ్ల కొనుగోలు చేశారు. గరిష్ఠ ధర రూ.280, కనిష్ఠ ధర రూ.160, సరాసరి ధర రూ.213 పలికినట్లు వేలం కేంద్ర నిర్వాహకుడు అట్లూరి శ్రీనివాసరావు తెలిపారు. ▶ కొండపి గ్రామీణం: కొండపి వేలం కేంద్రంలో శుక్రవారం 266 పొగాకు బేళ్లను తిరస్కరించినట్లు నిర్వహణాధికారి జి.సునీల్‌కుమార్ తెలిపారు. బోర్డు పరిధిలోని నేతివారిపాలెం, రామచంద్రాపురం గ్రామాలకు చెందిన రైతులు 1,124 బేళ్లను అమ్మకానికి తీసుకురాగా, అందులో 858 బేళ్లను కొనుగోలు చేశారు. మిగిలిన వాటిని వివిధ కారణాలతో తిరస్కరించారు. కిలో పొగాకు గరిష్ఠ ధర రూ.280, కనిష్ఠ ధర రూ.160, సరాసరి ధర రూ.229.30 పలికిందన్నారు.

కూడళ్లు.. తీసుకోవాలి జాగ్రత్తలు

న్యూస్‌టుడే, పామూరు

మైదుకూరు-సింగరాయకొండ 167బి జాతీయ రహదారి కూడళ్లు ప్రమాదకరంగా ఉన్నాయి. సి.ఎస్.పురం గ్రామానికి దగ్గరలో డీజీపేట రహదారిలో, పామూరు రహదారిలోని విద్యుత్తు ఉప కేంద్రానికి సమీపంలో, పామూరు మండలం కొత్తపల్లి-దూబగుంట్ల మధ్యలో, నుచ్చుపొద గ్రామాల వద్దనున్న జాతీయ రహదారి కూడళ్లు ప్రమాదాలకు నిలయంగా మారాయి. కడప జిల్లా పోరుమామిళ్ల, నెల్లూరు జిల్లా సీతారామపురం, ప్రకాశం జిల్లా సి.ఎస్.పురం, పామూరు మీదుగా నెల్లూరు జిల్లా కందుకూరు, ప్రకాశం జిల్లా సింగరాయకొండ వెళ్లే 167బి రెండు వరుసల జాతీయ రహదారి పనులు సీతారామపురం నుంచి సింగరాయకొండ వరకు దాదాపు పూర్తయ్యాయి. ఈ రహదారిలో నిత్యం వందల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. సి.ఎస్.పురంలోని డీజీపేట రహదారి కూడలిలో ఇప్పటికే రెండు కార్లు బోల్తాపడ్డాయి. కారు-ద్విచక్ర వాహనాలు, ఇతర వాహనాలు ఢీకొనడం లేదా అదుపుతప్పి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.

సి.ఎస్.పురానికి సమీపంలోని డీజీపేట రహదారిలో ప్రమాదకరంగా ఉన్న కూడలి

వెలగని వీధి దీపాలు

సి.ఎస్.పురం మండలంలోని కంభంపాడు, కోవిలంపాడు తదితర గ్రామాల్లో రహదారికి ఇరువైపులా మురుగు కాలువలు నిర్మించిన చోట విద్యుత్తు స్తంభాలు, దీపాలను ఏర్పాటు చేశారు. ఇవి వెలగడం లేదు. దీంతో రాత్రి వేళల్లో చీకట్లు అలముకుంటున్నాయి. శీలంవారిపల్లికి వెళ్లే కూడలికి దగ్గరలో సి.ఎస్.పురం నుంచి పామూరు వెళ్లే జాతీయ రహదారిలో కుడి వైపున రోడ్డు అంచుకు పక్కనే ప్రమాదకరంగా విద్యుత్తు స్తంభం ఉంది. దీనిని మార్చి టవర్ స్తంభం ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ విషయాలపై ఎన్‌హెచ్ ఏఈఈ ఎన్.సుమన్‌ను వివరణ కోరగా 167బి జాతీయ రహదారి కూడళ్లలో డిజైన్, నిబంధనల మేరకు పనులు చేశామని తెలిపారు. విద్యుత్తు దీపాలను వెలిగించేలా, వేగనిరోధకాలు ఎక్కడైనా ఏర్పాటు చేయకపోతే చేయిస్తామని, రోడ్డు అంచున ఉన్న విద్యుత్తు స్తంభాన్ని మార్పించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. వాహనదారులు రహదారి నిబంధనలు పాటించి, సూచిక బోర్డులను గమనిస్తూ వాహనాలను నడపాలని సూచించారు.

వేగ నిరోధకాలు ఉన్నా..

కూడళ్ల వద్ద వాలుగా ఉందని వేగంగా వచ్చేటప్పుడు అదుపుతప్పి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని వాహనచోదకులు చెబుతున్నారు. వాహనాలు తిరిగే మలుపులు ఉన్న చోట రహదారిని వెడల్పు చేస్తే బాగుండేదని అంటున్నారు. పామూరు మండలంలోని కొత్తపల్లికి దగ్గరలో వేగ నిరోధకాలు ఉన్నా కనిపించవు. వాహనాలు వేగంగా వెళ్తుంటాయి. ఈ క్రమంలో రహదారి దాటేందుకు పాదచారులు, ద్విచక్ర వాహన చోదకులు భయాందోళన చెందుతున్నారు. కూడళ్లలో పలు చోట్ల వేగ నిరోధకాలు లేవు. కూడళ్లలో విద్యుత్తు దీపాలు వెలగడం లేదు. ఎత్తులో విద్యుత్తు స్తంభాలను వేసి దీపాలను ఏర్పాటు చేసినా వాటిని ఇంకా వెలిగించలేదు.

పండ్ల తోటలకు ప్రోత్సాహం

పీసీపల్లి: ఉపాధిహామీలో రైతుల పొలాల్లో పండ్లతోటల పెంపకానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని ఎంపీడీవో హనుమంతరావు పేర్కొన్నారు. శుక్రవారం తన కార్యాలయంలో ఉపాధి హామీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. దానిమ్మ, జామ, నిమ్మ, నేరేడు, బత్తాయి, సపోట, డ్రాగన్‌ఫ్రూట్ తోటల పెంపకం చేపట్టేలా ప్రోత్సహించాలన్నారు. ఏపీవో జహంగిర్‌బాషా, టీఏలు పాల్గొన్నారు.

భక్తిశ్రద్ధలతో చిన్న షరగత్

హనుమంతునిపాడు: హనుమంతునిపాడు, హాజీపురం, రామాయపల్లి, సీతారంపురం, వాలిచెర్ల, నందనవనం గ్రామాల్లో శుక్రవారం చిన్న షరగత్ సందర్భంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. భక్తులు పీర్లు ఎత్తుకొని నిప్పుల గుండాల్లో నడిచారు. అన్నదానాలు ఏర్పాటు చేశారు. పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నట్లు ఎస్సై మాధవరావు తెలిపారు.

కుర్చీల బహూకరణ

తాళ్లూరు, న్యూస్‌టుడే: తాళ్లూరులోని మండల వనరుల కేంద్రానికి ఓ దాత శుక్రవారం రూ.15 వేల విలువైన నాలుగు కుర్చీలను అందజేశారు. తాళ్లూరులోని మోడల్ ప్రాథమిక పాఠశాల (ఏపీ) ప్రధానోపాధ్యాయుడు టి.శ్రీనివాసమూర్తి సొంత నగదు వెచ్చించి తెప్పించిన కుర్చీలను ఎంఈవోలు జి.సుబ్బయ్య, ఎల్.సుధాకరరావులకు అందజేశారు.

సేవలతోనే ఉపాధ్యాయులకు మన్ననలు

మర్రిపూడి: విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేసినప్పుడే అందరి మన్ననలు పొందవచ్చని ఎంఈవో రంగయ్య తెలిపారు. శుక్రవారం స్థానిక జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులకు వీడ్కోలు సమావేశం నిర్వహించారు. కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు స్వాగతం పలుకుతూ అభినందనలు తెలిపారు. సమాజంలో ఉపాధ్యాయ వృత్తి ఎంతో గౌరవ ప్రదమైనదన్నారు. ఈ సమావేశంలో ఉయ్యాల శ్రీనివాసులు, ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ▶ హనుమంతునిపాడు: ఎనిమిది సంవత్సరాలపాటు హెచ్ఎంపాడు జడ్పీ ఉన్నత పాఠశాలలో సేవలందించి బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయులను శుక్రవారం విద్యార్థులు, ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు. ఏపీటీఎఫ్ ప్రధానోపాధ్యాయుడు బి.సుబ్బారావు, ఎన్.వెంకటేశ్వర్లు, జి.యుగంధర్, ఎస్.కె.మోహన్, ఎం.నాగయ్య, ఎ.రామయ్యలు బదిలీపై వెళ్లగా, నూతన హెచ్ఎం నరసింహారావు వారి సేవలను కొనియాడారు. బదిలీపై వెళ్లిన ప్రధానోపాధ్యాయుడు బి.సుబ్బారావు పాఠశాలకు బ్యాడ్మింటన్ కిట్లను అందజేశారు.

మర్రిపూడి: బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయులతో ఎంఈవో రంగయ్య తదితరులు

హెచ్ఎంపాడు పాఠశాలలో..

విద్యాశక్తితో బోధనా నైపుణ్యం మెరుగు

సి.ఎస్.పురం: విద్యాశక్తి కార్యక్రమం ద్వారా ఉపాధ్యాయులకు బోధన నైపుణ్యంపై శిక్షణ ఇవ్వనున్నట్లు ఎంఈవో రాజాల కొండారెడ్డి తెలిపారు. సి.ఎస్.పురం జడ్పీ ఉన్నత పాఠశాల, ఆరెపాలెం ప్రాథమిక పాఠశాలను శుక్రవారం ఆయన సందర్శించి విద్యార్థులు, ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ఈ నెల 10వ తేదీన నిర్వహించనున్న మెగా తల్లిదండ్రుల సమావేశానికి ఏర్పాట్లు పూర్తిచేసినట్లు తెలిపారు. సి.ఎస్.పురం జడ్పీ ఉన్నత పాఠశాలలో సైన్స్ ల్యాబ్, గ్రేస్ ల్యాబ్ కోసం రూ.50,000 నిధులు వచ్చాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు షేక్ ఖాదర్‌బాషా, సీఆర్పీ ఎం.సతీష్‌కుమార్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సీఎస్‌పురం జడ్పీ ఉన్నత పాఠశాలకు ప్రభుత్వం అందించిన ఆర్వో ప్లాంట్‌ను తల్లిదండ్రుల కమిటీ అధ్యక్షురాలు షేక్ హుస్సేన్‌బీ ప్రారంభించారు.

పాఠశాలలో ప్రయోగశాల ప్రారంభం

ముండ్లమూరు: మండలంలోని వేముల జడ్పీ ఉన్నత పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన సైన్సు ప్రయోగశాలను ప్రధానోపాధ్యాయురాలు జి.తాన్యా శుక్రవారం ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. పాఠశాలలో భౌతికశాస్త్రం ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న కె.సర్వర్ తన సొంత ఖర్చులతో సైన్సు ల్యాబ్‌ను ఏర్పాటు చేశారని తెలిపారు. ఆయనను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సంపద కేంద్రాల నిర్వహణ తప్పనిసరి

తాళ్లూరు, న్యూస్‌టుడే: ప్రతి గ్రామంలో నిరుపయోగంగా ఉన్న చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలను వినియోగంలోకి తీసుకురావాలని ఒంగోలు డీఎల్పీవో పద్మ పంచాయతీ అధికారులను ఆదేశించారు. ఇందుకోసం అవసరమైన చర్యలను తక్షణం చేపట్టాలన్నారు. తాళ్లూరు, మాదలవారిలో శుక్రవారం ఆ కేంద్రాలను పరిశీలించారు. ఇంటి పన్నులను త్వరితగతిన వసూలు చేయాలని, పంచాయతీల్లో నెలకొన్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. ఎంపీడీవో హనుమంతరావు, కార్యదర్శులు బి.వి.రమణారెడ్డి, ఎ.వెంకటేశ్వర్లు, సిబ్బంది పాల్గొన్నారు. ▶ ముండ్లమూరు: సంపద కేంద్రాల నిర్వహణ సక్రమంగా లేకపోతే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని డీఎల్పీవో ఆర్.పద్మ హెచ్చరించారు. మండలంలోని శంకరాపురం, పసుపుగల్లు, పెదఉల్లగల్లు, కెల్లంపల్లి గ్రామాల్లో ఇంటింటా తడి, పొడి చెత్త సేకరణ కార్యక్రమాన్ని శుక్రవారం పరిశీలించారు. అనంతరం సంపద తయారీ కేంద్రాలను తనిఖీ చేశారు. ఆమె మాట్లాడుతూ.. నిత్యం ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరించి, దానిని సంపద కేంద్రాలకు తరలించాలని సూచించారు. రోడ్లకు ఇరువైపులా ఉన్న వ్యర్థాలను వెంటనే తొలగించాలని ఆదేశించారు. ఎక్కడ పడితే అక్కడ వేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎంపీడీవో శ్రీదేవి శంకరాపురంలోని సంపద కేంద్రాన్ని సందర్శించారు. డిప్యూటీ ఎంపీడీవో జనార్దన్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

కెల్లంపల్లిలో సంపద కేంద్రాన్ని పరిశీలిస్తున్న డీఎల్పీవో పద్మ, డిప్యూటీ ఎంపీడీవో జనార్దన్

అల్లూరి త్యాగం.. ఆదర్శనీయం

దర్శి, న్యూస్‌టుడే: దేశం కోసం అల్లూరి సీతారామరాజు చేసిన సేవ, త్యాగ నిరతి నేటి తరానికి ఆదర్శ ప్రాయమని వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సంధ్యారాణి కొనియాడారు. అల్లూరి జయంతి వేడుకలను శుక్రవారం పరిశోధనా స్థానంలో నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ వరప్రసాద్, రేచర్ల ఆనిసియో హరిత, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ▶ టంగుటూరు: అల్లూరి సీతారామరాజు భారత స్వాతంత్య్ర పోరాటంలో మహోజ్వల శక్తిగా వెలిగారని గ్రామ సర్పంచి శివారామరాజు కొనియాడారు. గ్రామంలో అల్లూరి జయంతి వేడుకలను నిర్వహించారు. గ్రామస్థులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్ రాజు, నాగరాజు, సుబ్బారావు, కోటేశ్వరరావు, నరేష్‌వర్మ తదితరులు పాల్గొన్నారు.

దర్శి వ్యవసాయ పరిశోధనా స్థానంలో అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న శాస్త్రవేత్తలు

సూచిక బోర్డులు.. నేల చూపులు

ప్రయాణ సమయంలో వాహన చోదకులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా సూచిక బోర్డులు ఎంతో ఉపకరిస్తాయి. టంగుటూరు, జరుగుమల్లి మండలాల్లోని పలు ఆర్‌అండ్‌బీ మార్గాల్లో ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన బోర్డులు కాలం చెల్లి నేల చూపులు చూస్తున్నాయి. మలుపులు, వేగ నియంత్రికలు, చప్టాలు ఉన్న ప్రాంతాల్లో ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో వాహన చోదకులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. కొన్ని చోట్ల ఉన్నప్పటికీ విరిగిపోవడం, వంగిపోవడంతో కానరావడం లేదు. ఈ విషయంపై టంగుటూరు ఆర్‌అండ్‌బీ ఏఈఈ నాగార్జునను వివరణ కోరగా.. సూచిక బోర్డులను ఏర్పాటు చేయిస్తామని తెలిపారు. –న్యూస్‌టుడే, టంగుటూరు

చెంతనే గుంత.. చూడకుంటే చింత!

సింగరాయకొండ-కందుకూరు రోడ్డు కూడలి సమీపంలో ప్రధాన రహదారి వెంట పది రోజుల క్రితం అంతర్జాల తీగలను అమర్చేందుకు నాలుగు అడుగుల లోతుతో గుంతలు తవ్వి పూడ్చకుండా వదిలేశారు. వాటి వద్ద ఎలాంటి హెచ్చరికలు ఏర్పాటు చేయకపోవడంతో నిత్యం రాత్రుల సమయంలో వృద్ధులు, పాదచారులు, ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ విషయంపై పంచాయతీ కార్యదర్శి జగదీష్‌ను వివరణ కోరగా.. గుంతలను పరిశీలించి సంస్థ ప్రతినిధులకు నోటీసులు అందజేసి పూడ్చిస్తామని తెలిపారు. –న్యూస్‌టుడే, సింగరాయకొండ గ్రామీణం

నిబంధనలు పాటించకుంటే చర్యలు

తాళ్లూరు, న్యూస్‌టుడే: ప్రైవేటు పాఠశాలల నిర్వాహకులంతా విధిగా ప్రభుత్వ నిబంధనలు పాటించాలని, లేనట్లయితే సంబంధిత పాఠశాలలపై చట్టపరంగా చర్యలు చేపడతామని ఎంఈవో జి.సుబ్బయ్య హెచ్చరించారు. ఎమ్మార్సీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మండలంలోని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతోనూ సమావేశాన్ని నిర్వహించారు. అన్నిచోట్లా మెగా పేరెంట్స్ డేను పండుగలా నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేయాలన్నారు. బడిఈడు కలిగిన పిల్లలందరినీ తప్పకుండా ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలన్నారు. ఎంఈవో-2 ఎల్.సుధాకరరావు, సిబ్బంది పాల్గొన్నారు.

విత్తన కొనుగోలులో రసీదు తప్పనిసరి

కురిచేడు, న్యూస్‌టుడే: విత్తనాలు, పురుగుమందులు, ఎరువులు కొనుగోలు చేసిన రైతులు వాటికి సంబంధించిన రసీదును తప్పనిసరిగా తీసుకోవాలని ఏవో సంపత్‌కుమార్ సూచించారు. శుక్రవారం కురిచేడులోని పలు దుకాణాల్లో తనిఖీలు చేసి అనుమతి పత్రాలు, విత్తన నిల్వలు, రశీదులు, రిజిస్టర్లు, కంపెనీ ఇన్‌వాయిస్‌లు తదితర వాటిని పరిశీలించారు. అనంతరం సజ్జ, కంది, పెసర విత్తనాల నమూనాలను సేకరించారు. వాటిని మొలక శాతం, నాణ్యత కోసం ల్యాబ్‌కు పంపనున్నట్లు తెలిపారు. కొనుగోలు చేసినప్పుడు ఇచ్చిన రసీదులను పంటకాలం పూర్తి అయ్యే వరకు జాగ్రత్తగా ఉంచుకోవాలని తెలిపారు. దుకాణ యజమానులు వీటిని ఇవ్వనట్లయితే వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని రైతులకు సూచించారు.

పరిహారం ఇవ్వాలని రైతుల వాగ్వాదం

తాళ్లూరు, న్యూస్‌టుడే: విజయవాడ-బెంగళూరు ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణ సంస్థ సిబ్బందితో రైతులు వాగ్వాదానికి దిగారు. నాగంబొట్లపాలెం ప్రాంతంలో శుక్రవారం పలువురు రైతులు గ్రావెల్ తోలే టిప్పర్‌కు అడ్డంగా నిలిచి వాదన చేశారు. సర్వే నంబరు 472/10లోని భూమిలో ఉన్న వ్యవసాయ బావి పోతున్నందుకు నష్టపరిహారం సుమారు రూ.నాలుగు లక్షలు మంజూరైనా.. ఎందుకు అందజేయలేదని ఆ ప్రాంతానికి చెందిన నలుగురు రైతులు ఘర్షణకు దిగారు. అధికారులు తమకు న్యాయం చేయాలని కోరారు.

మేమున్నాం.. మీకు తోడుగా

కనిగిరి : 8008574114, (10 AM TO 1 PM)
దర్శి: 9848 671678, కొండపి: 96424 56296

?: హెచ్ఎంపాడు మండలం ముప్పాళ్లపాడులో పైపులైన్ దెబ్బతిని నీరు పోతుంది. –కె.వెంకటేశ్వర్లు, గ్రామస్థుడు

✓: గుత్తేదారుకు సూచనలిచ్చి వెంటనే మరమ్మతులు చేసి నీరు సరఫరా చేస్తాం. –శ్రీకాంత్, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ

?: మర్రిపూడి మండలం గుండ్లసముద్రం ఎస్సీ కాలనీలో కాలువలు లేకపోవడంతో మురుగునీరు ఇళ్ల ముందు నిలిచి పోవడంతో ఇబ్బందిగా ఉంటుంది. –తిరుపతయ్య, ఎస్సీ కాలనీ

✓: కాలువల నిర్మాణాలకు ప్రతిపాదనలు పంపించాం. పారిశుద్ధ్య పనులు చేయించి, బ్లీచింగ్ చల్లిస్తాం. –దుర్గాప్రసాద్, పంచాయతీ కార్యదర్శి

- న్యూస్‌టుడే, హనుమంతునిపాడు, మర్రిపూడి

వంగవీటి రంగాకు నివాళి

పామూరు, సి.ఎస్.పురం, న్యూస్‌టుడే: సి.ఎస్.పురం, పామూరుల్లో వంగవీటి మోహన రంగా జయంతి వేడుకలను శుక్రవారం కాపు యువత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ప్రజా బలం కలిగిన నాయకుడు రంగా అని.. పేద, బడుగు వర్గాల ప్రజలకు ఆయన చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు. సి.ఎస్.పురంలో భారీ కేకు కోశారు. పామూరులో రంగా చిత్రపటానికి జిల్లా ఎంపీటీసీ సభ్యుల సంఘం అధ్యక్షుడు ఆకుపాటి వెంకటేష్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సి.ఎస్.. పురం నీటి సంఘం అధ్యక్షుడు తోట రామయ్య, రేనాటి నారాయణ, మన్నేపల్లి నాగార్జున, మన్నేపల్లి చిరంజీవి, కె.నారాయణ, ఎస్.ఆదెయ్య, ఎస్.వెంకటరత్నం, ఆర్.శ్రీను, ఎం.వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు.

సి.ఎస్.పురంలో కేకు కోస్తున్న కాపు యువత

▶ పొన్నలూరు: మండల కార్యాలయం వద్ద కొండపి నియోజకవర్గ కాపు ఐకాస నాయకుడు తాటి యలమందనాయుడు అధ్యక్షతన వంగవీటి మోహన రంగా జయంతి వేడుకలను నిర్వహించారు. కేకు కోసి అందరికీ పంచిపెట్టారు. రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన వ్యక్తి రంగా అని కొనియాడారు. కాపు సంఘం సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు.

పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం

సింగరాయకొండ గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు సకాలంలో అందించేలా సిబ్బంది కృషి చేయాలని ఎంపీడీవో జయమణి సూచించారు. మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం సచివాలయాల సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ఎన్టీఆర్ గృహాలను లబ్ధిదారులు వేగంగా నిర్మించుకునేలా ఇంజినీరింగ్ సహాయకులు గ్రామాల్లో అవగాహన కల్పించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించి, అంటు వ్యాధులు వ్యాపించకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఏవో క్రిష్టారావు, ఈవోపీఆర్డీ రమేష్, పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు. ▶ పీసీపల్లి: గ్రామాల్లో ఆవాసాల పక్కనున్న పేడ దిబ్బలు తొలగించాలని ఎంపీడీవో హనుమంతరావు ఆదేశించారు. శుక్రవారం మండలంలోని పెదఇర్లపాడు, గుంటుపల్లి పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణను పంచాయతీ కార్యదర్శులతో కలిసి పరిశీలించారు. ఇళ్ల సమీపం, రహదారి పక్కన మురుగునీరు, పేడ దిబ్బలు ఉండటాన్ని గుర్తించారు.

సాగుహక్కు పత్రాల జారీకి సహకరించండి

ముండ్లమూరు: కౌలు కార్డులు పొందేందుకు డీబీఆర్‌సీ ఆధ్వర్యంలో సాగుదారుల ధ్రువీకరణ చట్టం ప్రచారోద్యమ వాహనాన్ని తహసీల్దారు ఎల్.లక్ష్మీనారాయణ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం భూ యజమానులు నష్టపోకుండా పంట సాగుదారుల చట్టం-2019తో రక్షణ కల్పిస్తుందన్నారు. భూ యజమానులు కౌలు రైతులకు సాగు హక్కు పత్రాలు వచ్చేలా సహకరించాలని సూచించారు. డీటీ శ్రీకాంత్, రీసర్వే డీటీ స్రవంతి, డీబీఆర్‌సీ కోఆర్డినేటర్ కోటేశ్వరరావు, రైతులు పాల్గొన్నారు.

సమస్యలు పరిష్కరించాలని వినతి

హనుమంతునిపాడు: వీఆర్ఏల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆ సంఘ మండల అధ్యక్షులు చింతగుంట్ల ఏసు డిమాండ్ చేశారు. శుక్రవారం తహసీల్దారు నాగుల్‌మీరాకు వినతిపత్రం అందజేశారు.

గేదెను ఢీకొని తీవ్ర గాయాలు

పీసీపల్లి: గేదెను ద్విచక్ర వాహనంతో ఢీకొని ఒకరికి తీవ్ర గాయాలైన సంఘటన కందుకూరు-కనిగిరి రహదారిలో మండలంలోని బండపాలెం వద్ద శుక్రవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కనిగిరికి చెందిన నరేంద్ర వెలిగండ్ల మండలంలోని కంకణంపాడు సచివాలయంలో ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నారు. గుడ్లూరులోని తన బంధువుల వద్దకు వెళుతుండగా గేదె అడ్డు రావడంతో ప్రమాదం జరిగింది. దీంతో అతడికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు గమనించి అంబులెన్స్‌లో కనిగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్సకోసం ఒంగోలు తీసుకెళ్లారు.

ట్రాక్టర్, ద్విచక్ర వాహనం ప్రమాదంలో..

ముండ్లమూరు: ట్రాక్టరు, ద్విచక్ర వాహనం ఢీకొన్న సంఘటనలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా, మరొకరికి స్వల్ప గాయాలైన సంఘటన మండలంలోని వేంపాడు వద్ద గురువారం చోటు చేసుకుంది. దీనిపై ఫిర్యాదు అందడంతో ఎస్సై కె.కమలాకర్ శుక్రవారం కేసు నమోదు చేశారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. దర్శి కోర్టులో పని చేస్తున్న దీపక్, సురేంద్రలు ద్విచక్రవాహనంపై అద్దంకి నుంచి దర్శి వస్తున్నారు. ఈ క్రమంలో వేంపాడు వద్దకు రాగానే ట్రాక్టర్ మలుపు తిరుగుతున్న క్రమంలో ఢీకొనడంతో దీపక్‌కు తీవ్రంగా, సురేంద్ర స్వల్పంగా గాయపడ్డారు. దీపక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీనిపై ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేశారు.

అభివృద్ధి, సంక్షేమానికి కూటమి ప్రభుత్వ ప్రాధాన్యం

దర్శి, న్యూస్‌టుడే: అయిదేళ్ల విధ్వంస పాలన అనంతరం రాష్ట్రాన్ని గాడిలో పెట్టడంతో పాటు సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా కూటమి పాలన సాగుతోందని మాజీ ఎమ్మెల్యే పాపారావు తెలిపారు. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మండలంలోని బట్టువారిపల్లిలో ఇంటింటా ప్రచారంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. వైకాపా పరిశ్రమలను రాష్ట్రం నుంచి తరిమేస్తే కూటమి ప్రభుత్వం తిరిగి తెచ్చే ప్రయత్నం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెంకటేశ్వర్లు, సుబ్బారావు, చిన్న, అంకయ్య, రామారావు, మధు, గ్రామ తెదేపా నాయకులు పాల్గొన్నారు. ▶ తాళ్లూరు: ఎన్నికల చంద్రబాబునాయుడు ప్రజలకు ఇచ్చిన హామీలను ఏడాది కాలంలోపే అమలు చేశారని మండల తెదేపా అధ్యక్షుడు ఎం.వెంకటేశ్వరరెడ్డి కొనియాడారు. మిగిలిన హామీలు కూడా త్వరలోనే అమలవుతాయన్నారు. బొద్దికూరపాడులో శుక్రవారం జరిగిన సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమంలో భాగంగా నాయకులు ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిసి కరపత్రాలు పంపిణీ చేశారు. నాయకులు ఓబులరెడ్డి, వెంకట్రావు, రమణారెడ్డి, సుబ్బారెడ్డి, నాగిరెడ్డి పాల్గొన్నారు.

దర్శి: బట్టువారిపల్లిలో కరపత్రాలు ప్రదర్శిస్తున్న మాజీ ఎమ్మెల్యే పాపారావు, తెదేపా నాయకులు

తెదేపా బలోపేతానికి కృషి..

కనిగిరి, న్యూస్‌టుడే: తెదేపా బలోపేతానికే సంస్థాగత ఎన్నికలని ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి స్థానిక అమరావతి మైదానంలో వీటిపై నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గతంలో జరిగిన పొరపాట్లు మళ్లీ జరగకుండా కష్టపడిన వారికే పార్టీలో ప్రాధాన్యం కల్పించే బాధ్యత తాను తీసుకుంటానని తెలిపారు. గ్రామ స్థాయిలో సమర్థులైన వారిని ఎన్నుకోవాలని సూచించారు. యువతకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. పార్టీ సంస్థాగత ఎన్నికల్లో ప్రజలతో మమేకమై పార్టీని బలోపేతం చేయడానికి యువత ముందుకు రావాలని డీసీఎంఎస్ ఛైర్మన్ శ్యామల కాశిరెడ్డి, నియోజకవర్గ పరిశీలకుడు గంగోడు నాగేశ్వరరావు, ఇతర నాయకులు పాల్గొన్నారు.



సమావేశమైన ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి, డీసీఎంఎస్ ఛైర్మన్ కాశిరెడ్డి, నియోజకవర్గ పరిశీలకుడు నాగేశ్వరరావు

డిమాండ్లు నెరవేర్చాలని ఆర్టీసీ ఉద్యోగుల ధర్నా

కనిగిరి, న్యూస్‌టుడే: సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏపీపీటీడీ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం కనిగిరి ఆర్టీసీ డిపో ఎదుట ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. డిపో కార్యదర్శి మధుబాబు మాట్లాడుతూ.. ఆర్టీసీలో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలన్నారు. ఉద్యోగులకు బకాయిలు చెల్లించాలన్నారు. పాత పద్ధతిలోనే రిఫరల్ ఆసుపత్రుల ద్వారా వైద్య సౌకర్యాలు అందించాలని కోరారు. కొత్త బస్సులు కొనుగోలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెంకటేశ్వర్లు, ఎస్.ఎస్.రావు, బ్రహ్మయ్య, ఆజాద్ తదితరులు పాల్గొన్నారు.

డిపో ఎదుట నిరసన తెలుపుతున్న ఉద్యోగులు

(c) eenadu

ఒంగోలు

•ఒంగోలు • సంతనూతలపాడు

ఈదుమూడిలో కరపత్రాలను అందజేస్తున్న ఎమ్మెల్యే బీఎన్ విజయకుమార్

స్థానికుల సమస్యలు తెలుసుకుంటున్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్

గ్రామాల అభివృద్ధే కూటమి ధ్యేయం

నాగులుప్పలపాడు, న్యూస్‌టుడే: ఈదుమూడి గ్రామంలోని బీసీ కాలనీలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమాన్ని శుక్రవారం రాత్రి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బీఎన్ విజయకుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా కూటమి పనిచేస్తుందన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు తేళ్ల మనోజ్‌కుమార్, మాజీ వైస్ ఎంపీపీ కొండ్రగుంట రంగారావు తదితరులు పాల్గొన్నారు.

చీమకుర్తి, న్యూస్‌టుడే: తొలి అడుగు కార్యక్రమాన్ని శుక్రవారం చీమకుర్తి పట్టణంలోని పలు వార్డులలో నిర్వహించారు. మద్దిపాడు ఏఎంసీ ఛైర్మన్ మన్నం రాజేశ్వరి ప్రసాద్, క్లస్టర్ ఇన్‌ఛార్జి కాట్రగడ్డ రమణయ్య, పట్టణ పార్టీ అధ్యక్షులు ముప్పూరి చలమయ్య తదితరులు పాల్గొన్నారు.

పింఛన్లు, రేషన్‌కార్డులు మంజూరు చేయాలి

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: 'సుపరిపాలనలో తొలి అడుగు-ఇంటింటికి టీడీపీ'లో భాగంగా ఒంగోలు నగరంలోని శ్రీరామ్ కాలనీ, సంగం కాలనీలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్యం నిర్వహణ చేపట్టాలని, పింఛన్లు, రేషన్‌కార్డులు, పక్కాగృహాల మంజూరు చేయాలని ప్రజలు కోరారు. కార్యక్రమంలో నగరపార్టీ అధ్యక్షుడు బండారు మదన్, పార్టీ నాయకులు తోక వీరయ్య, వెంకటేశ్వర్లు, కమ్మ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

లెక్కలు సులువు.. సమస్యలకు సెలవు

❖ గృహాలకు విద్యుత్తు స్మార్ట్ మీటర్ల ఏర్పాట్లు

న్యూస్‌టుడే, ఒంగోలు గ్రామీణం:

జిల్లాలో అందుబాటులోకి వచ్చిన ఆధునాతన పరికరాలు, యంత్రాల ద్వారా విద్యుత్తు వినియోగం రోజు, రోజుకూ పెరిగిపోతోంది. విద్యుత్తు సరఫరా సజావుగా సాగేలా, లెక్కలు పక్కాగా ఉండేలా గతేడాది తొలివిడతగా ప్రభుత్వ కార్యాలయాల్లో స్మార్ట్ మీటర్లు అమర్చడం పూర్తి చేశారు. ఆ తర్వాత వాణిజ్య, పరిశ్రమల సర్వీసులకు బిగించారు. తాజాగా ఒంగోలు నగరంలోని గృహ విద్యుత్తు సర్వీసులకు అమర్చుతున్నారు. ఈ ప్రక్రియ మే చివరి వారం నుంచి ప్రారంభించగా, ఇప్పటివరకు 18,579 సర్వీసులకు అమర్చారు. ప్రస్తుతం ఉన్న ఇన్‌ఫ్రారెడ్ రేడియేషన్ (ఐఆర్) పోర్టు మీటర్ల స్థానంలో వీటిని అమర్చుతున్నారు. వంద శాతం పూర్తయ్యేందుకు మరో మూడు నెలలు వరకు సమయం పడుతుంది.

❖ **రీ ఛార్జి చేసుకునేలా..**

స్మార్ట్ మీటర్ల ఏర్పాటు ద్వారా విద్యుత్తు సంస్థకు బిల్లుల బకాయిలు తగ్గనున్నాయి.

ప్రస్తుతం నెలకో సారి రీడింగ్ తీసి బిల్లు జారీ చేస్తున్నారు. తీసిన తేది నుంచి 15 రోజు ల్లోపు బిల్లు చెల్లించే వెసులు బాటు ఉంది. అప్పటి నుంచి మరో 15 రోజుల్లో అపరాధ రుసుం రూ.100తో చెల్లించొచ్చు. తాజాగా అమర్చనున్న స్మార్ట్ మీటర్ల ద్వారా విద్యుత్తు వినియోగం ఆధారంగా ముందుగా రీఛార్జి (ప్రి పెయిడ్) చేసుకోవాలి. (ప్రస్తుత చరవాణి రీఛార్జి తరహా విధానం భవిష్యత్తులో అందుబాటులోకి వస్తుంది.) స్మార్ట్ మీటర్లు అమర్చినా ప్రస్తుతానికి స్కానింగ్ విధానంలో బిల్లులు ఇవ్వనున్నారు. మరో రెండు, మూడు నెలలపాటు మీటర్ల నిర్వహణ పరిశీలించాక ప్రి పెయిడ్ విధానం అమల్లోకి తీసుకొచ్చేలా ప్రణాళిక చేశారు. కొత్త మీటర్ల ఏర్పాటుతో ప్రాంతాల వారీగా అదనపు లోడు, సరఫరా లోపాలను ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పుడు గుర్తించి సమస్యలను వీలైనంత వేగంగా పరిష్కరించేందుకు వీలు కలుగుతుంది. మరోపక్క నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేయనున్నారు. జిల్లా అంతటా ఇప్పటికే స్మార్ట్ మీటర్ల ఏర్పాటు కోసం సర్వే కూడా పూర్తయింది. ఈ క్రమంలో పైలట్ ప్రాజెక్ట్ కింద తొలివిడతగా ఒంగోలు నగరంలో అమరుస్తున్నారు.

సోనియా గాంధీ నగర్‌లో ఓ నివాసానికి స్మార్ట్ మీటరు అమరుస్తున్న విద్యుత్తు సిబ్బంది

ఒంగోలు నగరంలో సెక్షన్ల వారీగా ఇదీ పరిస్థితి	విభాగం	డీ-1	డీ-2	డీ-3	డీ-4
	మొత్తం కనక్షన్లు	18,792	19,820	28,615	22,504
	ఇప్పటివరకు అమర్చిన మీటర్లు	4,533	2,202	5,053	6,791

10న తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశాన్ని జయప్రదం చేయాలి

ఒంగోలు నగరం: ఈనెల పదో తేదీన అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, ఎయిడెడ్, సాంఘిక సంక్షేమ, కేజీబీవీల్లో మెగా పేరెంట్స్, టీచర్స్ సమావేశాన్ని జయప్రదం చేయాలని ఆర్ఐవో సైమన్ విక్టర్ అన్నారు. ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలోని ప్రిన్సిపల్స్ అందరూ తల్లిదండ్రులను విద్యాలయానికి ఆహ్వానించి నిబంధనల ప్రకారం మీటింగ్ నిర్వహించాలన్నారు.

పంటల బీమా నమోదు అవసరం

సంతనూతలపాడు, న్యూస్‌టుడే: రైతులు తాము పండించిన పంటలకు బీమా నమోదు చేసుకోవాలని ఏవో పి.పావని పేర్కొన్నారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ జిల్లాలో వరి పంటను గ్రామ యూనిట్‌గాను, కంది, సజ్జ, ఎండు మిరప మండల యూనిట్‌గాను, మినుము, నువ్వుల పంటను జిల్లా యూనిట్‌గా తీసుకొని పంటల బీమా ప్రకటించారన్నారు. రైతులు తమ పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డులతో సచివాలయాల్లోగాని, కామన్ సర్వీస్ సెంటర్లలో నమోదు చేసుకోవాలన్నారు. వరికి ఆగస్టు 15, పత్తికి జులై 15, మిగిలిన అన్ని పంటలకు జులై 31వ తేదీ ప్రీమియం చెల్లించడానికి ఆఖరి తేదీగా ప్రకటించారన్నారు.

దేశవ్యాప్త సమ్మెకు సీపీఎం మద్దతు

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఈ నెల 9న చేపట్టనున్న దేశ వ్యాప్త సమ్మెకు సీపీఎం సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు పార్టీ నగర కార్యదర్శి బీజజి శ్రీనివాసరావు తెలిపారు. స్థానిక సుందరయ్య భవన్‌లో శుక్రవారం సీపీఎం నగర కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయడంతోపాటు; స్కీం వర్కర్లను కార్మికులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు జి.రమేష్, తంబి శ్రీనివాసులు, ఎన్.వీరాస్వామి, దామా శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

విద్యుత్తు ఉప కేంద్రంలో బ్రేకర్లు ఏర్పాటు

చీమకుర్తి, న్యూస్‌టుడే: గెలాక్సీ పుంచి చీమకుర్తిలో అంతరాయం లేని విద్యుత్తు సరఫరా కోసం ఉప కేంద్రంలో రూ.20లక్షలతో నూతనంగా రెండు బ్రేకర్లు ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని ఈఈ మాకినేని హరిబాబు తెలిపారు. ఆయా ఫీడర్ల పరిధిలో విద్యుత్తు సరఫరాకు అంతరాయం లేకుండా, నిర్వహణలో సమస్యలు రాకుండా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

వర్షాకాల వ్యాధులపై అవగాహన

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: వర్షాకాలంలో దోమల మూలంగా వచ్చే వ్యాధులపై మలేరియా విభాగం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. దానిలో భాగంగా జిల్లా మలేరియా అధికారి మధుసూధనరావు ఆధ్వర్యంలో నగరంలోని బాలాజీ నగర్, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, కరవది ఆరోగ్య కేంద్రం పరిధిలో అవగాహన కల్పించారు. కరవదిలోని కాలువల్లో లార్వాను పరిశీలించారు. పాఠశాల హెచ్‌ఎం రమణారావు, మెడికల్ ఆఫీసర్ సుందర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

వివరిస్తున్న డీఎంవో మధుసూదన రావు

ఎం.వేములపాడులో శ్మశాన స్థల పరిశీలన

సంతనూతలపాడు, న్యూస్‌టుడే: మండలంలోని ఎం.వేములపాడులో ఎస్సీల శ్మశాన స్థలాన్ని తహసీల్దార్ నారాయణరెడ్డి శుక్రవారం పరిశీలించారు. గ్రామంలోని సర్వే నంబర్ 201లో ముసి పరివాహక పొలాల్లో ఎస్సీ శ్మశాన స్థలం కేటాయించారు. దీనికి సరిహద్దులు నిర్ణయించాలని పలువురు కోరడంతో ఆ స్థలాన్ని పరిశీలించినట్లు తహసీల్దార్ తెలిపారు. మాజీ ఉప సర్పంచి బోయళ్ల రంగనాయకులు, పలువురు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

పరిశీలిస్తున్న తహసీల్దార్ నారాయణరెడ్డి

మాజీ సీఎం రోశయ్యకు కాంగ్రెస్ ఘన నివాళి

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: దివంగత మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య జయంతి సందర్భంగా శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నివాళులర్పించారు. డీసీసీ అధ్యక్షుడు షేక్ సైదా నేతృత్వంలో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో 16 సార్లు ఆర్థిక మంత్రిగా బడ్జెట్టు ప్రవేశపెట్టిన ఘనత ఆయనకు దక్కుతుందన్నారు.

❖ బాపూజీ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ట్రంక్‌రోడ్డు అసోసియేషన్ ప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

చీమకుర్తి: మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య జయంతి వేడుకలను శుక్రవారం చీమకుర్తిలో ఘనంగా నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో 100 మంది విద్యార్థులకు కంచాలు, గ్లాసులు పంపిణీ చేశారు. ఆర్యవైశ్య సంఘం సంఘం అధ్యక్షులు కొండవీటి ఏడుకొండలు, నాయకులు చలువాది రమేష్, మద్ది వెంకట్రావు, చలువాది పవన్ పాల్గొన్నారు.

రోశయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న కాంగ్రెస్ నాయకులు

నాగులుప్పలపాడు, న్యూస్‌టుడే: ఉప్పుగుండూరులో జరిగిన కార్యక్రమంలో వాసవి జాగృతి ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ అమరా వెంకట సుబ్బారావు, అధ్యక్షులు ఆత్మకూరి వాసు, కార్యదర్శి అమరా రాజేంద్ర పలువురు సభ్యులు పాల్గొన్నారు.

బధిరుల ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఒంగోలులోని ప్రభుత్వ బధిరుల ఆశ్రమ పాఠశాలలో చెవిటి, మూగ బాల, బాలికలకు ప్రవేశాల నిమిత్తం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు పాఠశాల ప్రధానాచార్యులు షేక్ మస్తాన్‌వలి తెలిపారు. అర్హత కలిగిన విద్యార్థులు పుట్టిన తేదీ, సదరం, కుల ధ్రువీకరణ పత్రాలతోపాటు; పాఠశాల టీసీతో సంప్రదించాలన్నారు. ఒకటి నుంచి 10వ తరగతి వరకు ప్రవేశాలు జరుగుతున్నట్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం చరవాణి నం.90008 72305ను సంప్రదించాలన్నారు.



మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM TO 1 PM)

ఒంగోలు నగరం: 8008574067
ఒంగోలు గ్రామీణం : 8008564455
ఒంగోలు అంజయ్య రోడ్డు : 8247324766
ఒంగోలు కర్నూల్ రోడ్డు : 8464085451
ఎస్.ఎన్.పాడు: 8008552692

మీ ప్రాంతంలో ఏ ప్రజా సమస్యనైనా పరిష్కరించే క్రమంలో 'ఈనాడు' మీకు తోడుగా ఉంటుంది. వివరాలను, చిత్రాలను వాట్సాప్ ద్వారా పంపవచ్చు. లేదా ఫోన్లో వివరించవచ్చు. వాటిని బాధ్యుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తాం.

మద్దిపాడు, న్యూస్‌టుడే:

?: మద్దిపాడు మండలం గుండ్లాపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ఎస్సీ కాలనీలో సైడ్ కాలువల్లో మురుగు పేరుకుపోయి దుర్గంధం వ్యాపిస్తోంది. దోమలు పెరిగిపోతున్నాయి. మురుగు తొలగించండి.
– కొప్పోలు శ్రీను, గుండ్లాపల్లి

✓: పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులను పంపి మురుగు తొలగించి బ్లీచింగ్ పౌడర్ చల్లించుటకు తక్షణమే చర్యలు తీసుకుంటాం. – లతీఫ్ , గ్రామ పంచాయతీ కార్యదర్శి, దొడ్డవరం

?: మద్దిపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని సాయిబాబా గుడికి వెళ్లే అంతర్గత రహదారిలో విద్యుత్ వీధి దీపం పగలు రాత్రి తేడా లేకుండా నెల రోజుల నుంచి వెలుగుతూనే ఉంది. దీంతో పర్యవసానంగా బిల్లులు ఎక్కువగా వచ్చి పంచాయతీలకు భారంగా మారుతున్నాయి. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి.
– యు. వెంకటేశ్వర్లు. మద్దిపాడు నివాసి.

✓: విద్యుత్ సిబ్బందిని పంపించి పగలు దీపం వెలగకుండా చర్యలు తీసుకుంటాం.
– చెన్నారెడ్డి ఎఈ.మద్దిపాడు మండల విదుత్ శాఖ

కొత్తపట్నం, న్యూస్‌టుడే:

?: కొత్తపట్నం మండలం మోటుమాల గ్రామంలో ఏడాది నుంచి మంచి నీళ్లు సక్రమంగా రావడం లేదు. నాలుగు రోజులకో సారి వస్తున్నాయి. అధికారులు పట్టించుకుని సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతున్నాం.– తిరపతిరావు, గ్రామస్థుడు.

✓: మంచి నీటి సమస్య రాకుండా వెంటనే పరిష్కరిస్తాం.– వెంకట సుధాకర్‌రావు, పంచాయతీ కార్యదర్శి.

నాగులుప్పలపాడు, న్యూస్‌టుడే:

?: అమ్మనబ్రోలు గ్రామంలో వీధుల వెంట పిచ్చి మొక్కలు విపరీతంగా పెరిగిపోయాయి. చెత్త కారణంగా మురుగు కాలువల్లో మురుగు ముందుకు సాగని పరిస్థితి నెలకొంది. పిచ్చిమొక్కలు తొలగించి పారిశుద్ధ్య పనులు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాం.– కిషోర్‌బాబు, గ్రామస్థుడు

✓: పరిశీలించి వెంటనే సమస్యను పరిష్కరిస్తాం. – మురళీమోహన్, పంచాయతీ కార్యదర్శి

చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు

నాగులుప్పలపాడు, న్యూస్‌టుడే: చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్సై రజియా సుల్తానా హెచ్చరించారు. గురువారం రాత్రి మాచవరం పల్లె నిద్ర కార్యక్రమానికి వెళుతున్న క్రమంలో ఎస్సైకు బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తూ యువకులు కనిపించారు. ఒక యువకుడు అక్కడి నుంచి పారిపోగా మిగిలిన యువకులను అదుపులోకి తీసుకొని వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

❖ మాచవరంలో నాగులుప్పలపాడు ఎస్సై రజియా సుల్తానా గురువారం రాత్రి పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాత్రి గ్రామస్థులతో మాట్లాడి విషయాలు తెలుసుకున్నారు. చట్టాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.

గ్రామస్థులతో మాట్లాడుతున్న ఎస్సై రజియా సుల్తానా

మాట్లాడుతున్న రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు అబ్బూరి వెంకటేశ్వర్లు

రైతులకు గిట్టుబాటు ధర కల్పించండి

సంతనూతలపాడు, న్యూస్‌టుడే: వ్యవసాయ రంగానికి నిధులు కేటాయించి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు అబ్బూరి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. శుక్రవారం మండలంలోని పలు గ్రామాల్లో ఈ నెల 5న ఒంగోలు ప్రైవేటు కల్యాణ మండపంలో నిర్వహించే రైతు సెమినార్‌ను జయప్రదం చేయాలని ప్రచారాలను చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక కోల్డ్ స్టోరేజ్‌లో నిల్వ చేసుకోవాల్సి వస్తోందన్నారు. రైతులంతా తమ పంటలకు గిట్టుబాటు ధరలను సాధించుకోవాలన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు నెరుసుల వెంకటేశ్వర్లు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి బంకా సుబ్బారావు, రైతు సంఘం జిల్లా నాయకులు కిలారి పెద్దబ్బాయి, పలువురు పాల్గొన్నారు.

కిల్కారి కార్యక్రమం గురించి అవగాహన

చీమకుర్తి: గర్భిణులు, బాలింతల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కిల్కారి కార్యక్రమం గురించి చీమకుర్తి మండలం బండ్లమూడి పీహెచ్‌సీ సిబ్బందికి శుక్రవారం అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం ద్వారా తల్లీబిడ్డల ఆరోగ్య సమాచారం సమగ్రంగా అందించడం జరుగుతుందన్నారు. వైద్యాధికారిణి డాక్టర్ పమిడి హరిణి, డాక్టర్ నవీన్, సీహెచ్‌వో ఆర్.ప్రసాద్ పాల్గొన్నారు.

అవగాహనలో కార్యక్రమంలో వైద్యాధికారి, సిబ్బంది

గ్రామాల సరిహద్దుల్లో చెత్తను తొలగించాలి

సంతనూతలపాడు, న్యూస్‌టుడే: గ్రామాల్లో సరిహద్దు ప్రాంతాల్లో చెత్తను తొలగించాలని జడ్పీ సీఈవో చిరంజీవి సూచించారు. శుక్రవారం మండలంలోని పి. గుడిపాడు, గుమ్మళంపాడు, సంతనూతలపాడులోని గ్రామాల చివర, ప్రారంభంలో రహదారుల వెంట వేసిన చెత్త ప్రదేశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా చూడాలన్నారు. వర్షాకాలం అపరిశుభ్రత వల్ల వ్యాధులు ప్రబలుతాయి కాబట్టి పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సురేష్‌బాబు, సిబ్బంది పాల్గొన్నారు.

సుందరకాండకు విశేష స్థానం

ఒంగోలు పట్టణం, న్యూస్‌టుడే: వాల్మీకి రచించిన రామాయణంలోని ఏడు కాండాలలో సుందరకాండకు ఆధ్యాత్మిక జగత్తులో విశేష స్థానం ఉందని ఆధ్యాత్మిక ఉపన్యాసకులు ములుకుట్ల సుబ్రహ్మణ్య శర్మ పేర్కొన్నారు. అభయాంజనేయ స్వామి ఆరాధనోత్సవాల్లో భాగంగా శుక్రవారం శ్రీగిరిలో ఏర్పాటు చేసిన సుందరకాండ పారాయణలో సుబ్రహ్మణ్య శర్మ పాల్గొని మాట్లాడారు. సుందరకాండ పఠన, శ్రవణ పారాయణ వల్ల సీతారాముల అనుగ్రహంతో పాటు ఆంజనేయస్వామి అనుగ్రహం కలుగుతుందని వివరించారు.

సుందరకాండ పారాయణం చేస్తున్న సుబ్రహ్మణ్య శర్మ

డంపింగ్ యార్డులను ఉపయోగించండి

సంతనూతలపాడు: గ్రామాల్లో సరిహద్దు ప్రాంతాల్లో చెత్తను తొలగించాలని ఎంపీడీవో సురేష్‌బాబు సూచించారు. శుక్రవారం మండలంలోని పి.గుడిపాడు, గుమ్మళంపాడు, సంతనూతలపాడులోని గ్రామాల చివర, ప్రారంభంలో రహదారుల వెంట వేసిన చెత్త ప్రదేశాలను జడ్పీ సీఈవో చిరంజీవి ఆదేశాల మేరకు పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా చూడాలన్నారు. సేకరించిన చెత్తను డంపింగ్ యార్డుల్లోనే వేయాలని సూచించారు.

గిరిజనుల అభివృద్ధికి అల్లూరి కృషి

ఒంగోలు గ్రామీణం, ఒంగోలు కలెక్టరేట్: గిరిజనుల్లో మార్పులతో పాటు; అన్ని విధాలా వారి అభివృద్ధికి అల్లూరి సీతారామరాజు విశేష కృషి చేశారని డీఆర్వో ఓబులేసు అన్నారు. జిల్లా గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు జయంతిని పురస్కరించుకుని స్థానిక గిరిజన భవన్‌లో శుక్రవారం ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి ఆయన మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను గిరిజనులు సద్వినియోగం చేసుకోవాలని, ఇళ్లు లేని వారు ఇళ్లకు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమశాఖ అధికారిణి వరలక్ష్మి, సంఘం నాయకులు పేరం సత్యం, సైదా నాయక్, మాల్యాద్రి, నక్కల రాణెమ్మ పాల్గొన్నారు.

❖ డీఆర్వో ఓబులేసు స్థానిక ప్రకాశం భవన్‌లో అల్లూరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి మాట్లాడారు. కలెక్టరేట్ ఏవో రవి, పర్యవేక్షకురాలు రాజ్యలక్ష్మి పాల్గొన్నారు.

జ్యోతిని వెలిగిస్తున్న చేస్తున్న డీఆర్వో ఓబులేసు

ఒంగోలు నగరం: ఏకేయూలో శుక్రవారం అల్లూరి సీతారామరాజు జయంతి వేడుక నిర్వహించారు. ఉప కులపతి డీవీఆర్ మూర్తి నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో, ఆదర్శమని వైస్ ప్రిన్సిపల్ నిర్మలా మణి, రిజిస్ట్రార్ హరిబాబు సిబ్బంది పాల్గొన్నారు.

(c) eenadu

ఈనాడు
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
శనివారం జులై 5, 2025

భూములు ఇచ్చేదే లేదు!

పారిశ్రామిక అవసరాల నిమిత్తం జరుగుతున్న భూసేకరణపై శుక్రవారం మధ్యాహ్నం కందుకూరు సబ్‌కలెక్టర్ శ్రీపూజ అధ్యక్షతన ఉలవపాడు మండలం కరేడులో నిర్వహించిన గ్రామసభ రసాభాసగా మారింది. అభివృద్ధి పేరిట.. ఇప్పటికే వ్యవసాయం, పాడి రంగాల్లో రాణిస్తున్న ప్రాంతాన్ని నాశనం చేస్తామంటే అంగీకరించేది లేదని వారు తేల్చి చెప్పారు. మాకు చెప్పకుండా ఇండోసోల్ పరిశ్రమకు భూములు కట్టబెట్టేందుకు నిర్ణయం తీసుకుని.. ఇప్పుడు గ్రామసభ పేరిట హడావుడి చేస్తున్నారని గ్రామస్థులు మండిపడ్డారు. -ఈనాడు, నెల్లూరు

కలెక్టర్ పేరుతో నకిలీ ఫేస్‌బుక్ ఐడీ

నెల్లూరు(నేర విభాగం), న్యూస్‌టుడే: కలెక్టర్ పేరుతో నకిలీ ఫేస్‌బుక్ ఐడీ తయారుచేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టరేట్ సిబ్బంది శుక్రవారం దర్గామిట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 2న గుర్తు తెలియని వ్యక్తులు ఐడీ తయారు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

జాతీయ లోక్‌అదాలత్ నేడు

నెల్లూరు(లీగల్), న్యూస్‌టుడే: జాతీయ లోక్ అదాలత్‌ను శనివారం నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్ ప్రకటనలో పేర్కొన్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కోవూరు, కావలి, ఆత్మకూరు, ఉదయగిరి, గూడూరు, కోట, నాయుడుపేట, సూళ్లూరుపేట, వెంకటగిరి కోర్టుల్లో కేసుల పరిష్కారానికి ఆరు ప్రత్యేక బెంచ్‌లు ఏర్పాటు చేసినట్లు సివిల్, క్రిమినల్, చెక్‌బౌన్స్, బ్యాంకింగ్, మోటారు వాహన ప్రమాదాలు, నెల్లూరు కార్పొరేషన్‌కు సంబంధించి రాజీకి అనువైన కేసులను పరిష్కరించుకోవచ్చని తెలిపారు.

స్వర్ణాల.. ఆధ్యాత్మిక వర్ణాల

రేపటి నుంచి రొట్టెల పండగ

నెల్లూరు(నగరపాలకసంస్థ), న్యూస్‌టుడే: రొట్టెల పండగ.. అదో భక్తి సాగరం.. మాటలకందని భావోద్వేగం.. వెలకట్టలేని విశ్వాసం.. మత సామరస్యానికి ప్రతిబింబం. మొహర్రం నెలలో.. నెల వంక కనిపించిన 11వ రోజు నుంచి బారాషహీద్ దర్గా వేదికగా అయిదు రోజుల పాటు జరుపుకోవడం ఆనవాయితీ. దేశ, విదేశాల నుంచి భక్తులు తరలిరావడం పరిపాటి. 40 ఏళ్ల కిందట ఒక్క రోజు మాత్రమే జరిగిన ఈ పండగ.. భక్తుల రద్దీ దృష్ట్యా ప్రస్తుతం అయిదు రోజుల పాటు నిర్వహిస్తుండగా.. ప్రభుత్వం రాష్ట్ర పండగగా ప్రకటించి ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఏడాది ఆదివారం ప్రారంభం కానుండగా.. ఇప్పటికే యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

విద్యుద్దీప కాంతుల్లో బారాషహీద్ దర్గా

త్యాగనిరతిని స్మరిస్తూ...

బారాషహీద్‌ల త్యాగనిరతిని స్మరిస్తూ ఏటా రొట్టెల పండగ, గంధ మహోత్సవం జరుగుతాయి. నెల వంక కనిపించిన పదో రోజు సొందల్ మాలి, 11వ రోజు గంధం, 12వ రోజు రొట్టెల పండగ, 13వ రోజు తహలీల్ ఫాతెహాఖాని, 14వ రోజు ముగింపు ఉత్సవం జరగనున్నాయి. అంటే.. జులై 6 నుంచి 10వ తేదీ వరకు ఉత్సవాలు జరగనున్నాయి.

స్వర్ణాల చెరువు ఘాట్‌లో భక్తుల కోలాహలం

> పూర్వపు రోజుల్లో బియ్యం, ఆకుకూరతో రొట్టెల పండగ జరుపుకొనేవారు. ప్రస్తుతం గోధుమ రొట్టెలు, బెల్లంతో నిర్వహిస్తున్నారు. సుమారు 15 లక్షల మంది హాజరవుతారని అంచనా. దర్గా పక్కనున్న స్వర్ణాల చెరువులో భక్తితో స్నానమాచరించి. . కోరికల రొట్టె పట్టుకుంటారు. అనంతరం బారాషహీదులను దర్శించుకుంటారు. కోరికలు తీరిన వారు.. మరుసటి ఏడాది అదే రొట్టెలను తీసుకొచ్చి వదులుతారు.

మాట్లాడుతున్న జేసీ కార్తీక్

సమన్వయంతో సౌకర్యాల కల్పన

నెల్లూరు(నగరపాలకసంస్థ): అధికారుల సమన్వయంతో పనిచేసి.. రొట్టెల పండగకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని జేసీ కార్తీక్ ఆదేశించారు. శుక్రవారం ఎస్పీ కృష్ణకాంత్‌తో కలిసి ఆయన దర్గాలో ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం అధికారులతో సమీక్షించారు. స్వర్ణాల చెరువు ఘాట్ ప్రాంతంలో అప్రమత్తంగా ఉండాలని, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని, సీసీ కెమెరాలు అధికంగా ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. దర్గా ఆవరణలో వాహనాలు నిలపకుండా చర్యలు చేపట్టాలని, భక్తులకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలన్నారు. నిరంతర విద్యుత్తు సరఫరా చేయాలని, వైద్య శిబిరాల్లో సేవలు, మందులు తదితరాలపై సూచనలు చేశారు. కార్యక్రమంలో నగరపాలకసంస్థ కమిషనర్ వైఓ నందన్, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఖుదావన్ తదితరులు పాల్గొన్నారు.

6న మంత్రి లోకేశ్ రాక

అధికారులు, ఉపాధ్యాయులతో మాట్లాడుతున్న మంత్రి నారాయణ

నెల్లూరు(విద్య), న్యూస్‌టుడే: నగరంలోని వీఆర్ హైస్కూల్‌ను ఈనెల 7న విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రారంభిస్తారని మంత్రి నారాయణ తెలిపారు. శుక్రవారం పాఠశాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 1050 సీట్లు భర్తీ చేశామని, బోధనకు 45 మంది ఉపాధ్యాయులను విద్యాశాఖమంత్రి కేటాయించారని తెలిపారు. నెల్లూరులోని మరో 14 హైస్కూళ్లను ఈ తరహాలో తీర్చిదిద్దనున్నట్లు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 54 పాఠశాలలను పీ-4లో భాగంగా అత్యాధునిక వసతులతో తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. మంత్రి లోకేశ్ 6న రాత్రి నెల్లూరుకు చేరుకుంటారని, 7న తేదీ ఉదయం 9 గంటలకు వీఆర్ హైస్కూల్‌ను ప్రారంభిస్తారని తెలిపారు. అనంతరం అనిల్ గార్డెన్‌లో నగర తెదేపా కార్యకర్తల సమావేశం ఉంటుందని, సాయంత్రం బారాషహీద్ దర్గాను సందర్శించి తిరుపతి వెళతారన్నారు. కార్యక్రమంలో కమిషనర్ నందన్, డిప్యూటీ మేయర్ రూప్‌కుమార్ యాదవ్ పాల్గొన్నారు.

మొబైల్ హంట్‌తో.. మన దరికే!
రెండేళ్లలో 3,900 ఫోన్ల అప్పగింత

పోగొట్టుకున్న ఫోన్లు

న్యూస్‌టుడే, నెల్లూరు(నేర విభాగం)

- నగరానికి చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి తన మొబైల్ పోగొట్టుకున్నారు. కొత్తది కొనుగోలు చేసే స్తోమత ఉన్నా.. కంపెనీకి చెందింది కావడంతో.. ముఖ్యమైన వివరాలు, డేటా మొత్తం పాత మొబైల్‌లోనే ఉండిపోయింది. దాంతో మొబైల్ హంట్‌కు ఫిర్యాదు చేశారు. దొంగ నుంచి ఆ ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు.. తిరిగి సొంతదారుకు అందజేశారు.
- ఆటోలో వెళుతున్న ఓ వ్యక్తి తన మొబైల్ పోగొట్టుకున్నారు. వెతికినా.. ప్రయోజనం లేకపోయింది. ఆశ వదిలేసుకున్న తరుణంలో మొబైల్ హంట్‌కు మెసేజ్ చేయగా.. పోలీసుల నుంచి కాల్ వచ్చింది. రోజుల వ్యవధిలోనే పోగొట్టుకున్న ఫోన్ చేతికొచ్చింది.

'హాయ్' పెడితే చాలు

సెల్‌ఫోన్ పోయిందా? దొంగలు ఎత్తుకెళ్లారా? పోలీసు స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఎఫ్ఐఆర్ నమోదు అంతకన్నా అవసరం లేదు. మీరు చేయాల్సిన పనల్లా.. పోలీసుశాఖ ఏర్పాటు చేసిన మొబైల్ హంట్ నంబరు 91543 05600కు 'హాయ్' అని వాట్సాప్ చేస్తే చాలు. దరఖాస్తు కోసం ఓ లింక్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసి వివరాలు నమోదు చేయాలి. పేరు, చిరునామా, పోగొట్టుకున్న ఫోన్, ఈఎంఐ, ఆధార్ నంబర్లు పొందుపరచాలి. దరఖాస్తులు స్వీకరించిన అనంతరం పోలీసులు.. సాంకేతిక ఆధారంగా సెల్ టవర్ లొకేషన్‌తో గుర్తిస్తారు. స్వాధీనం అనంతరం.. వారే దరఖాస్తుదారుడికి ఫోన్ చేసి.. మొబైల్ లభ్యమైందని సమాచారం ఇస్తారు.

రసీదుతో వెళితే...

పోగొట్టుకున్న ఫోన్ రసీదు, వివరాలతో వెళితే.. ఫోన్ అందజేస్తారు. ఇలా ఈ విధానంలో జిల్లాలో ఇప్పటి వరకు 3,900 మొబైళ్లు గుర్తించారు. రెండేళ్లలో ఎనిమిది విడతలుగా వాటిని బాధితులకు అందజేశారు. తాజాగా మరో వేయి సొంతదారులకు అప్పగించారు.

సాదాబైనామా.. చిక్కుల చిరునామా!

కందుకూరు పట్టణం, న్యూస్‌టుడే

రెవెన్యూశాఖలో సమస్యాత్మకంగా ఉన్న సాదాబైనామా భూముల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపకపోవడంతో బాధితులు ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్నారు. అగ్రిమెంట్‌పై కొనుగోలు చేసి.. వారసత్వ రీత్యా వచ్చిన భూములకు స్వేచ్ఛ దస్త్రాలు లేక రుణాలు, రాయితీలు పొందలేక.. అవసరమైనప్పుడు అమ్ముకోలేకపోతున్నారు. మంత్రివర్గ ఉపసంఘం సమావేశాల్లో మంత్రి అనగాని సత్యప్రసాద్ సాదాబైనామాలను ల్యాండ్ రికార్డులుగా మార్చేందుకు అంశంపై చర్చించనున్నట్లు ప్రకటించడంతో..ఆశలు చిగురించాయి.

ఉలవపాడులో సాదాబైనామాగా ఉన్న భూమి

డివిజన్	వచ్చిన దరఖాస్తులు	తిరస్కరణ
కందుకూరు	6,671	4,191
కావలి	36,651	23,441
ఆత్మకూరు	19,015	2,978
నెల్లూరు	17,483	7,635

> నా పేరు బి.వెంకయ్య. మాది ఉలవపాడు. సర్వే నంబరు 1059లో 1.20, 1049లో ఎకరా భూమి 20 ఏళ్ల కిందట కొనుగోలు చేసి అగ్రిమెంట్ రాయించుకున్నా. అప్పటి నుంచి సాగు చేసుకుంటున్నా. రిజిస్ట్రేషన్ చేయించుకుందామని నాలుగేళ్లుగా తిరుగుతున్నా పని కావడం లేదు. సాదా బైనామా క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకుంటే తిరస్కరించారు. సమస్య ఎప్పటికి పరిష్కారమవుతుందో తెలియడం లేదు.

2018లో జీవో జారీ

గత తెదేపా ప్రభుత్వ హయాంలో.. 2018లో సాదాబైనామా భూముల క్రమబద్ధీకరణకు జీవో జారీ చేయగా.. అనంతరం అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం కూడా ఆ జీవోను కొనసాగిస్తూ దరఖాస్తు గడువును పొడిగించింది. దాంతో ఏళ్లుగా ఎదురుచూస్తున్నవారంతా వేలాదిగా దరఖాస్తులు చేసుకున్నారు. అంతవరకు బాగానే ఉన్నా.. ఇప్పటికీ ఒక్క దరఖాస్తుకు పరిష్కారం చూపలేదు. 2018 నుంచి 2022 వరకు జిల్లాలో నాలుగు రెవెన్యూ డివిజన్ల పరిధిలో సుమారు 48వేల మంది దరఖాస్తు చేసుకోగా.. వైకాపా ప్రభుత్వం పరిష్కారం చూపలేదు. 2022లో మరోసారి జీవో జారీ చేసింది. 2019కు ముందు అగ్రిమెంట్‌పై ఉన్నవి క్రమబద్ధీకరించుకోవచ్చని ప్రకటించడంతో.. మళ్లీ భారీగా దరఖాస్తు చేసుకున్నారు. పరిష్కార గడువు సమయం 365 పనిదినాలు కావడంతో.. అధికారులు ఉదాసీనంగా వ్యవహరించారు. పైగా 2023 ముందు ఈ బాధ్యత ఆర్డీవో, సబ్‌కలెక్టర్ పరిధిలో ఉండేది. తర్వాత తహసీల్దార్లకు అప్పగించినా.. ప్రయోజనం కలగలేదు. రీసర్వే జరిగితే మేలు జరుగుతుందని అధికారులు చెప్పుకొచ్చినా.. అప్పుడూ తమ సమస్యకు మోక్షం కలగడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2024 జనవరి వరకు జిల్లాలో మొత్తం 79,820 దరఖాస్తులు రాగా.. వాటిలో 38,245 తిరస్కరించారు. మిగిలినవి ప్రాసెస్‌లో ఉన్నాయి. 2024 తర్వాత దరఖాస్తులు స్వీకరించలేదు. కూటమి ప్రభుత్వంలో అయినా త్వరితగతిన పరిష్కరించాలని కోరుతున్నారు.

ఉత్తర్వులు రావాల్సి ఉంది

గతంలో వచ్చిన జీవోతో పాటు ఇప్పుడు క్షేత్రంలో నెలకొన్న పరిస్థితులపై ఇటీవల ఉన్నతాధికారులు నివేదికలు సేకరించారు. పరిష్కారానికి త్వరలోనే నూతనంగా ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంది. – టి.శ్రీపూజ, కందుకూరు సబ్ కలెక్టర్

వసతిగృహాల్లో ప్రవేశాల సందడి
ఇప్పటికే 4,213 మంది చేరిక

న్యూస్‌టుడే, నెల్లూరు(విద్య)

వైకాపా ప్రభుత్వ హయాంలో నిర్వీర్యమైన వసతిగృహాలకు కూటమి ప్రభుత్వం నూతన శోభను తీసుకొచ్చింది.. సకల హంగులతో ఈ విద్యా సంవత్సరం నుంచే అందుబాటులోకి తీసుకొచ్చింది. దాంతో విద్యార్థుల ప్రవేశాలు జోరందుకున్నాయి.

- జిల్లాలో 71 ఎస్సీ వసతిగృహాలు ఉండగా.. 63చోట్ల మరమ్మతులు, తాగు, వాడుక నీరు, మౌలిక సదుపాయాల కల్పనకు గత ఏడాది డిసెంబరులో కూటమి ప్రభుత్వం రూ. 9.87 కోట్లు కేటాయించింది. వేసవి సెలవుల్లో పనులు పూర్తి చేశారు. అవసరమైన చోట శాశ్వత భవనాల మంజూరుకు నిధులు ఇవ్వడంతో.. నమ్మకం పెరిగిన తల్లిదండ్రులు తమ బిడ్డలను చేర్పించేందుకు ముందుకొస్తున్నారు.

దర్గామిట్ట జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలోని వసతి గృహంలో తమవారిని చేర్పించేందుకు వచ్చిన తల్లిదండ్రులు

అందుబాటులో 7,100 సీట్లు

71 వసతిగృహాల్లో.. ప్రీమెట్రిక్‌వి 59 ఉండగా.. 5,900 మంది విద్యార్థులు 3 నుంచి పదో తరగతి వరకు చదువుతూ.. వీటిలో వసతి పొందే అవకాశం ఉంది. పోస్ట్ మెట్రిక్‌వి 12 ఉండగా.. 1200 మంది వసతి పొందుతూ.. ఇంటర్ నుంచి డిగ్రీ వరకు చదువుకునే అవకాశం ఉంది. మొత్తంగా 7,100 సీట్లు అందుబాటులో ఉన్నాయి. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి వినియోగిస్తున్న మాదిరిగానే సంక్షేమ వసతిగృహాలకూ ప్రభుత్వం సన్నబియ్యం అందిస్తోంది. దీంతో 4,213 మందికిపైగా విద్యార్థులు చేరినట్లు జిల్లా అధికారులు చెబుతున్నారు. ప్రవేశాలకు గడువును కూడా పొడిగించారు. ఈ నెల చివరి వరకు చేరికలు ఉంటాయని. . ఫలితంగా ప్రవేశాలు మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.

పేద విద్యార్థులకు ఉపశమనం

ప్రభుత్వం ఏర్పాటు చేసిన వసతిగృహాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఉన్నత చదువులు చదవాలి. ప్రస్తుతం అన్నింటా సౌకర్యాలు మెరుగుపడ్డాయి. – శోభారాణి, ఎస్సీ సంక్షేమశాఖ డీడీ

బస్సును ప్రారంభిస్తున్న వీసీ, ఆర్టీసీ జోనల్ ఛైర్మన్

వీఎస్‌యూకు ఆర్టీసీ బస్సు ఏర్పాటు

వెంకటాచలం : విక్రమ సింహపురి విశ్వవిద్యాలయానికి ఆర్టీసీ బస్సు ఏర్పాటు చేశారు. వీసీ అల్లం శ్రీనివాసరావు, ఆర్టీసీ జోనల్ ఛైర్మన్ సురేశ్‌రెడ్డి శుక్రవారం జెండా ఊపి బస్సును ప్రారంభించారు. వీసీ మాట్లాడుతూ... విశ్వవిద్యాలయానికి బస్సు సౌకర్యం లేక విద్యార్థులు, సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారని, కలెక్టర్ చొరవతో సురేశ్‌రెడ్డి సహకారంతో బస్సు సౌకర్యం కల్పించడం ఆనందంగా ఉందన్నారు. ఎన్ఎస్ఎస్ చొరవను ప్రత్యేకంగా అభినందించారు. జోనల్ ఛైర్మన్ మాట్లాడుతూ... వీఎస్‌యూకు బస్సు సౌకర్యం కల్పించడం తమ బాధ్యత అని, ఆర్టీసీ తరఫున తమ వంతు సహకారం అందిస్తామన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ సునీత, నెల్లూరు వన్ డిపో మేనేజర్ మురళీ కృష్ణ, ప్రిన్సిపల్ విజయ, ఉదయ్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.

సింగపూర్‌లో ఉద్యోగాలిప్పిస్తామని మోసం

నెల్లూరు(నేర విభాగం), న్యూస్‌టుడే: సింగపూర్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి మోసం చేసిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల కథనం మేరకు.. నెల్లూరు డ్రైవర్స్ కాలనీలో షఫీ అహ్మద్ నివాసం ఉంటున్నారు. ఆయనకు మూడేళ్ల క్రితం తెలంగాణ రాష్ట్రం సికింద్రాబాద్‌కు చెందిన షేక్ అహ్మద్ మొహిద్దీన్ పరిచయమై విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తుంటానని నమ్మబలికాడు. ఆరు నెలల క్రితం సింగపూర్‌లోని షిప్‌యార్డులో ఉద్యోగాలు ఇప్పిస్తానని షఫీ అహ్మద్, ఆయన కుమారుడు అంజాద్, అల్లుడు మీరా మొహిద్దీన్‌ను నమ్మించి పలు దఫాలుగా రూ. 7.50 లక్షలు ఫోన్ పే చేయించుకుని, వారి ఒరిజినల్ పాస్‌పోర్టులు, సర్టిఫికెట్లను తీసుకున్నాడు. నెలలు గడుస్తున్నా ఉద్యోగం విషయం తేల్చకపోవడంతో బాధితులు అహ్మద్ మొహిద్దీన్‌ను ఫోనులో నిలదీశారు. ఇటీవల ఆయన ఫోన్ నంబరును మార్చేశారు. మోసపోయినట్లు తెలుసుకున్న బాధితులు శుక్రవారం వేదాయపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అక్రమ రవాణా నిరోధానికి చెక్ పోస్టు
'న్యూస్‌టుడే'తో డీఎస్వో విజయకుమార్

న్యూస్‌టుడే, నెల్లూరు(కలెక్టరేట్)

జిల్లాలో చౌక బియ్యం అక్రమ రవాణా నిరోధానికి చర్యలు చేపడుతున్నట్లు డీఎస్వో ఎన్.విజయకుమార్ తెలిపారు. గ్యాస్ సిలిండర్ల డెలివరీకి సొమ్ము వసూలు చేసినా చర్యలు తీసుకుంటామన్నారు. 'న్యూస్‌టుడే' ముఖాముఖిలో ఆయన పారదర్శకంగా సరకుల పంపిణీ, పోర్టబులిటీ, ఈకేవైసీ నమోదు తదితరాలను వివరించారు. ఆ విషయాలు ఆయన మాటల్లోనే...

వలస వెళితే పోర్టబులిటీ ద్వారా..

జిల్లాలో 7,21,524 తెల్లరేషన్ కార్డులు ఉండగా- 20,04,581 మందికి ప్రతినెలా బియ్యం అందిస్తున్నాం. 1513 చౌక దుకాణాల ద్వారా 10,953.39 మెట్రిక్ టన్నుల పంపిణీ జరుగుతోంది. తాత్కాలిక వలస వెళ్లినవారు.. పోర్టబులిటీ ద్వారా సమీపంలోని దుకాణాల్లో బియ్యం పొందొచ్చు. రేషన్ బియ్యం అక్రమ రవాణా అడ్డుకునేందుకు వెంకటాచలం వద్ద కొత్తగా చెక్‌పోస్టు ఏర్పాటు చేశాం. డీలర్లపైనా నిఘా ఉంచాం. ఎక్కడా అక్రమాలకు తావు లేకుండా వినియోగదారులకు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం.

ఫిర్యాదు చేస్తే చర్యలు

జిల్లాలో మొత్తం 8,41,784 గ్యాస్ కనెక్షన్లు ఉండగా.. ఇప్పటి వరకు రూ. 6,29,32,693 నిధులు లబ్ధిదారుల ఖాతాల్లో జమయ్యాయి. డెలివరీ బాయ్స్ ఎవరైనా అదనంగా సొమ్ము వసూలు చేస్తుంటే.. సంబంధిత డీలర్‌కు, మాకు ఫిర్యాదు చేయవచ్చు. పట్టణాల్లో 5 కి.మీ.లోపు వరకు సిలిండర్ సరఫరాకు రుసుం చెల్లించాల్సిన అవసరం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో 15 కి.మీ.కు పైబడితేనే నిర్ణీత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది.

కొత్త కార్డులకు 27,514 దరఖాస్తులు

కొత్త రేషన్‌కార్డులు, పేర్ల తొలగింపు, చిరునామా మార్పు తదితరాలకు 2,04,256 దరఖాస్తులు రాగా.. వాటిలో సభ్యుల చేర్పునకు 1,27,650, తొలగింపునకు 18,353, కొత్త రేషన్‌కార్డులకు 27,514 దరఖాస్తులు వచ్చాయి. 94,996ను పరిశీలించి.. మంజూరు చేశాం. బియ్యం కార్డుల అందజేత నిరంతర ప్రక్రియ. సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు.

సందర్భమేదైనా ఈనాడు ను చేసుకోండి వేదిక
మీ బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు ఈనాడులో ప్రకటనల ద్వారా తెలియజేయండి
ఈనాడు క్లాసిఫైడ్స్
లీగల్ ప్రకటనలు
వేడుక ఏదైనా.. ఈనాడు ను చేసుకోండి వేదిక
జన్మదిన శుభాకాంక్షలు
వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు
అంత్యక్రియలు, పెద్దకర్మ, జయంతి
ఈనాడు యాడ్స్ ద్వారా తెలియజేయండి
జి.ఎస్.టి. 5% అదనం
ప్రకటనల కొరకు సంప్రదించండి: 800 800 1790

శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

రిజిస్టర్డ్ ఆఫీస్: శ్రీ టవర్స్, ప్లాట్ నెం.14ఎ, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండి, చెన్నై-600032, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ రాష్ట్రాలకు పరిపాలనా కార్యాలయం: డి.నెం.3-6-478, 4వ అంతస్తు, ఆనంద్ ఎస్టేట్ లిబర్టీ రోడ్డు, హిమాయత్‌నగర్, హైదరాబాద్ - 500029, వెబ్‌సైట్: www.shriramfinance.in. బ్రాంచ్ కార్యాలయము : డి.నెం.14/16, 1వ అంతస్తు, ఐసిఎస్‌రోడ్డు, గూడూరు, తిరుపతి జిల్లా - 524101

డిమాండ్ నోటీసు

సెక్యూరిటైజేషన్ & రీకన్‌స్ట్రక్షన్స్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెస్ట్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం, 2002 లోని సెక్షన్-13(2) క్రింద డిమాండ్ నోటీసు

శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ (గతంలో శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ లిమిటెడ్‌గా ఉండి శ్రీరామ్ ట్రాన్స్‌పోర్టు ఫైనాన్స్ లిమిటెడ్‌తో విలీనమైన తరువాత ఎన్‌సిఎల్‌టీ బెంచ్-2 చెన్నై తేది: 09.11.2022వారి ఆదేశాలతో శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ గా రూపాంతరం చెందిన తర్వాత కార్పొరేట్ ఫైనాన్స్ మంత్రిత్వ శాఖ లేఖ తేది: 30.11.2022 ద్వారా శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్‌గా పేరు మార్పునకు ఆమోదము లభించినది) ఈ కంపెనీ కంపెనీల చట్టం, 2013 క్రింద రిజిష్టరు కాబడినది మరియు ఆర్‌బిఐ నందు కూడా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ వ్యాపార కార్యకలాపాలు నిర్వహించుటకు రిజిష్టరు కాబడి వారి **రిజిష్టరు కార్యాలయం: శ్రీ టవర్స్, ప్లాట్ నెం.14ఎ, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండి, చెన్నై-600032 నందు నమోదు కాబడినదని తెలియజేయడ మైనది. బ్రాంచ్ కార్యాలయము: గూడూరు**

ఈక్రింద పేర్కొన్న రుణగ్రహీత /సహరుణగ్రహీతలు / గ్యారంటీదారులు శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఎస్ఎఫ్ఎల్) వారి వద్ద రుణ సౌకర్యము పొంది ఉన్నారు. రుణ సౌకర్యము పొందిన తర్వాత సదరు రుణగ్రహీతలు/ గ్యారంటీదారులు రుణము మరియు దానిపై వడ్డీని తిరిగి చెల్లించుటలో పలుమార్లు విఫలమైనారు.కావున సదరు అకౌంట్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా నియమ నిబంధనలు అనుసరించి నిరర్ధక ఆస్తులుగా వర్గీకరించబడినది. తదుపరి శ్రీరామ్‌ఫైనాన్స్ లిమిటెడ్ (ఎస్ఎఫ్ఎల్) యొక్క అధీకృత అధికారి గారు సెక్యూరిటీ మరియు ఆర్థిక ఆస్తుల పునర్నిర్మాణం మరియు భద్రతా చట్టం, 2002 నిబంధన క్రింద సెక్యూరిటైజేషన్ మరియు రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ మరియు ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం, 2002 (సదరు యాక్ట్) మరియు దాని ద్వారా ఆపాదించబడిన అధికారాలను బట్టి రూలు 3తో చదువబడిన సెక్షన్ 13(2) ప్రకారం సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) నియమాల (పేర్కొన్న నియమాలు) ను అనుసరించి ఋణగ్రహీత / గ్యారంటీదారులు /తనఖాదారులకు డిమాండ్ నోటీసును మరియు దానిపై అంగీకరింపబడిన వడ్డీ రేటుతో పాటు ఉత్పన్నమగు ఖర్చులు, ఇతర ఛార్జీలను నోటీసు అందుకున్న 60 రోజులలోపు చెల్లించవలసినదిగా కోరి వున్నారు.

వారు చివరగా తెలిపిన అడ్రసుకు జారీ చేసిన సదరు నోటీసు వారికి చేరక రిటర్న్ అయినది. కావున ఇందుమూలముగా పబ్లిక్ నోటీసు ద్వారా వారికి సదరు విషయము తెలియజేయడమైనది. సదరు చట్టములో సెక్షన్ 13 యొక్క సబ్‌సెక్షన్(8) ద్వారా రుణగ్రహీతకు తెలియజేయడమేమనగా సెక్యూర్డ్ ఆస్తులను విడిపించుకొనుటకు గల అవకాశమును వారి దృష్టికి తీసుకురావడమైనది.

రుణగ్రహీతలు, సహ రుణగ్రహీతలు, గ్యారంటీదారుల పేర్లు మరియు చిరునామా

1) **మెస్సర్స్ శ్రీరామ ఎంటర్‌ప్రైజెస్, రెప్ బై ఇట్స్ ప్రొప్రయిటర్ శ్రీ ఎస్.శ్రీనివాసుల** తండ్రి ఎన్.నారాయణశెట్టి, డి.నెం.3/4/12, బందిలదొడ్డి వీధి, చిన్న దర్గా వీధి, నాయుడుపేట మండలం, నెల్లూరు జిల్లా - 524126
2) **శ్రీ ఎన్.శ్రీనివాసులు (చనిపోయినారు),** తండ్రి ఎన్.నారాయణశెట్టి
3) **ఎన్.సంగమేశ్వరరావు** తండ్రి ఎన్.నారాయణశెట్టి, డి.నెం.3/4/12, బందిలదొడ్డి వీధి, చిన్న దర్గా వీధి, నాయుడుపేట మండలం, నెల్లూరు జిల్లా - 524126
4) **సి.హెచ్.చెంచులక్ష్మి (చనిపోయినారు)** భర్త వెంకటేశ్వర్లు
5) **కె.వెంకటేశ్వర్లు** తండ్రి సుబ్రమణ్యం, రాజగోపాలపురం, నాయుడుపేట మండలం, నెల్లూరు జిల్లా
6) **ఎన్.వాణి** భర్త ఎన్.శ్రీనివాసులు, డి.నెం.3/4/12, బందిలదొడ్డి వీధి, చిన్న దర్గా వీధి, నాయుడుపేట మండలం, నెల్లూరు జిల్లా - 524126
7) **ఎన్.మహేంద్ర** తండ్రి ఎన్.శ్రీనివాసులు, డి.నెం.3/4/12, బందిలదొడ్డి వీధి, చిన్న దర్గా వీధి, నాయుడుపేట మండలం, నెల్లూరు జిల్లా - 524126
8) **ఎన్.గాయత్రి** తండ్రి ఎన్.శ్రీనివాసులు, డి.నెం.3/4/12, బందిలదొడ్డి వీధి, చిన్న దర్గా వీధి, నాయుడుపేట మండలం, నెల్లూరు జిల్లా - 524126
9) **ఎన్.నారాయణ** తండ్రి ఎన్.శ్రీనివాసులు, డి.నెం.3/4/12, బందిలదొడ్డి వీధి, చిన్న దర్గా వీధి, నాయుడుపేట మండలం, నెల్లూరు జిల్లా - 524126
10) **కె.ప్రసూన** తండ్రి వెంకటేశ్వర్లు, డి.నెం.3/4/12, బందిలదొడ్డి వీధి, చిన్న దర్గా వీధి, నాయుడుపేట మండలం, నెల్లూరు జిల్లా - 524126
11) **కె.మల్లిక** తండ్రి వెంకటేశ్వర్లు, డి.నెం.3/4/12, బందిలదొడ్డి వీధి, చిన్న దర్గా వీధి, నాయుడుపేట మండలం, నెల్లూరు జిల్లా - 524126
12) **కె.సుకన్య,** తండ్రి వెంకటేశ్వర్లు, డి.నెం.3/4/12, బందిలదొడ్డి వీధి, చిన్న దర్గా వీధి, నాయుడుపేట మండలం, నెల్లూరు జిల్లా - 524126
13) **కె.కాశి** తండ్రి వెంకటేశ్వర్లు, డి.నెం.3/4/12, బందిలదొడ్డి వీధి, చిన్న దర్గా వీధి, నాయుడుపేట మండలం, నెల్లూరు జిల్లా - 524126

(6,7,8,9 వారలు చనిపోయిన నెం.2 యొక్క వారసులు మరియు 10,11,12,13 వారలు చనిపోయిన నెం.4 యొక్క వారసులు మరియు 5& 6 వారలు కూడా చనిపోయిన నెం.4 వారలకు వారసులు మరియు రికార్డులలో ఇదివరకే గ్యారంటార్లుగా వున్నారు)

ఎన్‌పిఏ తేది: 14.07.2013 **డిమాండ్ నోటీసు తేది: 21.06.2025**
ఋణ మొత్తం రూ.25,00,000 (ఇరవై ఐదు లక్షల రూపాయలు మాత్రమే)
అగ్రిమెంటు నెం: GUDRBTF1203290018
డిమాండ్ నోటీసు అమౌంట్: రూ1,72,49,957/- (ఒక కోటి డెబ్బై రెండు లక్షల నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఏడు రూపాయలు మాత్రమే)

స్థిరాస్తి వివరములు

ఎన్.శ్రీనివాసులు (చనిపోయినారు) తండ్రి ఎన్.నారాయణశెట్టి, ఎన్.సంగమేశ్వరరావు తండ్రి ఎన్.నారాయణశెట్టి, & సి.హెచ్.చెంచులక్ష్మి (చనిపోయినారు) భర్త వెంకటేశ్వర్లు పేరున డాక్యుమెంట్ నెం. 705/2012, తేది: 28.03.2012

1వ అయిటం: నెల్లూరుజిల్లా, గూడూరు రిజిస్ట్రేషన్ జిల్లా, నాయుడుపేట సబ్ జిల్లా, నాయుడుపేట మండలం, విన్నమాల మజరా, నాయుడుపేట గ్రామ పంచాయతీ & గ్రామలెక్కదాఖలా, వార్డునెం.3, బ్లాక్ నెం.4, బందిలదొడ్డి వీధి, టెర్రేస్ కలిగిన ఇంటి యొక్క విస్తీర్ణం 20 అంకణముల 45 చ.అ. ఇందున 13 అంకణములు లేదా 97 1/2 చ.మీల టెర్రేస్ బిల్డింగ్ అన్ని ఫిక్చర్లు మరియు ఫిట్టింగులతో సహా. **2936.చ.అ.లకు హద్దులు:**తూర్పు: పంచాయతీ బోర్డు లేన్, పడమర: పంచాయతీబోర్డు లేన్ ఉత్తరం: ఈ ఆస్తికి మరియు విన్నమాల రాధాక్రిష్ణయ్య ఇంటి మధ్య వున్న జాయింట్ గోడలో 1/2 వాటా. దక్షిణం: ఈ ఆస్తికి మరియు గాదిరెడ్డి నరసింహులు ఇంటి మధ్య వున్న జాయింట్ గోడలో 1/2 వాటా.

2వ అయిటం: పైన తెలిపిన ఐటం నెం.1లోని 20 అంకణముల 45 చ.అ. స్థలంలోని 13 అంకణములలో నిర్మాణం మరియు మిగిలిన 7.75అంకణములు 3 అంతస్తుల బిల్డింగ్ ఒక్కొక్క అంతస్తు విస్తీర్ణం 558 చ.అ. పీర్లారిగుడి వీధికి తూర్పు వైపు నున్న డి.నెం.3-4-12, హెచ్ఎస్‌సి నెం.12089, 9179, 4618, 9178 హద్దులు: తూర్పు: రోడ్డు-18 అ, పడమర: చందులూరు చెంచులక్ష్మి నీలిశెట్టి రామపందు మరియు నీలిపందు సంగమేశ్వరరావు ఇంటికి మరియు ఈ ఆస్తికి మధ్య వున్న జాయింట్ గోడ - 18అ. ఉత్తరం: విన్నకోట రాధాక్రిష్ణయ్య ఇల్లు మరియు ఈ ఆస్తికి మధ్యనున్న జాయింట్ గోడ -31అ. దక్షిణం: దర్శి వెంకటనారాయణ ఇల్లు మరియు ఈ ఆస్తికి మధ్యనున్న జాయింట్ గోడ - 31అ.

ఈ పరిస్థితులలో రుణగ్రహీతలు, సహ రుణగ్రహీతలు మరియు గ్యారంటీదారులకు తెలియజేయడమేనగా ఈ పత్రికా ప్రకటన వెలువడిన రోజు నుండి 60 రోజులలోపు పైన పేర్కొన్న ఋణ మొత్తము భవిష్యత్ వడ్డీతోపాటు మరియు ఇతర ఖర్చులను చెల్లించ వలెను. 60 రోజుల వ్యవధి దాటిన తర్వాత సెక్యూరిటైజేషన్ మరియు రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ మరియు ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం, 2002 యొక్క సెక్షన్ 13(4)ను అనుసరించి రుణగ్రహీత, తనఖాదారుకు చెందిన సెక్యూర్డ్ ఆస్తులను స్వాధీనపరచుకొనుటకు చర్యలు చేపట్టబడునని తెలియ జేయడమైనది.

సదరు చట్టంలోని సెక్షన్13(13) ను అనుసరించి రుణగ్రహీతకు చెందిన సెక్యూర్డ్ ఆస్తులపై మా సంస్థ ముందస్తు అనుమతి లేకండా ఇతరులకు బదలాయించుట, అమ్మకము మరియు లీజుకు ఇవ్వడం ఇంకా ఏ ఇతర లావాదేవీలు చేయరాదని తెలియజేయడమైనది.

సం/- అధీకృత అధికారి,
శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

(c) eenadu

నిర్లక్ష్యం.. ప్రమాదాలకు కారణం

స్థానిక ఎస్టీకాలనీకి వెళ్లే మార్గంలో సిమెంటు రోడ్డుకు అడ్డుగా మధ్యలో శిథిలమైన చేతిపంపు ప్రమాదకరంగా ఉంది. రోడ్డు నిర్మాణ సమయంలో సంబంధిత గుత్తేదారు నిర్లక్ష్యం వహించడంతో దానిని తప్పించుకుని వెళ్లేందుకు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. - **న్యూస్‌టుడే, కలిగిరి**

ప్రారంభించినా... ప్రయోజనం శూన్యం

లింగసముద్రం తహసీల్దారు కార్యాలయ ఆవరణలో నిర్మించిన డిజిటల్ లైబ్రరీ నిరుపయోగంగా మారింది. గతంలో రూ.లక్షల వ్యయంతో నిర్మించి ప్రారంభించినా.. సౌకర్యాల కల్పనలో మాత్రం అధికారులు అలసత్వం వహించడంతో అక్కడకు రావడానికి పాఠకులు విముఖత చూపుతున్నారు. అధికారులు స్పందించి ఉపయోగంలోకి తీసుకురావాలని కోరుతున్నారు. - **న్యూస్‌టుడే, లింగసముద్రం**

గోతుల రోడ్డు..చోదకులకు ఇక్కట్లు

వింజమూరు- ఆత్మకూరు రహదారి వెంబడి అంచులు దెబ్బతిని గుంతలు ఏర్పడ్డాయి. చిన్నపాటి వర్షానికే వాటిలో నీరు నిలిచి రాకపోకలకు అవస్థలు పడుతున్నామని పలువురు ద్విచక్రవాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ఆర్అండ్‌బీ ఏఈ షేక్ ఫయాజ్ మాట్లాడుతూ రోడ్డు విస్తరణకు అంచనాలు వేసి ఉన్నతాధికారులకు పంపామన్నారు. - **న్యూస్‌టుడే, వింజమూరు**

17 ఏళ్లుగా నిర్లక్ష్యమేనా

పొదలకూరులోని పంచాయతీ రాజ్(పీఐయూ) సబ్ డివిజన్ కార్యాలయం గత 17 ఏళ్లుగా నెల్లూరులోనే నిర్వహిస్తున్నారు. కొన్నేళ్లుగా ఇక్కడి కార్యాలయానికి ఎవరూ రావడం లేదు. అప్పట్లో కార్యాలయానికి కేటాయించిన వాహనాలు తుప్పు పడుతున్నాయి. వీటిలో విష సర్పాలు చేరి స్థానికంగా నివాసముండే ఇళ్లలోకి వస్తుండటంతో భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు స్పందించి వాటిని వేలం వేయడం లేదా అక్కడి నుంచి తొలగించాలని పలువురు కోరుతున్నారు. - **న్యూస్‌టుడే, పొదలకూరు**

నైపుణ్యాలతోనే ఉన్నతి

ఆధునిక పరిజ్ఞానం, నైపుణ్యం పెంపుదలతోనే విద్యార్థులు జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరగలరని అనంతపురం జేఎన్‌టీయూ ఉపకులపతి హెచ్.సుదర్శనరావు అన్నారు. శుక్రవారం కావలి పీబీఆర్ విట్స్ కళాశాల స్నాతకోత్సవ సందర్భంగా ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విద్యార్థులకు పట్టాలు అందజేశారు. విట్స్ ఛైర్మన్ దొడ్ల విద్యాధరకుమార్‌రెడ్డి, విశ్వోదయ రెక్టార్ వినయకుమార్‌రెడ్డి, ప్రొఫెసర్లు మాధవి, ఎం.శ్రీమురళి పాల్గొన్నారు. - **న్యూస్‌టుడే, కావలి**

నేత్రాలు దానం

కావలి, న్యూస్‌టుడే: వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ మన్నెమాల సుకుమార్ రెడ్డి తల్లి అన్నపూర్ణమ్మ (90) మృతి చెందారు. ఆమె నేత్రాలను నెల్లూరు పీఎల్‌రావు కంటివైద్యశాల సిబ్బంది స్వీకరించారు. శుక్రవారం కావలి ఎమ్మెల్యే డీవీ కృష్ణారెడ్డి మృతదేహాన్ని సందర్శించి నివాళి అర్పించారు.

APS RTC
పల్లె వెలుగు
టెండరు ప్రకటన
నెల్లూరు జిల్లా పరిధిలో గల ఆఫీసులు/ కార్యాలయములు/యూనిట్లు/ డిపోలలో డేటా ఎంట్రీ (DEO) పనులు ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన నిర్వహించుటకు అనుభవము, ఆసక్తి గల కాంట్రాక్టర్లు/ సంస్థలు/ మ్యాన్ పవర్ ఏజెన్సీలు నుండి సీల్డు టెండర్లు కోరబడుచున్నవి. (1) టెండరు ఫారములు డిప్యూటీ చీఫ్ పర్సనల్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వారి కార్యాలయం, నెల్లూరు నందు తేది.07-07-2025 నుండి తేది.17-07-2025 వరకు ఆఫీసు పనిదినములలో ఉ॥10.30 గం॥ల నుండి సా॥5.00 గం॥ల వరకు అమ్మబడును మరియు తేది.18-07-2025 మ॥12.00 గం॥ల వరకు అమ్మబడును. (2) పూర్తి చేసిన టెండరు ఫారములు తేది.18-07-2025న ఉ॥10.30 గం॥ల నుండి మ॥2.00 గం॥ల లోపున డిప్యూటీ చీఫ్ పర్సనల్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వారి కార్యాలయం, నెల్లూరు నందు ఏర్పాటు చేసిన టెండరు బాక్సు నందు వేయవలెను. అదేరోజు మ॥3.00 గం॥లకు టెండరుదారుల సమక్షములో టెండర్లు తెరువబడును. (3) పూర్తి వివరములకు మా వెబ్‌సైట్ :https://apsrtc.ap.gov.in లో tenders ను చూడగలరు. (4) ఎట్టి కారణము చూపకుండా టెండర్లు అంగీకరించుటకు లేదా తిరస్కరించుటకు మరియు రద్దుచేయుటకు APSRTC కి పూర్తి అధికారము కలదు.
నెం. E1/122(2)/2025-ED/NZ, తేది:02-07-2025 సం/- ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, నెల్లూరు.

ఎంపీ సహకారంతో విద్యుత్తు సమస్య పరిష్కారం

నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట) : ఉదయగిరిలో స్థానికులు ప్రస్తావించిన విద్యుత్తు సమస్యలపై ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి స్పందించారు. ఎంపీ లాడ్స్ నుంచి నిధులను మంజూరు చేశారు. సుపరిపాలన తొలిఅడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్‌తో కలిసి గురువారం ఎంపీ ఇంటింటా ప్రచారం చేశారు. ఉదయగిరి పట్టణంలోని షబ్బీర్ కాలనీలో నివాస గృహాలపై నుంచి 11కెవి/ఎల్‌టీ లైన్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్‌లను స్థల మార్పిడి చేయాలని స్థానికులు ఎంపీ, ఎమ్మెల్యేలను కోరారు. స్పందించిన ఎంపీ విద్యుత్తు శాఖ అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. విద్యుత్తు లైన్‌లు మార్పిడికి సంబంధించి రూ.7లక్షల ఎంపీ లాడ్స్ నిధులను కేటాయించారు.

జలాలు ఒడిసి పట్టేలా పనులు

అల్లూరు, న్యూస్‌టుడే: అల్లూరు డెల్టాకు వచ్చే సాగుజలాలు వృథా కాకుండా చర్యలు తీసుకుంటామని జల వనరులశాఖ ఎస్ఈ దేశనాయక్ తెలిపారు. నీటి సంఘాల ప్రతినిధులతో కలిసి ఏటీఎస్, కొండపాడు, తలమంచి, చిన్నమట్టం రెగ్యులేటర్లు పరిశీలించారు. వీటి ఆధునీకరణ పనులకు అంచనాలు తయారు చేసి, ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామని తెలిపారు. పెన్నార్‌డెల్టా ప్రాజెక్టు కమిటీ ఉపాధ్యక్షుడు బీద గిరిధర్, డీఈ పెంచలయ్య, ఏఈ సుధీర్ తదితరులు పాల్గొన్నారు.

భక్తిశ్రద్ధలతో మొహర్రం

సీతారామపురం, న్యూస్‌టుడే: సీతారామపురం కోటవీధిలోని పీర్లచావిడి, తురకపాళెం, నారాయణప్పపేట, అయ్యవారిపల్లి చావిడుల్లో పీర్లవద్ద ప్రజలు శుక్రవారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సీతారామపురంలో చిన్నసరిగె తో బాగున సీతారామపురం పీర్లు ఒప్పైప్ప ఉండి సలాం అందుకునే కార్యక్రమాన్ని నిర్వహించారు. **దుత్తలూరు, ఉదయగిరి, జలదంకి :** లక్ష్మీపురం, కమ్మవారిపాలెంలో జరుగుతున్న మొహర్రం ప్రార్థనలు భక్తి శ్రద్ధలు, నియమ నిష్ఠలతో జరుగుతున్నాయి. ఉదయగిరి పట్టణంలోని నాగులబావి వీధి, గుంత బజార్ పీర్ల చావిళ్లలో మొహర్రం ప్రార్థనలను ముస్లిం సోదరులు శుక్రవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. జలదంకిలో పీర్ల చావిడి వద్ద పీర్లను ప్రతిష్ఠించి ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులకు అన్నదానం చేశారు.

కంచర్ల రామయ్యకు దగ్గుబాటి పురందేశ్వరి నివాళి

నివాళి అర్పిస్తున్న ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి

కందుకూరు పట్టణం, న్యూస్‌టుడే: కందుకూరు ప్రకాశం ఇంజినీరింగ్ కళాశాల అధినేత కంచర్ల రామయ్య మృతికి ఎంపీ, భాజపా కేంద్ర కమిటీ సభ్యురాలు దగ్గుబాటి పురందేశ్వరి నివాళి అర్పించారు. శుక్రవారం కళాశాలలో ఆయన చిత్రపటానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, విజయ్ శ్రీనివాస్‌లను పరామర్శించి సంతాపం తెలిపారు. పారిశ్రామిక, విద్యా రంగంలో రామయ్య అందించిన సేవలు అభినందనీయమని పురందేశ్వరి అన్నారు. నాయకులు ఈదర మోహన్, ఉన్నం భాస్కర్, ఎం.వరప్రసాద్, జె.సురేష్, ఎం.భూషయ్య పాల్గొన్నారు.

మోహన్‌రెడ్డి జ్యూయలర్స్‌లో
ఆషాఢం డిస్కౌంట్ సేల్
916 KDM BIS హాల్‌మార్క్
బంగారు ఆభరణములపై తరుగు కేవలం 4.99%
వడ్డాణాలు, లాంగ్‌హారాలు, నెక్‌లాకెట్స్, చౌకర్స్, గాజులు, సరుడ్లు, చైన్లు, బ్రాస్‌లెట్స్, నల్లపూసల దండలు, జుంకీలు, డాలర్లు, ఉంగరాలు, కమ్మలు మొదలగు ఆభరణాలపై కూలీలు లేవు...
916 KDM BIS హాల్‌మార్క్
రాళ్ల ఆభరణాలపై తరుగులు, కూలీలు, రాళ్ల ఛార్జీలు లేకుండా పొందే సువర్ణ అవకాశం.
వెండి వస్తువులపై తరుగు కూలీలు లేవు.
ప్రతి ఆదివారం షాపు తెరచి ఉండును
కాకర్లవారివీధి, చిన్నబజార్, నెల్లూరు.
Cell: 9393 770 990, Ph: 0861 - 2327549

పట్టు.. పట్టించుకుంటే ఒట్టు

శిథిలావస్థలో పట్టుపరిశ్రమ గుడ్ల ఉత్పత్తి కేంద్రం

న్యూస్‌టుడే, నెల్లూరు (పద్మావతి సెంటర్)

నెల్లూరు నగరం డైకస్ రోడ్డు సెంటర్‌లో 1980 జూన్‌లో ప్రభుత్వం పట్టు పరిశ్రమ గుడ్ల ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేసింది. ఇక్కడ ఉత్పత్తి చేసిన గుడ్లు ప్రకాశం, వైఎస్సార్ కడప, కర్నూలు, చిత్తూరు తదితర జిల్లాలకు పంపించేవారు. 1995 వరకు 15 సంవత్సరాలు గుడ్ల ఉత్పత్తి కేంద్రం రైతులకు నాణ్యమైన గుడ్లు సరఫరా చేసింది. జిల్లాలో మెట్టప్రాంతాలైన ఉదయగిరి, మర్రిపాడు, అనంతసాగరం, వింజమూరు, కలిగిరి తదితర మండలాల్లో రైతులు మల్బరీ సాగు చేస్తూ లాభాలు ఆర్జించేవారు.

పెబ్రిన్ వ్యాధి రావడంతో..

2000 సంవత్సరంలో పెబ్రిన్ అనే వ్యాధి రావడంతో పట్టు పరిశ్రమ పతనం మొదలైంది. ఈ వ్యాధిని నిర్ధారించకపోవడంతో జిల్లాలో వేల ఎకరాల్లో సాగులో ఉన్న మల్బరీ విస్తీర్ణం తగ్గడం ప్రారంభమైంది. ఇప్పటికీ జిల్లాలో పది మంది అధికారులు పట్టు పరిశ్రమ సాగులో విధులు నిర్వహించారు. విధులకు రావడం మొక్కుబడిగా పని చేసి వెళ్లిపోతున్నారేగానీ సాగు పెంపుపై దృష్టి పెట్టిన దాఖలాలు లేవు.

జిల్లాకు వచ్చిన అధికారి సాగు విస్తీర్ణం తగ్గడానికి గల కారణాలు ఏమిటని క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించి నివేదికలు పంపిన దాఖలాలు లేరు. 2002 సంవత్సరంలో జిల్లాలో 1100 ఎకరాల్లో ఉన్న మల్బరీ సాగు.. ప్రస్తుతం 203 ఎకరాలకు చేరింది. ప్రభుత్వం కూడా సాగు గురించి పట్టించుకోకపోవడంతో నెల్లూరు నగరంలో ఉన్న పట్టు గుడ్ల ఉత్పత్తి కేంద్ర భవనం శిథిలావస్థకు చేరి కూలిపోయే స్థితిలో ఉంది. ప్రస్తుతం మల్బరీ సాగు చేస్తున్న రైతులు పలమనేరు, బెంగళూరు నుంచి గుడ్లు తీసుకొస్తున్నారు. కూటమి ప్రభుత్వం పరిశ్రమలపై దృష్టి పెట్టి మేలుచేయాలని రైతులు కోరుతున్నారు.

1100 నుంచి 203 ఎకరాలకు చేరిన మల్బరీ సాగు

ఒకప్పుడు ఎంతో ఆదరణ ఉన్న మల్బరీ సాగు.. నేడు కనుమరుగయ్యే స్థితికి చేరింది. ప్రభుత్వాలు పట్టించుకోక.. రైతులకు చేయూత లేక వెయ్యి ఎకరాలున్న సాగు.. 203 ఎకరాలకు పరిమితమైంది. సాగుకు ఆదరణ లేకున్నా.. పది మంది అధికారులు పనులు లేకుండా ఉన్నారు.

ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం

పట్టు పరిశ్రమ రైతులకు మార్కెట్, గుడ్ల ఉత్పత్తి కేంద్రాలు అందుబాటులో లేకపోవడం.. కూలీల రేట్లు పెరగడంతో పరిశ్రమకు ఆదరణ తగ్గింది. విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం.
– సత్యనారాయణ, జిల్లా పట్టు పరిశ్రమశాఖ అధికారి

లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి

జలదంకి, న్యూస్‌టుడే : మెగా లోక్ అదాలత్ సేవలను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని లోక్ అదాలత్ కమిటీ సభ్యుడు ఎం.మాలకొండారెడ్డి సూచించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ..నిరుపేదలు, ఎస్సీ, ఎస్టీలకు లోక్ అదాలత్‌లో ఉచిత న్యాయ సహాయం, సలహాలు ఇస్తారన్నారు.

కీటక జనిత వ్యాధులపై అప్రమత్తత తప్పనిసరి

ఉదయగిరి : కీటక జనిత వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా మలేరియా అధికారిణి హుసేనమ్మ పేర్కొన్నారు. మండలంలోని గండిపాళెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా సిబ్బంది హాజరు దస్త్రాలను పరిశీలించటంతో పాటు ల్యాబ్‌ను పరిశీలించి సిబ్బందికి సూచలిచ్చారు.

సమాచార స్రవంతి

బంగారం ధరలు

గ్రాముధర:	రూ.9,328
(3 శాతం జీఎస్టీ కలిసిన ధర)	
సవర ధర:	రూ.74,624
వెండి గ్రాము :	రూ.113.50

వెంకాబ్ కోళ్ల ధరలు

బ్రాయిలర్ (రైతుధర)	100
రిటైల్	122
లేయర్	112
బ్రాయిలర్స్	176
బ్రాయిలర్స్ స్కిన్‌లెస్	201
లేయర్ మాంసం	190
నెల్లూరు పౌల్ట్రీ అసోసియేషన్	
బ్రాయిలర్	116
లేయర్	112
బ్రాయిలర్స్	212
బ్రాయిలర్స్ స్కిన్‌లెస్	234
లేయర్ మాంసం	190

దంతాలు లేవా?
అన్ని రకాల ఆహార పదార్థాలు తినలేకపోతున్నారా?
ఇంప్లాంట్స్‌తో దృఢమైన పళ్ళు మీ సొంతం చేసుకోండి
డా. కవిత రెడ్డి గారు
ఉచిత దంత చికిత్సలు: EHS (ఎంప్లాయిస్ హెల్త్) కార్డు, CGHS & ఆరోగ్య భద్రత ద్వారా
EMI సౌకర్యం కలదు
Dr. Kiran's SMILE GROUP of Dental Hospitals Pvt. Ltd.
Andhra Pradesh | Telangana | Karnataka | Kuwait
KALYANI ADS
RTC బస్టాండ్ దగ్గర, రమేష్ రెడ్డి నగర్, నెల్లూరు
కాల్: 92464 34447

మినీ అంగన్‌వాడీలకు మోక్షం

పూసల కాలనీలోని మినీ అంగన్‌వాడీ

న్యూస్‌టుడే, దుత్తలూరు, ఉదయగిరి: మినీ అంగన్‌వాడీలను ప్రధాన(మెయిన్) కేంద్రాలుగా మార్చాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. దీనికితోడు ఇటీవల కార్యకర్తల ఉద్యోగ విరమణ సొమ్ము రూ.50 వేల నుంచి రూ.1.20 లక్షలకు పెంచడంతో పాటు, మట్టి ఖర్చుల కింద రూ.15 వేలు చెల్లించేలా చర్యలు చేపట్టింది.

జిల్లాలో ప్రస్తుతం 229 మినీ అంగన్‌వాడీలున్నాయి. వీటిలో అర్హత ఉన్న వాటిని అప్‌గ్రేడ్ చేయనున్నారు. జనాభా, హాజరయ్యే పిల్లల సంఖ్యనుబట్టి మార్పు చేయనున్నారు. దీంతో మినీ అంగన్‌వాడీ కార్యకర్తలను ప్రధాన అంగన్‌వాడీ కార్యకర్తలుగా పరిగణింపబడతారు. అయితే వీరు కచ్చితంగా పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఇప్పుడిస్తున్న నెలకు రూ.7 వేల వేతనం కాస్త రూ.11,500లకు పెరగనుంది. వీటిలో సహాయకులను సైతం ప్రభుత్వం నియమిస్తుంది. దీంతో బాలింతలు, గర్భిణులు, చిన్నారులకు పౌష్టికాహారం సక్రమంగా పంపిణీ చేయడంతో పాటు పిల్లలకు ఆటపాటలతో కూడిన విద్య అందించేందుకు వీలుపడుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే తమ సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టడంతో అంగన్‌వాడీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

జిల్లాలో వివరాలు ఇలా..

ఐసీడీఎస్ ప్రాజెక్టులు:	12
అంగన్‌వాడీ కేంద్రాలు:	2,934
మెయిన్ : 2,705, మినీ :	229
ఆరేళ్లలోపు చిన్నారులు:	1,11,369
గర్భిణులు :	12,871
బాలింతలు :	10,712

నివేదిక పంపిస్తాం

హేనాసుజన్, ఐసీడీఎస్ పీడీ

ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావాల్సి ఉంది. వచ్చిన వెంటనే మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు చేపడతాం. జిల్లాలోని మినీ అంగన్‌వాడీలను పరిశీలించి అర్హత ఉన్న వాటిని గుర్తించి ప్రభుత్వానికి నివేదిక పంపిస్తాం.

వేర్వేరు ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు

వరికుంటపాడు, న్యూస్‌టుడే: మండల పరిధిలో వేర్వేరు ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ప్రకాశం జిల్లా పామూరు నుంచి స్వగ్రామమైన దుత్తలూరు మండలం కొత్తపేటకు చెందిన బర్రె రవి, తాళ్లూరి చిన్న ద్విచక్ర వాహనంపై వెళుతుండగా వరికుంటపాడు సమీపంలో జాతీయ రహదారిపై ప్రమాదవశాత్తు వాహనం బోల్తాపడడంతో తీవ్ర గాయాలయ్యాయి. వారిని స్థానికులు 108 వాహనంలో ఉదయగిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కనియంపాడుకు చెందిన బిజ్జం కృష్ణారెడ్డి బైకుపై వరికుంటపాడు నుంచి వెళుతుండగా అదుపుతప్పి గాయాలపాలయ్యారు.

చికిత్స పొందుతూ మృతి

దగదర్తి,న్యూస్‌టుడే: రహదారి ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి(40) శుక్రవారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. వారి కథనం మేరకు.. గత బుధవారం జాతీయ రహదారిపై కావలివైపు ఓ వ్యక్తి వెళుతుండగా.. సున్నపుబట్టి వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. హైవే మొబైల్ సిబ్బంది ప్రాథమిక చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం నెల్లూరులోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

ట్రాక్టర్లపై కేసు నమోదు

కందుకూరు గ్రామీణం: రహదారులపై వాహనదారులకు అసౌకర్యం కలిగిస్తూ కర్రల రవాణా చేస్తున్న ట్రాక్టర్లపై కేసు నమోదు చేసినట్లు గ్రామీణ ఎస్సై బాల మహేంద్రనాయక్ తెలిపారు. పట్టణ పరిసరప్రాంతాల నుంచి ట్రక్కులకు మించి వెడల్పుగా కర్రలలోడుతో వస్తున్న నాలుగు ట్రాక్టర్లపై శుక్రవారం కేసు నమోదు చేశారు.

నాటు సారా పట్టివేత

కావలి, న్యూస్‌టుడే: బోగోలు మండలం చెంచు లక్ష్మీపురం గ్రామం వద్ద 15 లీటర్ల నాటుసారాను శుక్రవారం ఓ మహిళ వద్ద నుంచి కావలి ఎక్సైజ్, ప్రొహిబిషన్ సీఐ సుంకర శ్రీనివాస్ స్వాధీనం చేసుకున్నారు. మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఆమె భర్త పరారైనట్లు వెల్లడించారు. దాడులో ఇన్‌స్పెక్టర్ అనిత, సిబ్బంది పాల్గొన్నారు.

మహిళపై దాడి

జలదంకి : ఆటోలో వెళ్తున్న మహిళపై దాడి చేసిన సంఘటన జువ్విచెట్ల పాలెం వద్ద గురువారం రాత్రి జరిగింది. ఎస్సై లతీపున్నీసా వివరాల మేరకు.. కమ్మవారిపాలేనికి చెందిన రాజేశ్వరి గురువారం కుమార్తెను ఆత్మకూరు గురుకుల పాఠశాలలో వదిలి ఇంటికి వస్తూ తొమ్మిదోమైలు సెంటర్‌లో బస్సు దిగారు. అనంతరం ఆటోలో బయలు దేరారు. ఈ క్రమంలో పాత కక్షల నేపథ్యంలో వేణుగోపాల్ దుర్భాషలాడుతూ దాడి చేసి గాయపరిచాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

వృద్ధురాలి ఆత్మహత్యాయత్నం

సీతారామపురం : మతిస్థిమితం లేకపోవడంతోపాటు అనారోగ్య సమస్యలతో వెంకటసుబ్బమ్మ(67) అనే వృద్ధురాలు శుక్రవారం పడమటి రొంపిదొడ్లలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తలకురాసుకునే రంగు తాగారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని ఆమెను 108 వాహనంలో ఉదయగిరి ప్రభుత్వఆసుపత్రికి తరలించారు.

EENADU
e Classifieds

EDUCATION

COACHING CENTRES
A Well Known Coaching Center at B.V. Nagar Require Teachers for Hindi-1, Study Hour-1, Contact: 99599 22164, 99858 41390

HOME TUITIONS
Maths / English Home Tuitions చెప్పబడును. 6-10th CBSE / State Syllabus with Strong Foundation / Concept Clarity / Exam Success. Ph:9676992145

REAL ESTATE
అతి తక్కువ ధరలలో ఇండ్లు, స్థలాలు, వెంచర్లకు, ఫామ్ హౌస్‌లకు అనువైన పొలములు అమ్మబడును. స్థిరాస్తులపై రుణ సౌకర్యం కలదు. సంప్ర. ✆ 98664 35396, 96037 90079

FLAT FOR SALE
Flat No 307, Rohitha Paradise, B Block, Opp: KIMS Hospital, 1700Sft, 1Car Parking, 34.624 S/y. Cont: 9440055664

నెల్లూరు సిటీ ఆత్మకూరు బస్టాండ్ సమీపంలో అపార్టుమెంట్ 3rd ఫ్లోర్‌లో 1560 s.ft. గల 3 BHK Flat 40 లక్షలకే అమ్మకానికి కలదు. కొనదలచిన వారు వివరాలకు సంప్రదించండి. ✆ 94415 82575

★ పెద్దచెరుకూరు (అల్లీపురం) సిరిగార్డెన్‌లోని గణేష్ సాగర్ అపార్ట్‌మెంట్‌లో 2 BHK East & West ఫేస్ ఫ్లాట్స్ (1300 Sft) అమ్మబడును. మర్రి శీనయ్య. ✆ 97019 04999, 96184 84822

HOUSE FOR SALE
విజయవాడ గన్నవరం దగ్గర NH-16 హైవేని ఆనుకుని 60 అ॥ రోడ్డు తూర్పు పేసింగ్ ఒక్కొక్క ఫ్లోరు 2000 Sq.Ft.తో 466 చ॥గ॥లలో G+3 Triplex బిల్డింగ్ అమ్మకమునకు కలదు. ✆ 88774 58888.

PLOT FOR SALE
కోవూరులోని పాటూరు రోడ్ లో గల DTCP లేఔట్ నందు 23 అం. ప్లాట్లు అన్ని వసతులతో అమ్మకానికి కలవు. Ph: 9380544418

నెల్లూరు, గూడూరుకి అతి దగ్గరలో ఇల్లు కట్టుకోడానికి లేదా పెట్టుబడికి గేటెడ్ కమ్యూనిటీలో వాటర్, కరెంటు, రోడ్ల సౌకర్యాలతో నుడా అప్రూవ్డ్ ప్లాట్స్ కలవు. బ్యాంక్ లోన్. ✆ 90597 80760

JOBS
Wanted Fresher / Exp Business Development Manager / Counsellor in Nellore. Attractive Salary. Contact : 8333872869

Earn Extra Income online through Work from Home in Wellness Industry. 101, SF Res. Rd # 4, B.Hills, Hyd. ✆ 8919664679, 8309909749

ప్రముఖ E-Kart's నందు అర్జెంటుగా వర్క్ చేయుటకు స్త్రీ/ పురుషులు కావలెను అర్హత 10-డిగ్రీ జీతం 15000 నుంచి online కలదు. 79756 91563.

R.K. GRAND Guest Innలో (అపోలో హాస్పిటల్ ఎదురు, నెల్లూరు) రిసెప్షనిస్ట్ కావలెను. మంచి జీతం ఇవ్వబడును. సంప్ర: ✆ 81432 19219

శ్రీ వెంకటేశ్వర ఫైనాన్స్ నెల్లూరు బ్రాంచ్ నందు పని చేయుటకు కలెక్షన్ మేనేజర్స్, ట్రైని మేనేజర్లు, కలెక్షన్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. ఫైనాన్స్ రంగంలో అనుభవం గలవారికి ప్రాధాన్యత. సంప్ర: 99898 66066

లోటస్ హాస్పిటల్ నందు పనిచేయుటకు డ్యూటీ డాక్టర్లు, సీనియర్ నర్సింగ్ స్టాఫ్ మరియు డ్రైవరు కావలెను. పొగతోట, నెల్లూరు. Contact : 9121282909

శ్రీ బాలాజీ సర్వీసెస్ నెల్లూరు నందు పనిచేయుటకు అనుభవం గల కలెక్షన్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. Cont: ✆ 92814 44699, 92814 44701.

ప్రముఖ కంపెనీ తరపున పనిచేయుటకు బిజినెస్ డెవలప్‌మెంట్ మేనేజర్స్ & మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. వయస్సు: 22-30 సం॥లోపు. విద్యార్హత 10th/ ఏదైన డిగ్రీ. ✆ 79890 48868

కావలెను. ఇంటి వద్దనే ఉంటూ ఇంటిపని, వంటపని (వెజిటేరియన్), సెక్యూరిటీ గార్డ్ గా ఉండే భార్య, భర్తలు కావలెను. వసతి మరియు ఆకర్షణీయమైన జీతం ఇవ్వబడును. Contact: 72072 16528, 72072 16530

Wanted Lectures for Degree College. Subjects : Computer Science, Accounts, Reasoning, Arithmetic. Salary 25000 to 35000 thousand. Contact No. 79934 99360

FACULTY/ TEACHERS
Wanted teachers to teach Primary English, Hindi and High School English, Maths in reputed School. Contact No. ✆ 8985583305

అధిక స్పందనలు పొందండి. వాహనాలు అమ్మకం, ఉద్యోగాల భర్తీ, ఇళ్లు, ప్లాట్లు, స్థలాలు అమ్మకాలు, కొనుగోళ్లు, ఇళ్లు, షాపులు, ప్లాట్లు అద్దెకు మరియు అన్ని రకాల బిజినెస్ వ్యవహారాలు... వివరాలకు..
B/W 5 లైన్ల ప్రకటన రూ. 470/- మాత్రమే
నెల్లూరు 80080 01790
మీ చిన్నారులకు పుట్టినరోజు శుభాకాంక్షలు ఈనాడు ద్వారా తెలపండి.
B&W : రూ. 600 Colour : రూ. 800
ప్రకటనలపై 5% GST వర్తించును

గమనిక: క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తా పత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటన దారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

ఈ కాలువ ఎవ్వరికీ పట్టదా

న్యూస్‌టుడే, కందుకూరు గ్రామీణం

పలుకూరు నుంచి వెళ్లే పంట కాలువ ఇది. దీని పరిధిలోని సాగుభూమిలో కొందరు నివాసాలు ఏర్పాటు చేసుకోవడం, జామాయిల్ వేయడం వల్ల నీటి పారుదల అవసరం తగ్గింది. దశాబ్దాల క్రితం గ్రామంలో నిర్మించిన మురుగు కాలువను దీనికి అనుసంధానం చేయడంతో ఏటా వర్షాకాలంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దోమల తీవ్రత అధికంగా ఉండడంతో స్థానికులు జ్వరాల బారిన పడుతున్నారు. ఐదేళ్ల క్రితం ఒకరు మరణించిన సమయంలో అధికారులు హడావుడి చేసి కాలువలో బ్లీచింగ్ చల్లి మమ అనిపించటం మినహా ఎలాంటి చర్యలు లేవు.

● ఈ కాలువను శుభ్రం చేయించాలని నీటిపారుదలశాఖ అధికారులను కోరితే అది పంచాయతీలో ఉందని వారే చర్యలు తీసుకోవాలని అధికారులు చెబుతున్నట్టు గ్రామస్థులు పేర్కొంటున్నారు. పంచాయతీ సిబ్బంది అడిగితే ఇరిగేషన్ కాలువలో మేమేమి చేయగలమంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఓ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుకు గ్రామస్థులు ఈ సమస్యను తెలియజేయడంతో శుభ్రం చేయించి నీరు దిగువకు వెళ్లేలా చూడాలన్నారు. దీంతో కొందరు ట్రాక్టర్లతో మట్టిని తీసుకువచ్చి కాలువలను పూడ్చివేస్తున్నారు. వర్షాలు పడితే నీరు ఇళ్లలోకి వస్తాయని లోతట్టులో ఉన్న నివాసాల వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులతో చర్చించి చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో రత్నజ్యోతి తెలిపారు.

మట్టి, పిచ్చిమొక్కలతో పంట కాలువ

కావలి

• కావలి • ఉదయగిరి • కందుకూరు

కావలి సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) వారి కోర్టులో

E.P.No. 48/2018
O.S.No. 83/2013

మేడం పెంచల నరశింహారెడ్డి ... పిటిషనరు / డిక్రీ హోల్డరు

వర్సస్

1) ఊసా ధనలక్ష్మి 2) ఊసా మనోహర్ 3) ఊసా అఖిల 4) ఊసా ఆదిలక్షమ్మ (Died) 1,2,3 వారలు వారసులుగా గుర్తించబడివున్నారు

... రెస్పాండెంట్స్ / జడ్జిమెంటు డెటార్స్

వేలం ప్రకటన

పై నెంబరు దావా డిక్రీ దరిమిలా రెస్పాండెంట్స్ / జడ్జిమెంటు డెటార్స్ కట్టవలసిన బాకీ రూ. 1,62,532/-లు దరిమిలా వడ్డీ కట్టకపోవడం వలన ఇ.పి. బాకీ రాబట్టుకొను నిమిత్తం రెస్పాండెంట్స్ / జడ్జిమెంటు డెటార్స్ స్వాధీనానుభవములో వున్న ఈ క్రింది E.P. షెడ్యూలు దాఖలా ఆస్తిని పై కోర్టు నందు బహిరంగంగా వేలం వేయబడును. కావున ఆసక్తి గలవారు కావలి సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) వారి కోర్టులో 21.07.2025 తేదీ ఉదయం 10.30 గంటలకు పాల్గొని వేలంపాట పాడుకోవలసినదిగా కోరడమైనది.

ఇ.పి. షెడ్యూలు దాఖలా ఆస్తి – S.P.S.R నెల్లూరు రిజిస్ట్రేషన్ ఏరియా, వింజమూరు సబ్ రిజిస్ట్రేషను ఏరియా కలిగిరి మండలం, కలిగిరి పంచాయతీ ఏరియా, డోరు నెం. 3-296, 30 అంకణముల ఖాళీ స్థలములో 24 అంకణముల కట్టుబడి కలిగిన మూడు అంతస్తుల భవనమునకు హద్దులు. **తూర్పు:** సందు బజారు, **దక్షిణం :** ఊసా లక్ష్మీనారాయణ గారి ఇల్లు, **పడమర:** సోము సుబ్బరామిరెడ్డి గారి స్థలము, **ఉత్తరం:** ఊసా మాలకొండయ్య వురఫ్ బుక్కయ్య వగైరాల ఇల్లు.

వేలం తేదీ: 21-07-2025
అమీన విలువ రూ. 11,70,000/-
D.H.R విలువ రూ. **10,00,000/-**
సబ్ రిజిస్ట్రారు ఆఫీసు వారి మార్కెటు విలువ రూ. **61,26,720/-**
తదుపరి విచారణ తేది: **28-07-2025**

అడపాల ప్రసాద్‌రెడ్డి, B.Com., B.L
పిటిషనరు / డిక్రీ హోల్డరు తరపున అడ్వకేటు

కావలి సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) వారి కోర్టులో

E.P.No. 49/2018
O.S.No. 82/2013

బలిజేపల్లి మాలకొండయ్య ... పిటిషనరు / డిక్రీ హోల్డరు

వర్సస్

1) ఊసా ధనలక్ష్మి 2) ఊసా మనోహర్ 3) ఊసా అఖిల 3) ఊసా ఆదిలక్షమ్మ (Died) 1,2,3 వారలు వారసులుగా గుర్తించబడివున్నారు

... రెస్పాండెంట్స్ / జడ్జిమెంటు డెటార్స్

వేలం ప్రకటన

పై నెంబరు దావా డిక్రీ దరిమిలా రెస్పాండెంట్స్ / జడ్జిమెంటు డెటార్స్ కట్టవలసిన బాకీ రూ. 3,40,232/-లు దరిమిలా వడ్డీ కట్టకపోవడం వలన ఇ.పి. బాకీ రాబట్టుకొను నిమిత్తం రెస్పాండెంట్స్ / జడ్జిమెంటు డెటార్స్ స్వాధీనానుభవములో వున్న ఈ క్రింది E.P. షెడ్యూలు దాఖలా ఆస్తిని పై కోర్టు నందు బహిరంగంగా వేలం వేయబడును. కావున ఆసక్తి గలవారు కావలి సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) వారి కోర్టులో 21.07.2025 తేదీ ఉదయం 10.30 గంటలకు పాల్గొని వేలంపాట పాడుకోవలసినదిగా కోరడమైనది.

ఇ.పి. షెడ్యూలు దాఖలా ఆస్తి – S.P.S.R నెల్లూరు రిజిస్ట్రేషన్ ఏరియా, వింజమూరు సబ్ రిజిస్ట్రేషను ఏరియా కలిగిరి మండలం, కలిగిరి పంచాయతీ ఏరియా, డోరు నెం. 3-296, 30 అంకణముల ఖాళీ స్థలములో 24 అంకణముల కట్టుబడి కలిగిన మూడు అంతస్తుల భవనమునకు హద్దులు. **తూర్పు:** సందు బజారు, **దక్షిణం :** ఊసా లక్ష్మీనారాయణ గారి ఇల్లు, **పడమర:** సోము సుబ్బరామిరెడ్డి గారి స్థలము, **ఉత్తరం:** ఊసా మాలకొండయ్య వురఫ్ బుక్కయ్య వగైరాల ఇల్లు.

వేలం తేదీ: 21-07-2025
అమీన విలువ రూ. 11,70,000/-
D.H.R విలువ రూ. **10,00,000/-**
సబ్ రిజిస్ట్రారు ఆఫీసు వారి మార్కెటు విలువ రూ. **61,26,720/-**
తదుపరి విచారణ తేది: **28-07-2025**

అడపాల ప్రసాద్‌రెడ్డి, B.Com., B.L
పిటిషనరు / డిక్రీ హోల్డరు తరపున అడ్వకేటు

ప్ర క ట న

ఇందుమూలముగా యావన్మందికి తెలియజేయడం ఏమనగా నా క్లయింటు వాయిగండ్ల సురేష్‌కుమార్ S/o. లేట్ శేషగిరి గారు కావలి ప్రి॥ సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) కోర్టులో వారి అన్నదమ్ములైన వాయిగండ్ల శ్రీనివాసులు, వాయిగండ్ల రమేష్‌కుమార్ అనువారలపైన క్రింద కనపరచిన షెడ్యూలు ఆస్తి పంపకమునకు దావా O.S.No. 199/2025, I.A. No. 461/2025 దాఖలు చేసుకొనివున్నారు. సదరు దావా పెండింగ్‌లో వున్నందున వాయిగండ్ల శ్రీనివాసులు, వాయిగండ్ల రమేష్‌కుమార్ ఏవైనా క్రయవిక్రయాలు జరిపిన యెడల, అవి మా క్లయింటు వాయిగండ్ల సురేష్‌కుమార్‌కు బద్ధగించవు మరియు మా క్లయింటు తీసుకొను క్రిమినల్, సివిల్ చర్యలకు బాధ్యులగుదురు అని ఈ ప్రకటన ద్వారా యావన్మందికి తెలియజేయడమైనది.

షెడ్యూలు

Item No.1:- SPSR Nellore Dist Registration, Kavali Sub District, Kavali Bit-I Majahra, Sarvayapalem Panchayathi area, Kavali Bit-I Village Patta No. 9, Sy.No. 647 comprising in an extent of Ac 6-81 cts and Sy.No. 648/2 comprising in an extent of Ac 0-22 cts both in an extent of Ac 7-03 cts or 0-405 Hc and out of it an extent of Ac 0-50 cts of undivided extent bounded by the following (Subject to extent acquired by the government), East: Joint Kaluva in between this land and land of Kethireddy Ramana Reddy. South: Land of Chaluvadi Venkata Satyanarayana and others, West : Trunk Road, North: Land of Kethireddy Ramana Reddy.

Item No.2 :- SPSR Nellore dist Registration, Kavali Sub District, Kavali Bit-I Majahra, Sarvayapalem Panchayathi area, Kavali Bit-I Village Patta No. 9, Sy.No. 647 comprising in an extent of Ac 6-81 cts and Sy.No. 648/2 comprising in an extent of Ac 0-22 cts both in an extent of Ac 7-03 cts or 0-405 Hc and out of it an extent of Ac 0-50 cts of undivided extent bounded by the following (Subject to extent acquired by the government), East: Joint Kaluva in between this land and land of Kethireddy Ramana Reddy. South: Land of Chaluvadi Venkata Satyanarayana and others, West : Trunk Road, North: Land of Kethireddy Ramana Reddy.

బి. వేణుమాధవ్, B.Sc., B.L., **వి.బి. లక్ష్మి,** B.Sc., B.L.,
కె. ఎలీషాబాబు, M.A., B.L., **ఆర్. స్రవంతి,** B.A., B.L.,
అడ్వకేట్స్, కావలి.

స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దాలి

జలదంకి : ప్రతి ఇంటితో పాటు వీధుల్లోని చెత్తను సేకరించి డంపింగ్ యార్డులకు తరలించి పల్లెలను స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దాలని కావలి డీఎల్‌పీవో వెంకట రమణ సూచించారు. శుక్రవారం లింగరాజు అగ్రహారంలో పర్యటించి చెత్త సేకరణను పరిశీలించారు. హరిత రాయబారులు క్రమం తప్పకుండా చెత్తను సేకరించి.. సంపద కేంద్రాలకు తరలించాలన్నారు. సర్పంచి తిరుమల, తదితరులు పాల్గొన్నారు.

చెరువులు కొల్లగొట్టి.. మట్టి తరలించి

కావలి మండలం కొత్తపల్లి వద్ద భారీ ఎత్తున ఉంచిన మట్టి నిల్వలు ఇవి. వివిధ చెరువుల నుంచి అక్రమంగా తవ్వి ఇక్కడకు తరలించారు. కావలి పట్టణం మీదుగా నిత్యం మట్టి టిప్పర్లు భారీ సంఖ్యలో తిరుగుతున్నాయి. స్థానికంగా ఎక్కడా మట్టి తవ్వకాలకు అనుమతులు ఇవ్వలేదంటూ జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నా.. మరోపక్క యథేచ్ఛగా తరలిస్తున్నారు.

న్యూస్‌టుడే, కావలి

కావలి డివిజన్ పరిధిలో మట్టి దందా యథేచ్ఛగా సాగుతోంది. సోమశిల జలాశయం నుంచి రెండో పంటకు నీటిని విడుదల చేసినా సరిపడ సరఫరా కాకపోవడంతో చెరువులు అడుగంటుతున్నాయి. ఇదే అదనుగా అక్రమార్కులు మట్టిని అడ్డగోలుగా తవ్వి తరలిస్తున్నారు. డివిజన్‌లో మొత్తం 266 చెరువులున్నాయి. వీటి నుంచి మట్టిని తరలించాలంటే అధికారుల అనుమతి కావాలి. ఒక్కో క్యూబిక్‌మీటర్‌కు రూ.225 వరకు చెల్లించాలి. కాగా ఈ నిబంధనలు ఎక్కడా అమలు అవుతున్నా దాఖలాలు లేవు.

అధికారుల మౌనం

ఈ సీనరేజీ మొత్తాన్ని వసూళ్లు చేయడంలో జలవనరులశాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. కొత్తపల్లి, సిరిపురం, తదితర గ్రామాల వద్ద సుమారుగా 45 వరకు ఇటుకల బట్టీలున్నాయి. వీరంతా ప్రభుత్వానికి చెల్లించాల్సిన నామమాత్రపు మొత్తాలను కూడా చెల్లించడం లేదు. మట్టిదోపిడీకి సంబంధించి వివిధ గ్రామాల్లో వివాదాలు సైతం చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల జలదంకి మండలం జమ్మలపాలెం చెరువు నుంచి మట్టిని తరలిస్తుండడంతో రెండువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఊరూరా ఈ అక్రమాలు వెలుగు చూస్తూనే ఉన్నా.. అధికారులు మౌనంగా ఉంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై జలవనరులశాఖ కావలి డీఈఈ పీఎం.ఖాన్ స్పందిస్తూ మట్టి అక్రమాలు అదుపు చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు.

అంగన్‌వాడీ కేంద్రం తనిఖీ

దుత్తలూరు : దుత్తలూరు మండలంలోని పలు అంగన్‌వాడీ కేంద్రాల పనితీరును సీడీపీవో సునీత శుక్రవారం పరిశీలించారు. దస్త్రాలను తనిఖీ చేశారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపంతో పాటు సూపర్‌వైజర్ల కొరతతో కేంద్రాలు సక్రమంగా పనిచేయక పోవడంపై ఈనెల ఒకటో తేదీన 'ఈనాడు'లో 'అంగన్‌వాడీ... అవస్థల ఒడి' అనే శీర్షికన కథనం

స్పందనకు వందనం

ప్రచురితమైంది. దీనికి ఆమె స్పందించారు. కేంద్రాలను సక్రమంగా తెరవకపోయినా... చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు సకాలంలో పౌష్టికాహారం అందించకపోయినా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

TMB Tamilnad Mercantile Bank Ltd.,
Kavali Branch, Ground Floor, Door No: 11-29, Bit-II, 2nd Ward, Ramamurthypet, GNT Road, Kavali, SPSR Nellore District, Andhra Pradesh - 524201, Ph: 08626 - 251222

బంగారు నగల వేలం ప్రకటన

ఈ దిగువ కనపరచిన వ్యక్తులు మా బ్యాంకు నందు బంగారు నగలు తాకట్టుపెట్టి తీసుకొన్న రుణము గడువు మీరిన తరువాత కూడా పలు నోటీసులు పంపినా అప్పు చెల్లించియుండలేదు. సదరు వ్యక్తులకు అనేక పర్యాయములు నోటీసులు పంపియున్నాము. సదరు నోటీసులు పంపినప్పటికి ఖాతరు చేయనందున నోటీసు వారికి చేరక వాపసు వచ్చినందున, నగలు విడిపించుకోలేక పోయినందున వారి బకాయిలు రాబట్టుకొనుటకు బ్యాంకు నిబంధనలననుసరించి **తేది: 18.07.2025 శుక్రవారం** సా. 4 గంటలకు బ్యాంకు ఆవరణములో బహిరంగముగా వేలం ద్వారా సదరు నగలను విక్రయించి అప్పునకు జమచేయబడును.

షరతులు: 1. ఇదివరకు నోటీసు చేరని వారు ఇదే ఆఖరు నోటీసుగా భావించవలెను. 2. ఈ ప్రకటన ఖర్చు అప్పుదారులే భరించవలెను. 3. వేలములో పాల్గొనదలచిన వారు రూ. 10,000/- ధరావత్తు చెల్లించి పాల్గొనవలెను. 4. వేలము పొందినవారు మిగిలిన సొమ్ము వెంటనే చెల్లించి నగలు స్వాధీనము చేసుకోవలెను. లేనిచో ధరావత్తు సొమ్ము కోల్పోవుదురు. 5. ఎటువంటి కారణము తెలుపకనే వేలము వాయిదా వేయుటకు గాని, పూర్తి/ పాక్షికంగా రద్దు చేయుటకు గాని బ్యాంకు వారికి పూర్తి అధికారము కలదు.

క్ర. నెం.	అకౌంట్ నెం.	ఖాతాదారుని పేరు మరియు చిరునామా	బంగారం గ్రా॥లలో
1.	387700300105613	Mr. Shaik Sultan Basha, No. 15-2-106, Gurramvari Palem, Kandukur, Prakasam, Andhra Pradesh - 523105.	30.800

సం॥ బ్రాంచ్ మేనేజర్, తమిళ్‌నాడ్ మర్కంటైల్ బ్యాంక్ లిమిటెడ్, కావలి శాఖ

ఘనంగా ఎమ్మెల్యే ఇంటూరి పుట్టినరోజు వేడుకలు

కుట్టుమిషన్లు పంపిణీ చేస్తున్న తెదేపా నాయకులు

కందుకూరు పట్టణం, లింగసముద్రం, గుడ్లూరు, న్యూస్‌టుడే: ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పుట్టినరోజు వేడుకలను శుక్రవారం తెదేపా శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. పట్టణంలోని అన్న క్యాంటీన్‌లో మూడు పూటలు ఉచితంగా భోజనం పంపిణీ చేశారు. 12 మంది మహిళలకు ఉచితంగా కుట్టుమిషన్లు పంపిణీ చేశారు. పలు పాఠశాలల్లో విద్యార్థులకు నోట్‌పుస్తకాలు పంపిణీ చేశారు. నాయకులు మల్లేశ్వరరావు, కృష్ణారెడ్డి, రోశయ్య, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. లింగసముద్రంలో మండల పార్టీ అధ్యక్షుడు గురునాథం ఆధ్వర్యంలో కేక్ కోశారు. నాయకులు రంగయ్య, నాయబ్ రసూల్, కిలారి రమణయ్య తదితరులు హాజరయ్యారు. గుడ్లూరు తెదేపా కార్యాలయంలో మండల పార్టీ బాధ్యులు నాగరాజు ఆధ్వర్యంలో కేకు కోశారు. అనంతరం అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఉన్నం వెంకటేశ్వర్లు, వేణు, సుబ్బారావు పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా!

(10 AM to 1 PM)
కావలి : 80080 51666, 91548 46698
కందుకూరు:70939 81624, ఉదయగిరి : 80085 73944

సమస్య: అల్లూరు నగర పంచాయతీలో దోమల బెడద ఎక్కువగా ఉంది. **- బాబు**
సమాధానం: చర్యలు తీసుకుంటున్నాం. **- ఉమామహేశ్వరరావు, నగర పంచాయతీ అల్లూరు, - న్యూస్‌టుడే, అల్లూరు**

? దుత్తలూరు మండలం తిమ్మాపురానికి వెళ్లే రహదారి అధ్వానంగా మారి.. చిన్నపాటి వర్షానికే నీరు నిలిచి ఇబ్బందులు పడుతున్నాం. **- కొండయ్య, స్థానికుడు**
✓ మరమ్మతుల విషయంపై ఉన్నతాధికారులకు నివేదించాం. **- తిరుమలయ్య, పీఆర్ ఏఈ.**

? కందుకూరు గ్రామీణ పరిధిలోని మాచవరం సమీపంలో బహిరంగంగా రహదారుల పక్కనే మద్యం తాగుతున్నారు. **- రమణమ్మ**
✓ చర్యలు తీసుకుంటాం. **- బాల మహేంద్ర నాయక్, గ్రామీణ ఎస్సై**

కందుకూరు గ్రామీణం, న్యూస్‌టుడే: శ్రీరంగరాజపురం గ్రామంలో ప్రధాన వీధిలో వీధిదీపాలు వెలగటం లేదని గురువారం స్థానికులు మేమున్నాం.. మీకుతోడుగాకు తెలియచేశారు. దీనిపై స్పందించిన ఎంపీడీవో రత్నజ్యోతి శుక్రవారం మరమ్మతులు చేయించారు. దీంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సభ్యత్వ నమోదు

కొండాపురం, న్యూటుడే: బీటీఏ ఉపాధ్యాయ సంఘం సభ్యత్వ నమోదు శుక్రవారం కొండాపురం మండలంలోని సాయిపేట, కొమ్మి కాంప్లెక్స్ పరిధిలో ప్రారంభించారు. జిల్లా అధ్యక్షుడు మణిసుబ్బు మాట్లాడుతూ ఇటీవల విద్యాశాఖలో జరిగిన బదిలీల్లో రిలీవ్ అయ్యి కూడా వెళ్లకుండా ఉన్న ఉపాధ్యాయులకు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలన్నారు. 12వ పీఆర్సీని అమలు చేయాలని తెలిపారు. పాత పద్ధతిలోనే డీఏ బకాయిలు చెల్లించాలన్నారు. సంఘం మండల అధ్యక్షుడు జి.మాల్యాద్రి, ప్రధాన కార్యదర్శి బి. మధు, పదర్ల శ్రీనివాసులు, డి.మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

రోశయ్యకి నివాళి

రోశయ్య చిత్రపటానికి నివాళి అర్పిస్తున్న ఆర్యవైశ్యులు

గుడ్లూరు, న్యూస్‌టుడే: ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య జయంతి సందర్భంగా ఆర్యవైశ్య సంఘ ఆధ్వర్యంలో నివాళులర్పించారు. శుక్రవారం స్థానిక బస్టాండు కూడలిలోని పొట్టి శ్రీరాముల విగ్రహం వద్ద రోశయ్య చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. సంఘం బాధ్యులు మాల్యాద్రి, భాజపా మండల బాధ్యులు సుధాకర్, గరటయ్య, శ్రీనివాసులు పలువురు ఆర్యవైశ్య సభ్యులు పాల్గొన్నారు.

కుక్కల దాడిలో చుక్కల దుప్పి మృతి

ఉదయగిరి : పట్టణ శివారు ప్రాంతంలోని గండిపాళెం మార్గంలో కుక్కల దాడిలో చుక్కల దుప్పి మృతిచెందిన సంఘటన శుక్రవారం జరిగింది. సమీప అటవీ ప్రాంతం నుంచి తాగునీటి కోసం పట్టణ శివారు ప్రాంతానికి రాగా కుక్కలు దాడి చేశాయి. తీవ్రగాయాలు కావడంతో మృతిచెందింది. ఎఫ్ఎస్‌వో శ్రీరాములు, ఎఫ్‌బీవో అఫ్జల్ సంఘటనా స్థలానికి చేరుకుని దుప్పిని గండిపాళెం పశు వైద్యశాలకు తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. రిజర్వు ఫారెస్టులో దహనం చేశారు.

అర్హులందరికి సంక్షేమ పథకాలు

కరపత్రాలు అందిస్తున్న ఎమ్మెల్యే కాకర్ల

వరికుంటపాడు : పార్టీలకతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తెలిపారు. మండలంలోని కాకొల్లువారిపల్లెలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. తెదేపా మండల కన్వీనర్ చంద్రా మధుసూదన్‌రావు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

సుపరిపాలనే ధ్యేయం

కావలి, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే డీవీ కృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం చింతంవారివీధిలో సీసీ రోడ్డు నిర్మాణానికి ఆయన భూమిపూజ చేశారు. అనంతరం సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటా తిరుగుతూ సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. అర్హులందరికీ సంక్షేమఫలాలు అందేలా చూస్తామన్నారు. మున్సిపల్ కమిషనర్ జీ శ్రావణ్‌కుమార్, నాయకులు మొగిలి కల్లయ్య, కిశోర్, జ్యోతి బాబురావు, అలేఖ్య, కమర్‌బాబు, రహీం, తదితరులు పాల్గొన్నారు.

అశ్రుతాంజలి

కీ॥శే॥ కంచర్ల రామయ్య గారు
సీనియర్ పాత్రికేయులు
ఛైర్మన్: ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజి, కందుకూరు.
మా చిరకాల మిత్రులు సహృదయులు
శ్రీ కంచర్ల రామయ్య గారి మరణానికి చింతిస్తూ...
వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చమని భగవంతుని ప్రార్థిస్తూ...
వారి కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ...
బాలిన చెంచురామయ్య
ఛైర్మన్: జ్యోతి గ్రూప్స్, జ్యోతిప్లాజా, RTC బస్టాండ్, కర్నూల్‌రోడ్, ఒంగోలు

శ్రద్ధాంజలి

జననం: 01-04-1952
మరణం: 19-06-2025
కీ॥శే॥ డా॥ కంచర్ల రామయ్య గారు
(ఈనాడు రామయ్య)
వ్యవస్థాపకులు : ప్రకాశం ఇంజనీరింగ్ కళాశాల, కందుకూరు, సీనియర్ పాత్రికేయులు

కనులలో కరుణత్వం.. చేతులలో దాతృత్వం... ఆచరణలో అభ్యుదయం....
కనబరిచే ఓ మానవతా మూర్తి ! మీరు భౌతికంగా మామధ్య లేకున్నా,
మీ స్ఫూర్తి.... మీ మాట... జీవితాంతం మా హృదయాలలో మారుమ్రోగుతూనే ఉంటాయి.
మీ ఆత్మకు ఆ దైవం శాంతినివ్వాలని కోరుకుంటూ..

డి. కొండలరావు	యన్. మునియ్య	యస్. వంశీకృష్ణ
కె. ఆంజనేయులు	కె. కోటయ్య చౌదరి	యస్.యన్. మీరావలి
యస్. మాధవరావు	కె. శ్రీకాంత్	యన్. మాధవరావు
కె. శ్రీహరి	యస్. శ్రీనివాసులు	వి. హరిబాబు
డా॥ సిహెచ్. రవికుమార్	డా॥ కాకుమాను శైలేష్ కుమార్	డా॥ యస్.కె. దస్తగిరి బాషా
డా॥ జి. ప్రసాద్	డా॥ జి. సురేష్	డా॥ యం. లక్ష్మణరావు
డా॥ కె. మోహన్‌రావు	డా॥ కె. సుబ్బారెడ్డి	

ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజి, కందుకూరు.

పెద్దకర్మ : తేది: 05-07-2025, శనివారం ఉదయం 10.00 గంటల నుండి ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజి, కందుకూరు నందు జరుగును. కావున తెలియపరచడమైనది.

అశ్రునివాళి

జననం: 01-04-1952
మరణం: 19-06-2025
కీ॥శే॥ డా॥ కంచర్ల రామయ్య గారు
(ఈనాడు రామయ్య)
వ్యవస్థాపకులు : ప్రకాశం ఇంజనీరింగ్ కళాశాల, కందుకూరు,
సీనియర్ పాత్రికేయులు
మీ రూపం మా కళ్ళెదుటే ఉంది... మీ మాటలు మాకు వినిపిస్తూనే ఉన్నాయి...
మీ చెరగని చిరునవ్వు మా మనస్సులలో చిరస్థాయిగా నిలిచే ఉంటాయి..
మీరు లేరన్న నిజం నమ్మలేకున్నాము.
మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ...
ఇట్లు: బోధన, బోధనేతర సిబ్బంది
ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజి, కందుకూరు.

(c) eenadu

17 ఏళ్లుగా నిర్లక్ష్యమేనా

పొదలకూరులోని పంచాయతీ రాజ్(పీఐయూ) సబ్‌డివిజన్ కార్యాలయం గత 17 ఏళ్లుగా నెల్లూరులో నిర్వహిస్తున్నారు. కొన్నేళ్లుగా ఇక్కడి కార్యాలయానికి ఎవరూ రావడం లేదు. అప్పట్లో కార్యాలయానికి కేటాయించిన వాహనాలు తుప్పు పడుతున్నాయి. వీటిలో విష సర్పాలు చేరి స్థానికంగా నివాసముండే ఇళ్లలోకి వస్తుండటంతో భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు స్పందించి వాటిని వేలం వేయడం లేదా అక్కడి నుంచి తొలగించాలని పలువురు కోరుతున్నారు.
– న్యూస్‌టుడే, పొదలకూరు, వెంకటాచలం

ఎప్పుడు కూలుతుందో..!

పొదలకూరులోని లింగంపల్లి తోపులో ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరింది. ప్రస్తుతం వినియోగంలో లేకున్నా పాఠశాలలో ఆడుకునే విద్యార్థులు తరచూ అటు వైపు వస్తున్నారు. ఎప్పుడు కూలుతుందోనని చిన్నారుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. శిథిల భవనాన్ని తొలగించేందుకు నిధులు లేవని, దాతలు ముందుకొచ్చి తొలగించాలని అధికారులు చెప్పడం విడ్డూరంగా ఉందని స్థానికులు వాపోతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. – న్యూస్‌టుడే, పొదలకూరు

జిల్లా సైన్స్ అధికారి పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం

నెల్లూరు(విద్య) న్యూస్‌టుడే: వెంకటాచలం మండలం చెముడుగుంటలోని జిల్లా సైన్స్ మ్యూజియంలో జిల్లా సైన్స్ అధికారిగా డిప్యుటేషన్‌పై పని చేయుటకు మిగులు ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించినట్లు డీఈవో ఆర్.బాలాజీరావు ప్రకటనలో తెలిపారు. అర్హులైన ఉపాధ్యాయులు ఈ నెల 10వ తేదీలోపు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయుల ద్వారా జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో అందించాలన్నారు.

ఇరిగేషన్ స్థలాలు ఆక్రమిస్తే కఠిన చర్యలు

కోవూరు, న్యూస్‌టుడే: పట్టణ పరిధిలోని జాతీయ రహదారి పక్కన ఇరిగేషన్ స్థలాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం డీఈ పెంచలయ్య మాట్లాడుతూ ఇరిగేషన్ స్థలాలు ఆక్రమిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. స్థలాన్ని స్వాధీనం చేసుకొని హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఏఈ శ్రీనివాస్, గోపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

స్వాధీనం చేసుకుని బోర్డు ఏర్పాటు చేసిన అధికారులు

APS RTC
టెండరు ప్రకటన
నెం. E1/122(2)/2025-ED/NZ, తేదీ:02-07-2025

పట్టు.. పట్టించుకుంటే ఒట్టు

శిథిలావస్థలో పట్టుపరిశ్రమ గుడ్ల ఉత్పత్తి కేంద్రం

న్యూస్‌టుడే, నెల్లూరు (పద్మావతిసెంటర్)

నెల్లూరు నగరం డైకస్ రోడ్డు సెంటర్‌లో 1980 జూన్‌లో ప్రభుత్వం పట్టు పరిశ్రమ గుడ్ల ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేసింది. ఇక్కడ ఉత్పత్తి చేసిన గుడ్లు ప్రకాశం, వైఎస్సార్ కడప, కర్నూలు, చిత్తూరు తదితర జిల్లాలకు పంపించేవారు. 1995 వరకు 15 సంవత్సరాలు గుడ్ల ఉత్పత్తి కేంద్రం రైతులకు నాణ్యమైన గుడ్లు సరఫరా చేసింది. జిల్లాలో మెట్టప్రాంతాలైన ఉదయగిరి, మర్రిపాడు, అనంతసాగరం, వింజమూరు, కలిగిరి తదితర మండలాల్లో రైతులు మల్బరీ సాగు చేస్తూ లాభాలు ఆర్జించేవారు.

పెబ్రిన్ వ్యాధి రావడంతో..

2000 సంవత్సరంలో పెబ్రిన్ అనే వ్యాధి రావడంతో పట్టు పరిశ్రమ పతనం మొదలైంది. ఈ వ్యాధిని నిర్ధారించకపోవడంతో జిల్లాలో వేల ఎకరాల్లో సాగులో ఉన్న మల్బరీ విస్తీర్ణం తగ్గడం ప్రారంభమైంది. ఇప్పటికీ జిల్లాలో పది మంది అధికారులు పట్టు పరిశ్రమ సాగులో విధులు నిర్వహిస్తున్నారు. విధులకు హాజరవడం మొక్కుబడిగా పని చేసి వెళ్లిపోతున్నారనే సాగు పెంపుపై దృష్టి పెట్టిన దాఖలాలు లేవు.

జిల్లాకు వచ్చిన అధికారి సాగు విస్తీర్ణం తగ్గడానికి గల కారణాలు ఏమిటని క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదికలు పంపిన దాఖలాలు లేవు. 2002 సంవత్సరంలో జిల్లాలో 1100 ఎకరాల్లో ఉన్న మల్బరీ సాగు.. ప్రస్తుతం 203 ఎకరాలకు చేరింది. ప్రభుత్వం కూడా సాగు గురించి పట్టించుకోకపోవడంతో నెల్లూరు నగరంలో ఉన్న పట్టు గుడ్ల ఉత్పత్తి కేంద్ర భవనం శిథిలావస్థకు చేరి కూలిపోయే స్థితిలో ఉంది. ప్రస్తుతం మల్బరీ సాగు చేస్తున్న రైతులు పలమనేరు, బెంగళూరు నుంచి గుడ్లు తీసుకొస్తున్నారు. కూటమి ప్రభుత్వం పరిశ్రమపై దృష్టి పెట్టి మేలుచేయాలని రైతులు కోరుతున్నారు.

1100 నుంచి 203 ఎకరాలకు చేరిన మల్బరీ సాగు

ఒకప్పుడు ఎంతో ఆదరణ ఉన్న మల్బరీ సాగు.. నేడు కనుమరుగయ్యే స్థితికి చేరింది. ప్రభుత్వాలు పట్టించుకోక.. రైతులకు చేయూత లేక వెయ్యి ఎకరాలున్న సాగు.. 203 ఎకరాలకు పరిమితమైంది. సాగుకు ఆదరణ లేకున్నా.. పది మంది అధికారులు పనులు లేకుండా ఉన్నారు.

ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం

పట్టు పరిశ్రమ రైతులకు మార్కెట్, గుడ్ల ఉత్పత్తి కేంద్రాలు అందుబాటులో లేకపోవడం.. కూలీల రేట్లు పెరగడంతో పరిశ్రమకు ఆదరణ తగ్గింది. విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం.
– సత్యనారాయణ, జిల్లా పట్టు పరిశ్రమశాఖ అధికారి

కూటమి ప్రభుత్వంలో ప్రతి ఇంటా సంతోషం

నెల్లూరుగ్రామీణం, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో కూటమి ప్రభుత్వం ప్రతి ఇంట్లో సంతోషం నింపుతోందని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం 34వ డివిజన్ ప్రగతి నగర్‌లో సుపరిపాలనలో తొలి అడుగు.. ఇంటింటికీ తెదేపా కార్యక్రమంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, తెదేపా నాయకులు గిరిధర్‌రెడ్డితో కలిసి శుక్రవారం ఎంపీ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం రూ.10లక్షల కోట్లు అప్పు చేసిందన్నారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా ప్రజలకు సంక్షేమ పథకాలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. ప్రతి గ్రామంలో రోడ్లు, డ్రైనేజీలు ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బందులు తొలగించిందని తెలిపారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ప్రతి ఒక్క నాయకుడు ప్రజల మధ్య ఉన్నారన్నారు. అన్నిచోట్లా ప్రజల నుంచి స్పందన వస్తోందన్నారు. కార్యక్రమంలో క్లస్టర్ ఇన్‌ఛార్జులు షంషుద్దీన్, సాబీర్‌ఖాన్, చిలకూరి లక్ష్మీరెడ్డి, డివిజన్ తెదేపా అధ్యక్షుడు మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.

వృద్ధురాలికి ప్రభుత్వ పథకాలు వివరిస్తున్న ఎంపీ వేమిరెడ్డి, ఎమ్మెల్యే కోటంరెడ్డి

మోహన్‌రెడ్డి జ్యూయలర్స్‌లో
ఆషాఢం డిస్కౌంట్ సేల్
916 KDM BIS హాల్‌మార్క్
బంగారు ఆభరణములపై తరుగు కేవలం 4.99%
వడ్డాణాలు, లాంగ్‌హారాలు, నెక్‌లెస్‌లు, చౌకర్స్, గాజులు, సరుడు, చైన్లు, బ్రాస్‌లెట్స్, నల్లపూసల దండలు, జుంకీలు, దూలర్లు, ఉంగరాలు, కమ్మలు మొదలగు ఆభరణాలపై కూలీలు లేవు...
916 KDM BIS హాల్‌మార్క్
రాళ్ల ఆభరణాలపై తరుగులు, కూలీలు, రాళ్ల ఛార్జీలు లేకుండా పొందే సువర్ణ అవకాశం. వెండి వస్తువులపై తరుగు కూలీలు లేవు.
ప్రతి ఆదివారం షాపు తెరచి ఉండును
కాకర్లవారివీధి, చిన్నబజార్, నెల్లూరు.
Cell: 9393 770 990, Ph: 0861 - 2327549

నైపుణ్యాలతోనే ఉన్నతి

స్నాతకోత్సవంలో విద్యార్థుల కేరింతలు

కావలి : ఆధునిక పరిజ్ఞానం, నైపుణ్యం పెంపుదలతోనే విద్యార్థులు జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరగలరని అనంతపురం జేఎన్‌టీయూ ఉపకులపతి హెచ్.సుదర్శనరావు అన్నారు. శుక్రవారం కావలి పీబీఆర్ విట్స్ కళాశాల స్నాతకోత్సవ సందర్భంగా ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విద్యార్థులకు పట్టాలు అందజేశారు. విట్స్ ఛైర్మన్ దొడ్ల విద్యాధరకుమార్‌రెడ్డి, విశ్వోదయ రెక్టార్ వినయకుమార్‌రెడ్డి, ప్రొఫెసర్లు మాధవి, ఎం.శ్రీమురళి పాల్గొన్నారు.

బాక్సింగ్ జట్ల ఎంపికలు 6న

నెల్లూరు(వేదాయపాలెం) : ఈ నెల 6న బుచ్చిలోని వారాహి నెక్స్ట్ జనరేషన్ స్కూలులో జిల్లా బాల బాలికల బాక్సింగ్ జట్ల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ కార్యదర్శి కృష్ణారెడ్డి ప్రకటనలో తెలిపారు. గెలుపొందిన వారు ఈ నెల 12, 13 తేదీల్లో విశాఖలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధిస్తారన్నారు.

ఏఎస్‌పేట పీహెచ్‌సీలో వైద్యుడు, సిబ్బంది బదిలీ

అనుమసముద్రంపేట : ఏఎస్‌పేట పీహెచ్‌సీలో ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో జిల్లా అధికారులు శుక్రవారం ముగ్గురిని డిప్యుటేషన్‌పై బదిలీ చేశారు. ఇద్దరు సిబ్బంది నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం విదితమే. దీనిపై డీఎంహెచ్‌వో సుజాత మాట్లాడుతూ.. స్టాఫ్ నర్సు లక్ష్మీని మర్రిపాడు పీహెచ్‌సీకి, ఎఫ్ఎన్‌వో దొరసానమ్మను జొన్నవాడ పీహెచ్‌సీకి, వైద్యుడు సురేష్‌బాబును గట్టుపల్లికి బదిలీ చేశామని పేర్కొన్నారు.

సమర్థంగా పీ4 కార్యక్రమం అమలు

నెల్లూరు(కలెక్టరేట్), న్యూస్‌టుడే: జిల్లాలో పీ4 కార్యక్రమాన్ని సమర్థంగా అమలు చేసేందుకు కార్యాచరణ మొదలు పెట్టినట్లు జేసీ కార్తీక్ తెలిపారు. శుక్రవారం అమరావతి సచివాలయం నుంచి పీ4 కార్యక్రమంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి జేసీ, అధికారులు హాజరయ్యారు. సమాజంలో ఆర్థిక అసమానతలు తొలగించి పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించడమే పీ4 కార్యక్రమ ఉద్దేశమని అన్నారు. బంగారు కుటుంబాలను, ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్న మార్గదర్శులను ఎంపిక చేయాలని సూచించారు. ఆగస్టు 15వ తేదీలోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. అనంతరం జేసీ కార్తీక్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లాలో బంగారు కుటుంబాలు, మార్గదర్శులను ఎంపిక చేస్తున్నట్లు తెలిపారు. వీసీలో సీపీవో నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జేసీ కార్తీక్

వైద్య సదస్సులతో రోగులకు ప్రయోజనం

మాట్లాడుతున్న నారాయణ హాస్పిటల్ న్యూరాలజీ విభాగాధిపతి డాక్టర్ సంపత్‌కుమార్

నెల్లూరుగ్రామీణం, న్యూస్‌టుడే: సదస్సుల వల్ల రోగులకు ఎంతో మేలు జరుగుతుందని నారాయణ హాస్పిటల్ న్యూరాలజీ విభాగాధిపతి డాక్టర్ సంపత్‌కుమార్ అన్నారు. నెల్లూరు న్యూరో క్లబ్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జరిగే రాష్ట్రస్థాయి 32వ ఏపీ న్యూరోకాన్ సదస్సు శుక్రవారం నెల్లూరు రూరల్ నారాయణ మెడికల్ కళాశాల ప్రాంగణం ఆడిటోరియంలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మందులతో తగ్గని మూర్ఛవ్యాధికి సర్జరీ విధానాల గురించి, వెన్నునొప్పి, స్ట్రోక్ తదితర జబ్బులకు సంబంధించి వైద్య రంగంలో అవలంబిస్తున్న అత్యాధునిక చికిత్సల గురించి సదస్సులో తెలుసుకోవచ్చని తెలిపారు. అపోలో హాస్పిటల్ వైద్యులు వెంకటరమణమూర్తి, పీఎస్ రెడ్డి, సాయికిరణ్ పాల్గొన్నారు.

జిల్లా పోలీసు శాఖకు 20 ద్విచక్ర వాహనాలు

ద్విచక్ర వాహనాలు ప్రారంభిస్తున్న ఎస్పీ

నెల్లూరు(నేర విభాగం), న్యూస్‌టుడే: ట్రాఫిక్ నియంత్రణకు, గస్తీ తిరిగేందుకు, అవసరమైన సమయాల్లో సంఘటనా స్థలాలకు వెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన ద్విచక్ర వాహనాలు ఉపయోగపడతాయని ఎస్పీ జి.కృష్ణకాంత్ పేర్కొన్నారు. రాష్ట్ర డీజీపీ కార్యాలయం నుంచి జిల్లాకు వచ్చిన 20 ద్విచక్ర వాహనాలను ఎస్పీ శుక్రవారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయా వాహనాలను నెల్లూరు ట్రాఫిక్, నెల్లూరు నగరం, నెల్లూరుగ్రామీణం, ఆత్మకూరు, కావలి, కందుకూరు సబ్ డివిజన్లకు కేటాయిస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ సీహెచ్ సౌజన్య, నగర డీఎస్పీ పి.సింధుప్రియ, గ్రామీణ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస రావు, ఏఆర్ డీఎస్పీ చంద్రమోహన్, నగర ఇన్‌స్పెక్టర్లు, ఆర్ఐలు పాల్గొన్నారు.

దంతాలు లేవా?
అన్ని రకాల ఆహార పదార్థాలు తినలేకపోతున్నారా?
ఇంప్లాంట్స్‌తో దృఢమైన పళ్ళు మీ సొంతం చేసుకోండి
డా. కవిత రెడ్డి గారు
ఉచిత దంత చికిత్సలు: EHS (ఎంప్లాయిస్ హెల్త్) కార్డు, CGHS & ఆరోగ్య భద్రత ద్వారా
EMI సౌకర్యం కలదు
Dr. Kiran's SMILE GROUP of Dental Hospitals Pvt. Ltd.
Andhra Pradesh | Telangana | Karnataka | Kuwait
RTC బస్టాండ్ దగ్గర, రమేష్ రెడ్డి నగర్, నెల్లూరు
కాల్: 92464 34447
KALYANI ADS

కంచర్ల రామయ్యకు దగ్గుబాటి పురందేశ్వరి నివాళి

కందుకూరు పట్టణం, న్యూస్‌టుడే: కందుకూరు ప్రకాశం ఇంజినీరింగ్ కళాశాల అధినేత కంచర్ల రామయ్య మృతికి ఎంపీ, భాజపా కేంద్ర కమిటీ సభ్యురాలు దగ్గుబాటి పురందేశ్వరి నివాళి అర్పించారు. శుక్రవారం కళాశాలలో ఆయన చిత్రపటానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, విజయ్ శ్రీనివాస్‌లను పరామర్శించి సంతాపం తెలిపారు. పాత్రికేయ, విద్యా రంగంలో రామయ్య అందించిన సేవలు అభినందనీయమని పురందేశ్వరి అన్నారు. నాయకులు ఈదర మోహన్, ఉన్నం భాస్కర్, ఎం.వరప్రసాద్, జె.సురేష్, ఎం.భూషయ్య పాల్గొన్నారు.

నివాళి అర్పిస్తున్న ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి

కళాశాలల అఫిలియేషన్ రెన్యువల్‌కు నోటిఫికేషన్

వెంకటాచలం: వీఎస్‌యూ పరిధిలోని కళాశాలలు అఫిలియేషన్ రెన్యూవల్ పొందేందుకు ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ వీసీ అల్లం శ్రీనివాసరావు శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. కళాశాలలు నిబంధనల ప్రకారం మౌలిక వసతులు, అధ్యాపక సిబ్బంది వివరాలు సమర్పించాలని, ఈ ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందని స్పష్టం చేశారు. విశ్వవిద్యాలయ ప్రమాణాలు పాటించే కళాశాలలకు అఫిలియేషన్ ఇస్తామని, 4వ తేదీ నుంచి ఈనెల 11 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

మినీ అంగన్‌వాడీలకు మోక్షం

పూసల కాలనీలోని మినీ అంగన్‌వాడీ

న్యూస్‌టుడే, దుత్తలూరు, ఉదయగిరి: మినీ అంగన్‌వాడీలను ప్రధాన(మెయిన్) కేంద్రాలుగా మార్చాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. దీనికితోడు ఇటీవల కార్యకర్తల ఉద్యోగ విరమణ సొమ్ము రూ.50 వేల నుంచి రూ.1.20 లక్షలకు పెంచడంతో పాటు, మట్టి ఖర్చుల కింద రూ.15 వేలు చెల్లించేలా చర్యలు చేపట్టింది.

జిల్లాలో ప్రస్తుతం 229 మినీ అంగన్‌వాడీలున్నాయి. వీటిలో అర్హత ఉన్న వాటిని అప్‌గ్రేడ్ చేయనున్నారు. జనాభా, హాజరయ్యే పిల్లల సంఖ్యనుబట్టి మార్పు చేయనున్నారు. దీంతో మినీ అంగన్‌వాడీ కార్యకర్తలను ప్రధాన అంగన్‌వాడీ కార్యకర్తలుగా పరిగణింపబడతారు. అయితే వీరు కచ్చితంగా పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఇప్పుడిస్తున్న నెలకు రూ.7 వేల వేతనం కాస్త రూ.11,500లకు పెరగనుంది. వీటిలో సహాయకులను సైతం ప్రభుత్వం నియమిస్తుంది. దీంతో బాలింతలు, గర్భిణులు, చిన్నారులకు పౌష్టికాహారం సక్రమంగా పంపిణీ చేయడంతో పాటు పిల్లలకు ఆటపాటలతో కూడిన విద్య అందించేందుకు వీలుపడుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే తమ సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టడంతో అంగన్‌వాడీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

జిల్లాలో వివరాలు ఇలా..

ఐసీడీఎస్ ప్రాజెక్టులు:	12
అంగన్‌వాడీ కేంద్రాలు:	2,934
మెయిన్ : 2,705,	మినీ : 229
ఆరేళ్లలోపు చిన్నారులు:	1,11,369
గర్భిణులు :	12,871
బాలింతలు :	10,712

నివేదిక పంపిస్తాం

హేనాసుజన్, ఐసీడీఎస్ పీడీ

ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావాల్సి ఉంది. వచ్చిన వెంటనే మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు చేపడతాం. జిల్లాలోని మినీ అంగన్‌వాడీలను పరిశీలించి అర్హత ఉన్న వాటిని గుర్తించి ప్రభుత్వానికి నివేదిక పంపిస్తాం.

EENADU e Classifieds

EDUCATION

COACHING CENTRES
A Well Known Coaching Center at B.V. Nagar Require Teachers for Hindi-1, Study Hour-1, Contact: 99599 22164, 99858 41390

HOME TUITIONS
Maths / English Home Tuitions చెప్పబడును. 6-10th CBSE / State Syllabus with Strong Foundation / Concept Clarity / Exam Success. Ph:9676992145

REAL ESTATE
అతి తక్కువ ధరలలో ఇండ్లు, స్థలాలు, వెంచర్లకు, ఫామ్ హౌస్‌లకు అనువైన పొలములు అమ్మబడును. స్థిరాస్తులపై ఋణ సౌకర్యం కలదు. సంప్ర. ✆ 98664 35396, 96037 90079

FLAT FOR SALE
Flat No 307, Rohitha Paradise, B Block, Opp: KIMS Hospital, 1700Sft, 1Car Parking, 34.624 S/y. Cont: 9440055664
నెల్లూరు సిటీ ఆత్మకూరు బస్టాండ్ సమీపంలో అపార్ట్‌మెంట్ 3rd ఫ్లోర్‌లో 1560 s.ft. గల 3 BHK Flat 40 లక్షలకే అమ్మకానికి కలదు. కొనదలచిన వారు వివరాలకు సంప్రదించండి. ✆ 94415 82575
★ పెద్దచెరుకూరు (అల్లీపురం) సిరిగార్డెన్‌లోని గణేష్ సాగర్ అపార్ట్‌మెంట్‌లో 2 BHK East & West ఫేస్ ఫ్లాట్స్ (1300 Sft) అమ్మబడును. మర్రి శీనయ్య. ✆ 97019 04999, 96184 84822

HOUSE FOR SALE
విజయవాడ గన్నవరం దగ్గర NH-16 హైవేని ఆనుకుని 60 అ|| రోడ్డు తూర్పు పేసింగ్ ఒక్కొక్క ఫ్లోరు 2000 Sq.Ft.తో 466 చ||గ||లలో G+3 Triplex బిల్డింగ్ అమ్మకమునకు కలదు. ✆ 88774 58888.

PLOT FOR SALE
కోవూరులోని పాటూరు రోడ్ లో గల DTCP లేఔట్ నం.23 అం. ప్లాట్లు అన్ని వసతులతో అమ్మకానికి కలవు. Ph: 9380544418
నెల్లూరు, గూడూరుకి అతి దగ్గరలో ఇల్లు కట్టుకోడానికి లేదా పెట్టుబడికి గేటెడ్ కమ్యూనిటీలో వాటర్, కరెంటు, రోడ్ల సౌకర్యాలతో నుడా అప్రూవ్డ్ ప్లాట్స్ కలవు. బ్యాంక్ లోన్. ✆ 90597 80760

JOBS
Wanted Fresher / Exp Business Development Manager / Counsellor in Nellore. Attractive Salary. Contact : 8333872869
Earn Extra Income online through Work from Home in Wellness Industry. 101, SF Res. Rd # 4, B.Hills, Hyd. ✆ 8919664679, 8309909749
ప్రముఖ E-Kart's నందు అర్జెంటుగా వర్క్ చేయుటకు స్త్రీ/పురుషులు కావలెను అర్హత 10-డిగ్రీ జీతం 15000 నుంచి online కలదు. 79756 91563.
R.K. GRAND Guest Innలో (అపోలో హాస్పిటల్ ఎదురు, నెల్లూరు) రిసెప్షనిస్ట్ కావలెను. మంచి జీతం ఇవ్వబడును. సంప్ర: ✆ 81432 19219
శ్రీ వెంకటేశ్వర ఫైనాన్స్ నెల్లూరు బ్రాంచ్ నందు పని చేయుటకు కలెక్షన్ మేనేజర్స్, ట్రైని మేనేజర్లు, కలెక్షన్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. ఫైనాన్స్ రంగంలో అనుభవం గలవారికి ప్రాధాన్యత. సంప్ర: 99898 66066
లోటస్ హాస్పిటల్ నందు పనిచేయుటకు డ్యూటీ డాక్టర్లు, సీనియర్ నర్సింగ్ స్టాఫ్ మరియు డ్రైవరు కావలెను. పొగతోట, నెల్లూరు. Contact : 9121282909
శ్రీ బాలాజీ సర్వీసెస్ నెల్లూరు నందు పనిచేయుటకు అనుభవం గల కలెక్షన్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. Cont: ✆ 92814 44699, 92814 44701.
ప్రముఖ కంపెనీ తరపున పనిచేయుటకు బిజినెస్ డెవలప్‌మెంట్ మేనేజర్స్ & మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. వయస్సు: 22-30 సం||లోపు. విద్యార్హత 10th/ ఏదైన డిగ్రీ. ✆ 79890 48868
కావలెను. ఇంటి వద్దనే ఉంటూ ఇంటిపని, వంటపని (వెజిటేరియన్), సెక్యూరిటీ గార్డ్‌గా ఉండే భార్య, భర్తలు కావలెను. వసతి మరియు ఆకర్షణీయమైన జీతం ఇవ్వబడును. Contact: 72072 16528, 72072 16530
Wanted Lectures for Degree College. Subjects : Computer Science, Accounts, Reasoning, Arithmetic. Salary 25000 to 35000 thousand. Contact No. 79934 99360

FACULTY/ TEACHERS
Wanted teachers to teach Primary English, Hindi and High School English, Maths in reputed School. Contact No. ✆ 8985583305

అధిక స్పందనలు పొందండి. వాహనాలు అమ్మకం, ఉద్యోగాల భర్తీ, ఇళ్లు, ప్లాట్లు, స్థలాలు అమ్మకాలు, కొనుగోళ్లు, ఇళ్లు, షాపులు, ప్లాట్లు అద్దెకు మరియు అన్ని రకాల బిజినెస్ వ్యవహారాలు... వివరాలకు..
B/w 5 లైన్ల ప్రకటన రూ. 470/- మాత్రమే
నెల్లూరు 80080 01790
మీ చిన్నారులకు పుట్టినరోజు శుభాకాంక్షలు ఈనాడు ద్వారా తెలపండి.
B&W : రూ. 600
Colour : రూ. 800
ప్రకటనలపై 5% GST వర్తించును

గమనిక: క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తా పత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటన దారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

స్పందనకు వందనం

అవినీతిపై ఎస్బీ ఆరా

నెల్లూరు(నేర విభాగం), న్యూస్‌టుడే: ఏ పోలీసు స్టేషన్‌లో స్టేషన్ బెయిల్‌కు నగదు వసూళ్లకు పాల్పడ్డారు..? హెడ్ కానిస్టేబుల్, సంబంధిత ఇన్‌స్పెక్టరు ఎవరు? తదితరాలపై స్పెషల్ బ్రాంచి పోలీసులు ఆరా తీస్తున్నారు. పోలీసు స్టేషన్లలో స్టేషన్ బెయిల్ పేరుతో జరుగుతున్న అవినీతిపై శుక్రవారం 'ఈనాడు'లో 'సెక్షన్లు.. కలెక్షన్లు' పేరుతో కథనం ప్రచురితమైంది. ఎస్పీ జి.కృష్ణకాంత్ స్పందించి విచారించాలని స్పెషల్ బ్రాంచి పోలీసులను ఆదేశించారు. విచారణ అనంతరం నివేదికను ఎస్పీకి అందజేయనున్నారు.

భార్యపై అనుమానంతో గొంతునులిమి హత్య

మేడ్చల్, న్యూస్‌టుడే: భార్యపై అనుమానంతో గొంతు నులిమి హతమార్చి పారిపోయిన ఘటన మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం ఉదయం వెలుగుచూసింది. మేడ్చల్ ఏసీపీ శంకర్‌రెడ్డి, సీఐ సత్యనారాయణల వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా కందుకూరు మండలం ముప్పల గ్రామానికి చెందిన రాంబాబుకు ఏడాదిన్నర క్రితం **ప్రశాంతి** (22)తో వివాహమైంది. వీరికి ఐదు నెలల కుమార్తె ఉంది. రాంబాబు వృత్తి రీత్యా మేస్త్రీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. హైదరాబాద్ శివారు మేడ్చల్ పట్టణం కేఎల్లార్ వెంచర్‌లో అద్దెకు ఉంటూ, స్థానికంగా పనులు చేసుకుంటున్నాడు. శుక్రవారం ఉదయం రాంబాబుకు బంధువులు ఫోన్ చేయడంతో స్విచ్ఛాఫ్ అని వచ్చింది. ఇంటికి వచ్చిచూడటంతో ప్రశాంతి మృతిచెంది ఉంది. ఆమె మృతదేహం వద్ద చిన్నారి ఏడుస్తూ కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఇంట్లో వస్తువులు చిందరవందరగా ఉండటం, ప్రశాంతి మెడపై గొంతు నులిమిన ఆనవాళ్లు ఉండటంతో క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. భర్త హత్య చేసినట్లుగా ప్రాథమికంగా నిర్ధారించారు. రాంబాబు పరారీలో ఉన్నాడని, ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు. వివాహమైన కొంతకాలం నుంచి రాంబాబు భార్యను అనుమానంతో వేధిస్తున్నాడని, పలుమార్లు గొడవలు జరిగినా పిల్లలు పుడితే సర్దుకుపోతారని భావించామని, ఇంతటి దారుణానికి ఒడిగడతాడని అనుకోలేదని ప్రశాంతి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.

సమాచార స్రవంతి

బంగారం ధరలు

గ్రాముధర:	రూ. 9,328
(3 శాతం జీఎస్టీ కలిసిన ధర)	
సవర ధర:	రూ. 74,624
వెండి గ్రాము :	రూ. 113.50

వెంకాబ్ కోళ్ల ధరలు

బ్రాయిలర్ (రైతుధర)	102
రిటైల్	124
లేయర్	112
బ్రాయిలర్స్	180
బ్రాయిలర్స్ స్కిన్‌లెస్	205
లేయర్ మాంసం	190
నెల్లూరు పౌల్ట్రీ అసోసియేషన్	
బ్రాయిలర్	118
లేయర్	112
బ్రాయిలర్స్	216
బ్రాయిలర్స్ స్కిన్‌లెస్	238
లేయర్ మాంసం	190

(c) eenadu

కోవూరు
• కోవూరు • సర్వేపల్లి • ఆత్మకూరు

పేద కుటుంబానికి ఆర్థిక సాయం

ఆత్మకూరు, కోవూరు, న్యూస్‌టుడే: పి-4 కార్యక్రమంలో చదవవాడ హరీశ్ కుమార్ దత్తత తీసుకున్న పేద కుటుంబానికి వైద్య ఖర్చుల నిమిత్తం రూ.12 వేలు శుక్రవారం జనసేన పార్టీ సంగం మండల సీనియర్ నాయకురాలు భాను కిరణ్... ఆర్థిక సాయం అందజేశారు. ప్రతి నెలా ఆరు వేల వంతున సాయం అందజేస్తామని, కుటుంబ అవసరాలు తీర్చుస్తామని హామీఇచ్చారు. ❖ జిల్లాలోని పేద కుటుంబాలను గుర్తించి వారిని సంపద ఉన్న వారు దత్తత తీసుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జడ్పీ సీఈవో మోహన్ రావు సూచించారు. కోవూరులోని ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం జరిగిన సీఎం వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొన్నారు.

విశ్రాంత ఉద్యోగుల సంఘం కార్యదర్శి మృతికి సంతాపం

పొదలకూరు, న్యూస్‌టుడే : పొదలకూరు ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం కార్యదర్శిగా ఉన్న కె. లక్ష్మీనారాయణ మృతి చెందడంతో శుక్రవారం ఆ సంఘం అధ్యక్షుడు కె. కోటేశ్వరరావు, కార్యవర్గ సభ్యులు సంతాపం తెలిపారు. మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి, అండగా ఉంటామని పేర్కొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా!

(10 AM to 1 PM) కోవూరు: 80085 73987, సర్వేపల్లి: 80085 73980, ఆత్మకూరు: 8008573949

సమస్య: వెంకటాచలం మండలం సర్వేపల్లి-రామదాసుకండ్రిగ-ఇంగాలపల్లి మార్గంలో పలు చోట్ల మలుపుల వద్ద చెట్లు పెరిగి వాహనాలు కనిపించడం లేదు. - దాంబాబు, ఇంగాలపల్లి

సమాధానం: పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. - కల్పన, ఎంపీడీవో

? వెంకటాచలం మండలం ఇడిమేపల్లి పంచాయతీ పలుకూరివారిపాలెంలో కొన్ని చోట్ల కాలువలు లేక ఇళ్లలోని నీరు వీధుల్లోకి చేరి దుర్వాసన వస్తోంది. - అంకయ్య, స్థానికుడు

✓ పరిష్కారానికి కృషి చేస్తాం. - కల్పన, ఎంపీడీవో

? చేజర్ల మండలం ఆదురుపల్లి పరిసరాల్లో రహదారి పక్కన చెత్త వేస్తున్నారు. కుక్కలు, పందులు అక్కడ చేరి వాహన ప్రమాదాలకు కారణమవుతున్నాయి. - స్థానికులు

✓ చెత్త సంపద కేంద్రానికి తీసుకెళ్లేలా చర్యలు తీసుకుంటాం. -సుస్వామ్య, పంచాయతీ కార్యదర్శి

? సంగం మండలం కోలగట్లలో జగనన్న కాలనీ సమీపంలోని ఎస్సీ కాలనీలో వీధి దీపం వెలగడం లేదు. - స్థానికుడు

✓ వెలిగేలా చూస్తాం. - పంచాయతీ కార్యదర్శి

? మర్రిపాడు మండలం చుంచులూరు సెంటర్‌లో వర్షమొస్తే నీరు నిలుస్తోంది. - రమేష్

✓ నీటిని తొలగించి, బ్లీచింగ్ చల్లిస్తాం. - నరసింహానాయుడు, పంచాయతీ కార్యదర్శి

? మర్రిపాడు మండలం సింగనపల్లి ఎస్సీ కాలనీలో వీధి దీపాలు నిరంతరం వెలుగుతున్నాయి. - శ్రీనివాసులు, స్థానికుడు

✓ పరిష్కరిస్తాం. - భరత్, పంచాయతీ కార్యదర్శి

? అనంతసాగరం మండలం సోమశిల ప్రాజెక్టు కాలనీలో వీధి దీపాలు సక్రమంగా వెలగడం లేదు. - పాద్దాయి కృష్ణ, స్థానికుడు

✓ ఏర్పాటు చేస్తాం. - తిరుపతయ్య, ఈవో

సమస్య: సంగం మండలం తలుపూరుపాడులో నీరు వెళ్లే కాలువలను భారీ వర్షాలు వచ్చిన సమయంలో దాటాలంటే ప్రమాదకరంగా ఉంది. కల్వర్టులు నిర్మిస్తే ఇబ్బందులు తొలగుతాయి. - ప్రసాద్, తలుపూరుపాడు

సమాధానం: అధికారులతో మాట్లాడి ప్రతిపాదనలు చేసి మంజూరయ్యేందుకు చర్యలు తీసుకుంటాం. - సుధాకర్, పంచాయతీ కార్యదర్శి

? పొదలకూరు రూరల్ పరిధిలోని డేగపూడి హరిజనవాడలో సైడు కాలువలు నిర్వహణ లేక పూడిపోయాయి. - రమణయ్య, స్థానికుడు

✓ సిబ్బందికి చెప్పి శుభ్రం చేయిస్తాం. - నరసింహారావు, ఎంపీడీవో

పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

మాట్లాడుతున్న ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి, ఎమ్మెల్సీ బీద

ఇందుకూరుపేట, న్యూస్‌టుడే: పేదలకు సంక్షేమ ఫలాలు అందించి వారికి మంచి చేయాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. మండలంలోని డేవిస్‌పేట, జగదేవిపేట గ్రామాల్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్సీ బీద రవిచంద్రతో కలిసి ఇంటింటికీ తిరిగి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఇళ్లు, ఇళ్ల స్థలాలు, పింఛన్లకు సంబంధించిన వినతులను ప్రజల నుంచి ఆమె స్వీకరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ త్వరలో ప్రజలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తామన్నారు. ఎమ్మెల్సీ రవిచంద్ర మాట్లాడుతూ కోవూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలన్న తపనతో ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి పనిచేస్తున్నారన్నారు. కార్యక్రమంలో తెదేపా మండలాధ్యక్షుడు పవన్‌కుమార్‌రెడ్డి, నాయకులు కల్యాణ్‌రెడ్డి, చెంచుకిషోర్, కమలాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కూటమి పాలన సువర్ణాధ్యాయం : సోమిరెడ్డి

కరపత్రాలు అందజేస్తున్న సోమిరెడ్డి, పక్కన బీద రవిచంద్ర

వెంకటాచలం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో అయిదేళ్ల వైకాపా విధ్వంస పాలన నుంచి బయటపడి, ప్రస్తుతం సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో అభివృద్ధి పథంలో నడుస్తోందని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. కూటమి పాలనపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. మండలంలోని తాటిపర్తిపాలెంలో శుక్రవారం జరిగిన 'సుపరిపాలనలో తొలి అడుగు- ఇంటింటికీ తెదేపా' కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వైకాపా హయాంలో ఇరిగేషన్‌లో ఎలాంటి పనులు చేయకుండానే రూ.150 కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. ఎమ్మెల్సీ బీద రవిచంద్ర మాట్లాడుతూ... ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. నియోజకవర్గ పరిశీలకుడు దావా పెంచలరావు, జడ్ శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

డెంగీపై అప్రమత్తంగా ఉండండి

కొడవలూరు, ముత్తుకూరు, తోటపల్లిగూడూరు, న్యూస్‌టుడే: డెంగీపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా సహాయ మలేరియా అధికారి నాగార్జునరావు తెలిపారు. జాతీయ డెంగీ మాసోత్సవాల్లో భాగంగా శుక్రవారం ర్యాలీ జరిగింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ దోమలతో వచ్చే సమస్యలు విద్యార్థులకు వివరించారు. ముత్తుకూరు, తోటపల్లిగూడూరులో జరిగిన కార్యక్రమాల్లో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

కసుమూరులో భక్తులకు ఏటా ఇక్కట్లేనా..?

రూ.కోటికి పైగా ఆదాయమున్నా వసతులు లేవని ఆవేదన

న్యూస్‌టుడే, వెంకటాచలం

వెంకటాచలం మండలం కసుమూరు మస్తాన్‌వలి దర్గాకు దేశంలోనే పేరుంది. నెల్లూరులో జరిగే రొట్టెల పండుగకు వచ్చే భక్తులు, యాత్రికుల్లో చాలా మంది కసుమూరుకు వచ్చి దర్శించుకుంటారు. అయిదు రోజుల పాటు భక్తులు పోటెత్తుతారు. బయటి ప్రాంతాల నుంచి వచ్చే వారికి సరైన ఏర్పాట్లు లేకపోవడంతో నరకయాతన పడుతున్నారు. శనివారం నుంచి నెల్లూరులో రొట్టెల పండగ ప్రారంభం కానుండటంతో తాకిడి పెరిగింది.

కసుమూరు దర్గా

వక్ఫ్ ఆధ్వర్యంలో...

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వక్ఫ్‌బోర్డు ఆధ్వర్యంలో మెరుగైన వసతులు కల్పించాల్సి ఉంది. హుండీ ద్వారా ఏటా రూ.కోటికి పైగా ఆదాయం వస్తున్నా అధికారులు దృష్టి పెట్టడం లేదు. రెవెన్యూ, పంచాయతీ, వైద్య, పోలీసు అధికారులు ముందస్తుగా సమావేశమై సరైన ఏర్పాట్లపై సమీక్షించాలి. ఇలా జరగడం లేదనే విమర్శలున్నాయి. పారిశుద్ధ్యం కూడా దారుణంగా ఉంటోందని భక్తులు విమర్శిస్తున్నారు. తాత్కాలిక మరుగుదొడ్లు, ఇతర సౌకర్యాలు, షవాబి వద్ద కూడా సరైన వసతులేవీ లేవని వాపోతున్నారు.

దర్గా వద్ద ఆక్రమణలు..

దర్గాకు వెళ్లే ప్రధాన రహదారిని దుకాణ దారులు ఆక్రమించేశారు. ఏకంగా రోడ్డుపై సామగ్రి పెట్టి విక్రయిస్తున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. దర్గాకు వెళ్లే భక్తులు అవస్థలు పడుతున్నారు. రద్దీ సమయంలో ఇక్కడ తోపులాట జరిగింది. భక్తులు మొరపెట్టుకున్నా పోలీసులు, వక్ఫ్‌బోర్డు అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు.

బలవంతపు వసూళ్లు...

దర్గాను దర్శించుకునేందుకు వచ్చే భక్తులు కొందరి చేష్టల కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. హుండీ వద్ద బలవంతపు వసూళ్లకు పాల్పడుతుండటం, ముజావర్లు నగదు కోసం పీడిస్తుండటంతో ప్రశాంతతకు వచ్చిన వారంతా ఇదేమిటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బలవంతపు వసూళ్లు ఉండవని అధికారులు ప్రకటనలు చేస్తున్నా తప్ప హుండీ వద్ద స్వచ్ఛందంగా వేసే ఏర్పాటు చేయడం లేదు. దీనిపై పలుమార్లు ఫిర్యాదులు చేసినా ఫలం లేదని అనిపిస్తున్నారు.

అద్దెలు, ధరల పెంపు

భక్తుల అవసరాలను ఆసరాగా తీసుకొని అద్దె గృహాల నిర్వాహకులు, హోటళ్ల యజమానులు భారీగా ధరలు పెంచేశారు. సాధారణ రోజుల్లో రూ.300 నుంచి రూ.500 వరకు ఉండే గదుల ధరలు ప్రస్తుతం ఏకంగా రూ.3వేల నుంచి రూ.5వేల వరకు పెంచేశారు. హోటళ్ల నిర్వాహకులు ధరలు పెంచి విక్రయిస్తుండటం, భక్తులు, యాత్రికులకు ప్రత్యామ్నాయం లేకపోవటంతో తీవ్రంగా నష్టపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ప్రత్యేక దృష్టి పెట్టి ప్రశాంతంగా దర్శనం చేసుకొనే వేళలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ప్రశాంతంగా దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు..

రొట్టెల పండగకు వచ్చే భక్తులు కసుమూరు దర్గాకు అధిక సంఖ్యలో వస్తారు. భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. ఎప్పటికప్పుడు పారిశుద్ధ్యం మెరుగుతో పాటు, నిరంతర తాగునీటి సౌకర్యం, వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. నెల్లూరు ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతారు. భక్తులు ప్రశాంతంగా దర్శనం చేసుకోవాలన్నదే లక్ష్యం. - షరీఫ్, దర్గా ఈవో

భక్తులకు ఇబ్బందులు రానీయం

అనుమసముద్రంపేట, న్యూస్‌టుడే: రొట్టెల పండగ సందర్భంగా 6వ తేదీ నుంచి 10వ తేదీవరకు ఏఎస్‌పేట దర్గాకు వచ్చే భక్తులకు సౌకర్యాల ఏర్పాట్లపై శుక్రవారం మండల అధికారుల ప్రత్యేక సమావేశం జరిగింది. ఎంపీడీవో ప్రసన్నకుమారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పారిశుద్ధ్యం, తాగునీరు తదితర ఏర్పాట్లపై చర్చించారు. తహసీల్దారు అనిల్‌కుమార్, దర్గా ఈవో మహ్మద్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. ● నెల్లూరు వైపు నుంచి వచ్చే టూరిస్టు వాహనాలు నిలిపేందుకు అవసరమైన స్థలాలను సీఐ వేమారెడ్డి పరిశీలించారు. నగరఖానా సెంటర్, దర్గా, బస్టాండు సెంటర్లలో ట్రాఫిక్ నివారణకు సిబ్బందికి పలు సూచనలు చేశారు.

సీఎం సహాయనిధి చెక్కుల అందజేత

కలువాయి, న్యూస్‌టుడే: మండలంలో ముగ్గురు వ్యక్తులకు సీఎం సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ శుక్రవారం వెంకటగిరిలో బాధితులకు అందజేశారు. తోపుగుంటకు చెందిన రమణయ్య రూ.51,000, పెన్నబద్దెవోలులో అరుణ రూ.50,350, మాదన్నగారిపల్లికి చెందిన సన్నపనేని ప్రశాంతికి రూ.1,21,658 చెక్కులను ఇచ్చారు.

నాసిరకం పనులు.. రాకపోకలకు అవస్థలు

మర్రిపాడు-ఏపిలగుంట రోడ్డు మర్రిపాడు నుంచి సన్నోరుపల్లి వరకు గుంతల పడి అధ్వానంగా మారింది. ఆరు నెలల క్రితం మరమ్మతులు చేపట్టినా గుత్తేదారులు నాసిరకంగా పనులు చేయడంతో మళ్లీ పూర్వస్థితికి చేరింది. మర్రిపాడు ఆంజనేయ స్వామి విగ్రహం మలుపు వద్ద రోడ్డు గుంతలు పడి పూర్తిగా దెబ్బతింది. అధికారులు స్పందించి రోడ్డు బాగుకు చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.
- న్యూస్‌టుడే, మర్రిపాడు(ఆత్మకూరు గ్రామీణం)

పాఠశాలకు గేటు ఏర్పాటు చేయరూ..

పొదలకూరు రాంనగర్ ప్రధాన రహదారి వద్ద ఉన్న మండల పరిషత్తు పాఠశాల ముఖద్వారానికి గేటు లేకపోవడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం పాఠశాలలో 54 మంది విద్యనభ్యసిస్తున్నారు. ఏడేళ్ల క్రితం భవనంలోకి మట్టి తరలించే సమయంలో ట్రాక్టరు ఢీకొనడంతో గోడ ధ్వంసమైంది. పశువులు, పందులు, పాఠశాలలోకి వస్తుండటంతో భయాందోళనకు గురవుతున్నారు. గోడ నిర్మించి గేటుకు మరమ్మతులు చేయాలని విన్నవిస్తున్నారు.
- న్యూస్‌టుడే, పొదలకూరు రూరల్, తోటపల్లిగూడూరు

ఎక్కడి చెత్త అక్కడే

బుచ్చి నగర పంచాయతీలోని శేషాద్రినగర్‌కు ముందు ఉన్న ప్రాంతంలో డ్రెయిన్లు సక్రమంగా లేవు. చెత్త తొలగించకపోవడంతో కుప్పలుగా పేరుకుపోయింది. దోమలు స్వైరవిహారం చేస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని విన్నవిస్తున్నారు. కమిషనర్ బాలకృష్ణ మాట్లాడుతూ వెంటనే సమస్య పరిష్కరిస్తామన్నారు. - న్యూస్‌టుడే, బుచ్చిరెడ్డిపాళెం

రక్తదాన శిబిరం

పట్టణంలోని ఎల్ఐసీ కార్యాలయ ఆవరణలో శుక్రవారం ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. కార్యాలయ సిబ్బంది, ఏజెంట్లు, యువకులు స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేసినట్లు జీవిత బీమా సంస్థ ఎంప్లాయీస్ యూనియన్ ఆత్మకూరు బ్రాంచి అధ్యక్షుడు రమేశ్ తెలిపారు. వారోత్సవాల్లో భాగంగా తొలి మూడు రోజులు వివిధ కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు. ఎంప్లాయీస్ యూనియన్ సభ్యులు శ్యాం ప్రభాకర్, సాయితేజ పాల్గొన్నారు. - న్యూస్‌టుడే, ఆత్మకూరు

ఉపకేంద్రం భవనం.. అపరిశుభ్రం

పొంగూరులోని ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్ర భవన ఆవరణం పిచ్చిమొక్కలు, కంపచెట్లు పెరిగి అపరిశుభ్రంగా దర్శనమిస్తోంది. లోపలికి వెళ్లడానికి కూడా ఇబ్బంది పడాల్సి వస్తోంది. వైద్యానికి వచ్చే రోగులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. అధికారులు స్పందించి వాటిని తొలగించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
- న్యూస్‌టుడే, మర్రిపాడు (ఆత్మకూరు, గ్రామీణం)

గురుకులంలో వైద్యాధికారి పరిశీలన

వంట తయారీ పరిశీలిస్తున్న వైద్యాధికారి

సంగం, న్యూస్‌టుడే: సంగంలోని సాంఘిక సంక్షేమ శాఖ బాలికల గురుకుల పాఠశాలలో శుక్రవారం స్థానిక పీహెచ్‌సీ వైద్యాధికారి అశోక్‌తో పాటు సిబ్బంది పరిశీలించారు. డెంగీ మాసోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు అవగాహన కల్పించిన తరువాత వంట గది, భోజనశాల, స్నానపు గదులు, మరుగుదొడ్ల వద్ద శుభ్రత పరిశీలించారు. ప్రధానాచార్యులు సుమతితో మాట్లాడి వర్షపు నీరు నిల్వ లేకుండా చూడాలని, విద్యార్థులకు జ్వరమొస్తే అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

చెత్త సంపద కేంద్రాలతో అదనపు ఆదాయం

మనుబోలు, న్యూస్‌టుడే : చెత్త సంపద తయారీ కేంద్రాల ద్వారా పంచాయతీలు అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోవాలని డీపీవో శ్రీధర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మడమనూరు గ్రామంలో ఆయన పర్యటించి పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. చెత్త సంపద తయారీ కేంద్రాన్ని సందర్శించి వర్మీ కంపోస్టు ఎలా తయారు చేస్తున్నారు, ఎంత ఆదాయం పొందారు అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశుద్ధ్యం మెరుగుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. ఆయన వెంట డిప్యూటీ ఎంపీడీవో నారాయణ, పంచాయతీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

జాతీయ సదస్సులో ఆత్మకూరు ఛైర్‌పర్సన్

మాట్లాడుతున్న ఛైర్‌పర్సన్ గోపారం వెంకటరమణమ్మ

ఆత్మకూరు, న్యూస్‌టుడే : హరియాణా రాష్ట్రం గురుగ్రామ్‌లో నిర్వహించిన పట్టణ, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల జాతీయ సదస్సులో ఆత్మకూరు పురపాలక ఛైర్‌పర్సన్ గోపారం వెంకటరమణమ్మ పాల్గొన్నారు. సదస్సులో ఆమె మాట్లాడుతూ స్థానిక సంస్థల బలోపేతంతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, జాతీయ అభివృద్ధి పనుల కార్యశాలలో ప్రసంగించారు.

సుపరిపాలనకు తొలి అడుగు

సంగంలో కరపత్రం అందించి మాట్లాడుతున్న తెదేపా నాయకులు

చేజర్ల, సంగం, న్యూస్‌టుడే: అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లులా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని తెదేపా చేజర్ల మండల అధ్యక్షులు సిరాజుద్దీన్ తెలిపారు. సుపరిపాలనలో తొలిఅడుగు గురించి పాతపాడు, ఓబులాయపల్లి గ్రామాల్లో శుక్రవారం ఆయన వివరించారు. సూపర్ సిక్స్ అమలుతో పాటు, స్థానిక సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు పార్టీ కార్యకర్తలు ఇంటింటికి వస్తున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో కొమ్మి సిద్దులునాయుడు, మాజీ సర్పంచులు ఎ. పెంచలరెడ్డి. కే. ప్రేమ్‌కుమార్‌రెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు. సంగంలో తెదేపా మండల అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు కె. రవీంద్రరెడ్డి తదితరులు ఇంటింటికి వెళ్లి ఏడాది కాలంలో అమలైన పథకాలు, వాటి ద్వారా లభించిన లబ్ధి గురించి వివరించారు.

ఉపాధ్యాయులకు సత్కారం

సత్కారం పొందిన ఉపాధ్యాయులతో గ్రామస్థులు

అనుమసముద్రంపేట న్యూస్‌టుడే: ఏఎస్‌పేట మండలం కావలిఎడవల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో పనిచేసి ఇటీవల సాధారణ బదిలీల్లో ఇతర పాఠశాలలకు వెళ్లిన ఉపాధ్యాయుల సత్కార కార్యక్రమం శుక్రవారం జరిగింది. బదిలీ అయిన వారిని విద్యార్థులు, గ్రామస్థులు శాలువాలు కప్పి, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. పలువురు మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి ఎంతగానో కృషి చేసిన ఉపాధ్యాయులను సత్కరించడం తమ అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు.

గ్రామ దేవతకు పొంగళ్లు

ప్రత్యేక అలంకరణలో రాపూరమ్మ

రాపూరు, న్యూస్‌టుడే: రాపూరు గ్రామ దేవత రాపూరమ్మకు శుక్రవారం గ్రామ పొంగళ్ల కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు ఆలయం ఎదుట పొంగళ్లు పెట్టి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు. వివిధ ప్రాంతాల భక్తులు పాల్గొని పూజలు చేశారు.

మహనీయులకు నివాళి

ఆత్మకూరులో నివాళులర్పిస్తున్న ఎంవీఐ రాములు, తదితరులు

మనుబోలు, కోవూరు, ఇందుకూరుపేట, ఆత్మకూరు, తోటపల్లిగూడూరు, ముత్తుకూరు, పొదలకూరు రూరల్, అనంతసాగరం, న్యూస్‌టుడే : మనుబోలు తహసీల్దారు కార్యాలయంలో స్వాతంత్ర్య సరమయోధుడు, మన్యం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా శుక్రవారం ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆర్ఐ అరుణ్‌కుమార్, సీనియర్ సహాయకుడు విజయ్‌కుమార్, వీఆర్వోలు, సిబ్బంది తదితరులు పాలొన్నారు. ❖ కోవూరులోని కామ్రేడ్ శీతాపోలయ్య భవనంలో అల్లూరి చిత్రపటానికి సీపీఎం జిల్లా నాయకులు వెంగయ్య పూలమాలలు వేసి.. ఆయన దేశానికి చేసిన సేవలను కొనియాడారు. నాయకులు శేషయ్య, బుజ్జయ్య, బాబు తదితరులు పాల్గొన్నారు. ❖ ఇందుకూరుపేట మండలంలోని పల్లిపాడు గ్రామంలోని గాంధీజీ ఆశ్రమంలో అల్లూరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆశ్రమ కోకన్వీనర్ నెల్లూరు రవీంద్రారెడ్డి, సభ్యులు కందికట్టు రాజేశ్వరి, ఆశ్రమ మేనేజర్ మనోజ్, భాజపా మండలాధ్యక్షుడు కైలాసం శ్రీనివాసులు రెడ్డి, ఉపాధ్యక్షుడు దువ్వూరు రామ్మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ❖ తోటపల్లిగూడూరు, ముత్తుకూరు, పొదదలకూరలో జరిగిన కార్యక్రమాల్లో అధికారులు మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామ రాజు తనను నమ్ముకున్న ప్రజల కోసం ప్రాణత్యాగం చేశారన్నారు. ❖ ఆత్మకూరులో మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ రాములు ఆధ్వర్యంలో చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ❖ దేశానికి విశేష సేవలందించిన మహనీయులు, స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు జయంతి, స్వామి వివేకానంద, పింగళి వెంకయ్య వర్ధంతుల సందర్భంగా చిలకలమర్రి జడ్పీ ఉన్నత పాఠశాల్లో శుక్రవారం ప్రధానోపాధ్యాయులు ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.

అదుపు తప్పి ఆటో బోల్తా

సైదాపురం, న్యూస్‌టుడే: సైదాపురం నుంచి జోగిపల్లి ప్రాంతానికి కూలీలతో వెళుతున్న ఆటో సైదాపురం సమీపంలో శుక్రవారం అదుపుతప్పి బోల్తాపడింది. ప్రమాదంలో ముగ్గురికి స్వల్పగాయాలయ్యాయి. గాయపడిన వారిని 108 వాహనం ద్వారా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దీనిపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని స్థానిక ఎస్సై కాంతికుమార్ తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

మర్రిపాడు, న్యూస్‌టుడే: మండలంలోని పొంగూరు కండ్రిక సమీపంలో నెల్లూరు-ముంబయి జాతీయ రహదారిపై శుక్రవారం కారు అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకుపోయింది. కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. కారు నెల్లూరు వైపు నుంచి బద్వేల్ వైపు వెళుతుండగా ప్రమాదం చోటు చేసుకుంది. క్షతగ్రాతులను 108 వాహనంలో చికిత్స నిమిత్తం ఆత్మకూరు జిల్లా ఆసుపత్రికి తరలించారు.

దాడిచేశారని ఫిర్యాదు

బుచ్చిరెడ్డిపాళెం, న్యూస్‌టుడే: ఆస్తి వివాదంలో దాడిపై కేసు నమోదు చేశారు. పోలీసుల సమాచారం మేరకు.. పెనుబల్లికి చెందిన హరికృష్ణ తన స్థలంలో అక్రమంగా ఇళ్ల నిర్మాణంపై పోలీసులకు ఫిర్యాదుచేశాననే కక్షతో బంధువులు, పలువురు దాడిచేసినట్లు ఫిర్యాదుచేశారు. ఎస్సై సంతోష్‌కుమార్‌రెడ్డి కేసునమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

మెట్ట ప్రాంతంలో డిగ్రీ కళాశాల నిర్మించేనా..!

న్యూస్‌టుడే, పొదలకూరు రూరల్, మనుబోలు

మెట్టప్రాంతానికి కూడలిగా ఉన్న పొదలకూరులో డిగ్రీ కళాశాల ఏర్పాటు మాటలకే పరిమితమైంది.. దశాబ్దాలుగా విద్యార్థి సంఘం నాయకులు, వివిధ సేవా సంఘాలు జూనియర్ కళాశాలలో అందుబాటులో ఉన్న స్థలంలో నిర్మించాలని పలుమార్లు ప్రజాప్రతినిధులకు వేడుకున్నా పట్టించుకోలేదు. గత వైకాపా పాలనలో ప్రజాప్రతినిధి ఇంటర్ విద్యార్థులనుద్దేశించి త్వరలో డిగ్రీ కళాశాల అందుబాటులోకి వస్తుందని చెప్పి రెండేళ్లవుతున్నా ఎలాంటి పురోగతి లేదు.

పొదలకూరు జూనియర్ కళాశాలలో అందుబాటులో ఉన్న స్థలం

విద్యార్థినులు దూర ప్రాంతాలకు వెళ్లలేక...

స్థానికంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేక చేజర్ల, కలువాయి, మనుబోలు, సైదాపురం, పొదలకూరు మండలాల పరిధిలోని వారంతా భారీగా నగదు వెచ్చించి ప్రైవేట్ కళాశాలకు వెళుతున్నారు. పొదలకూరుకు సమీప మండలాలకు కూడలిగా ఉంది. వందలాది మంది విద్యార్థులు ఇంటర్ పూర్తి చేసుకున్న తరువాత డిగ్రీలో చేరేందుకు ఆర్థిక స్థోమత లేని వారు వివిధ పనుల్లోకి వెళుతున్నారు. విద్యార్థినులు నిత్యం బస్సుల్లో ప్రయాణం చేసి దూర ప్రాంతాలకు వెళ్లే చదువులు వద్దంటూ తల్లిదండ్రులు బలవంతంగా నిలుపుదల చేయిస్తున్నారు. ఆసక్తి ఉన్నా.. ఏం చేయలేక ఉన్నత విద్యకు దూరమవుతున్నారు.

మూడెకరాల స్థలం అందుబాటులో ఉన్నా...

ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలోనే డిగ్రీ విద్యను సైతం అందుబాటులోకి తీసుకొస్తామని గతంలో ప్రజాప్రతినిధులు హామీ ఇచ్చినా కార్యరూపం దాల్చలేదు. మూడెకరాల స్థలంలో భవనం, వసతులు సమకూరే అవకాశమున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని వివిధ సంఘాల వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత వైకాపా పాలనలో ఏర్పాటు చేస్తామని చెప్పి ఆ ఊసే మరిచారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఆశలు చిగురించాయి. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని విన్నవిస్తున్నారు.

◗ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కళాశాలలో మూడు ఎకరాల స్థలం అందుబాటులో ఉందన్నారు. ప్రతి ఏడాది ఇంటర్ పూర్తి చేసిన వందలాది మంది విద్యార్థులు డిగ్రీ చదువుల కోసం ప్రైవేట్ కళాశాలలకు వెళుతున్నారని, ఉన్నతాధికారులు స్పందించి డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తే మెట్ట ప్రాంతంలో విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొన్నారు.

చికిత్స పొందుతూ వృద్ధుడి మృతి

పొదలకూరు, న్యూస్‌టుడే : పొదలకూరు అగచాట్లపురానికి చెందిన విశ్రాంత ఉద్యోగి లక్ష్మీనారాయణ గురువారం పురుగుల మందుతాగగా కుటుంబ సభ్యులు నెల్లూరు ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు ఎస్సై హనీఫ్ తెలిపారు. కేసు నమోదు చేసి పంచనామా నిర్వహించి బంధువులకు అప్పగించినట్లు పేర్కొన్నారు.

తెదేపా నాయకుల పర్యటన

విడవలూరు, న్యూస్‌టుడే: మండలంలోని చౌకిచర్లలో ఇంటింటికి తెదేపా కార్యక్రమంలో భాగంగా పలువురు ఆ పార్టీ నాయకులు ఇంటింటికి తిరిగి సీఎం చంద్రబాబు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల కరపత్రాలు పంపిణీ చేశారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

నదుల అనుసంధానానికి అవరోధాలు తగవు

పొదలకూరులో మాట్లాడుతున్న భాజపా నాయకులు

పొదలకూరు, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న నదుల అనుసంధానానికి అవరోధాలు కల్పించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు కుట్రలు చేస్తున్నాయని భాజపా నమామి గంగే రాష్ట్ర కన్వీనర్ మిడతల రమేష్ అన్నారు. శుక్రవారం పొదలకూరు తహసీల్దారు కార్యాలయం ఎదుట స్థానిక భాజపా నాయకులతో కలిసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోదావరి జలాలను కృష్ణా జలాలతో బనకచర్ల రిజర్వాయర్‌లో కలిపితే ఎవరికి నష్టం ఉండదన్నారు. భాజపా మండల అధ్యక్షులు ప్రశాంత్, నాయకులు సుబ్రహ్మణ్యం, జనసేన నాయకులు అనిల్, ఆనంద్ తదితరులు పాల్గొని వినతిపత్రాన్ని ప్రభుత్వానికి పంపాలని తహసీల్దారు శివకృష్ణయ్యకు అందజేశారు.

(c) eenadu

నెల్లూరు

•నెల్లూరు •నెల్లూరు గ్రామీణం

మాట్లాడుతున్న మెప్మా పీడీ లీలారాణి

రుణాల మంజూరుకు చర్యలు

నెల్లూరు(నగరపాలకసంస్థ), న్యూస్‌టుడే: మహిళా సంఘాలకు పారదర్శకంగా రుణాలు అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు మెప్మా పీడీ లీలారాణి తెలిపారు. శుక్రవారం నగరంలోని మహిళా స్వశక్తి భవనంలో నెల్లూరు పట్టణ సమాఖ్య-1 పరిధిలోని ఆర్పీలతో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ఆర్పీల పనివిధానం మెరుగు పరచుకోవాలని సూచించారు. రుణాలను పీటీల ద్వారా పొందాలని తెలిపారు. సంఘాల ఆడిట్ ద్వారా పారదర్శకత పెరుగుతుందని తెలిపారు. సమావేశంలో సీఎంఎం కవిత, సీవో హైమా, రీనా, టీఎల్ఎఫ్ అధ్యక్షులు లక్ష్మి, పద్మ తదితరులు పాల్గొన్నారు.

జేబు కత్తిరిస్తే జైలుకే

జేబు కత్తిరిస్తే.. తాట తీస్తాం.. దర్గా పరిసరాల్లో కనబడితే చర్యలు తీసుకుంటామని క్రైమ్ బ్రాంచి ఇన్‌స్పెక్టర్ సీతారామయ్య జేబు దొంగలను హెచ్చరించారు. నెల్లూరు బారాషహీద్ దర్గా రొట్టెల పండగ సందర్భంగా లక్షల మంది భక్తులు వస్తుంటారు. ఈ క్రమంలో జేబు దొంగతనాలు జరిగే అవకాశం ఉండటంతో నగరంలో ఉన్న జేబు దొంగలను శుక్రవారం సీసీఎస్ స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. దూర ప్రాంతాల నుంచి రొట్టెల పండగకు వచ్చే భక్తులను దోచుకునేందుకు యత్నిస్తే నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. – న్యూస్‌టుడే, నెల్లూరు (నేర విభాగం)

అల్లూరి ఆదర్శం

అల్లూరి చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న డీఆర్వో

నెల్లూరు(కలెక్టరేట్), న్యూస్‌టుడే: స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజును ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని డీఆర్వో ఉదయభాస్కర్‌రావు తెలిపారు. అల్లూరి జయంతి సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్‌లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ బ్రిటీషు వారితో పోరాడి ప్రాణాలు అర్పించారని అన్నారు. కార్యక్రమంలో పలువురు ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. **నెల్లూరు(నేర విభాగం):** అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా పోలీసు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి ఎస్పీ కృష్ణకాంత్, పలువురు పోలీసు అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. **నెల్లూరు(జడ్పీ):** జడ్పీలో ఇన్‌ఛార్జి సీఈవో మోహన్‌రావు, జడ్పీ ఛైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ అల్లూరి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇస్కాన్ సిటీలో అల్లూరి స్మారక స్తూపం వద్ద ఇస్కాన్ సిటీ వాకర్స్ అసోసియేషన్ సభ్యులతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.

ఎత్తుకు పైఎత్తు

చదరంగంలో రాణిస్తున్న చిన్నారులు

న్యూస్‌టుడే, నెల్లూరు (క్రీడ విభాగం)

వారు ఎత్తు వేస్తే ప్రత్యర్థి చిత్తవ్వాల్సిందే.. పై ఎత్తు వేస్తే చదరంగంలో రాజును ఢీకొట్టినట్లే.. చెస్ క్రీడలో పలువురు చిన్నారులు రాణిస్తున్నారు. జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొని పతకాలు సాధిస్తూ రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధిస్తున్నారు. జిల్లా చదరంగ సమాఖ్య ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో నగరానికి చెందిన సంజన, చక్రధర్.. బాల, బాలికల విభాగాల్లో మొదటి స్థానం సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించారు.

మూడో తరగతి నుంచే..

నెల్లూరు నగరానికి చెందిన హరికృష్ణ, సునీత దంపతుల కుమారుడు సాయి చక్రధర్. నగరంలోని ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. మూడో తరగతి నుంచే చెస్ శిక్షణలో చేరాడు. ఓ వైపు శిక్షణ తీసుకుంటూనే జిల్లాస్థాయి పోటీల్లో పాల్గొన్నాడు. తొలిసారి జిల్లా వ్యాప్తంగా ద్వితీయ స్థానం సాధించాడు. ఓ వైపు చదువుతూనే చదరంగంలో రాణిస్తున్నాడు.

ప్రతిభ ఇలా..

2018లో జరిగిన అండర్-7 జిల్లాస్థాయి పోటీల్లో ద్వితీయ స్థానం, 2019లో అండర్-9 విభాగంలో జిల్లాస్థాయిలో, 2019లో జరిగిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పోటీల్లో, 2019లో ఉయ్యూరులో జరిగిన స్కూల్ గేమ్స్ రాష్ట్రస్థాయి పోటీల్లో మొదటి స్థానం సాధించాడు. 2019లో స్కూల్ గేమ్స్ జాతీయ స్థాయి పోటీలు రాయపూర్‌లో జర్గగా.. రాష్ట్రం తరపున పాల్గొన్నాడు. 2020లో జరిగిన అండర్-9 పోటీల్లో, ఎన్టీఆర్ మెమోరియల్ రాష్ట్ర స్థాయి ఓపెన్ చెస్ టోర్నమెంటు పోటీల్లో మొదటి స్థానం, 2023లో జరిగిన ఎస్‌జీఎఫ్ జిల్లాస్థాయి పోటీల్లో తృతీయస్థానం, 2024లో జరిగిన ఎస్‌జీఎఫ్ రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రథమ స్థానం సాధించాడు.

సంజన భళా..

నెల్లూరు నగరానికి చెందిన గోపాల్, రమ్య దంపతుల కుమార్తె సంజన చదరంగంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఒక వైపు చదువుతూనే చెస్‌లో పతకాలు సాధిస్తోంది. చెన్నైలో జరిగిన వెలమ్మాల్ పొన్నేరి అంతర్జాతీయ స్థాయి పోటీల్లో అండర్-10 విభాగంలో, ఏపీ స్టేట్ ర్యాంకింగ్ పోటీల్లో ప్రథమ స్థానం, బెంగళూరులో జరిగిన ఐసీఏ ఓపెన్ రాపిడ్ ఫిడే టోర్నమెంటులో నాలుగో స్థానం, తాడేపల్లిగూడెంలో జరిగిన ఏపీ బాలికల చెస్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో, నెల్లూరులో జరిగిన ఓపెన్ ఫిడే రేటెడ్ చెస్ పోటీల్లో 5వ స్థానం సాధించింది.

ద్రౌపదీదేవిని కాపాడిన శ్రీకృష్ణుడు

ఊరేగుతున్న శ్రీకృష్ణుడు, ధర్మరాజులస్వామి, ద్రౌపదీదేవి

నెల్లూరు(జడ్పీ): నగరంలోని మూలాపేటలో కొలువుదీరిన ద్రౌపదీదేవి సమేత శ్రీకృష్ణ ధర్మరాజులస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. శుక్రవారం ఉదయం చప్పర వాహనంపై శ్రీకృష్ణుడు, ధర్మరాజులస్వామి, ద్రౌపదీదేవిని ఊరేగించారు. రాత్రికి మహా భారతంలోని సన్నివేశాల ప్రకారం ద్రౌపదీ మాతను కాపాడిన శ్రీకృష్ణ మహిమ ఘట్టం నిర్వహించారు. శనివారం సాయంత్రం అర్జున వేషధారి తపస్సుమాను ఎక్కి భక్తులకు పండ్లు వేసే కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

నెల్లూరు(దర్గామిట్ట): దర్గామిట్ట రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శుక్రవారం రాత్రి అమ్మవారికి పల్లకీ సేవ జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

శివయ్యకు పూలంగి సేవ: నెల్లూరు(జడ్పీ): వారాహిమాత ఉత్సవాల సందర్భంగా శుక్రవారం ఫత్తేఖాన్‌పేట శాంతినగర్‌లోని వరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో శివుడికి పూలంగి సేవ నిర్వహించారు.

నెల్లూరు(జడ్పీ): నెల్లూరులో కామ్య హోమస్వాహ మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. కంచి మఠం పీఠాధిపతి జయేంద్రసరస్వతి, విజయేంద్రసరస్వతి స్వామీజీల సూచనలతో మూలాపేట కామాక్షి సమేత చంద్రమౌళీశ్వరస్వామి దేవాలయంలో శుక్రవారం వేకువజామున కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఆలయ మేనేజర్, కార్యనిర్వాహకురాలు నందకిశోర్, ఉషాకుమారి, ఆలయ ప్రధానార్చకులు మురళీస్వామి పాల్గొన్నారు.

ఎన్‌సీసీతో క్రమశిక్షణ

నెల్లూరు(విద్య), న్యూస్‌టుడే: ఎన్‌సీసీతో విద్యార్థులకు క్రమశిక్షణ అలవడుతుందని, దీనివల్ల ఉన్నత శిఖరాలు చేరుకోవచ్చని పదో ఆంధ్ర నావెల్ యూనిట్ ఎన్‌సీసీ లెఫ్టినెంట్ కమాండర్ గణేష్ గొదంగవే అన్నారు. శుక్రవారం నగరంలోని ప్రగతి మహావిద్యాలయంలో ఎన్‌సీసీ యూనిట్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, ఉపాధ్యాయులు పాఠశాల నిర్వాహకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

ఎంపీ సహకారంతో విద్యుత్తు సమస్య పరిష్కారం

నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట), న్యూస్‌టుడే: ఉదయగిరిలో స్థానికులు ప్రస్తావించిన విద్యుత్తు సమస్యపై ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి స్పందించారు. ఎంపీ లాడ్స్ నుంచి నిధులను మంజూరు చేశారు. సుపరిపాలన తొలిఅడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్‌తో కలిసి గురువారం ఎంపీ ఇంటింటా ప్రచారం చేశారు. ఉదయగిరి పట్టణంలోని షబ్బీర్ కాలనీలో నివాస గృహాలపై నుంచి 11 కెవి/ఎల్‌టి లైన్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్‌లను స్థల మార్పిడి చేయాలని స్థానికులు ఎంపీ, ఎమ్మెల్యేలను కోరారు. స్పందించిన ఎంపీ విద్యుత్తు శాఖ అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. విద్యుత్తు లైన్‌లు మార్పిడికి సంబంధించి రూ.7లక్షల ఎంపీ లాడ్స్ నిధులను కేటాయించారు.

అఖిల భారత ఓపెన్ చెస్ పోటీలు 20న

నెల్లూరు(నేర విభాగం), న్యూస్‌టుడే: అంతర్జాతీయ చెస్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ చదరంగ సమాఖ్య, శ్రీ ఆనంద్ చెస్ వింగ్స్ ఆధ్వర్యంలో ఈ నెల 20న ఎంజీబీ మాల్‌లో ఆలిండియా ఓపెన్ చదరంగం పోటీలు నిర్వహిస్తున్నట్లు చదరంగం అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై.సుమన్ తెలిపారు. శుక్రవారం పోటీలకు సంబంధించిన గోడ ప్రతులు ఆవిష్కరించారు. విజేతలకు ప్రోత్సాహక బహుమతులు అందించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంజీ బ్రదర్స్ ఆటోమొబైల్స్ ఎండీ గోపాలకృష్ణ, మాల్ డీజీఎం మల్లికార్జున, శ్రీ ఆనంద్ చెస్ వింగ్స్ అకాడమీ డైరెక్టర్ ఎం.గోపినాథ్, శిక్షకులు మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

గోడ ప్రతులు ఆవిష్కరిస్తున్న అసోసియేషన్ నాయకులు

పీహెచ్‌సీల తనిఖీ

నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట), న్యూస్‌టుడే: డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డిప్యూటీ డైరెక్టర్ ఎం.శ్రీనివాసులురెడ్డి శుక్రవారం జిల్లాలోని చాకిచర్ల, దగదర్తి, మైపాడు, ముత్తుకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేశారు. ఆసుపత్రులలోని రికార్డులు పరిశీలించి వైద్యాధికారులకు సూచనలు ఇచ్చారు. అనంతరం నగరంలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయానికి విచ్చేశారు. డీఎంహెచ్‌వో వి.సుజాతతో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర రికార్డులలో ఓపీ వివరాలు, ఇన్ పేషెంట్, మిడ్ నైట్ హెడ్ కౌంట్ వివరాలు ఎలా నమోదు చేయాలని తదితర అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో డీఎల్ఏటీవో ఖాదర్‌వలి, డీఐవో ఉమా మహేశ్వరి, డీపీఎంవో రమేష్, డెమో కనకరత్నం తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా రోశయ్య జయంతి

చిత్ర పటం వద్ద నివాళులర్పిస్తున్న ఆర్యవైశ్య ప్రముఖులు

నెల్లూరు(జడ్పీ), న్యూస్‌టుడే: నగరంలోని స్టోన్‌హౌస్‌పేట ఎస్ఎస్ఆర్ కాంప్లెక్స్‌లో ఏపీ ఆర్యవైశ్య మహాసభ కార్యదర్శి శేగు షణ్ముగరావు ఆధ్వర్యంలో శుక్రవారం మాజీ సీఎం కొణిజేటి రోశయ్య జయంతిని నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య ప్రముఖులు కోట గురుబ్రహ్మం, ఆంజనేయులు, సురేష్‌బాబు, శ్రీరాములు, మోహనరావు, లక్ష్మీనారాయణ, శ్రీనివాసులు, హేమంత్, కాన్వాసింగ్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

జాతి రత్నాలకు జనసేన నివాళి

నెల్లూరు(వేదాయపాలెం): చాయ్ విత్ జనసైనిక్స్‌లో భాగంగా జనసేన ఆధ్వర్యంలో శుక్రవారం వంగవీటి మోహన రంగ, అల్లూరి సీతారామరాజు, పింగళి వెంకటయ్య చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జనసేన నాయకులు గునుకుల కిషోర్, నూనె మల్లికార్జున యాదవ్, పేనేటి శ్రీకాంత్, సుందర్ రామిరెడ్డి పాల్గొన్నారు.

రొట్టెల పండగకు పటిష్ఠ ఏర్పాట్లు

నెల్లూరు(నగరపాలకసంస్థ), న్యూస్‌టుడే: బారాషహీద్ దర్గాలో రొట్టెల పండగ నిర్వహణకు పటిష్ఠ ఏర్పాట్లు చేపడుతున్నట్లు నగరపాలకసంస్థ కమిషనర్ వైవో నందన్ తెలిపారు. శుక్రవారం దర్గాలో రొట్టెల పండగ ఏర్పాట్లను అధికారులతో కలిసి పర్యవేక్షించారు.

పంటల బీమాతో రైతులకు ప్రయోజనం

గోడ ప్రతులు ఆవిష్కరిస్తున్న జిల్లా వ్యవసాయశాఖ అధికారిణి సత్యవాణి

నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట), న్యూస్‌టుడే: పంటల బీమా చేసుకోవడం రైతులకు ఎంతో ప్రయోజనమని జిల్లా వ్యవసాయశాఖ అధికారిణి పి.సత్యవాణి తెలిపారు. నగరంలోని జిల్లా వ్యవసాయశాఖ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో బీమా చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు గురించి వివరాలను తెలియజేసే గోడ ప్రతులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈనెల 15వ తేదీ వరకు వరి, పత్తికి పంట బీమా చెల్లించాల్సి ఉంటుందన్నారు. వేరుసెనగకు ఈనెల 31వ తేదీ వరకు బీమా చెల్లించేందుకు అవకాశం ఉందని తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ అధికారులు పాల్గొన్నారు.

రెవెన్యూ క్రీడా సాంస్కృతిక మహోత్సవాల నిర్వహణకు ఆర్థికసాయం

నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట), న్యూస్‌టుడే: జిల్లాలో 10వ రెవెన్యూ క్రీడా సాంస్కృతిక ఉత్సవాల నిర్వహణకు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరెడ్డి రూ.11లక్షల ఆర్థిక సహాయం చేశారు. శుక్రవారం నగరంలోని మాగుంటలేఅవుట్‌లోని ఎంపీ నివాసంలో అసోసియేషన్ సభ్యులు ఎంపీని కలిశారు. ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈనెల 11, 12, 13 తేదీల్లో నగరంలోని ఏసీసుబ్బారెడ్డి స్టేడియంలో రెవెన్యూ క్రీడా సాంస్కృతిక మహోత్సవాలు జరగనున్నాయి.

రహదారిపై మురుగు

నగరంలోని పొగతోటలో రోడ్డుమీదికి మురుగునీరు చేరుతోంది. ఈ ప్రాంతంలో ఎక్కువగా ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా వేలాది మంది రోగులు వైద్య సేవలకు ఇక్కడకు వస్తుంటారు. నిత్యం వాహనదారులు, రోగులతో రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో మురుగునీరు రోడ్డుమీద చేరుతుండటంతో రోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, నెల్లూరు(విద్య)

మినీ బైపాస్‌లో మట్టి దిబ్బలు

నగరంలోని మినీబైపాస్ రోడ్డులో రహదారి అంచున భారీగా మట్టి దిబ్బలు ఉండి.. వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. జీవీఆర్ఆర్ కళాశాలకు సమీపంలోని రోడ్డు అంచున గత కొన్ని రోజులుగా ఇవి ఉన్నాయి. వీటివల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు అంటున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, నెల్లూరు(విద్య)

పూడిక తీసి.. తొలగించడం మరిచారు

నెల్లూరు నగరంలోని గాంధీబొమ్మ సెంటరు సమీపంలో ప్రధాన రహదారిపై కాలువల్లో పూడిక తీశారు. వారం రోజులుగా మట్టిని తొలగించలేదు. ప్రధాన రోడ్డు కావడంతో నిత్యం టౌన్‌బస్సులు, ఆటోలు, కార్లు, ద్విచక్రవాహనాలు వందల సంఖ్యలో రాకపోకలు సాగిస్తుంటాయి. దుర్వాసన భరించలేక అల్లాడుతున్నారు. మరో వైపు బారాషహీద్ దర్గా రొట్టెల పండగకు భక్తులు ఈ ప్రాంతం మీదుగానే తరలివస్తారు. అధికారులు స్పందించి పూడిక వ్యర్థాలను తొలగించాలని నగర ప్రజలు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, నెల్లూరు(పొదలకూరురోడ్డు)

మొక్కల పెంపకంతో కాలుష్య నివారణ

పాఠశాలలో మొక్కలు నాటుతున్న బ్యాంకు అధికారులు

నెల్లూరు(విద్య), న్యూస్‌టుడే: విద్యార్థులు విరివిగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని లీడ్‌బ్యాంకు మేనేజర్ మణిశేఖర్ పేర్కొన్నారు. కెనరాబ్యాంకు 120 వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం దర్గామిట్టలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మొక్కలు నాటారు. ఆయన మాట్లాడుతూ పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టాలంటే మొక్కలు నాటి సంరక్షించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పి.కృష్ణారెడ్డి, కెనరాబ్యాంకు ప్రాంతీయ కార్యాలయ సిబ్బంది, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి కృషి

నెల్లూరు(మార్కెట్ సెంటర్), న్యూస్‌టుడే: నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు ఆర్డీవో కార్యాలయంలో రూరల్ అభివృద్ధిపై అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ముందుగా అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఆర్డీవో అనూష, మండల అధికారులు పాల్గొన్నారు.

పేదల అభివృద్ధికే పీ4 కార్యక్రమం

నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట), న్యూస్‌టుడే: గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని మంత్రి నారాయణ అన్నారు. సుపరిపాలన తొలిఅడుగు కార్యక్రమం నగరంలోని సంతపేట, తూకుమానుమిట్టలో శుక్రవారం జరిగింది. ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో చేసిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ఆయన మాట్లాడుతూ.. పేదల అభివృద్ధి కోసమే పీ4 కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టారని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ ఛైర్‌పర్సన్ తాళ్లపాక అనూరాధ, డివిజన్ నాయకులు ఖాదర్‌బాషా, రంగా, బండి ప్రసాద్, ఖాదర్‌బాషా, పెంచలయ్య, కప్పిర రేవతి తదితరులు పాల్గొన్నారు.

మేనేజరు చేతివాటంపై కేసు నమోదు

నెల్లూరు (నేర విభాగం), న్యూస్‌టుడే: మినీబైపాసు రోడ్డులోని మాన్యవల్ వస్త్ర దుకాణంలో వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన హజరత్ రెడ్డి మేనేజరుగా, నెల్లూరు వెంగళరావు నగర్‌కు చెందిన షంషుద్దీన్ అసిస్టెంట్ మేనేజరుగా పనిచేస్తున్నారు. గతేడాది సెప్టెంబరు తొమ్మిదో తేదీన షంషుద్దీన్ దుకాణం తాళాలు తీశారు. క్యాష్ కౌంటర్‌లోని రూ.1.80లక్షల నగదు కనిపించలేదు. మేనేజరుకు ఫోను చేయగా స్విచ్ఛాఫ్‌గా ఉంది. షంషుద్దీన్ శుక్రవారం దర్గామిట్ట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా!

(10 AM to 1 PM) నెల్లూరు, గ్రామీణం 80085 50332 80085 74001

సమస్య: హరనాథపురంలో కాలువలు శుభ్రం చేయడం లేదు. మురుగునీరు నిలిచి దుర్వాసన వస్తోంది. దోమలు వ్యాప్తి చెందుతున్నాయి. – సుదర్శనమ్మ

? కాలువలను శుభ్రం చేయిస్తాం. దోమల నివారణకు ఫాగింగ్ చేపడతాం. – డాక్టర్ చైతన్య, ఆరోగ్యాధికారి

? కోటమిట్ట మెక్లిన్స్‌రోడ్డులో కుక్కల బెడద ఎక్కువగా ఉంది. వీధుల్లో గుంపులుగా తిరుగుతున్నాయి. చిన్నారులపై దాడులు చేస్తున్నాయి. – మాహియా

✓ కుక్కలను పట్టించేందుకు చర్యలు చేపడతాం. – డాక్టర్ మదన్‌మోహన్, వెటర్నరీ అధికారి

–న్యూస్‌టుడే, నెల్లూరు(నగరపాలకసంస్థ)

నేడు విద్యుత్తు సరఫరాకు అంతరాయం

నెల్లూరు(విద్య): నగరంలోని డైకస్ రోడ్డు సబ్‌స్టేషన్ పరిధిలో మరమ్మతుల కారణంగా అలంకార్ సెంటర్, రామయ్యబడి వీధి పరిసర ప్రాంతాల్లో శనివారం ఉదయం పది నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్తుకు అంతరాయం ఉంటుందని ఈఈ ఎం.శ్రీధర్ ప్రకటనలో పేర్కొన్నారు.

కూటమి ప్రభుత్వంలోనే అభివృద్ధి

నెల్లూరు(మార్కెట్ సెంటర్): కూటమి ప్రభుత్వంలోనే పేదల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని నుడా ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి పేర్కొన్నారు. సుపరిపాలనలో తొలి ఏడాది కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నగరంలోని 16వ డివిజన్‌లో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమాలను వివరించారు.

బదిలీల్లో అక్రమాలు

నెల్లూరు(పద్మావతిసెంటర్): ఉమ్మడి నెల్లూరు జిల్లాలో రైతు సేవా కేంద్రాలలో పని చేస్తున్న గ్రామ వ్యవసాయ సహాయకుల బదిలీల ప్రక్రియ నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని జిల్లాలోని పలువురు గ్రామ వ్యవసాయ సహాయకులు ఆరోపించారు. ఐదు సంవత్సరాలు పూర్తయిన వారిని బదిలీ చేయాల్సి ఉండగా.. ఇష్టానుసారంగా చేశారని వారు చెబుతున్నారు. ఉన్నతాధికారులు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.

అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి

నెల్లూరు(కలెక్టరేట్): యువతీ యువకులు అవకాశాలు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పీడీ నాగరాజకుమారి తెలిపారు. శుక్రవారం కార్యాలయంలోని సమావేశమందిరంలో డీఆర్‌డీఏ, సీడాప్, సెంచూరియన్ యూనివర్సిటీ ద్వారా ఎంటర్‌ప్రైజ్ ఆధారిత శిక్షణ, సబ్సిడీతో యూనిట్ల ఏర్పాటుకు అవగాహన సదస్సును నిర్వహించారు.

సంచార డయాలసిస్ యూనిట్లు ఏర్పాటు చేయాలి

నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): పలాసాలోని డాక్టర్ వైఎస్సార్ కిడ్నీ హాస్పిటల్లో సమస్యల పరిష్కారం, ఉదానంలో సీకేడీపై పరిశోధన వేగవంతం చేయాలని ప్రజారోగ్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎంవీ రమణయ్య ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రికి శుక్రవారం లేఖ రాశారు.

అప్పుల బాధతో ఆత్మహత్య

నెల్లూరు(నేర విభాగం), న్యూస్‌టుడే: కలివెలపాలెంలో చాంద్ బాషా(43) కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నారు. ఈయన బేల్దారి పనులు చేస్తుంటారు. ఇటీవల అప్పులు చేయడంతో మానసిక ఇబ్బందులకు గురయ్యారు. గురువారం రాత్రి మామిడి తోటలో పురుగుల మందు తాగి ఇంటికి వెళ్లారు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు. నెల్లూరుగ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రైలు ఢీకొని మృతి

నెల్లూరు(నేర విభాగం), న్యూస్‌టుడే: రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం నెల్లూరు, వేదాయపాలెం రైల్వేస్టేషన్‌ల మధ్య చోటు చేసుకుంది. మృతుడి కుడి చేతిపై ఎస్ఎల్‌టీ అనే అక్షరాలు, ఎడమ ఛాతీమీద 'ఎస్' అనే అక్షరం పచ్చబొట్లుగా ఉన్నాయి. రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

గంజాయి స్వాధీనం

నెల్లూరు(నేర విభాగం), న్యూస్‌టుడే: రైలులో అక్రమంగా తరలిస్తున్న నాలుగు కేజీల గంజాయిని రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలను రైల్వే డీఎస్పీ మురళీధర్ శుక్రవారం వెల్లడించారు. ఈ నెల 3న నెల్లూరు రైల్వేస్టేషన్‌లోని టాటా నగర్- ఎర్నాకులం జంక్షన్ రైలు నుంచి ఇద్దరు యువకులు దిగారు. వారి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో రైల్వే ఎస్సై జి.మాలకొండయ్య తన బృందంతో కలిసి వారిని అదుపులోకి తీసుకున్నారు. విచారించగా పశ్చిమ బెంగాల్‌కు చెందిన బిష్ణు షబ్బర్, ఒక బాలుడిని గుర్తించారు. వారిని తనిఖీ చేయగా రూ.80వేల విలువజేసే నాలుగు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో రైల్వే సీఐ సుధాకర్, నెల్లూరు, కావలి, గూడూరు రైల్వే స్టేషన్ల ఎస్సైలు ఉన్నారు.

ఎం.ఐ సినిమాస్.:

తెరపై ఈనాడు

ఎం.ఐ సినిమాస్.: స్క్రీన్. 1 జురాసిక్ వరల్డ్ 3డి తెలుగు, నాలుగు షోస్ స్క్రీన్ ..2. తమ్ముడు తెలుగు, నాలుగు షోస్ స్క్రీన్..3. కుబేర, తెలుగు రెండు, షోస్, కన్నప్ప తెలుగు రెండు షోస్ **స్పైస్ సినిమాస్** స్క్రీన్ 1. కుబేర, తెలుగు రెండు, షోస్, కన్నప్ప తెలుగు రెండు షోస్ స్క్రీన్..2 ఎఫ్1, ఇంగ్లీషు ఒక షో, సోలో బాయ్ తెలుగు ఒక షో, షోటైం, తెలుగు రెండు షోస్‌లు స్క్రీన్..3. మార్గన్, తెలుగు ఒకషో, 3బి,హెచ్‌కె తెలుగు మూడు షోస్, స్క్రీన్.. 4 జురాసిక్ వరల్డ్ 3డి, తెలుగు మూడు షోస్, జురాసిక్ వరల్డ్ 3డి, ఇంగ్లీషు ఒక షో స్క్రీన్..5 తమ్ముడు తెలుగు, నాలుగు షోస్ **రెయిన్ సినిమా:** స్క్రీన్ 1.. జురాసిక్ వరల్డ్ 3డి ఇంగ్లీషు స్క్రీన్..2. తమ్ముడు (తెలుగు), స్క్రీన్..3.. కన్నప్ప తెలుగు, కుబేరా తెలుగు, ఎఫ్1, ఇంగ్లీషు స్క్రీన్..4..మార్గన్ తెలుగు, షోటైం తెలుగు, 3బిహెచ్‌కె, తెలుగు **సిరిమల్టీప్లెక్స్** స్క్రీన్ 1 తమ్ముడు స్క్రీన్ 2 కన్నప్ప మూడు షోస్, కుబేరా 1షో స్క్రీన్ 3 3బిహెచ్‌కె, నాలుగు షోస్ స్క్రీన్ 4 కుబేర 2షోస్, మార్గన్ 2షోస్

వెల్డర్ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

నెల్లూరు(విద్య), న్యూస్‌టుడే: ఖతర్‌లో వెల్డర్స్ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి షేక్ అబ్దుల్ ఖయ్యూం ప్రకటనలో పేర్కొన్నారు. 24 నుంచి 45 సంవత్సరాల మధ్య వయసు కలిగి.. ఐటీఐ విద్యార్హత కలిగి నాలుగు సంవత్సరాలు అనుభవం ఉన్న వారు అర్హులని తెలిపారు. ఈ నెల 25వ తేదీ లోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. వివరాలకు 79896 13024, 99888 53335, 87126 55686 నెంబర్లను సంప్రదించాలన్నారు.

వేర్వేరు వీధులు.. అవే సమస్యలు

న్యూస్‌టుడే, నెల్లూరు(జడ్పీ)

గుంతలతో దర్శనమిస్తున్న సిమెంటు రహదారి

నెల్లూరు గ్రామీణ నియోజకవర్గ పరిధిలో దర్గామిట్ట మెయిన్‌రోడ్డుకు పక్కనే ఉన్న కాంతినగర్, రాంనగర్ ప్రాంతాల్లో సమస్యలు తిష్ఠ వేశాయి. దాదాపు మూడు కిలోమీటర్ల పొడవైన రహదారి మధ్య పలు సందులతో ఈ ప్రాంతం విస్తరించింది. పేద, మధ్యతరగతి వారే ఇక్కడ నివాసం ఉంటున్నారు. కొన్నేళ్లుగా ఈ ప్రాంతంలో బహుళ అంతస్తులు నిర్మిస్తున్నారు. స్థానికంగా ఉన్న మొదటివీధిలో సిమెంట్ రోడ్డు కంకర చెదిరిపోయింది. వెంటనే ప్యాచ్ పనులు చేయకపోతే రోడ్డు మొత్తం దెబ్బతినే అవకాశం ఉంది. ప్రధాన వీధికి రెండు వైపులా కాలువలు 80శాతం పూడికతో నిండిపోయాయి. మురుగు ముందుకు కదలక దుర్వాసన వస్తోందని స్థానికులు చెబుతున్నారు. రహదారులు గుంతలు, మిట్టలుగా దర్శనమిస్తున్నాయి. పారిశుద్ధ్య లోపం వెంటాడుతోంది. తాగునీటిని సరఫరా చేసే పైపులు మురుగు కాలువల మీద ఉన్నాయి. ఎక్కడ పైపుల లీకేజీ ఉన్నా.. అక్కడి నుంచి మురుగు పైపుల్లోకి వెళ్లే పరిస్థితి ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. నాలుగో వీధి, దేవాలయం వీధి, స్టోర్‌వీధి తదితర ప్రాతాలు కొత్త కాలువల నిర్మాణాలకు నోచుకోలేదు. దోమల బెడద తీవ్రంగా ఉందని స్థానికులు వాపోతున్నారు. కార్పొరేషన్ అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు.

● పారిశుద్ధ్యపరంగా అన్ని చర్యలు తీసుకుంటామని ఆరోగ్యాధికారి డాక్టర్ చైతన్య తెలిపారు.



రోడ్డు పక్కనే మట్టి నిల్వలు

మహారాజశ్రీ నరసరావుపేట 13వ అదనపు జిల్లా జడ్జి గారి కోర్టులో...

I.A.No. 267/2022 in O.S. No. 7/2011

దాసరి వెంకటరావు & వగైరాలు ...పిటీషనర్/వాదులు

Vs

దాసరి పోలేశ్వరమ్మ & వగైరాలు ...రెస్పాండెంట్స్ / ప్రతివాదులు

Notice to Respondent No.6:

Sri Hydarkhan Chandana, D/o. Prasad, Hindu, aged about 30 Years, Employee in Bank of Baroda, Dargamitta Branch, Nellore Town, Nellore District.

ఇందలి వాదులు మీకు ఐ.ఎ. నెం. 267/2022లో ఎన్నిసార్లు నోటీసులు జారీ చేసిననూ మీరు తీసుకొనకుండా కాలయాపన చేయుచున్నందు వలన మీకు పై నెంబరు ఐ.ఎ.నెం. 267/2022లో నోటీసులు జారీ కాగలందులకుగాను ఈ పేపరు ప్రకటన ద్వారా తెలియజేయడమైనది. కావున మీరు ది.17-7-2025వ తేదీన పై నెంబరు దావాలో ఐ.ఎ.నెం. 267/2022లో ఎందుకు పార్టీలుగా చేర్చకూడదు అని తెలియజేయుటకు మీకు గల అభ్యంతరములను కోర్టు వారి ఎదుట హాజరై మీకు గల అభ్యంతరములను తెలియజేయవలసినది. లేని యెడల మీపై పరోక్షకంగా పై నెంబరు ఐ.ఎ.నెం. 267/2022 తీర్మానము చేయబడునని ఈ పేపరు ప్రకటన ద్వారా తెలియజేయడమైనది.

వాయిదా తేది: 17-07-2025

శ్రీ కోర్టు వారి ఉత్తర్వుల ప్రకారం

ముత్తవరపు వెంకటేశ్వర్లు చౌదరి
పిటీషనర్ తరుపు అడ్వకేట్
నరసరావుపేట, సెల్: 95734 23304

(c) eenadu

అనంతపురం స్టేషన్‌లో బెంగళూరు రైలు వద్ద రద్దీ

బెంగళూరు రైలుకు ఊహించని డిమాండ్

అనంతపురం (మూడోరోడ్డు), న్యూస్‌టుడే: అనంతపురం- బెంగళూరు రైలుకు ప్రయాణికుల జోరు పెరిగింది. ఈ రైలును గత నెల 4న అనంతపురం నుంచి బెంగళూరుకు ప్రారంభించారు. సేవలు అనంతపురానికి ప్రారంభం అయి నేటికి నెల రోజులైంది. తొలుత పుట్టపర్తి- బెంగళూరు (66559/66560) మధ్య నడుస్తున్న ఈ రైలును అనంతపురం దాకా పొడిగించారు. బెంగళూరులో ఉదయం 8.35 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 1.55 గంటలకు అనంతపురానికి చేరుకుంటుంది. తిరిగి 2.10 గంటలకు బెంగళూరుకు బయలు దేరి.. రాత్రి 7.50 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది. ఈ వేళలు ప్రయాణికులకు అంత సౌకర్యవంతంగా ఉండవని తొలుత భావించారు. ప్రయాణికులకు చౌకగా రైలు ప్రయాణం అందుబాటులోకి రావడంతో వేచి ఉండి మరీ వెళుతున్నారు.

500 మందికి పైగా ..

సాధారణ రోజుల్లో ఒక్క అనంతపురం రైల్వేస్టేషన్ నుంచి 500 మంది ప్రయాణాలు సాగిస్తున్నారు. శని, ఆది వారాల్లో అయితే 800 మంది వరకు ఉంటారు. అనంతపురం రైల్వేస్టేషన్‌లోనే రోజూ 450 నుంచి 650 వరకు టికెట్లు అమ్ముడుపోతున్నాయి. బెంగళూరుకు వెళ్లే ప్రయాణికులే కాకుండా.. పుట్టపర్తి, పెనుకొండ, హిందూపురం ఇలాంటి పట్టణాలకు వెళ్లే వారూ అధికంగానే ఉంటున్నారు. బెంగళూరు నుంచి అనంతపురం దాకా 27 స్టేషన్లలో ఆగుతుండటంతో పల్లెలకు వెళ్లే వారికీ అనుకూలంగా ఉంది. బెంగళూరు, హిందూపురం, పెనుకొండ స్టేషన్ల నుంచి అనంతపురానికి వచ్చే ప్రయాణికులు కూడా 500 మంది రైలు దిగుతుండటం గమనార్హం.

స్పందించు.. సంధించు!

పాఠకులారా..! మీలో సామాజిక స్పృహ.. ఏదైనా మంచి చేయాలన్న తపన ఉందా? అన్యాయాలను నిగ్గదీసి ప్రశ్నిస్తారా? సమస్యలను మీ చేతుల మీదుగా పరిష్కారం చూపాలని ఆరాటపడుతున్నారా? ఏ వర్గానికైనా అత్యంత విలువైన సమాచారం చేరవేయాలని అనుకుంటున్నారా? మీ చుట్టుపక్కల ఆహ్లాదకర.. ఆసక్తిదాయక.. ఆదర్శప్రాయమైన అంశాలు నలుగురికి పంచాలని ఆశిస్తున్నారా? అయితే ఈ వేదిక మీ కోసమే.. మీ గొంతుకకు ఈనాడు తోడు అవుతుంది. ప్రజాశ్రేయస్సు పరమావధిగా మీరు రాసిన అక్షరాలు, తీసిన ఫొటోలకు పత్రికలో సముచిత స్థానం కల్పించేందుకు ముందుకొస్తున్నాం..

ఇంకెందుకు ఆలస్యం.. తీసుకోండి కలం.. పట్టండి కెమెరా..
సమస్యలపై మీదైన శైలిలో ఎక్కుపెట్టండి..!

మీరు చేయాల్సినవి..

- ఏదేని అంశాన్ని పది వాక్యాలకు మించకుండా సూటిగా, స్పష్టంగా రాయడం.
- నాణ్యమైన ఫొటోలు తీసి పంపడం.
- వ్యక్తిగతమైనవి వద్దు.. సమాజశ్రేయస్సుకే ఈనాడు వేదిక అనేది మదిలో మెదలాలి.

★ మీరు పంపిన అంశాలను పరిశీలించి.. అర్హత ఉన్నవి ప్రచురిస్తాం.

పోస్టు చేయాల్సిన వాట్సప్ నంబరు: 93901 60428

గట్టుకు మట్టి సంచులే దిక్కు

■ పీఏబీఆర్ కుడి కాలువ అధ్వానం
■ ఆధునికీకరణ చేపట్టక నీరు వృథా

ఉరవకొండ, తాడిమర్రి, న్యూస్‌టుడే: పెన్నహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పీఏబీఆర్) కుడి కాలువ.. ఉమ్మడి అనంత జిల్లాలోని పలు ప్రాంతాల ప్రజలకు ఎంతో ఉపయుక్తమైంది. ప్రస్తుతం ఎక్కడికక్కడ శిథిలమయ్యి. లీకేజీలతో నీరు వృథా అవుతోంది. ఏళ్లు గడుస్తున్నా ఆధునికీకరణకు నోచుకోక నీటి ప్రవాహం ప్రశ్నార్థకంగా మారుతోంది. కుడి కాలువ 110 కిలోమీటర్ల మేర ఉరవకొండ, శింగనమల, రాప్తాడు, ధర్మవరం నియోజకవర్గాలను కలుపుతూ వెళ్తుంది. అక్విడెక్టులు, అండర్ టన్నెల్స్, వంతెనలు కలిపి 200 వరకు ఉన్నాయి. దీని ద్వారా 42 చెరువులకు నీరందిస్తారు. కాలువ ప్రధాన షట్టర్‌తో పాటు చాలా చోట్ల దెబ్బతినింది. అక్విడెక్టులు, అండర్ టన్నెల్స్‌ది ఇదే పరిస్థితి. గండ్లు పడి నీరంతా నేలపాలవుతోంది. దెబ్బతిన్న కాలువ గట్టుకు మట్టి సంచులను ఏర్పాటు చేసిన దయనీయ స్థితి నెలకొంది. పీఏబీఆర్ ద్వారా కాలువకు 2 టీఎంసీల నీరు విడుదల చేయగా అందులో అర టీఎంసీకిపైగా లీకేజీల రూపంలో వృథా అయిన దాఖలాలు ఉన్నాయి.

కూడేరు మండలం జల్లిపల్లి సమీపాన కాలువ గట్టు దెబ్బతినడంతో మట్టి సంచులు అడ్డుగా పెట్టారిలా..

తాడిమర్రి మండలం
మేడిమాకులపల్లి వద్ద రూపు కోల్పోయిన కాలువ

గత సర్కారు గాలికి వదిలేసి..

కాలువ ఆధునికీకరణతో పాటు దాని పరిధిలో 50 వేల ఎకరాల ఆయకట్టును అందుబాటులోకి తేవాలన్న ఉద్దేశంతో ఉప కాలువల ఏర్పాటుకు తెదేపా ప్రభుత్వం (2014-19) రూ.191.7 కోట్లతో ప్రతిపాదనలను సిద్ధం చేసింది. తరువాత అధికారం చేపట్టిన వైకాపా సర్కారు ఐదేళ్ల పాలనలో నిర్వహణను గాలికొదిలేసింది. కనీసం మరమ్మతులకు సైతం నిధులు ఇవ్వకపోవడం గమనార్హం. చేసేదేమిలేక ఇంజినీరింగ్ అధికారులే సొంత నిధులతో మరమ్మతు చేయించిన సందర్భాలూ ఉన్నాయి. ఈఏడాది నీటిని విడుదల చేయాల్సి వస్తే మరిన్ని కష్టాలు ఎదుర్కోక తప్పదు.

కూటమి ప్రభుత్వంపై ఆశలు

తాజాగా కూటమి ప్రభుత్వం కంపచెట్లు తొలగించడంతో పాటు ఇతరత్రా నిర్వహణ పనులకు రూ.2 కోట్లు కేటాయించింది. ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి కాలువ ఆధునికీకరణ పనులు చేపట్టాల్సి ఉంది. ఇప్పటివరకు చెరువులకు మాత్రమే నీరందేది. ఉప కాలువలు అందుబాటులోకి వస్తే ప్రతిపాదిత 50 వేల ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుందని.. ఆ దిశగా సర్కారు చొరవ చూపాలని రైతులు కోరుతున్నారు.

ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతాం..

- వెంకటేశ్వర్లు, ఈఈ, ధర్మవరం డివిజన్

కాలువ ఆధునికీకరణ పనులు చేపట్టాల్సి ఉంది. ఈ విషయాన్ని జిల్లా ఎస్‌ఈతో పాటు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతాం. వారి ఆదేశాలకు అనుగుణంగా ముందుకు సాగుతాం. నిర్వహణ పనులు చేపట్టేలా తగిన చర్యలు తీసుకుంటాం.

అల్లూరి జీవితం ఆదర్శం

పుట్టపర్తి, న్యూస్‌టుడే: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు స్ఫూర్తిదాయక జీవితం, అందరికీ ఆదర్శమని కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో అల్లూరి జయంత్యుత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి కలెక్టర్ పూలమాల వేసి నివాళి అర్పించారు. అల్లూరి జీవితం ప్రతి భారతీయుడికి గర్వకారణం అని తెలిపారు. మన్యం ప్రాంతంలోని గిరిజనుల బాధలను దగ్గరగా గమనించి, తెల్లదొరల దమన రాజకీయానికి వ్యతిరేకంగా గళమెత్తిన అల్లూరి, ప్రజల్లో చైతన్యం నింపే వారికి ధైర్యసాహసాలను కలిగించి పోరాట మార్గాలు నేర్పించారన్నారు. భారత స్వాతంత్య్ర చరిత్రలో అల్లూరి ఒక మహోజ్వల శక్తి అన్నారు. ఆయన జీవిత చరిత్ర యువతకు స్ఫూర్తిదాయకంగా నిలవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీఆర్ఓ విజయసారథి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు సూర్యనారాయణరెడ్డి, రామసుబ్బయ్య, ఏవో వెంకటనారాయణ, పర్యాటకశాఖ మేనేజర్ ప్రతాప్‌రెడ్డి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

అల్లూరి చిత్రపటానికి నివాళి అర్పిస్తున్న కలెక్టర్ టీఎస్ చేతన్

బదిలీ స్థానాల మార్పులో మాయాజాలం

■ లబోదిబోమంటున్న సచివాలయ సర్వేయర్లు

శ్రీసత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలో సరిహద్దు మండలానికి బదిలీ అయిన ఇద్దరు సర్వేయర్లతో వసూలు చేసి.. అదే జిల్లా జాతీయ రహదారి పక్కనున్న మండలానికి బదిలీ చేసేలా హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

శింగనమల నియోజకవర్గంలోని ఓ మండలానికి బదిలీపై వెళ్లిన ఒకరితో బేరసారాలు సాగాయి. అనంత జిల్లా కేంద్రానికి పొరుగున ఉన్న రేషనలైజేషన్‌లో పోస్ట్ రద్దయిన సచివాలయానికి మార్పు చేసేలా ఒప్పందం జరిగినట్లు తెలుస్తోంది.

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: ఉమ్మడి జిల్లా సర్వే-భూమి రికార్డుల శాఖలో వసూలు దందాకు తెర లేపారు. గత నెల 29న గ్రామ సచివాలయాల సర్వేయర్లకు సాధారణ బదిలీ కౌన్సెలింగ్ అస్తవ్యస్తంగా సాగింది. తాజాగా బదిలీ స్థానాల మార్పు పేరుతో ముడుపుల బాగోతానికి తెరతీశారు. దూరాన్ని బట్టి రూ.50 వేల నుంచి రూ.లక్ష దాకా బేరసారాలు సాగిస్తున్నారు. కౌన్సెలింగ్ ముగిసి ఐదు రోజులు గడిచినా ఉత్తర్వులు ఇవ్వకపోవడమే ఇందుకు తార్కాణం. అనంతలో 476, శ్రీసత్యసాయిలో 420 గ్రామ సచివాలయాలు ఉండగా మొత్తం 827 మంది సర్వేయర్లు పని చేస్తున్నారు. ఒకే స్థానంలో ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారు 624 మంది ఉన్నారు. అంతే సంఖ్యలో ఖాళీలు చూపారు.

గత నెల 29న కౌన్సెలింగ్‌కు హాజరైన సర్వేయర్లు

హేతుబద్ధీకరణ ప్రక్రియ

గ్రామ, వార్డు సచివాలయాల్లోని సర్వేయర్లకు హేతుబద్ధీకరణ(రేషనలైజేషన్) ప్రక్రియ జరిగింది. అనంత జిల్లాలో 476 మందిలో 270, శ్రీసత్యసాయిలో 420 మందిలో 250 మంది ప్రకారం మిగులుగా చూపారు. సచివాలయం 'నో' అనే పేరుతో పోస్టులను రద్దు చేశారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఉత్తర్వు వచ్చేదాకా నో స్థానాల్లో ఉండే వారు పని చేస్తూనే ఉండాలి.

మొన్నటి బదిలీల్లో స్థానాలు పొందిన సుమారు 180 మంది దాకా వెనక్కి వచ్చారు. వారితో కొందరికి స్థానాలు మార్పు చేస్తున్నారు. ఇదే అదనుగా భావించి.. సర్వేశాఖకు చెందిన కొందరు పెద్దలు వసూల్ చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సచివాలయాల సాధారణ బదిలీల్లో అన్యాయం చేస్తున్నారంటూ అధికార యంత్రాంగానికి విన్నవించారు. గత నెల 29న సర్వేయర్ల సంఘం ప్రతినిధులు కలెక్టర్‌ను కలిసి మొరపెట్టుకున్నారు.

మా దృష్టికి రాలేదు

- రూప్లానాయక్, ఏడీ, సర్వే-భూమి రికార్డుల శాఖ

బదిలీ పొందిన సర్వేయర్లకు త్వరలోనే ఉత్తర్వులు ఇస్తాం. కొన్ని మార్పుచేర్పులు చేస్తున్నమాట నిజమే. డబ్బులు వసూలు చేస్తున్న వ్యవహారం తమ దృష్టికి రాలేదు.

మొహర్రం ప్రశాంతంగా జరుపుకోండి

పుట్టపర్తి, న్యూస్‌టుడే: మొహర్రంను ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్పీ రత్న శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎక్కడైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రామాల్లో జలధి రోజు చిన్న, పెద్ద సరిగెత్తును ప్రశాంత వాతావరణంలో ముగిసే విధంగా సహకరించాలని ఎస్పీ కోరారు.

'సమస్యలు పరిష్కరించే వరకు పోరాడుతాం'

కదిరి, న్యూస్‌టుడే: ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి నబీరసూల్ హెచ్చరించారు. కదిరి ఆర్టీసీ డిపో గ్యారేజీ ముందు శుక్రవారం ఉదయం ఈయూ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు ఎర్రబ్యాడ్జిలు ధరించి ఆందోళనకు దిగారు. కార్యక్రమంలో నాయకులు కొండారెడ్డి, పీఈఖాన్, అక్బర్, పురుషోత్తం, హరికుమార్ తదితరులు పాల్గొన్నారు.

రేషన్ కార్డులకు 69 వేల దరఖాస్తులు

■ అత్యధికంగా పేర్లు చేర్చేందుకే..

పుట్టపర్తి, కదిరి, న్యూస్‌టుడే: జిల్లాలో రేషన్‌కార్డుల్లో పేర్ల చేర్పునకు అధికంగా దరఖాస్తులు వచ్చాయి. కొత్తగా కుటుంబసభ్యుడి పేరు జోడింపు, వివాహమైన మహిళలు, పుట్టిన పిల్లలను చేర్పించాలని దరఖాస్తులు ఇచ్చారు. గత వైకాపా ప్రభుత్వంలో రేషన్‌కార్డులు ప్రవేశపెట్టినప్పటికీ కొత్తవి జారీ చేయలేదు. పాత కార్డుల్లో కుటుంబ సభ్యుల చేర్పులు, మార్పులకు అవకాశం కల్పించలేదు. రేషన్ కార్డుల్లోని కుటుంబసభ్యులకు ఉద్యోగాలు వచ్చినప్పటికి వారి పేర్లను తొలగించుకునే అవకాశం లేకపోవడంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అనర్హులుగా మారారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రేషన్ కార్డులకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకునేందుకు, మార్పులు, చేర్పులకు సచివాలయంలో దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పించింది. జిల్లా వ్యాప్తంగా ఏడు రకాల సేవలకు 69,671 దరఖాస్తులు వచ్చాయి.

అంశం	దరఖాస్తులు
చిరునామా మార్పు	1918
ఆధార్ సీడింగ్ సరిచేయుటకు	946
రేషన్ దుకాణం మార్పు	10
పేర్లు చేర్చేందుకు	51,070
తొలగింపు	1,260
కొత్త కార్డులు	7,477
కార్డుల విభజన	6,959
సరెండర్ చేసినవారు	31
మొత్తం దరఖాస్తులు	69,671

త్వరలోనే లబ్ధిదారులకు అందజేత

ఏడు రకాల సేవలను గ్రామ, వార్డు సచివాలయాల్లో పునరుద్ధరించారు. కొత్తకార్డు సభ్యుల జోడింపు, తొలగింపు, విభజన, సరెండర్, చిరునామా మార్పు, తప్పుగా నమోదైన ఆధార్ సీడింగ్ దిద్దుబాటుకు అవకాశం కల్పించారు. గురువారం నాటికి 69,671 మంది దరఖాస్తులు చేసుకోగా, వీటిలో 51,070 దరఖాస్తులు పేర్ల చేర్పులకు వచ్చాయి. దరఖాస్తులను పరిశీలిస్తున్నామని, ఈ నెలాఖరులోగా స్మార్ట్‌కార్డులు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని డీఎస్‌వో వంశీకృష్ణారెడ్డి తెలిపారు. పెండింగ్‌లో ఉన్న వాటిని పరిష్కరిస్తామని చెప్పారు.

మత్స్యకారుల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం

పెనుకొండ,న్యూస్‌టుడే: మత్స్యకారుల అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని గొల్లపల్లి జలాశయంలో 20 లక్షల చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మత్స్యకారుల జీవనోపాధికి అండగా కూటమి ప్రభుత్వం ఉందన్నారు. గత వైకాపా ప్రభుత్వం మత్స్యకారులను నిర్లక్ష్యం చేసిందని, ఎలాంటి రాయితీలు అందజేయలేదని విమర్శించారు. గతంలో తెదేపా ఆదరణ పథకం ద్వారా పనిముట్లు అందజేసిందని గుర్తుచేశారు. అనంతరం గొల్లపల్లి గ్రామంలో సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయా అంటూ ఆరాతీశారు. ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, పార్టీశ్రేణులు పాల్గొన్నారు.

గొల్లపల్లి జలాశయంలో చేపలు వదులుతున్న మంత్రి సవిత, పార్టీశ్రేణులు

చెన్నేకొత్తపల్లి: అర్ధాంతరంగా ఆగిన భవన నిర్మాణం

బిల్లులు మంజూరు.. లబ్ధిదారుల చింత తీరేది ఇంకెప్పుడు?

చెన్నేకొత్తపల్లి, న్యూస్‌టుడే: పేదల సొంతింటి కల నెరవేర్చాలన్న లక్ష్యంతో 2014-19 మధ్య తెదేపా ప్రభుత్వ హయాంలో ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం ప్రారంభించింది. ఒక్కో ఇంటికి రూ.1.5 లక్షలు వివిధ దశల్లో మంజూరు చేసేలా ఆదేశాలు జారీ చేసింది. తదనుగుణంగానే కొంతమేర చెల్లింపులు జరిగాయి. ఇలా రెండు, మూడు దఫాలు బిల్లులు పడిన తరవాత తదుపరి బిల్లులు ఆగిపోయాయి. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం మంజూరుపై దృష్టి సారించలేదు. 70, 80 శాతం నిర్మాణాలు పూర్తయినా లబ్ధిదారులు బాడుగ ఇళ్లల్లో ఉండాల్సిన దుస్థితి నెలకొంది. అప్పులు చేసి ఇంటి నిర్మాణం మొదలు పెట్టి బిల్లులు మంజూరు కాక తీవ్ర అవస్థలు పడుతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక బకాయిలు చెల్లిస్తామని, లబ్ధిదారుల వివరాలు సైతం సేకరించడంతో హర్షించారు. ఏడాది గడచినా బిల్లులు మంజూరు చేయక నైరాశ్యంలో ఉన్నారు.

● శ్రీసత్యసాయి జిల్లాలో 2014-19 మధ్య కాలంలో 27,589 పక్కా గృహ నిర్మాణాలు చేపట్టారు. అందులో 10,785 పూర్తి కాగా, పునాది దశలో 3,469, గోడల వరకు పూర్తయినవి 1,642 ఉన్నాయి. మొదలు కానివి 7,559 ఉండగా అందులో 5,628 మంది లబ్ధిదారులను పీఎమ్ఏవై-2కి కన్వర్షన్ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. అప్పులు చేసి నిర్మించామని, బిల్లులు త్వరగా మంజూరు చేసి సాంత్వన చేకూర్చాలని లబ్ధిదారులు కోరుతున్నారు.

ఐడీ ఎలా క్లోజ్ అవుతుంది?

- రాజన్న, లబ్ధిదారుడు, చెన్నేకొత్తపల్లి

2018లో ఇళ్లు మంజూరైంది. బిల్లులు ఆలస్యమైనా అప్పు చేసి ఇల్లు నిర్మించాను. ఇప్పటివరకు రూ.1.08 లక్షలు అందింది. అధికారులను సంప్రదిస్తే ఐడీ క్లోజ్ అయిందని చెబుతున్నారు. బిల్లులు బకాయిలు ఉండగా ఎలా క్లోజ్ చేస్తారు. ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలి.

రూ.80 వేలు మంజూరు కావాలి

- చీమల లక్ష్మీ, లబ్ధిదారురాలు

2018లో ఇల్లు మంజూరవ్వడంతో నిర్మాణం చేపట్టాను. రూఫ్ టాప్ వరకు పూర్తయింది. ఇప్పటివరకు రూ.60 వేల నగదు, 25 బస్తాల సిమెంట్ మాత్రమే ప్రభుత్వం నుంచి అందింది. ఉన్నతాధికారులు చొరవ చూపి బిల్లులు సకాలంలో మంజూరయ్యేలా కృషి చేయాలి.

ప్రభుత్వానికి నివేదించాం - వెంకటనారాయణ, జిల్లా గృహనిర్మాణ సంస్థ అధికారి

వివిధ దశల్లో ఆగిపోయిన నిర్మాణాలను దృష్టిలో ఉంచుకుని కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్ పథకం ద్వారా ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారుల వివరాలు సేకరించాలని ఆదేశించింది. వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదించాం.

కమనీయంగా సంగీతగాన కచేరి

● మహారాష్ట్ర, గోవా భక్తుల పర్తియాత్ర

పుట్టపర్తి, న్యూస్‌టుడే: సత్యసాయి సన్నిధిలో ఏకాదశి పర్వదినాన్ని జరుపుకోవడానికి మహారాష్ట్ర, గోవా రాష్ట్రాలకు చెందిన మూడు వేల మంది భక్తులు పర్తియాత్రతో పుట్టపర్తికి చేరుకున్నారు. మరో వెయ్యి మంది భక్తులు ధర్మవరం రైల్వేస్టేషన్ నుంచి ప్రశాంతి నిలయం వరకు దిండి యాత్ర పేరుతో కాలినడకన వస్తున్నారు. శుక్రవారం సాయికుల్వంత్ మందిరంలో ఇండియన్ ఐడల్-14లో అత్యుత్తమ పోటీదారుగా ప్రసిద్ధి చెందిన ఉత్కర్షరవీంద్ర వాంఖడే బృందం సంగీత విభావరి అద్భుతంగా ప్రదర్శించారు. అభంగ్ మాధుర్యం, భజే సాయి పాండురంగం భక్తి భావాన్ని సింఫోనీ దేవదూతల గాత్రాలు శ్రావ్యమైన పరస్పర గీతాలను ఆలపించారు. మూడు రోజుల పాటు సాయి సన్నిధిలో వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. భక్తులు సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు.

సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉన్నాం

● 'ఈనాడు' ఫోన్‌ఇన్‌లో
అనంత డీఎంహెచ్‌వో ఈ.బి.దేవి

అనంతపురం (వైద్యం),న్యూస్‌టుడే: పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వాసుపత్రుల్లో సేవలు అందిస్తున్నట్లు అనంతపురం జిల్లా వైద్యఆరోగ్య శాఖాధికారిణి **డాక్టర్ ఈ.బి.దేవి** తెలిపారు. సీజనల్ వ్యాధుల నివారణకు తగిన చర్యలు చేపట్టామన్నారు. ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా రక్తపరీక్షలు నిర్వహించటంతో పాటు మందులు అందజేస్తారన్నారు. శుక్రవారం 'ఈనాడు' ఆధ్వర్యంలో డీఎంహెచ్‌వో నిర్వహించిన ఫోన్‌ఇన్ కార్యక్రమానికి చక్కటి స్పందన వచ్చింది. వివిధ సమస్యలకు ఆమె సమాధానాలు ఇచ్చారు. సమస్యల్ని డెమో త్యాగరాజు, హెచ్‌ఈవో గంగాధర్, ఎంపీహెచ్ఈవో బలరామిరెడ్డి నమోదు చేసుకున్నారు.

❓ సీజనల్ వ్యాధులు రాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి?
- సురేశ్, యాడికి, తాడిపత్రి

✅ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. నీటిని ఎక్కువ కాలం నిల్వ ఉంచవద్దు. కాలువల్లో మురుగు నిల్వ ఉండకుండా చూసుకుంటే దోమల వ్యాప్తి తగ్గుతుంది. జ్వరం, దగ్గు, తలనొప్పి, కండరాలనొప్పి, ఎర్రటి దద్దుర్లు.. తదితర లక్షణాలు కనిపిస్తే సమీప ప్రభుత్వాసుపత్రికి వెళితే సేవలు అందిస్తారు.

❓ మా ప్రాంతంలో ఆర్‌ఎంపీలు సూదులు వేయడంతోపాటు సెలైన్‌లు ఎక్కిస్తున్నారు. వారు అన్ని వ్యాధులకు చికిత్స అందించవచ్చా?
- కుళ్లాయప్ప, కళ్యాణదుర్గం, రామనాథ్, ఉరవకొండ

✅ ఆర్‌ఎంపీ అని బోర్డు పెట్టుకోకూడదు. ప్రథమ చికిత్స మాత్రమే చేయాలి. సూదులు వేయకూడదు. సెలైన్ ఎక్కించకూడదు. విచారించి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.

❓ అనంతపురంలో ల్యాబ్‌లు అధికంగా ఉన్నాయి. సిబ్బంది పరీక్షలు చేసేందుకు అర్హులో కాదో తెలియడం లేదు. వారిచ్చే రిపోర్టులపై అనుమానాలు తలెత్తుతున్నాయి.?
- హృషికేశ్, ఉరవకొండ, నాగరాజు, నార్పల, లక్ష్మీనారాయణ, అనంతపురం

✅ పెద్ద ల్యాబ్‌లలో రిపోర్టులను ఫెథాలజిస్టులు ఇస్తారు. చిన్నవాటిలో సైతం వైద్యులు సూచిస్తేనే డీఎంఎల్‌టీ, ల్యాబ్‌టెక్నీషియన్లు పరీక్షలు చేస్తారు. తనిఖీ చేసి అర్హత లేని వారు పనిచేస్తుంటే నిర్వాహకులపై చర్యలు తీసుకుంటాం.

❓ ప్రైవేట్ ఆసుపత్రుల్లో పరీక్షలు చేసి డెంగీ ఉందని, ప్లేట్‌లెట్స్ తగ్గాయని డబ్బు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం డెంగీ పరీక్షలు ఉచితంగా చేస్తుందా?
- ప్రతాప్, గార్లదిన్నె, కేశవయ్య, ఆత్మకూరు, రఘునాథ్, గుంతకల్లు

✅ ప్రైవేట్ ఆసుపత్రుల్లో డెంగీ ర్యాపిడ్ పరీక్ష చేస్తారు. పాజిటివ్ వచ్చినప్పటికీ నిర్ధారణ చేయకూడదు. రక్తనమూనాను ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు పంపితే.. పరీక్ష చేసి పాజిటివ్ అని వస్తే డెంగీ నిర్ధారిస్తారు. యూహెచ్‌సీ, సీహెచ్‌సీ, ప్రాంతీయ ఆసుపత్రుల్లో డెంగీ ఎన్ఎస్-1 పరీక్ష ఉచితంగా చేస్తారు. అక్కడ పాజిటివ్ వస్తే సర్వజన వైద్యశాలకు ఎలిసా పరీక్షకు పంపుతారు. అక్కడా ఉచితమే. సర్వజన వైద్యశాలలో డెంగీకి ఉచిత చికిత్సతో పాటు ప్లేట్‌లెట్స్ ఎక్కిస్తారు.

❓ అనంతపురంలోని జీసస్‌నగర్‌లో ఆయుష్మాన్ భారత్ కేంద్రం నిర్మించారు. ప్రారంభించకపోవడంతో మందుబాబులకు అడ్డా మారింది. కేంద్రాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారు?
- ప్రకాష్, అనంతపురం

✅ త్వరలోనే కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకుంటాం.

❓ అతిసారం సోకితే ఎలాంటి చికిత్స అందిస్తారు? **- కృష్ణవేణి, గుత్తి, రాకేశ్, కల్లూరు**

✅ కలుషిత నీరు, ఆహారం తీసుకోవడం ద్వారా అతిసారం వస్తుంది. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా సేవలు అందిస్తారు. తొలుత ఓఆర్ఎస్ తీసుకొని దగ్గరలో ఉన్న ఆయుష్మాన్ కేంద్రాలు, పీహెచ్‌సీ, యూహెచ్‌సీలకు వెళ్తే చికిత్స చేస్తారు.

❓ కదిరి ఆసుపత్రిలో డెర్మటాలజిస్ట్ లేరు. కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో ఇష్టానుసారంగా డబ్బు వసూలు చేస్తున్నారు.
- రామకృష్ణ, కదిరి

✅ శ్రీసత్యసాయి జిల్లా పరిధిలోకి వస్తుంది. మీ సమస్యను అక్కడి డీఎంహెచ్‌వో దృష్టికి తీసుకెళ్తాం. ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్య సేవలకు సంబంధించిన ఫీజుల వివరాలను ప్రదర్శించేలా బోర్డు ఏర్పాటు చేయాలి. అలా చేయకపోతే చర్యలు తీసుకుంటాం.

నిధులు ఇస్తేనే స్థానిక సంస్థల మనుగడ

హిందూపురం పట్టణం, న్యూస్‌టుడే: అభివృద్ధికి చోదక శక్తులుగా నిలుస్తున్న పట్టణాలల్లో పాలన చూసే స్థానిక సంస్థలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా నిధులు ఇవ్వాలని మున్సిపల్ ఛైర్మన్ రమేశ్ కోరారు. హరియాణాలోని గురుగ్రామ్‌లో రెండు రోజులుగా పార్లమెంటు ఆధ్వర్యంలో జరుగుతున్న మున్సిపల్ ఛైర్మన్ల జాతీయ సదస్సుకు రమేశ్ హాజరయ్యారు. ఆయన శుక్రవారం సదస్సులో పలు అంశాలపై మాట్లాడారు. స్థానిక సంస్థలకు అనేక నిధులు ఇచ్చారని, అయితే ఆదాయ వనరులు తక్కువగా ఉన్నాయని వివరించారు. నిధులు ఇస్తేనే అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. సదస్సుకు హాజరైన హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయను తెలుగు రాష్ట్రాల మున్సిపల్ ఛైర్మన్లు సన్మానించారు.

(c) eenadu

భక్తిశ్రద్ధలతో కుళ్లాయిస్వామి చిన్న సరిగెత్తు

పూజలందుకున్న కుళ్లాయిస్వామి పీర్ల సమూహం, ఆంజనేయస్వామి

నార్పల, న్యూస్‌టుడే : గూగూడు కుళ్లాయి స్వామి మొహర్రం బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం చిన్న సరిగెత్తు కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. తెల్లవారు జామునుంచే ఆలయ ప్రధాన అర్చకులు హుసేనప్ప ఆధ్వర్యంలో కుళ్లాయిస్వామి పీర్ల సమూహానికి ప్రత్యేకంగా తయారు చేసిన వెండి గొడుగుతో అలంకరించి ప్రార్థనలు చేశారు. చిన్నసరిగెత్తు రోజున స్వామిని దర్శించుకోవడానికి భక్తులు జిల్లా నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు, తెలంగాణా రాష్ట్రాల నుంచి భారీగా తరలివచ్చారు. గూగూడు చుట్టుపక్కల గ్రామాల నుంచి తరలివచ్చిన భక్తులు కుళ్లాయిస్వామి మాల ధారణతో పకీర్లుగా మారారు. కులమతాలకు అతీతంగా భక్తులు ఆంజనేయ స్వామి, కుళ్లాయిస్వామి ఆలయాల్లో పూజలు చేశారు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత కుళ్లాయిస్వామి ప్రధాన పీరు మినహా మిగిలిన 20 పీర్లను మేళతాళాలు, డప్పు వాయిద్యాల నడుమ గ్రామంలో ఊరేగించారు. శనివారం నిత్యపూజా నివేదన నిర్వహించి ఆదివారం పెద్దసరిగెత్తును నిర్వహించడానికి దేవాదాయ శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

గూగూడులో 350 మందితో బందోబస్తు

స్వామి దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు

నార్పల, న్యూస్‌టుడే : గూగూడులో కుళ్లాయిస్వామి దర్శనం కోసం వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, టోల్‌గేట్ నిర్వాహకులు అధిక రుసుం వసూలు చేస్తున్నారని శుక్రవారం 'ఈనాడు'లో 'కుళ్లాయిస్వామి దర్శనం... భక్తులకు దుర్లభం' అనే శీర్షికతో వచ్చిన కథనానికి స్పందన లభించింది. ఆలయ అధికారులు, పోలీసులు భక్తులకు స్వామి దర్శనం సాఫీగా జరిగేలా 350 మంది కానిస్టేబుళ్లను రంగంలోకి దింపారు. భక్తులు గుంపులుగా ఉండకుండా ఎక్కడికక్కడ నిలువరించారు. మహిళలకు, పురుషులకు వేరుగా క్యూలైన్లు ఏర్పాట్లు చేశారు.

భక్తులకు ఏర్పాటు చేసిన వరుసలు

ఈనాడు కథనానికి స్పందన

టోల్‌గేట్ రుసుం తగ్గింపు

భక్తుల వాహనాలకు అధికంగా టోల్‌గేట్ రుసుం వసూలు చేయడంపై ఈవోఆర్డీ శైలజా రాణి గుత్తేదారులకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. నిబంధనల ప్రకారం ఆటోలకు రూ.30, నాలుగు చక్రాల వాహనాలకు రూ.100, ఆరు చక్రాల వాహనాలకు రూ.130 వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

నేడు జాతీయ లోక్‌అదాలత్

మూడోరోడ్డు, న్యూస్‌టుడే: ఉమ్మడి జిల్లాలోని అన్ని కోర్టులలో నేడు (శనివారం) జాతీయ లోక్ అదాలత్‌ను నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, డీఎల్ఎస్ఏ ఛైర్మన్ భీమారావు, డీఎల్ఎస్ఏ కార్యదర్శి రాజశేఖర్‌లు సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 గంటలకు నిర్వహించే లోక్ అదాలత్‌లో అన్ని రకాల సివిల్ కేసులు, రాజీ చేయదగిన క్రిమినల్ కేసులు, పంచాయతీ పన్నుల కేసులు, ప్రీలిటిగేషన్ కేసులను పరిష్కరించుకోవచ్చన్నారు.

న్యాయశాఖలో ఉద్యోగుల బదిలీలు

అనంతపురం(మూడోరోడ్డు), న్యూస్‌టుడే: ఉమ్మడి జిల్లాలోని వివిధ కోర్టులలో ఒకే స్థానంలో మూడేళ్లుగా పని చేస్తున్న 62 మంది ఉద్యోగులను బదిలీలు చేస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు ఉత్తర్వులు జారీ చేశారు. గుత్తి సీనియర్ సూపరింటెండెంట్‌గా పని చేస్తున్న మునెమ్మను జిల్లా కోర్టుకు బదిలీ చేశారు. ధర్మవరం సివిల్ జడ్జి కోర్టులో పని చేస్తున్న బేబి పర్వానాను మొబైల్ కోర్టుకు బదిలీ చేశారు. అనంతపురంలో పని చేస్తున్న రామసుబ్బయ్యను ధర్మవరానికి బదిలీ చేశారు. జిల్లా కోర్టులో సూపరింటెండెంట్‌గా పని చేస్తున్న చంద్రశేఖర్‌ను మడకశిర కోర్టుకు బదిలీ చేశారు. హిందూపురంలో పని చేస్తున్న రాధాకృష్ణారావును జిల్లా కోర్టుకు బదిలీ చేశారు.

ఔషధ నియంత్రణ శాఖలో..

అనంతపురం (వైద్యం), న్యూస్‌టుడే: అనంతపురం జిల్లా ఔషధ నియంత్రణ పరిపాలన శాఖలో పనిచేస్తున్న పలువురు అధికారులను బదిలీలు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇందులో భాగంగా నెల్లూరు జిల్లా ఏడీగా పని చేస్తున్న వీరకుమార్‌రెడ్డిని ఉమ్మడి అనంతపురం జిల్లా ఏడీగా బదిలీ చేశారు. ఇక్కడ ఏడీగా పనిచేస్తున్న రమేశ్‌రెడ్డిని నెల్లూరుకు బదిలీ చేశారు. అనంతపురం జోన్-1 డ్రగ్ ఇన్‌స్పెక్టర్ హనుమన్నను నంద్యాలకు.., కడప డ్రగ్‌ఇన్‌స్పెక్టర్ మాధవిని అనంతపురం జోన్-1కు బదిలీ చేయటంతో పాటు హిందూపురం ఇన్‌ఛార్జిగా నియమించారు. మదనపల్లి డ్రగ్ ఇన్‌స్పెక్టర్ కేశవరెడ్డిని అనంతపురం జోన్-2కు బదిలీ చేయటంతోపాటు కదిరి ఇన్‌ఛార్జిగా నియమించారు.

రగ్బీకి సై..!

జాతీయ పోటీలకు ఎంపికైన గురుకుల విద్యార్థినులు

సాధన చేస్తున్న విద్యార్థినులు

హిందూపురం గ్రామీణం, న్యూస్‌టుడే: వారంతా నిరుపేద విద్యార్థినులు.. గురుకులంలో చదువుకుంటూ ఆటల్లోనూ ప్రతిభ చాటుతున్నారు. రగ్బీ అంటేనే 'సై' సినిమా గుర్తుకొస్తుంది. కొటిపి రోడ్డులోని అంబేడ్కర్ బాలికల గురుకులంలో ఇంటర్ చదువుతున్న ఐదుగురు విద్యార్థినులు జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. గురుకులంలో ద్వితీయ సంవత్సరం ఎంపీసీ చదువుతున్న జి.భారతి, డి.వీరనారక్క, సి.పవిత్ర, బైపీసీ విభాగం నుంచి డి.చందన, వై.అంజలి ఇటీవల కర్నూలులో జరిగిన అండర్-18 రాష్ట్ర పోటీల్లో ప్రతిభ కనబరిచి జాతీయ జట్టుకు అర్హత సాధించారు. దేశస్థాయిలో రాణించాలనే తపనతో ప్రిన్సిపల్ నాగమణి ప్రోత్సాహం, పీడీలు రూపావతి, ఎస్తేరురాణి పర్యవేక్షణలో రోజూ సాధన చేస్తున్నారు. క్రీడలతోపాటు చదువులోనూ నిర్లక్ష్యం చేయకుండా ఉత్తమమార్కులు పొందుతున్నారు.

సలహాలు, సూచనలు పాటిస్తూ..

-వీరనారక్క

జాతీయ రగ్బీ పోటీలకు రెండోసారి ఎంపికయ్యాను. గతంలో 2024లో వెళ్లినప్పుడు గెలవకపోయినా అనుభవం, నైపుణ్యం, అవగాహన పెంచుకున్నా. ఈసారి ప్రతిభ చూపాలనే సంకల్పంతో ఉదయం, సాయంకాలం పీడీల సూచనలు, సలహాలతో శిక్షణ తీసుకుంటున్నా.

రోజూ రెండు గంటల పాటు సాధన

-సి.పవిత్ర, టి.చందన

ఓ వైపు చదువుకుంటూనే జాతీయ రగ్బీ పోటీల్లో సత్తాచాటాలని రోజూ 2 గంటలు మైదానంలో సాధన చేస్తున్నాం. బంతి ఎలా పంపించాలి, ఎలా కొట్టాలి తదితర వాటిని నేర్చుకుంటున్నాం. పరుగు పందెం, త్రోబాల్, వాలీబాల్ ఇష్టంగా ఆడుతుంటాం. రగ్బీలో తొలిసారిగా ఎంపిక కావడంతో ఆనందంగా ఉంది.

వ్యాపారిపై మూడు చీటింగ్ కేసులు

కొత్తచెరువు, న్యూస్‌టుడే: కొత్తచెరువుకు చెందిన వ్యాపారి దాల్‌మిల్ సూరిపై పలువురి ఫిర్యాదు మేరకు మూడు చీటింగ్ కేసులు నమోదు చేసినట్లు సీఐ మారుతి శంకర్ తెలిపారు. విజయవాడకు చెందిన కల్యాణ్‌రామ్ ఐరన్ వ్యాపారం చేస్తుంటారు. ఐరన్ కొనుగోలుకు ఆయన రూ.1.91 కోట్లు దాల్‌మిల్ సూరికి పంపారు. అయితే రూ.67 లక్షల విలువైన ఐరన్ కాని డబ్బు గాని తిరిగి ఇవ్వలేదని ఫిర్యాదు చేశారు. అనంతపురం జిల్లా పుట్లూరు మండలం కొండంపల్లికి చెందిన ఓబులనాయుడు దాల్‌మిల్ సూరికి రూ.50 లక్షల విలువైన మొక్కజొన్నలు విక్రయించారు. నేటికీ రూ.16.46 లక్షలు ఇవ్వకుండా జాప్యం చేస్తున్నాడని ఫిర్యాదు చేశారు. తాడిపత్రి మండలం బ్రాహ్మణపల్లికి చెందిన సుధాకరరెడ్డి కందులు, శనగల వ్యాపారంతో జీవనం సాగిస్తున్నారు. స్థానిక రైతులతో రూ.2.95 కోట్ల విలువైన సరకు కొనుగోలు చేసి దాల్‌మిల్ సూరికి పంపించారు. అందులో కొంత మొత్తం ఇచ్చిన సూరి రూ.1.13 కోట్లు ఇవ్వకుండా తిప్పుకొంటున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ముగ్గురి ఫిర్యాదు మేరకు సూరిపై చీటింగ్ కేసులు నమోదు చేసినట్లు సీఐ వివరించారు.

'న్యూస్‌టుడే' విలేకరిపై తెదేపా నాయకులు దాడికి యత్నం

సోమందేపల్లి, న్యూస్‌టుడే: సోమందేపల్లి మండల 'న్యూస్‌టుడే' విలేకరిపై కొందరు తెదేపా నాయకులు దాడికి ప్రయత్నించారు. మండలంలోని పాపిరెడ్డిపల్లి కస్తూర్బా బాలికల విద్యాలయంలో పలువురు విద్యార్థినులు జ్వరం, కడుపునొప్పి, వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. బాలికలను పరామర్శించేందుకు పార్టీ శ్రేణులతో కలిసి అక్కడికి వచ్చిన వైకాపా జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ, తెదేపా నాయకులు, కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకొంది. సీఐ రాఘవన్, ఎస్సై రమేశ్‌బాబు సిబ్బందితో కలిసి ఇరుపార్టీల నాయకులను చెరోవైపు పంపించి వేశారు. ఈ సమయంలో ఘటనను ఫొటోలు తీస్తున్న 'న్యూస్‌టుడే' విలేకరి అంజయ్యపై తెదేపా స్థానిక నాయకులు కిష్టప్ప, సూర్యనారాయణ, వెంకటేశులు, నరసింహమూర్తి, ప్రభాకర్ తదితరులు దాడికి యత్నించారు. పెనుకొండ మండలం మావటూరుకు చెందిన గోపాల్... విలేకరి చరవాణి లాక్కొని పగులగొట్టారు. ఈ విషయాన్ని స్థానిక విలేకరులు మంత్రి సవిత దృష్టికి తీసుకెళ్లగా తెదేపా నాయకుల చర్యలను ఖండించారు.

EENADU Classifieds

AUTO

VEHICLES FOR SALE

Tractors for Sale 1) Sonalika DI 740 AP40EL9610, 2) Escorts GT 28 & Rotavator AP40FB0894, 3)KUBOTA 2741 AP39SV3871 పైన తెలిపిన ట్రాక్టర్ ఎక్కడ ఎలా ఉన్నది అలా అనే పద్ధతిపై అమ్మకమునకు కలదు. సుందరం ఫైనాన్స్ లిమిటెడ్. Cell : 8985060819.

REAL ESTATE

HOUSE FOR SALE

విజయవాడ గన్నవరం దగ్గర NH-16 హైవేని ఆనుకుని 60 అ|| రోడ్డు తూర్పు ఫేసింగ్ ఒక్కొక్క ఫ్లోరు 2000 Sq.Ft.తో 466 చ||గ||లలో G-3 Triplex బిల్డింగ్ అమ్మకమునకు కలదు. 88774 58888.

PLOT FOR SALE

ముదిగుబ్బ మండలం రాళ్ళ అనంతపురంలో హైవేకు ఆనుకొని ఉన్న 75 సెంట్ల స్థలము, ATP టౌన్ ఈనాడు ఆఫీసు దగ్గరలో ఉన్న 4 సెంట్ల స్థలం వెంటనే అమ్మబడును. Con: 9912733883.

JOBS

Earn Extra Income online through Work from Home in Wellness Industry. 101, SF Res. Rd # 4, B.Hills, Hyd. 8919664679, 8309909749

Mechanical Engineer: B.Tech in Mechanical Engineering with 2 to 3 years experience - 01 Post, Electrical Engineer: B.Tech in Electrical Engineering with 2 to 3 years Experience - 01 Post, Mechanical Supervisor: Diploma in Mechanical Engineering with 2 to 3 years Experience - 01 Post, ITI Fitters: ITI in Fitter Grade with 3 to 5 years of Experience - 02 Posts, Boiler Operators: Boiler 2nd Class Certificate issued by A.P./T.G with 1 or 2 years of Experience - 01 Post. # (Sapthagir Camphor Pvt Ltd, ATP) Apply to accountsatp@sclgroup.in

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

EENADU CLASSIFIEDS

5 లైన్ల ప్రకటన రూ. 395/- మాత్రమే

తక్కువ ఖర్చుతో... ప్రతిరోజు క్లాసిఫైడ్స్‌లో ప్రకటన ఇవ్వండి.... అధిక స్పందనలు పొందండి. వాహనాల అమ్మకం... ఉద్యోగాల భర్తీ... ఇళ్లు, ఫ్లాట్లు, స్థలాల అమ్మకాలు, కొనుగోళ్లు... ఇళ్లు, షాపులు, ఫ్లాట్లు అద్దెకు మరియు అన్నిరకాల బిజినెస్ వ్యవహారాలు...

వివరాలకు : 8008709784

ప్రకటనలపై జి.ఎస్.టి. 5% వర్తించబడును

అన్వేషణ లేకుండానే కొలువులు!

మెగా ఉద్యోగమేళాకు విశేష స్పందన

మాట్లాడుతున్న ప్రిన్సిపల్ ప్రగతి

హిందూపురం, న్యూస్‌టుడే: నిరుద్యోగ యువతీయువకులు అన్వేషణ చేయకుండానే ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా నిర్వహించే మేళాలో ఉద్యోగాలు వస్తాయని ఎన్ఎస్‌పీఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ప్రగతి అన్నారు. శుక్రవారం కళాశాలలో మెగా ఉద్యోగమేళా నిర్వహించారు. మేళాలో టెక్ మహీంద్ర, కియా, అపోలోఫార్మసీ, తదితర 15 కంపెనీలు పాల్గొన్నాయి. 328 మంది నిరుద్యోగులు హాజరుకాగా 140మంది ఉద్యోగాలకు అర్హత సాధించారు. యువతులే అధిక సంఖ్యలో హాజరుకావటం గమనార్హం. సమావేశంలో ప్రిన్సిపల్, జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి హరికృష్ణ తదితరులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పక్షం రోజులకు ఒకసారి ఉద్యోగమేళాలు ఏర్పాటు చేస్తోందన్నారు. విద్యార్హతను బట్టి నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయన్నారు.

మేళాలో పాల్గొన్న నిరుద్యోగులు

తొలి ప్రయత్నంలోనే రావడం సంతోషం

బీటెక్ పూర్తి చేసి 2 నెలలు గడుస్తోంది. ఈ మేళాకు హాజరు కాగా 24×7లో బీపీవో ఆటోకాడ్‌లో ఉద్యోగం లభించింది. తొలిప్రయత్నంలో ఉద్యోగానికి ఎంపిక కావటం ఎంతో సంతోషంగా ఉంది. **- దివ్యశ్రీ, కొట్నూరు**

ఎంతో ఉపయుక్తం..

ఎస్‌డీజీఎస్ కళాశాలలో ఎంబీఏ, బీబీఏ కోర్సు పూర్తి చేశాను. హిందూపురంలో ఉద్యోగమేళా ఏర్పాటు చేస్తున్న విషయం తెలుసుకొని హాజరయ్యాను. హెచ్‌ఆర్‌గా ఎంపికయ్యాను. ఇలాంటి ఉద్యోగమేళాలు నిర్వహించటం యువతకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. **- భావన, హిందూపురం**

ఫైనాన్స్ కంపెనీలకు కుచ్చుటోపీ

● బైకులు కొని.. అమ్మేసిన కేటుగాళ్లు ● ఆరుగురి అరెస్టు

వివరాలు వెల్లడిస్తున్న ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి

తాడిపత్రి, న్యూస్‌టుడే: జీరో డౌన్‌పేమెంట్‌తో ఫైనాన్స్ కంపెనీల నుంచి రుణాలు తీసుకుని కొత్త బైకులు కొనుగోలు చేసి.. వాటిని ఇతర ప్రాంతాల్లో విక్రయించిన ముఠాను అనంతపురం పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌కు చెందిన కొందరు ఫైనాన్స్ కంపెనీలను బురిడీ కొట్టించి 2 వేల ద్విచక్ర వాహనాలను అమ్మేసుకున్నట్లు తెలుస్తోంది. రుణాలు పొంది తీసుకున్న బైకులకు సంబంధించి ఈఎంఐలు కట్టకపోవడంతో ఫైనాన్స్ కంపెనీలకు అనుమానం వచ్చి విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌లోని కొందరు నకిలీ ధ్రువపత్రాలు సమర్పించి ఫైనాన్స్ కంపెనీల ద్వారా కొత్త ద్విచక్ర వాహనాలను కొనుగోలు చేశారు. రిజిస్ట్రేషన్ కాకుండానే వాటిని ఉమ్మడి అనంతపురం జిల్లాలోని అనంతపురం, తాడిపత్రి, కదిరి ప్రాంతాల్లోని అమాయకులకు విక్రయించారు. సగం ధరకే కొత్త బైకులు అంటూ ప్రకటనలు చేయడంతో వందలాది మంది ఆ బైకులను కొనుగోలు చేశారు. ఫైనాన్స్ కంపెనీల ఫిర్యాదు మేరకు అనంతపురం జిల్లా ఎస్పీ జగదీశ్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. తాడిపత్రిలోని మెయిన్ బజార్‌కు చెందిన గయాజుద్దీన్, గాజులపాళెంకు చెందిన కలీముల్లా, పటమటి వీధికి చెందిన ముస్తఫా ఖాద్రి, రోషన్, ఇంతియాజ్, అనంతపురం నగరానికి చెందిన నూర్ మహమ్మద్‌లను అదుపులోకి తీసుకుని విచారించారు. హైదరాబాద్ కేంద్రంగా స్కాం జరిగినట్లు నిర్ధారించుకుని మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు. ఇప్పటి వరకు 92 బైకులు, ఒక టాటా ఏస్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తాడిపత్రి ఏఎస్పీ రోహిత్‌కుమార్ పేర్కొన్నారు. ఈ ముఠా రాష్ట్రవ్యాప్తంగా వేల సంఖ్యలోనే బైకులను విక్రయించారని తెలిపారు. ఇలాంటి బైకులు ఎవరైనా కొనుగోలు చేసి ఉంటే దగ్గరి పోలీస్‌స్టేషన్‌లో అప్పగించాలని, లేకుంటే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

స్వాధీనం చేసుకున్న ద్విచక్ర వాహనాలు

మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య

కొడిగెనహళ్లి(పరిగి), న్యూస్‌టుడే: ఉన్నత చదువు చదివినా సరైన ఉద్యోగం రాలేదన్న మనస్తాపంతో మండల పరిధిలోని పాపిరెడ్డిపల్లిలో గురువారం రాత్రి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగు చూసింది. పరిగి ఎస్సై రంగడుయాదవ్, హెడ్‌కానిస్టేబుల్ శ్రీనివాసులు తెలిపిన వివరాల మేరకు.. పాపిరెడ్డిపల్లికి చెందిన శ్రీరామప్ప కుమారుడు సోమశేఖర్ (29) ఇంజినీరింగ్ చేశాడు. బెంగళూరులో కొన్నాళ్ల పాటు ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. తాను చేస్తున్న ఉద్యోగంలో సంతృప్తి లేకపోవడంతో ఉద్యోగం వదిలేసి గ్రామానికి తిరిగి వచ్చి తల్లిదండ్రులకు వ్యవసాయ పనుల్లో చేదోడు వాదోడుగా ఉండేవాడు. గురువారం సాయంత్రం బెడ్‌రూంలో విశ్రాంతి తీసుకునేందుకు వెళ్లిన సోమశేఖర్ తలుపులకు గడియపెట్టుకుని చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రాత్రయినా తలుపులు తీయక పోవడంతో గమనించిన తల్లిదండ్రులు కిటికీలో తొంగిచూసి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుసుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. శుక్రవారం తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.

విద్యార్థి బలవన్మరణం

బుక్కపట్నం, న్యూస్‌టుడే: అల్లరి మాని చదువుపై దృష్టి పెట్టాలని తల్లి మందలించడంతో మనస్తాపం చెందిన ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన బుక్కపట్నంలో మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ కృష్ణమూర్తి తెలిపిన మేరకు వివరాలిలా.. మండలంలోని ఓ గ్రామంలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి పాఠశాలకు వెళ్లకుండా అల్లరిగా తిరిగేవాడు. తల్లి మందలించడంతో గత బుధవారం ఇంట్లో విషద్రావకం తాగాడు. చికిత్స నిమిత్తం బత్తలపల్లి ఆర్డీటీ ఆసుపత్రికి తరలించగా గురువారం అర్ధరాత్రి మృతిచెందాడు. తల్లి శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

ముత్తరాయనితండాలో ఒకరి హత్య

గోరంట్ల, న్యూస్‌టుడే: గోరంట్ల మండల పరిధిలోని ముత్తరాయనితండాలో లోకేష్‌నాయక్, భాస్కర్ నాయక్ మధ్య ఏర్పడిన స్వల్ప వివాదం ఘర్షణకు దారితీసింది. ఈ ఘర్షణలో లోకేశ్(45) అనే వ్యక్తి హత్యకు గురైన ఘటన శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. సీఐ శేఖర్, గ్రామస్థుల వివరాల మేరకు.. భాస్కర్‌నాయక్ అల్లరిగా తిరుగుతూ గ్రామంలోని మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించేవాడు. దీంతో అతన్ని లోకేశ్‌నాయక్ దండించాడు. శుక్రవారం ఇద్దరూ భవన నిర్మాణ పనులకు వెళ్లి సాయంత్రం ఇళ్లకు వచ్చారు. దండించాడన్న కోపంతో ఉన్న భాస్కర్ చేతికందిన కర్ర తీసుకుని తలపై బలంగా కొట్టడంతో లోకేశ్ అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలియగానే గ్రామస్థులు భాస్కర్‌కు దేహశుద్ధి చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. హత్య కేసుగా నమోదు చేస్తున్నట్లు సీఐ వివరించారు.

గంజాయి విక్రేతలు 17 మందికి జైలు

12 మందికి ఐదేళ్లు.. ఐదుగురికి ఏడాదిపాటు శిక్ష

అనంతపురం(లీగల్), న్యూస్‌టుడే: గంజాయి విక్రేతలకు జైలు శిక్ష విధిస్తూ మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి సత్యవాణి శుక్రవారం తీర్పు వెలువరించారు. ఈ కేసులో 20 మంది నిందితులు ఉండగా కేసు విచారణలో ఉండగా ముగ్గురు చనిపోయారు. మిగతా 17 మందిలో 12 మందికి ఐదేళ్ల జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ.20 వేలు జరిమానా, మిగతా ఐదుగురికి ఏడాది జైలు శిక్ష, రూ.10 వేలు జరిమానా విధించారు. అనంతపురం జిల్లాతోపాటు ఉమ్మడి కడప, కర్నూలు జిల్లాల్లో నిందితులు అక్రమ గంజాయి వ్యాపారాన్ని విస్తరించారు. ముఠా కార్యకలాపాలపై పోలీసులు నిఘా వేశారు. పోలీసు బలగాలు గాలింపు చేపట్టి 2018 సెప్టెంబరు 11న 20 మంది నిందితుల్ని అరెస్టు చేశారు. వారి నుంచి 3 కిలోల గంజాయి, రూ.40,12,000 నగదు, 32 సెల్‌ఫోన్లు, రెండు ల్యాప్ ట్యాప్‌లు, ప్రింటర్, రెండు కాలిక్యులేటర్లు, హాట్ స్పాట్‌రూటర్, కారును సీజ్ చేశారు. అక్రమ గంజాయి వ్యాపారంపై విచారణ నిర్వహించిన విచారణాధికారి విజయభాస్కర్‌గౌడు దర్యాప్తు చేపట్టారు. కోర్టు ఇరువర్గాల వాదనలను పరిశీలించింది. ఈ కేసులో ఆరుగురు సాక్షులను విచారించారు. కేసు విచారణలో ఉండగా నిందితులు ఏ7, ఏ11, ఏ16 ముగ్గురు చనిపోయారు. నిందితులకు శిక్ష పడేలా కృషి చేసిన సీఐ విజయభాస్కర్‌గౌడు, కోర్టు లైజనింగ్ అధికారి శ్రీనివాసులు, హెడ్‌కానిస్టేబుల్ గిరిమహేష్, కానిస్టేబుల్ రజాక్‌లను ఎస్పీ జగదీశ్ అభినందించారు.

నిందితులను జైలుకు తరలిస్తున్న పోలీసులు

నిందితులు వీరే..

తాడిపత్రి పట్టణానికి చెందిన అచ్చుకోట్ల అబ్దుల్లా(ఏ6), అచ్చుకోట్ల అహమ్మద్(ఏ8), కోవెలకుంట్ల జాఫర్‌వలి(ఏ9), కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన కోవెలకుంట్ల జలీల్(ఏ10), కడప జిల్లా ఎర్రముక్కలపల్లికి చెందిన గోనుగుంట్ల రామయ్య (ఏ12), గుట్టగుంట గ్రామానికి చెందిన పన్నపురెడ్డి రామచంద్రారెడ్డి (ఏ13), పన్నపురెడ్డి జయచంద్రారెడ్డి (ఏ14), గుత్తి పట్టణానికి చెందిన నారాయణ (15), డోన్‌కు చెందిన దూదేకుల ఇబ్రహీం (ఏ17), గుత్తికి చెందిన ముల్లా జాఫర్(ఏ18), జమ్మలమడుగుకు చెందిన చౌడం సుబ్బరాయుడు(ఏ19), గుత్తి పట్టణానికి చెందిన ఎల్లావుల గోపాల్(ఏ20)లకు ఐదేళ్ల జైలు శిక్ష, రూ.20 వేలు జరిమానా విధించారు. మిగతా నిందితులు తాడిపత్రికి చెందిన అచ్చుకోట్ల సాధిక్‌వలి(ఏ1), గుత్తి హబీబ్‌ఖాన్(ఏ2), తాడిపత్రికి చెందిన అచ్చుకోట్ల అబు బకర్(ఏ3), తాడిపత్రి పట్టణానికి చెందిన చౌడం ప్రసాద్‌కుమార్(ఏ4), నంద్యాల జిల్లా డోన్ పట్టణానికి చెందిన దూదేకుల లాల్‌బాషా(ఏ5) వీరందరికీ ఏడాది జైలు శిక్ష, రూ.10 వేలు జరిమానా విధించారు.

APSRTC

SHORT TENDER NOTICE

Tenders are invited through ONLINE ("www.tender.apeprocurement.gov.in") for 1) Improvements to main Drain and providing RCC Covers in Bus Station at Srikakulam, Srikakulam District, 2) Construction of the Toilets with Septic Tank in Bus Station at Undi, West Godavari District, 3) Improvements by raising the Toilet Block in Bus Station at Chintalapudi, Eluru District, 4) Improvements to Flooring in Waiting Hall of Bus Station at Sattenapalli, Palnadu District, 5) Construction of Compound wall for Bus Station at Mulakalacheruvu, Annamayya District, 6) Removing of Roof Slab and Providing Galvalume Sheet roofing in waiting Hall (on East Side)of Bus Station at Hindupur, SSS District, 7) Construction of Depot Manager's Office in Bus Station at Madakasira SSS District, 8) Providing C.C. Pavement to the Yard between Bus Station and Bus Depot (East side) in Bus Station at Ananthapuramu, ATP. Dist. For full Tender Notice please visit "www.apsrtc.ap.gov.in". For Online participation please visit "https://tender.apeprocurement.gov.in". NOTE: Bid Document download Start Date & Time: 14.07.2025, 4.00 PM, Bid Submission Closing Date & Time : 21.07.2025, 4.00 PM. Further details: Ph. Nos: 9959224686 (10.00 AM to 5.30 PM). APSRTC reserves the right to cancel or reject any tender or all the tenders of this notification without assigning any reason at any stage.

NIT No.07/CCE/APSRTC/2025-26, Dt.02.07.2025 Chief Civil Engineer, APSRTC, Vijayawada

ANDHRA PRADESH SOLAR POWER CORPORATION PVT LTD
(A Joint venture company of Government of A.P and Government of India)

e - Procurement Tender Notice

APSPCL invites tender for the work of "AUMSP – Erection of Pumps & Motors at intake well with necessary arrangements, connecting pumps delivery point to the existing ERW pumping main along with rectification of welding joints of existing ERW pumping main at N.P.Kunta Solar Park of Sri Sathya Sai District, A.P." Approximate Value of Work Rs. 8.24 Lakhs, Schedule Available Date & Time: 04.07.2025 from 05.00 P.M. For details visit: www.apspcl.ap.gov.in (or) www.apeprocurement.gov.in

అనంతపురము కమ్మ సంఘము
(రిజిష్టర్డ్ నెం: 46/1991)
డోర్.నెం.6-3-219, రామ్ నగర్, అనంతపురము-515004

వార్షిక సర్వసభ్య సమావేశము కొరకు నోటీసు

అనంతపురము కమ్మ సంఘం యొక్క **వార్షిక సర్వసభ్య సమావేశము (జనరల్ బాడీ) 11వ తేదీ ఆగష్టు 2025వ తేదీన ఉదయం 11.00 గంటలకు** అనంతపురము కమ్మ భవన్ నందు జరుపుటకు తేది:23.06.2025న సంఘము యొక్క కార్యవర్గ సభ్యుల సమావేశము నందు నిర్ణయించబడినది.
సంఘము యొక్క సభ్యులందరిని సర్వసభ్య సమావేశమునకు హాజరు కావలయునని కోరడమైనది.

ప్రదేశము: అనంతపురము ఇట్లు,
తేది:05.07.2025 ఎ. తిప్పయ్య, సెక్రటరి, మరియు కార్యవర్గ సభ్యులు.

సూచన:– సంఘము యొక్క సభ్యులందరికి సర్వ సభ్య సమావేశము యొక్క నోటీసును పోస్టు ద్వారా పంపడమైనది.

ప్రధానమంత్రి ఫసల్‌బీమా.. రైతుకు ధీమా

ఈనెల 15 వరకు ప్రీమియం చెల్లించడానికి గడువు

గోరంట్ల, న్యూస్‌టుడే: సాగుచేసిన పంటచేతికి దక్కేవరకు రైతుకు ఆందోళన తప్పని పరిస్థితి కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్‌బీమా పేరుతో రైతుకు ధీమా కల్పిస్తూ దశాబ్దకాలంగా ఈ పథకాన్ని కొనసాగిస్తోంది. ప్రకృతి వైపరీత్యాలు, చీడపీడలతో సాగచేసిన పంటకు నష్టం వాటిల్లితే రైతుకు ఇబ్బంది లేకుండా బీమా వర్తించే విధంగా పథకాన్ని రూపకల్పన చేశారు. పంటలను రెండు విధానాలుగా విభజించారు. ఒకటి వాతావరణ ఆధారితం, మరోటి దిగుబడి ఆధారం. ఈబీమా పథకం ఇఫ్‌కో - టోకియో కంపెనీ ద్వారా అమలు అవుతోందని రైతులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని సద్వినియోగం చేసుకోవాలని వ్యవశాయ శాఖాధికారులు సూచిస్తున్నారు. పథకం - వర్తింపు వివరాలను గోరంట్ల మండల వ్యవసాయాధికారి శంకర్‌నాయక్ తెలియజేశారు.

● ఇందులో రైతు సొంతంగా ప్రీమియం చెల్లించి నమోదు చేసుకోవాలి. బ్యాంకులో పంట రుణం తీసుకొనే సమయంలో బీమా చేయించుకోవచ్చు. జాతీయ పంటల బీమా పోర్టల్‌లో నేరుగా లేదా మీసేవా కేంద్రానికి వెళ్లి ప్రీమియం చెల్లించి నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంది.

ప్రీమియం, పంటనష్టం జరిగితే అందే పరిహారం వివరాలు

పంట	బీమా పరిహారం ఎకరాకు(రూ.ల్లో)	ప్రీమియం
వాతావరణ ఆధారితం గడువు జులై 15వరకు		
వేరుసెనగ	32,000	640
పత్తి	38,000	1900
టమాటా	32,000	1600
చీనీ	55,000	2750
దానిమ్మ	75,000	3750
దిగుబడి ఆధారంగా జులై 31వరకు గడువు		
వరి	40,000	200
మొక్కజొన్న	33,000	165
కంది	20,000	102
రాగులు	20,000	100
ఆముదం	20,000	100

హిందూపురం

• హిందూపురం • పెనుకొండ • మడకశిర

ఉన్నత చదువులకు దాత సహకారం

విద్యార్థిని తండ్రికి లాప్‌ట్యాప్‌ను అందజేస్తున్న తెదేపా నాయకుడు చిన్నప్పయ్య

రొద్దం, న్యూస్‌టుడే : చిన్నగువ్వలపల్లి గ్రామానికి శ్రీరాములు కుమార్తె గుణవతి బీటెక్ రెండో సంవత్సరం చదువుతోంది. పేద విద్యార్థిని కావడంతో ఆమె ఉన్నత చదువులకు పెద్దగువ్వలపల్లి గ్రామానికి చెందిన మాజీ జడ్పీటీసీ సభ్యుడు చిన్నప్పయ్య రూ.40 వేలు చేసే లాప్‌ట్యాప్‌ను కొనుగోలు చేసి శుక్రవారం ఆమె తండ్రికి అందజేశారు.

మేమున్నాం.. మీకు తోడుగా

హిందూపురం : 80085 73018
పెనుకొండ : 91000 20922
మడకశిర : 76759 19016

సమస్య: రొద్దం బస్టాండు వద్ద తాగునీటి పైపులకు రంధ్రాలు పడి బురదగా మారింది. **- నరేశ్**
సమాధానం: పరిశీలించి చర్యలు తీసుకుంటాం. **-గోవిందప్ప, ఈవోపీఆర్డీ, రొద్దం**

సమస్య: బూచెర్ల పెద్దమ్మ ఆలయానికి వెళ్లే రోడ్డులో మురుగు నిలుస్తోంది. **- వెంకటేశులు**
సమాధానం : పరిశీలించి శుభ్రతకు చర్యలు తీసుకుంటాం. **-జ్యోతి, పంచాయతీ కార్యదర్శి, ఆర్.లోచెర్ల.** -న్యూస్‌టుడే, రొద్దం

సమస్య: సీసీగిరి గ్రామంలోలో తాగునీటి సమస్య నెలకొంది. వెంటనే తీర్చండి. **-శంకర్**
సమాధానం: పరిశీలించి వెంటనే పరిష్కరిస్తాం. **-డీఎల్ ఎంజారేగౌడు, సర్పంచి, సీసీగిరి**

సమస్య: కరికెర ఎస్సీ కాలనీలో వీధి దీపాలు లేక అంధకారంలో ఉంటున్నాం. **-హనుమంతరాయప్ప**
సమాధానం: సత్వరమే వీధి దీపాలు ఏర్పాటు చేస్తాం. **-గౌరమ్మ, సర్పంచి, కరికెర.** -న్యూస్‌టుడే, గుడిబండ

సమస్య: నాగోనహళ్లి అశ్వర్థ కట్ట వద్ద శ్రీరామిరెడ్డి కుళాయిలో నీరు రావడం లేదు. **-సిద్దప్ప**
సమాధానం: శ్రీరామిరెడ్డి తాగునీటి అధికారులతో మాట్లాడి వచ్చేలా చూస్తాం. **-సుధాకర్, ఈవోఆర్డీ, అమరాపురం.**

సమస్య: అమరాపురం పాత మసీదు వద్ద మురుగు ముందుకు కదలడం లేదు. **-ఈరన్న**
సమాధానం: రెండు రోజుల్లో శుభ్రం చేయిస్తాం. **-వాగేష్, సర్పంచి, అమరాపురం.** -న్యూస్‌టుడే, అమరాపురం

సమస్యలు పరిష్కారం

గుడిబండ: మండలంలో నెలకొన్న వివిధ సమస్యలను 'ఈనాడు'లో మేమున్నాం.. మీకుతోడుగా శీర్షిక ప్రచురించగా బాధ్యులు స్పందించారు. కేకేపాళ్యం అశ్వర్థకట్ట కాలనీలో తాగునీటి సమస్యను ముతుకూరు పంచాయతీ కార్యదర్శి అమరేశ్ పరిష్కరించారు. దాసరపల్లి ఇందిరమ్మ కాలనీలో కరెంట పంచాయతీ కార్యదర్శి కలందర్‌బాషా వీధి దీపాలు ఏర్పాటు చేశారు. కేశతి ఎస్సీ కాలనీలో జమ్మలబండ సర్పంచి నరసమ్మ వీధి దీపాలు ఏర్పాటు చేసి అంధకారం తొలగించారు. అగళి కాలనీలో రోడ్డుపై ప్రవహిస్తున్న మురుగును మోరుబాగల్ సర్పంచి తిప్పేస్వామి హరితరాయబారుల ద్వారా తొలగించి చేసి రాకపోకలకు ఇబ్బందులు తప్పించారు. దేవరపల్లి బీసీ కాలనీలో పంచాయతీ కార్యదర్శి ధనలక్ష్మి వీధి దీపాలు ఏర్పాటు చేశారు. బైరేపల్లి ఎస్సీ కాలనీలో సీసీగిరి పంచాయతీ హరితరాయబారుల ద్వారా మురుగును తొలగించారు. దీంతో 'ఈనాడు'కు స్పందించిన బాధ్యులకు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

పల్లెదారులు.. ప్రమాదాలకు పిలుపులు

అడుగుకో గుంతతో ప్రజల అవస్థలు

గుంతలమయమైన లేపాక్షి-కుర్లపల్లి రహదారి

లేపాక్షి, పరిగి, సోమందేపల్లి, న్యూస్‌టుడే: గ్రామీణ రహదారుల్లో అడుగుకో గుంత ఏర్పడటంతో ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఇటీవల కురిసిన వర్షానికి ఆ గుంతల్లో నీరు చేరడంతో మడుగులను తలపిస్తున్నాయి. గ్రామీణదారుల అభివృద్ధికి గత ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో ఈ దుస్థితి నెలకొందని పలువురు వాపోతున్నారు. లేపాక్షి, పరిగి, సోమందేపల్లి మండలాల్లో కుర్లపల్లి, పి.కొత్తపల్లి, గౌరిగానిపల్లి, శ్రీరంగరాజుపల్లి, చిన్నపల్లి, పుట్టగూళ్లపల్లి, ఆనందపాళ్యం, ఓబుళదేవరపల్లి, మాగేచెరువు, ఆడదాకులపల్లి రోడ్లపై గుంతలు తీవ్రంగా ఉన్నాయి.

కుర్లపల్లికి వెళ్లాలంటే భయపడాల్సిందే..

లేపాక్షి నుంచి కుర్లపల్లికి 2కి.మీ ఉంటుంది. పాదాచారులు, ద్విచక్ర వాహనదారులు గ్రామానికి వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడాల్సి ఉంది. రహదారి మొత్తం గుంతలమయమై పోయింది. చిన్నపాటి వర్షానికి గుంతల్లో నీళ్లు చేరి ప్రమాదాలకు గురవుతున్నారు. లేపాక్షి నుంచి కుర్లపల్లి మీదుగా కొండూరుకు వెళ్లాలంటే శిథిలావస్థకు చేరిన రహదారిపై ప్రయాణం నరకాన్ని తలపిస్తోంది. కోడిపల్లి నుంచి కొత్తపల్లికి వెళ్లే రహదారి కంకరమయమైంది.

కంకర వేసి మరిచారు

పరిగి మండలంలో గ్రామీణ ప్రాంత ప్రజలు సరైన రవాణా సదుపాయాలు లేక ఇక్కట్లు పడుతున్నారు. మధుగిరి రోడ్డు నుంచి పుట్టగూళ్లపల్లికి, మోద నుంచి ఆనందపాళ్యంకు వెళ్లే రహదారులకు కంకర వేసి అలాగే వదిలేశారు. దీంతో వాహనదారులు తరచూ ప్రమాదాలకు గురికావాల్సి వస్తోంది. చిన్నపల్లికి వెళ్లే రహదారిలో డ్రైనేజీలు లేక మురుగు నీరంతా రహదారి పైకి చేరడంతో ఆ ప్రాంతమంతా దుర్వాసన వస్తోంది. మోద నుంచి మధుగిరికి వెళ్లే రహదారి మొత్తం గుంతలు ఏర్పాడ్డాయి.

ఏళ్లుగా కోరుతున్నా.. ప్రయోజనం శూన్యం

సోమందేపల్లి మండలంలోని పలు గ్రామాలకు వెళ్లే రహదారులు ఏర్పాటు చేయాలంటూ అధికారులకు విన్నవిస్తున్నా ప్రయోజనం లేకపోయింది. జూలకుంట నుంచి ఓబుళదేవరపల్లికి వెళ్లే రహదారి 3కి.మీ ఉంటుంది. ఈ రహదారిలో ఒక కిలోమీటరు మేర గుంతలమయమైంది. దీంతో పాటు రంగేపల్లి నుంచి మాగేచెరువు, చెన్నపురం నుంచి అడదాకులపల్లికి వెళ్లే రహదారుల్లో సైతం వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కూటమి ప్రభుత్వంలో గ్రామీణ రహదారులు బాగు చేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై ఆయా మండలాల ఎంపీడీవోలు నరసింహమూర్తి, రెడ్డెప్ప, వెంకటలక్ష్మమ్మలు మాట్లాడుతూ రహదారుల ఏర్పాటుకు సంబంధించి ప్రతిపాదనలు పంపామని నిధులు విడుదలైన వెంటనే నూతనంగా రహదారులు ఏర్పాటు చేస్తామన్నారు.

సీటీస్కాన్ యంత్రం ఏర్పాటుకు చర్యలు

హిందూపురం, న్యూస్‌టుడే: ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో సీటీస్కాన్ యంత్ర సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ చర్యలు తీసుకొంటున్నారని భాజపా పట్టణ మాజీ అధ్యక్షుడు నగేశ్, పార్టీ గ్రామీణ మండలం అధ్యక్షుడు చక్రపాణిరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం వీరు ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి సీటీస్కాన్‌కు సంబంధించిన వివరాలు ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ అన్నపూర్ణను అడిగి తెలుసుకొన్నారు. ఈ సౌకర్యం లేనందున పేదలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున ఈ సమస్యను మంత్రి దృష్టికి తీసుకెళ్లామన్నారు. మంత్రి చొరవతో త్వరలో ఈ సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో భాజపా నాయకులు అర్జున్, రవి, సత్యనారాయణ, ఫకృద్దీన్, నంజప్ప, మూర్తి, ముత్యాలప్ప తదితరులు పాల్గొన్నారు.

మోదాలో ఎన్టీఆర్ విగ్రహ స్థాపనకు భూమిపూజ

మోదా (పరిగి), న్యూస్‌టుడే: రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత ఆదేశం మేరకు మోదా గ్రామంలో శుక్రవారం తెదేపా వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుకు తెదేపా నాయకులు భూమిపూజ చేశారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ ఎస్ఎన్.గోవిందరెడ్డి, మాజీ జడ్పీటీసీ సభ్యుడు సూర్యనారాయణ, నాయకులు బాలాజీ, ప్రవీణ్‌రెడ్డి, సోమప్ప, శివ, పుట్టగూర్లపల్లి రామాంజి, కార్యకర్తలు పాల్గొన్నారు.

భూమిపూజలో పాల్గొన్న తెదేపా నాయకులు

కౌలురైతు కార్డుకు దరఖాస్తు చేసుకోండి

మడకశిర గ్రామీణం, న్యూస్‌టుడే: కౌలురైతులు గ్రామ రెవెన్యూ అధికారి, రైతు సేవా కేంద్రం సిబ్బందిని కలిసి కౌలు రైతు కార్డుకు దరఖాస్తు చేసుకోవాలని మండల వ్యవసాయాధికారి తిమ్మప్ప ఒక ప్రకటనలో తెలిపారు. కౌలు రైతు కార్డుకు 11 నెలల కాలపరిమితి ఉంటుందన్నారు. దరఖాస్తు చేసుకునేవారు భూయజమాని ఆధార్‌కార్డు, పట్టాదారు పాసుపుస్తకం లేదా వన్‌బీ, ఫొటో, అదేవిధంగా కౌలు రైతు ఆధార్, ఫోటోతో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

కొంకల్లులో పారిశుద్ధ్య పనులు

పారిశుద్ధ్య పనులు చేయిస్తున్న అధికారులు

గుడిబండ, న్యూస్‌టుడే: మండలంలోని కొంకల్లులో ఎంపీడీఓ కేశవరెడ్డి, మెడికల్ ఆఫీసర్ శ్రీనివాసనాయక్‌ల ఆధ్వర్యంలో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. డెంగీ లక్షణాలతో పూజారి తిప్పన్న అనే వృద్ధుడు మృతి చెందడంతో నీటి తొట్టెలు శుభ్రం చేసి గ్రామంలో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. బ్లీచింగ్ పౌడర్ చల్లారు. గ్రామంలో ర్యాలీ నిర్వహించి అవగాహన కల్పించారు. సర్పంచి కవిత, ఈఓఆర్డీ నాగరాజు నాయక్, పంచాయతీ కార్యదర్శులు రెడ్డిప్రకాశ్, వెన్నెల, అజయ్, పరిపూర్ణాచారి, ఎంఎల్‌హెచ్‌పీ శిల్ప, ఏఎన్ఎం పుష్పలత తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా అల్లూరి సీతారామరాజు జయంతి

నివాళులర్పిస్తున్న రెవెన్యూ సిబ్బంది

లేపాక్షిలో తహసీల్దార్, సిబ్బంది

అగళి, న్యూస్‌టుడే: అగళి రెవెన్యూ కార్యాలయంలో శుక్రవారం తహసీల్దార్ సుబ్బారాయుడు ఆధ్వర్యంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతిని ఘనంగా జరుపుకొన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ రాజేంద్రప్రసాద్, ఏపీవో మంజునాథ్ తదితరులు నివాళులర్పించారు.

లేపాక్షి: స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ సౌజన్యలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఉప తహసీల్దార్ కుమార్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

అమరాపురం: మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ రామారావు, సూపరింటెండెంట్ ఆరాధ్య, ఇన్‌ఛార్జి ఈవోపీఆర్డీ సుధాకర్, ఏపీఎం శివన్న తదితరులు పూలమాల వేసి నివాళులు అర్పించారు.

ఆవులు రోడ్లపైకి వస్తే గోశాలకు తరలిస్తాం

పెనుకొండ, న్యూస్‌టుడే : పట్టణంలోని ఆవుల యజమానులు ఆవులను రోడ్లపై సంచరించకుండా కట్టడి చేయాలని, ఆవులు రోడ్డపైకి వస్తే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే గోశాలకు తరలిస్తామని, చట్టపరమైన చర్యలు చేపడతామని కమిషనర్ సతీశ్‌కుమార్ శుక్రవారం ఓ ప్రకటనలో హెచ్చరించారు.

ఇంకుడు గుంతలు తవ్వుకోండి

పెనుకొండ, న్యూస్‌టుడే : పట్టణంలోని వివిధ కాలనీల్లో మురుగు నీటిని రోడ్లపైకి వదులుతున్నారని, గృహ యజమానులు రానివ్వకుండా ఇళ్ల వద్ద ఇంకుడుగుంతలు తవ్వుకోవాలని కమిషనర్ సూచించారు. ప్రజారోగ్యం దృష్ట్యా మురుగు రోడ్ల పైకి వదిలితే చట్టపరమైన చర్యలు చేపట్టడంతోపాటు, జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు.

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

మానేపల్లిలో కరపత్రాలు పంచుతున్న తెదేపా నాయకులు

లేపాక్షి, చిలమత్తూరు, మడకశిర గ్రామీణం, గుడిబండ, అగళి, న్యూస్‌టుడే: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా నారాచంద్రబాబునాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని తెదేపా నాయకులు అన్నారు. శుక్రవారం వివిధ మండలాల్లో ఆ పార్టీ నాయకులు 'సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. లేపాక్షిలోని మానేపల్లిలో మండల కన్వీనర్ అబిలాష్, చిలమత్తూరులో మండల తెదేపా కన్వీనర్ శ్రీనివాసులు, నాయకులు లక్ష్మీనారాయణయాదవ్, బాలాజీ, అంజినప్ప, బేకరి గంగాధర్, శ్రీదేవి, విశ్వనాథరెడ్డి, గంగప్ప, మంజునాథ, కృష్ణమూర్తి, చంద్ర, లక్ష్మినరసింహప్ప, బయప్ప రెడ్డి, రఫిక్, నందీశప్ప, అశ్వర్థప్ప, బ్రహ్మానంద రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. హిందూపురం గ్రామీణ మండలం చలివెందులలో తెదేపా మండల కన్వీనర్ హెచ్.ఎన్.రాము పర్యవేక్షణలో మాజీ సర్పంచి వెంకటరెడ్డి తదితరులు ఇంటింటికి కరపత్రాలు పంచారు. గుడిబండ మండలం మోరుబాగల్‌లో మండల కన్వీనర్ లక్ష్మీనరసప్ప, మాజీ కన్వీనర్ మద్దనకుంటప్ప, ఆసుపత్రి మాజీ కమిటీ ఛైర్మన్ శ్రీనివాసమూర్తి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు మంజునాథ్‌లు సంక్షేమ పథకాల గురించి వివరించారు. మడకశిర మండలంలోని బుళ్లసముద్రంలో మండల కన్వీనర్ నాగరాజు, మాజీ కన్వీనర్ లక్ష్మీనారాయణ, మాజీ సర్పంచి చంద్రప్ప, క్లస్టర్ కన్వీనర్లు కోట్ల రంగేగౌడ, మురళీబాబు, బూత్, యూనిట్ ఇన్‌ఛార్జులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అగళి మండలం దొక్కలపల్లి, కోడిపల్లి, నరసంబుది గ్రామాల్లో కూటమి నాయకులు ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంచి కూటమి ప్రభుత్వంలో చేసిన అభివృద్ధిని వివరించారు. జడ్పీటీసీ సభ్యుడు ఉమేశ్, కన్వీనర్ తిప్పేస్వామి, మాజీ కన్వీనర్ గురుస్వామి, బీసీ సెల్ అధ్యక్షుడు నందకుమార్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

చిలమత్తూరులో కరపత్రాలు పంపిణీ చేస్తున్న తెదేపా నాయకులు

శివాపురంలో ఇంటింటికి వెళ్లి కరపత్రం అందిస్తున్న ఎమ్మెల్యే ఎం.ఎస్.రాజు, మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి

మడకశిర: ప్రజలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలనే లక్ష్యంతోనే కూటమి ప్రభుత్వ పాలన సాగిస్తోందని ఎమ్మెల్యే ఎం.ఎస్.రాజు తెలిపారు. పట్టణంలోని 1వ వార్డు శివాపురం, ఆర్టీసీ బస్టాండు కాలనీ, 8వ వార్డుల్లో శుక్రవారం ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామిలు ఇంటింటికి వెళ్లి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం పై అవగాహన కల్పించారు. తెదేపా రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ శ్రీనివాస మూర్తి, మండల కన్వీనర్లు, బూత్ ఇన్‌ఛార్జులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

శాకంబరిగా ఎల్లమ్మ తల్లి

కూరగాయల అలంకరణలో ఎల్లమ్మ

హిందూపురం అర్బన్, న్యూస్‌టుడే: పట్టణంలోని నింకంపల్లి రోడ్డులో ఉన్న ఎల్లమ్మ ఆలయంలో శుక్రవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి వివిధ రకాల కూరగాయలతో చేసిన అలంకరణ ఆకర్షణగా నిలిచింది. మహిళలు భక్తి గీతాలు ఆలపించారు.

నేడు 'పురం'లో జగన్నాథ రథయాత్ర

హిందూపురం అర్బన్, న్యూస్‌టుడే: హిందూపురం పట్టణంలో పవిత్ర పుణ్యక్షేత్రమైన పూరీలో జరిగే విధంగానే శనివారం 'పురం' హరేకృష్ణ మూవ్‌మెంట్ ఆధ్వర్యంలో బెంగళూరు ఇస్కాన్ నుంచి వచ్చిన 32 అడుగుల రథంలో జగన్నాథ రథయాత్ర నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు భక్తప్రదాస్, గోవిందచంద్రదాస్‌లు పేర్కొన్నారు.

ఘనంగా గ్రామీణాభివృద్ధి దినోత్సవం

గుడిబండ, న్యూస్‌టుడే: గుడిబండ ఎంపీడీఓ కార్యాలయంలో శుక్రవారం ప్రపంచ గ్రామీణాభివృద్ధి దినోత్సవం నిర్వహించారు. ఎంపీడీఓ కేశవరెడ్డి, తహసీల్దార్ శ్రీధర్, ఈఓఆర్డీ నాగరాజు నాయక్, ఏఓ గంగాధర్ తదితరులు పంచాయతీ కార్యదర్శులు, వీఆర్‌ఓలతో సమావేశమై అభివృద్ధి పనులపై చర్చించారు.

ప్రయాణికులను సురక్షితంగా గమ్యానికి చేర్చాలి

మడకశిర, న్యూస్‌టుడే : ప్రయాణికులను వారి గమ్యానికి సురక్షితంగా చేర్చాల్సిన బాధ్యత ఆటో డ్రైవర్లపై ఉంటుందని ఎమ్మెల్యే ఎం.ఎస్.రాజు, మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి పేర్కొన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం పోలీసులు, ఆటో డ్రైవర్లతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా ఇన్సూరెన్స్, లైసెన్స్ ఉంచుకోవాలన్నారు. అదే విధంగా ప్రయాణికులతో దురుసుగా ప్రవర్తించినా, అక్రమ మద్యం రవాణాకు సహకరించినా కఠిన చర్యలు తప్పవన్నారు. అనంతరం ఆటో డ్రైవర్ల సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలియజేశారు. కార్యక్రమంలో సీఐలు నాగేష్‌బాబు, రాజ్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.

8న మండల సర్వసభ్య సమావేశం

మడకశిర గ్రామీణం : మడకశిర మండల పరిషత్ కార్యాలయంలో ఈ నెల 8న మండల సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎన్.శ్రీనివాసరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం ఉదయం 10.30 గంటలకు జరిగే ఈ సమావేశానికి ప్రాదేశిక సభ్యులు, సర్పంచులు, అన్నిశాఖల అధికారులు హాజరు కావాలని కోరారు.

ద్విచక్రవాహనాల ఢీ.. ఇద్దరికి గాయాలు

పెనుకొండ, న్యూస్‌టుడే: పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాల వద్ద ప్రధాన కూడలిలో శుక్రవారం సాయంత్రం రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాదంలో శెట్టిపల్లికి చెందిన ఆర్మీజవాన్ వెంకటేశ్‌నాయక్, పెనుకొండకు చెందిన బాబాఫకృద్దీన్‌లు గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను స్థానికులు వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. అదే సమయంలో ఇంటికి వెళుతున్న మంత్రి సవిత వైద్యశాలకు వెళ్లి బాధితులను పరామర్శించి, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సిబ్బందిని ఆదేశించారు.

అధికారుల నిర్లక్ష్యం.. బదిలీల ప్రక్రియ గందరగోళం

ఈనాడు-పుట్టపర్తి, న్యూస్‌టుడే-బుక్కపట్నం: జిల్లాలోని కస్తూర్బా బాలికల విద్యాలయాల టీచర్లకు బుక్కపట్నంలోని ఎస్ఎస్ఏ ప్రాజెక్టు కార్యాలయంలో శుక్రవారం ఉదయం జరిగిన బదిలీల ప్రక్రియ గందరగోళంగా మారింది. ఎస్ఎస్ఏ అధికారుల నిర్లక్ష్యం కారణంగా తమకు నష్టం జరిగిందని బాధిత ఉపాధ్యాయినులు ఆవేదన వ్యక్తం చేశారు. అంతకుముందే సినియారిటీ జాబితాలో అభ్యంతరాలుంటే తెలపాలని అధికారులు సూచించడంతో పలువురు తమ అర్హతలను పరిశీలించుకున్నారు. అగళి కస్తూర్బా విద్యాలయంలో గణితం టీచర్‌గా పని చేస్తున్న రూపారాణి తనకు స్పౌజ్ కేటగిరీ కింద పాయింట్లు నమోదు కాలేదని గుర్తించి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఆమెకు పాయింట్లు కేటాయించడంతో మెరిట్ జాబితాలో పైకి వెళ్లింది. ఇది గుర్తించిన మరికొందరు అభ్యంతరం తెలిపారు. తమకు కూడా వైకల్య ధ్రువీకరణ పత్రం ఉందని, పాయింట్లు ఇవ్వాలని పట్టుబట్టినట్లు తెలిసింది. అయితే దరఖాస్తు సమయంలోనే వాటిని సమర్పించి ఉండాలని, ఇప్పుడు చెబితే కుదరదని అధికారులు చెప్పినా వారు ఒప్పుకోలేదు. అలాగే జిల్లా టీచర్లకు బదిలీ జరిగిన తర్వాత ఇతర జిల్లాల వారిని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉండగా వారికే ముందు ప్రాధాన్యమిచ్చినట్లు తెలిసింది. బదిలీ ప్రక్రియ పర్యవేక్షించాల్సిన ఎస్ఎస్ఏ సహాయ ప్రాజెక్టు కోఆర్డినేటర్ దేవరాజు సోమందేపల్లిలో విద్యార్థినులు అస్వస్థతకు గురికావడంతో అక్కడికి వెళ్లారు. ఉదయం ప్రారంభమైన ప్రక్రియ మధ్యాహ్నం వరకు సజావుగా జరుగగా 3 గంటల సమయంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ విషయంపై ఎస్ఎస్ఏ ఏపీసీ దేవరాజును వివరణ కోరగా బదిలీల ప్రక్రియలో అన్యాయం జరిగినట్లు కొందరు తన దృష్టికి తీసుకొచ్చారని, దీంతో ఈ ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు తెలిపారు. సాధ్యాసాధ్యాలను పరిశీలించిన తర్వాత అందరికీ న్యాయం చేస్తామని వివరించారు.

రెండు వారాలుగా అందని తాగునీరు

రొద్దం పోలీస్‌స్టేషన్ ఎదురుగా ఉన్న పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కేంద్రంలో శుద్ధ జలం అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సిబ్బంది లేకపోవడంతో అవస్థలు పడుతున్నట్లు స్థానికులు వాపోయారు. ఈ విషయాన్ని సంబంధిత పంచాయతీ అధికారులకు తెలిపినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని ఈవోపీఆర్డీ గోవిందప్ప దృష్టికి తీసుకెళ్లగా వెంటనే సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. - న్యూస్‌టుడే, రొద్దం

బైకు బోల్తా.. అంబులెన్సులో చికిత్స

క్షతగాత్రునికి ప్రథమ చికిత్స చేస్తున్న ఈఎంటీ సురేంద్ర

పెనుకొండ : ఎర్రమంచిలో గల కియా ఇండియా పరిశ్రమ సమీపంలో 44వ జాతీయ రహదారిపై శుక్రవారం సాయంత్రం ద్విచక్రవాహనం అదుపు తప్పి బోల్తాపడింది. హైవే అంబులెన్స్ ఈఎంటీ సురేంద్ర తెలిపిన వివరాల మేరకు.. ధర్మవరం పట్టణానికి చెందిన శ్రీనాథ్, మరో ఇద్దరితో కలిసి ధర్మవరం నుంచి కర్ణాటకలోని బాగేపల్లికి ద్విచక్రవాహనంపై వెళుతుండగా ప్రమాదవశాత్తు వాహనం బోల్తాపడి స్వల్ప గాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న అంబులెన్సు సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులకు ప్రథమచికిత్స అందించారు.

నేడు విద్యుత్తు సరఫరాలో అంతరాయం

హిందూపురం, న్యూస్‌టుడే : మణేసముద్రం, కొట్నూరు ఉపకేంద్రాల్లో శనివారం మరమ్మతు పనుల నేపథ్యంలో విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ మహేశ్‌కుమార్ తెలిపారు. మణేసముద్రం, మలగూరు, ఎం.రంగాపురం, నందమూరినగర్, గొల్లపల్లి, ఊటుకూరు, ముద్దిరెడ్డిపల్లి, సింగిరెడ్డిపల్లి, కొట్నూరు, కొల్లకుంట, కగ్గల్లు, గుడ్డంపల్లి, ఎం.బీరేపల్లి గ్రామాల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఉంటుందన్నారు.

పాండురంగడి ఉత్సవాలకు వేళాయె..

6న ముద్దిరెడ్డిపల్లిలో బ్రహ్మరథోత్సవం

ఉత్సవమూర్తులు

హిందూపురం అర్బన్, న్యూస్‌టుడే: ఆ ఆలయానికి విశేష చరిత్ర ఉంది. ముద్దిరెడ్డిపల్లి పాతూరులో ఉన్న రుక్మిణి పాండురంగనాథ స్వామి ఆలయం 150 ఏళ్ల చరిత్ర కలిగిన గుడిగా ప్రసిద్ధిగాంచింది. గ్రామస్థుడు స్వర్గీయ చింతా నరసింహదాసు సేకరించిన ఆలయ స్థల పురాణం మేరకు పండరీపురంలోని పాండురంగ స్వామి వరప్రసాది కృష్ణదాసు తీర్థయాత్రలు చేస్తూ లేపాక్షికి వచ్చినప్పుడు సమీపంలో ఉన్న ముద్దపురం(ఇప్పుడున్న ముద్దిరెడ్డిపల్లి) ఆలయం నిర్మించాలని కలలో సాక్షాత్తు పాండురంగడే చెప్పినట్లు ప్రచారంలో ఉంది. చిత్రపటాన్ని పెట్టుకుని పూజిస్తూ చిన్నగా ఆలయం కట్టారు. 1880 ఏడాది చిన్నస్వామి కోనయ్య, పెద్దస్వామి నరసప్పల ఆధ్వర్యంలో స్వామి వారి విగ్రహాలు తెచ్చి ప్రతిష్ఠించారు. 1943 తరవాత ముద్దిరెడ్డిపల్లి ప్రజలు ఇచ్చిన విరాళాలతో ఆలయాన్ని ఆధునికీకరించారు. ప్రతి ఏడాది దసరా, కార్తీకమాసం, శ్రీరామనవమి, శ్రావణమాసం, ముక్కోటిఏకాదశి తదితర పర్వదినాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు.

నేటి నుంచి ప్రారంభం

శనివారం రుక్మిణి పాండురంగ స్వామి ఆలయంలో స్వామి వారికి ప్రాకారోత్సవం, కలశస్థాపన, కల్యాణోత్సవం, గరుడవాహనం, 6న బ్రహ్మరథోత్సవం, హరినామ సంకీర్తన గానామృతం, 7న శేషవాహనం, ముత్యాలపల్లకి, 8న వసంతోత్సవం, శయనోత్సవం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ గౌరవాధ్యక్షుడు మద్దనజయరాములు, అధ్యక్షుడు పల్లా లక్ష్మీకుమార్‌లు పేర్కొన్నారు.

ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన

రొళ్ల : రత్నగిరి గ్రామంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. శుక్రవారం గ్రామంలోని రత్నగిరి విశ్రాంతి గృహంలో నిర్వాహకులు నాగలింగాచారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యమున హిందూపురం శ్రీతేజ ఆసుపత్రి వైద్యుల చేత శిబిరం ఏర్పాటు చేయించారు. గుండె సంబంధించిన రోగులు దాదాపు 134 మంది పరీక్షలు చేయించుకున్నారు

విద్యుత్తు బస్సులు ప్రభుత్వమే కొనుగోలు చేయాలి

డిపో ఎదుట నిరసన తెలుపుతున్న ఆర్టీసీ ఉద్యోగులు

హిందూపురం, న్యూస్‌టుడే: విద్యుత్తు బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆర్టీసీకి అందించాలని ఏపీ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ ఎంప్లాయిస్ యూనియన్ రీజినల్ కార్యదర్శి శ్రీనివాసులు అన్నారు. ఆర్టీసీలో నెలకొన్న సమస్యలపై సంఘం రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు శుక్రవారం ఆర్టీసీ ఉద్యోగులు ఎర్రబ్యాడ్జీలు ధరించి ధర్నా చేపట్టారు. నిరసన కార్యక్రమంలో పాల్గొన్న సంఘం రీజినల్ కార్యదర్శి మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగులకు డీఏ, 11వ పీఆర్సీ బకాయిలు చెల్లించాలని, డ్రైవర్లు, కండెక్టర్లపై ఒత్తిడి తగ్గించాలని డిమాండ్ చేశారు. కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్త వాటిని ఏర్పాటుచేయాలన్నారు. ఆర్టీసీలో ఖాళీగా ఉన్న 10వేల ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలని కోరారు. నిరసనలో డిపో కార్యదర్శి మల్లికార్జున, రీజినల్ సహాయ కార్యదర్శి లక్ష్మి, గ్యారేజ్ ప్రెసిడెంట్ ఎస్‌ఏ నారాయణ, డిపో సంఘం నాయకులు రూపేంద్ర, శ్రీనివాసులు, అంజనప్ప, పోతిరెడ్డి, ఫకృద్దీన్, విఘ్నేశ్ తదితరులు పాల్గొన్నారు.

రోడ్లపై కంకర.. అడిగేవారే లేరా?

పోలీసుస్టేషన్ సమీపంలో గురువారం రాత్రి రోడ్డుపై పడిన కంకర

గోరంట్ల, న్యూస్‌టుడే: గోరంట్ల మండల పరిధిలో నూతన జాతీయ రహదారుల నిర్మాణాలు పెద్దఎత్తున జరుగుతున్నాయి. దీంతో టిప్పర్లతో కంకర తరలిస్తూనే ఉంటారు. ఈక్రమంలో వాహన డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా రోడ్డుపైనే కంకర జారి పడిపోతున్నా పట్టించుకోకుండా వెళ్లిపోతున్నారు. గుమ్మయ్యగారిపల్లి నుంచి కసిరెడ్డిపల్లి వరకు గోరంట్ల విస్తరించి ఉంది. ప్రధాన రహదారిపై వేగనిరోధకాలు ఉన్న చోట మరీ ఎక్కువగా కంకర జారీపడుతోంది. కంకరపైనే ద్విచక్రవాహనాలు వెళ్లాల్సిన నేపథ్యంలో ఆందోళన చెందుతున్నారు. అంతేకాదు కంకర పెద్దవాహనాల టైర్ల కిందపడి ఎగిరి పక్కన వెళుతున్న ద్విచక్రవాహనంలో లేదా నడచుకుని వెళుతున్న వారిపైన పడుతుండడంతో భయాందోళనకు గురవుతున్నారు. గురువారం కసిరెడ్డిపల్లి వద్ద నుంచి గుమ్మయ్యగారిపల్లి వరకు మైన్‌రోడ్డుపై విపరీతంగా చిన్నకంకర పడింది. ఈపరిస్థితి చాలాకాలంగా కొనసాగుతోంది. అధికారులు పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

(c) eenadu

పుట్టపర్తి

•పుట్టపర్తి •ధర్మవరం •కదిరి •రాప్తాడు

ఆసుపత్రిలో వైద్యులతో మాట్లాడుతున్న కలెక్టర్ చేతన్

మెరుగైన వైద్యసేవలు అందించండి

కొత్తచెరువు, న్యూస్‌టుడే: రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ వైద్యాధికా రులు, సిబ్బందిని ఆదేశించారు. కొత్తచెరువు సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సీహెచ్‌సీని వార్డులను ఆయన పరిశీలించారు. మందుల నిల్వ, రికార్డుల నిర్వహణ, శుభ్రత, సిబ్బంది హాజరు వంటి వివరాలను పరిశీలించారు. రోగులతో మాట్లాడి వైద్య సేవల గురించి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో శుభ్రత విషయంలో రాజీపడవద్దన్నారు. కలెక్టర్ వెంట డీసీహెచ్ఎస్ మధుసూదన్, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

రామాపురంలో తాగునీటి సమస్య పరిష్కారం

ఏర్పాటు చేసిన పైపు

తాడిమర్రి, న్యూస్‌టుడే: మండల పరిధిలోని రామాపురం గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కారమైంది. ఇక్కడ బోరుకు పైపులైన్ ఏర్పాటు చేయకపోవడంతో నీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సమ స్యపై ఈ నెల 3న (గురువారం) "పైపులైన్ వేయరూ.. గొంతు తడ పరు" శీర్షికన 'ఈనాడు'లో కథనం ప్రచురితమైంది. శుక్రవారం ఎంపీడీఓ రంగారావు, డిప్యూటీ ఎంపీడీఓ విజయశేఖర్‌నాయుడు, గ్రా.నీ.శా జేఈ పామిడి గ్రామానికి వెళ్లి తాగునీటి పైపులైన్‌కు కాలువలు ఏర్పాటు చేయించారు. బోరుకు కనె క్షన్ ఇప్పించారు. నీటి సమస్య తీరడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.

రస్తా సమస్య పరిష్కరించండి

ముదిగుబ్బ, న్యూస్‌టుడే: గత కొన్నేళ్లుగా రస్తా సమస్యతో రాకపోకలకు తీవ్ర అవస్థలు ఎదుర్కొం టున్నామని నల్లచెర్లోపల్లి గ్రామస్థులు శుక్రవారం తహసీల్దార్ నారాయణస్వామి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 200 ఎకరాల్లోని భూములకు వెళ్లే మార్గంలో గ్రామానికి చెందిన ఓ వ్యక్తి రస్తాకు అడ్డంగా వేయడంతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. తహసీల్దార్ నారాయణస్వామి గ్రామానికి వెళ్లి పరిశీలించి కొలతలు తీయించారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

పుడమితల్లి రుణం తీర్చుకోవాలి

ధర్మవరం పట్టణం, న్యూస్‌టుడే: ప్రతి ఒక్కరు పుడమి తల్లి రుణం తీర్చుకునేలా మొక్కలు నాటి సంరక్షణ బాధ్యతను తీసుకోవాలని మై భారత్ ప్రోగ్రాం ఇన్‌ఛార్జి శ్రీనివాసులు, ప్రభుత్వ పాలిటె క్నిక్ కళాశాల ప్రిన్సిపల్ సురేష్‌బాబు సూచిం చారు. శుక్రవారం కళాశాలలో విద్యార్థులకు పర్యా వరణంపై చిత్రలేఖనం పోటీలు నిర్వహించి విజే తలకు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజే శారు. అనంతరం మొక్కలు నాటారు.

తెదేపా గ్రామ కమిటీ ఎన్నిక

కొక్కంటిక్రాస్, తనకల్లు, న్యూస్‌టుడే: బాల సముద్రం పంచాయతీ తెదేపా గ్రామ కమిటీని శుక్రవారం కొక్కంటిక్రాస్ శివాలయంలో ఏకగ్రీ వంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కొరె మహేశ్, ఉపాధ్యక్షుడిగా పులికంటి నరసిం హులు, ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాసులు, కోశా ధికారిగా మంజునాథ, సభ్యులుగా రామాంజులు, ధనలక్ష్మి, జుబేదా, నారాయణరెడ్డి, మస్తాన్, రామాంజులును ఎన్నుకున్నారు.

ఇంటర్‌లో ప్రవేశాలకు గడువు పొడిగింపు

ధర్మవరం పట్టణం, న్యూస్‌టుడే: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్‌లో ప్రవేశాలకు గడువును ఈ నెల 31 వరకు పొడిగించినట్లు బాలుర, బాలికల కళాశాల ప్రిన్సిపాళ్లు వనిత వాణి, ప్రశాంతి తెలిపారు. వివరాలకు 98857 51908, 77995 16688 నంబర్లలో సంప్రదించా లని కోరారు.

విగ్రహం ఏర్పాటుకు సాయం

కొక్కంటిక్రాస్, తనకల్లు, న్యూస్‌టుడే: కొక్కంటిక్రాస్‌లో అంబేడ్కర్ విగ్రహం ఏర్పా టుకు కాపునాడు నియోజకవర్గ అధ్యక్షుడు కొండా మల్లికార్జున శుక్రవారం రూ.10 వేలు అందించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

ఏబీవీపీ శోభాయాత్ర

ధర్మవరం, న్యూస్‌టుడే: ధర్మవరం పట్ట ణంలో శుక్రవారం అఖిల భారతీయ విద్యార్థి పరి షత్ (ఏబీవీపీ) శోభాయాత్ర నిర్వహించారు. ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానం నుంచి పట్టణంలోని ప్రధాన రహదారి మీదుగా సాగిన ఈ యాత్రను భాజపా నాయ కుడు హరీష్ ప్రారంభించి, మాట్లాడారు. భాజపా జిల్లా ఉపాధ్యక్షుడు సాకే ఓబిలేసు, పట్టణ, గ్రామీణ అధ్యక్షులు జింకా చంద్రశేఖర్, సాకే చంద్రశేఖర్, ఏబీవీపీ నాయకులు రాజేశ్, విష్ణు, శశి, చరణ్, బీజేవైఎం నాయకులు మహేశ్ తదితరులు పాల్గొన్నారు.

విద్యా సామగ్రి పంపిణీ

బత్తలపల్లి, న్యూస్‌టుడే: మండలంలోని ఈదులముష్టూరు ప్రాథమిక ఉన్నత పాఠశా లలో శుక్రవారం విద్యార్థులకు పలకలు, నోట్‌పు స్తకాలు, పెన్సిళ్లు, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ కాపీ పుస్తకాలను టీచర్ ఓబిరెడ్డి, పిన్నదరికి చెందిన రాజు, భూదనంపల్లికి చెందిన శివారెడ్డి ఉచి తంగా పంపిణీ చేశారు. ఎంఈఓ-2 సుధాకర్‌నా యక్, ఉపాధ్యాయులు, సర్పంచి ముసలప్ప, పాఠశాల కమిటీ ఛైర్మన్ శివయ్య దాతలను సన్మానించి అభినందించారు.

పన్నులు చెల్లించి సహకరించండి

పుట్టపర్తి, న్యూస్‌టుడే: పుట్టపర్తి మున్సిపాలిటీ లోని ప్రజలు పన్ను బకాయిలు చెల్లించి, అభివృ ద్ధికి సహకరించాలని కమిషనర్ క్రాంతికుమార్ కోరారు. గురువారం ఆస్తి, ఇంటి పన్ను బకాయిల వసూళ్లకు కమిషనర్ అధికారులతో కలిసి పట్ట ణంలో పర్యటించారు. ఏడీసీసీ బ్యాంకు అధికా రులు మున్సిపాలిటీకి చెల్లించాల్సిన రూ.2,86,680 బకాయి చెక్కును కమిషనర్‌కు అందజేశారు.

కంది విత్తన మినీకిట్ల పంపిణీ

ధర్మవరం, న్యూస్‌టుడే: మండలంలోని దర్శి నమలలో శుక్రవారం రైతులకు కంది విత్తన మినీకిట్లు పంపిణీ చేశారు. వ్యవసాయశాఖ ఏడీ లక్ష్మానాయక్, మంత్రి కార్యాలయ ఇన్‌ఛార్జి హరీష్ చేతుల మీదుగా కిట్లను పంపిణీ చేశారు. ఏవో ముస్తఫా, భాజపా మండల అధ్యక్షుడు గొట్లూరు చంద్ర తదితరులు పాల్గొన్నారు.

అమృత్ ఆగుతూ.. సాగుతూ

➡ నిధులు మంజూరు చేసినా మొదలుకాని పనులు ➡ మున్సిపాలిటీ అధికారుల అలసత్వం

ముళ్లపొదల్లో తాగునీటి పైపులు

ధర్మవరం పట్టణం, న్యూస్‌టుడే: ధర్మవరం పట్టణంలో అమృత్ పథకం మొదటి దశలో చేపట్టిన ట్యాంకుల నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. తాజాగా కూటమి ప్రభుత్వం పథకానికి నిధులు మంజూరు చేసినా పనులు చేయించడంలో మున్సిపాలిటీ అధికారులు అల సత్వం చూపుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఈ ఏడాది మార్చి నాటికి పనులు పూర్తి చేయాలని ఆదేశించిన అధి కారులు, గుత్తేదారుల్లో కదలిక లేదు. దీంతో ఏళ్ల తరబడి మంచినీటి కోసం ఎదురుచూస్తున్న ప్రజలు.. మరికొన్ని నెలలు వేచి ఉండాల్సి వస్తోంది.

గత ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే..

ధర్మవరం పట్టణంలోని పలు కాలనీలకు తాగునీరు అందించాలనే లక్ష్యంతో 2016లో అమృత్ తెదేపా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో కలిసి అమృత్ పథకాన్ని ప్రారంభించింది. ధర్మవరంలోని ఇందిరమ్మకాలనీ, సిద్ద య్యగుట్ట, మారుతినగర్ ప్రాంతాల్లో అమృత్ నీటి ట్యాంకుల నిర్మాణానికి పచ్చజెండా ఊపింది. కేంద్ర ప్రభుత్వం వాటాతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం, పురపాలకశాఖ ఈ పథకానికి రూ.29 కోట్లు మంజూరు చేసి టెండర్లు ఆహ్వానించింది. పనులు దక్కించుకున్న గుత్తేదారులు 2019 నాటికి సుమారు 75 శాతం పనులు పూర్తి చేశారు. గుత్తేదారులకు సగం వరకు బిల్లులు అందాయి. మిగతా పనులు చేపట్టే సమ యానికి ఎన్నికలు రావ డంతో అర్ధాంతరంగా నిలిచిపోయాయి.

ఇందిరమ్మకాలనీలో నిర్మాణంలో ఉన్న ట్యాంకు

2019 ఎన్నికల్లో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమృత్ పనులు మూలన చేరాయి. బకాయి బిల్లుల కోసం గుత్తేదారులు అధికారులు, నాయకుల చుట్టూ తిరి గినా ఫలితం లేకపోవడంతో పనులను ఆపేశారు.

కాలనీవాసుల ఎదురుచూపులు

పట్టణంలో వారంలో ఒక్కరోజు మాత్రమే సరఫరా అయ్యే కాలనీలు చాలా వరకు ఉన్నాయి. మున్సిపాలిటీ అధికారులు ఆ కాలనీలకు ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తుంటారు. కొన్నిసార్లు ట్యాంకర్లు వెళ్లడం ఆలస్యమైతే ప్రజలు రోడ్డెక్కి ఖాళీ బిందెలతో నిరసనలు, ఆందోళనలు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అదే అమృత్ ట్యాంకుల నిర్మాణాలు సకాలంలో పూర్తయితే సుమారు 35 కాలనీలకు సురక్షిత నీరు లభిస్తుంది. మున్సిపాలిటీ అధికారులు స్పందించి అమృత్ ట్యాంకుల నిర్మాణాలు వేగవంతం చేయాలని పట్టణవాసులు కోరుతున్నారు.

గుత్తేదారులతో మాట్లాడి పనులు పూర్తి చేస్తాం

- వీరేష్‌కుమార్, పురపాలక శాఖ డీఈ

ప్రభుత్వం గుత్తేదారులకు చెల్లించాల్సిన బకాయిలు అందాయి. మున్సిపాలిటీ నిధులు కాస్తా ఆలస్యమవుతు న్నాయి. అవి రాగానే మిగిలిన పనులను నెలలోపే పూర్తి చేసి పట్టణవాసులకు సురక్షిత నీరు సరఫరా చేస్తాం.

మొదటి దశ పనుల వివరాలు

మంజూరైన నిధులు: రూ.29 కోట్లు (ఇందులో రూ.7 కోట్లు పురపాలక శాఖవి)

ట్యాంకులు నిర్మించే ప్రదేశాలు: ఇందిరమ్మకాలనీ, సిద్ద య్యగుట్ట, మారుతినగర్

నీరు సరఫరా అయ్యే కాలనీలు: 35

తాగునీటి పైపుల నిర్మాణం: 31 కి.మీ.

పైపులకు ఏర్పాటయ్యే కుళాయిల సంఖ్య: 3,850

ట్యాంకులు అందుబాటులోకి వస్తే: 12,000 మందికి సురక్షిత నీరు అందుతాయి

మేమున్నాం.. మీకు తోడుగా

పుట్టపర్తి: 80085 73039, కదిరి: 80085 73033, ధర్మవరం: 99596 98222

సమస్య: చెన్నేకొత్తపల్లిలోని చెన్న కేశవస్వామి, రామాలయ వీధుల్లో మురుగు కాలువల్లో మురుగు పేరు కుపోయి ముందుకు సాగడం లేదు.

- మురళి, స్థానికుడు

సమాధానం: సమస్యలను గుర్తించి పరిష్కారానికి చర్యలు చేప డతాం. **చంద్రశేఖర్, పంచాయతీ కార్యదర్శి**

సమస్య: చెన్నేకొత్తపల్లిలోని వీధుల్లో సేకరించిన చెత్తను, చెత్త నుంచి సంపద తయారీ కేంద్రానికి తరలించి వదలి వేస్తున్నారు. పరిస రాలు అపరిశుభ్రంగా మారుతు న్నాయి. **- నరసింహులు, స్థానికుడు**

సమాధానం: కేంద్రాన్ని సంద ర్శించి సేకరించి చెత్తను సంపదగా మార్చేందుకు కృషి చేస్తాం. **- చంద్ర శేఖర్, పంచాయతీ కార్యదర్శి**

త్వరలో పై రెండు సమస్యలకు చెన్నేకొ త్తపల్లి పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్ సమాధానాలు ఇచ్చారు)

– న్యూస్‌టుడే, చెన్నేకొత్తపల్లి

జూదరుల అరెస్ట్

రూ.1,01,050 నగదు స్వాధీనం

బత్తలపల్లి, న్యూస్‌టుడే: బత్తలపల్లిలోని మారుతీనగర్‌లో శుక్రవారం ఓ రేకులషెడ్డులో జూదం ఆడుతున్న 11 మందిని పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి రూ.1,01,050 నగదు, 4 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసు కున్నారు. జూదరులను కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్ఐ సోమశేఖర్ తెలి పారు. ఈ దాడుల్లో ధర్మవరం డీఎస్పీ కార్యాలయ హెడ్‌కానిస్టేబుల్ దామో దర్, కానిస్టేబుల్ వెంకటేశ్, భాను, తేజ, ప్రదీప్, బత్తలపల్లి హెడ్‌కానిస్టేబుల్ గంగాధర్, కానిస్టేబుల్ సుదర్శన్‌నాయుడు, ఆంజనేయులు, హోంగార్డులు నారాయణస్వామి, బాలనాయుడు పాల్గొన్నారు.

విద్యుత్తు బిల్లుల భారం లేకుండా సూర్యఘర్ పథకం

మాట్లాడుతున్న ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్

కదిరి, న్యూస్‌టుడే: విద్యుత్తు వినియోగదా రులకు బిల్లుల భారం కాకుండా పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ఉపయోగపడు తుందని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ తెలిపారు. కదిరిలోని దత్త ఫంక్షన్ హాలులో శుక్రవారం సూర్యఘర్ పథకంపై విద్యుత్తు శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై రాయితీ సోలార్ ప్యానళ్లను ప్రారంభిం చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విష్ణ వాత్మక మార్పులు, పెరుగుతున్న విద్యుత్తు వినియోగ అవసరాల దృష్ట్యా మోదీ ముందుచూపుతో సూర్యఘర్ శ్రీకారం చుట్టారన్నారు. అందరూ సహకరించాలన్నారు. జిల్లా విద్యు త్తుశాఖ పర్యవేక్షణ ఇంజినీరు సంపత్‌కుమార్ ఈ పథకం అమలు, రాయితీలను వివరిం చారు. కార్యక్రమంలో ఆర్డీవో వీవీఎస్ శర్మ, విద్యుత్తు డీఈఈ మోసెస్, ఏఈ చెన్నకృష్ణ, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.

శుద్ధజల కేంద్రం ప్రారంభం

తలుపుల: బటేపల్లిలో శుద్ధజల కేంద్రాన్ని శుక్రవారం ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ శుక్రవారం ఉదయం ప్రారంభించారు. అనంతరం 'సుపరి పాలనలో తొలిఅడుగు' కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే బటేపల్లిలో ఇంటింటికి తిరిగారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు.

సుస్థిర ప్రభుత్వంతోనే రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు

మరకుంటపల్లిలో సంక్షేమ పథకాల కరపత్రం అందిస్తున్న ఎమ్మెల్యే సింధూరరెడ్డి, ఎంపీ పార్థసారథి, పల్లె రఘునాథ్‌రెడ్డి

కొత్తచెరువు, న్యూస్‌టుడే: రాష్ట్రంలో 20 ఏళ్లపాటు సుస్థిర మైన కూటమి ప్రభుత్వం ఉంటేనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఎమ్మెల్యే సింధూర, ఎంపీ పార్థసారథి పేర్కొ న్నారు. కొత్తచెరువు మండలం మరకుంటపల్లి గ్రామంలో శుక్ర వారం నిర్వహించిన 'సుపరిపా లనలో తొలిఅడుగు' కార్యక్రమా నికి ఎమ్మెల్యే, ఎంపీతో పాటు తెదేపా జిల్లా అధ్యక్షులు అంజినప్ప, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి హాజర య్యారు. ఈ సందర్భంగా రూ.10 లక్షల ఎంపీ నిధు లతో గ్రామంలోని వీరభద్రస్వామి ఆలయం దగ్గర సామాజిక భవనానికి భూమి పూజ చేశారు. అనంతరం స్థానిక తెదేపా నాయకులతో కలిసి మరకుంట పల్లి, పోతులకుంట గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలను వివరిస్తూ సమస్యలను తెలుసుకున్నారు. కార్యక్ర మంలో కన్వీనర్ రామకృష్ణ, శీనా, సర్పంచి రవికుమార్, మాజీ సర్పంచులు సూర్యనారాయణ, రమేశ్‌రెడ్డి, జడ్పీటీసీ మాజీ సభ్యుడు లక్ష్మీనారాయణ, తెదేపా నాయకులు శ్రీనివాసులు, లక్ష్మీనారాయణ, ఈశ్వరరెడ్డి, సామకోటి ఆది, భాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు.

ఉద్యోగుల డిమాండ్లు పరిష్కరించాలి

ధర్మవరం: మాట్లాడుతున్న ఈయూ రాష్ట్ర కార్యదర్శి నాగార్జునరెడ్డి

ధర్మవరం: ధర్మవరం ఆర్టీసీ డిపో వద్ద ఏపీ పీటీడీ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వ హించారు. గేటు వద్ద ప్లకార్డులు చేతబూని డిమాండ్లను పరిష్కరించాలని నినాదాలు చేశారు. ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి నాగార్జునరెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరి ష్కరించాలన్నారు. రీజినల్ నాయకులు బి.నరసింహులు, ఆదినారాయణ, టీఏ పెద్దక్క, అరుణ, గ్యారేజీ కార్యదర్శి మల్లికార్జున, సుధాకర్, లక్ష్మన్న తదితరులు పాల్గొన్నారు.

కూటమి ప్రభుత్వంతోనే ప్రజా సంక్షేమం

తాడిమర్రి, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వంలో అర్హులందరికీ సంక్షేమ పథ కాలు అందుతాయని తెదేపా మండల కన్వీనర్ కూచి రాము తెలిపారు. శుక్ర వారం మండల పరిధిలోని ఏకపాదంపల్లి గ్రామంలో రైతు నరసింహ తోటలో రూ.2,30,000తో నిర్మించిన గోకులం షెడ్డును అధికారులు, నాయకులు ప్రారంభిం చారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రంగారావు, డిప్యూటీ ఎంపీడీఓ విజయ్‌శేఖర్‌నా యుడు, పశువైద్యాధికారి యూనస్, ఏపీఓ అనిల్ తదితరులు పాల్గొన్నారు

నాలుగేళ్లలో మరింత అభివృద్ధి

రైతులకు కంది విత్తనాలు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే పరిటాల సునీత

కనగానపల్లి, న్యూస్‌టుడే: ఏడాది కాలంలో తాము చేసిన అభివృద్ధి అందించిన సంక్షేమ పథకాలకు ఇది తొలి అడుగు మాత్రమేనని...రానున్న నాలుగేళ్లలో మరింత అభి వృద్ధి, సంక్షేమం చూస్తారని రాప్తాడు నియోజకవర్గ ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. శుక్ర వారం కనగానపల్లి మండలం ముక్తాపురం బీసీ, ఎస్సీ కాలనీల్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని స్థానిక ప్రజాప్రతినిధు లతో కలిసి ప్రారంభించారు. ఇంటింటా తిరిగి ప్రజల సమస్యలపై ఆరా తీయడమే కాకుండా ఏడాది కాలంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు గురించి వివరించారు. శుక్రవారం కనగానపల్లిలో ఏర్పాటు చేసిన రక్షిత తాగు నీటి కేంద్రాన్ని ప్రారంభించారు.

ధర్మవరం: కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో గ్రామాల్లో అభివృద్ధి కనిపిస్తోందని హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి, ధర్మవరం నియోజకవర్గ తెదేపా ఇన్‌ఛార్జి పరి టాల శ్రీరామ్ అన్నారు. శుక్రవారం మండలంలోని సుబ్బ రావుపేట గ్రామంలో సుపరిపాలనలో తొలిఅడుగు కార్య క్రమం నిర్వహించారు. ఎంపీ, శ్రీరామ్ తెదేపా శ్రేణులతో కలిసి ఇంటింటికి వెళ్లి అభివృద్ధిని వివరిస్తూ కరపత్రాలను అందజేశారు. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ డైరెక్టర్ కమతం కాటమయ్య, నియోజకవర్గ తెదేపా క్లస్టర్ ఇన్‌ఛార్జి మహేష్ చౌదరి, జడ్పీటీసీ మాజీ సభ్యుడు రామాంజనే యులు, తెదేపా నాయ కులు ఫణికుమార్, గొట్లూరు శ్రీనివాసులు, విజయ్, రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతి నిధి విజయ్‌చౌదరి, కార్యకర్తలు పాల్గొన్నారు.

ధర్మవరం: కరపత్రాలు అందజేస్తున్న బీకే పార్థసారథి, పరిటాల శ్రీరామ్

అంగన్‌వాడీ తరలింపు ఆపండి

బుక్కపట్నం, న్యూస్‌టుడే: మండల పరిధి లోని సిద్దరాంపురంలోని అంగన్‌వాడీ కేంద్రం తరలింపును ఆపాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు. కేంద్రాన్ని శుక్రవారం ఎస్సీ కాలనీకి మార్చేందుకు అధికారులు సిద్ధమవుతు న్నారని తెలుసుకున్న గ్రామస్థులు నిరసన వ్యక్తం చేశారు. గ్రామ ప్రజలు, సూపర్‌వైజర్ పుష్ప లతతో మాట్లాడారు. అనంతరం గ్రామానికి సీడీపీఓ చేరుకుని ఉన్న కాలనీకి ఎలా మారుస్తారని అభ్యంతరం వ్యక్తం చేశారు. విషయం తెలు సుకున్న సీడీపీఓ జయంతి సమస్యను తెలు సుకుని మార్పులను సాధ్యాసాధ్యాలపై స్థాని కులతో చర్చించాలని తెలిపాం. మార్పు చేయాలని ఆదేశాలు ఇవ్వలేదని సీడీపీఓ వివరించారు. గ్రామస్థుల అంగీకారం మేరకు తదుపరి చర్యలు ఉంటాయని ఆమె తెలి పారు. ఎస్సీ కాలనీకి అవసరమైతే అదనపు కేంద్రం ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. దీంతో సమస్య సద్దుమణిగింది.

ఇసుక అక్రమ నిల్వపై జరిమానా

ధర్మవరం, న్యూస్‌టుడే: పట్టణంలోని లక్ష్మీచెన్నకేశ వపురం, పార్థసారథినగర్ ప్రాంతాల్లో శుక్రవారం రెవెన్యూ అధికారులు ఇసుక నిల్వలను గుర్తించారు. చిత్రావతి రీచ్ నుంచి ఇసుక తీసుకొచ్చి నిల్వ చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు రెవెన్యూ అధికారు లకు ఫిర్యాదు అందడంతో తహసీల్దారు సురేష్, రెవెన్యూ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. మూడు చోట్ల నిల్వ చేసిన ఇసుకను గుర్తించామని రూ.45 వేలు జరిమానా విధించామని తహసీల్దారు తెలిపారు.

బాలికపై అసభ్య ప్రవర్తన.. పోక్సో కేసు నమోదు

కదిరి పట్టణం, న్యూస్‌టుడే: కదిరి మండలంలోని ఓ గ్రామంలో నాలుగేళ్ల చిన్నారిపట్ల అసభ్యకరంగా ప్రవర్తిం చిన అదే గ్రామానికి చెందిన 45 ఏళ్ల వ్యక్తిపై కదిరి గ్రామీణ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్న విషయాన్ని గుర్తించిన వ్యక్తి లోపలికి వెళ్లి అసభ్యకరంగా వ్యవహరించాడు. ఈ విషయాన్ని స్థానికుల ద్వారా తెలుసుకున్న కుటుంబసభ్యులు గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు ఆధారంగా పోక్సో కేసు నమోదు చేసినట్లు సీఐ నిరంజన్‌రెడ్డి తెలిపారు.

చికిత్స పొందుతూ మహిళ మృతి

ధర్మవరం, న్యూస్‌టుడే: పట్టణంలో గత నెల 29న గీతానగర్‌లో దాడికి గురైన చింతా రమాదేవి(55) అనే మహిళ చికిత్స పొందుతూ శుక్రవారం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందింది. ఇంట్లో అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆమెను కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం అనంతపురం తరలించారు. వైద్యం పొందుతూ మృతి చెందినట్లు వన్‌టౌన్ పోలీసులు తెలిపారు. రమా దేవి మెడపై గాయాలు ఉండటంతో పోలీసులు ఇది వరకే హత్యాయత్నం కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

నదిలో మునిగి యువకుడి మృతి

విజయవాడ, న్యూస్‌టుడే: ఉన్నత విద్యతో ఉజ్వల భవిష్యత్తును అందుకో వాల్సిన యువకుడి జీవితం అర్ధాంత రంగా ముగిసింది. విజయవాడ కృష్ణలంక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ధర్మవరం మండలం ఓబులనాయనిపల్లికి చెందిన గడ్డం అభిరామ్ (19) విజయవాడ రూరల్ మండలం గూడవల్లిలోని ఒక ప్రైవేటు కళాశా లలో ఇంటర్ పూర్తి చేశాడు. అతడితో పాటు ధర్మవరం పరిసర ప్రాంతాలకు చెందిన పలువురు అదే కళాశాలలో ఇంటర్ చదివారు. ఉన్నత విద్యలో చేరే నిమిత్తం టీసీ అవసరం కావడంతో 12 మంది గురువారం సాయంత్రం ధర్మ వరంలో రైలెక్కి శుక్రవారం ఉదయం విజయవాడలో దిగారు. తొలుత కృష్ణానదిలో స్నానం చేసి కనకదుర్గమ్మను దర్శించుకుని ఆ తర్వాత కళాశాలకు వెళ్లి టీసీలు తీసు కుందామని నిర్ణయానికి వచ్చారు. దీంతో వారు రైల్వేస్టేషన్ నుంచి సీతమ్మ వారి పాదాల సెంటర్‌లోని శనీశ్వరాలయం పరిసరాల్లో నది వద్దకు చేరుకున్నారు. అందరూ ఒడ్డునే స్నానం చేస్తుండగా అభిరామ్, హరికిరణ్ తమకు ఈతొచ్చంటూ నది లోపలకు వెళ్లారు. కొద్ది సేపటికి ఆయాస పడుతూ ఇద్దరూ వెనుదిరిగిన క్రమంలో ఒకరు ఒడ్డుకు చేరుకోగా.. అభిరామ్ మధ్యలోనే మునిగిపో యాడు. స్నేహితులు పోలీస్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న కృష్ణలంక పోలీసులు తీరంలో గాలించగా.. ఆచూకీ లభించలేదు. ఎన్డీఆర్ఎఫ్ బృందాల సాయంతో గాలింపు చేపట్టి అభిరామ్ మృతదేహాన్ని వెలికి తీశారు. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు.



అభిరామ్

బాధిత కుటుంబానికి మంత్రి సత్యకుమార్ అండ

విజయవాడ, న్యూస్‌టుడే: కృష్ణానదిలో మునిగి మృతి చెందిన అభిరామ్ కుటుంబానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌యాదవ్ అండగా నిలి చారు. సమాచారం తెలుసుకున్న వెంటనే మంత్రి ఘటనాస్థలానికి వెళ్లి సహా యాన్ని అందించాల్సిందిగా వ్యక్తిగత సిబ్బందిని ఆదేశించారు. మృతుడి తల్లిదండ్రు లను పరామర్శించి అండగా నిలవనున్నట్లు చెప్పారు. మృతదేహాన్ని ధర్మవరం వరకు తరలించేందుకు ప్రైవేటు అంబులెన్స్ ఏర్పాటు చేశారు.

అధికారుల నిర్లక్ష్యం.. బదిలీల ప్రక్రియ గందరగోళం

ఈనాడు-పుట్టపర్తి, న్యూస్‌టుడే-బుక్కపట్నం: జిల్లాలోని కస్తూర్బా బాలి కల విద్యాలయాల టీచర్లకు బుక్కపట్నంలోని ఎస్ఎస్ఏ ప్రాజెక్టు కార్యాల యంలో శుక్రవారం ఉదయం జరిగిన బదిలీల ప్రక్రియ గందరగోళంగా మారింది. ఎస్ఎస్ఏ అధికారుల నిర్లక్ష్యం కారణంగా తమకు నష్టం జరిగిం దని బాధిత ఉపాధ్యాయినులు ఆవేదన వ్యక్తం చేశారు. అంతకుముందే సిని యారిటీ జాబితాలో అభ్యంతరాలుంటే తెలపాలని అధికారులు సూచించ డంతో పలువురు తమ అర్హతలను పరిశీలించుకున్నారు. అగళి కస్తూర్బా విద్యాలయంలో గణితం టీచర్‌గా పని చేస్తున్న రూపారాణి తనకు స్పౌజ్ కేటగిరీ కింద పాయింట్లు నమోదు కాలేదని గుర్తించి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఆమెకు పాయింట్లు కేటాయించడంతో మెరిట్ జాబితాలో పైకి వెళ్లింది. ఇది గుర్తించిన మరికొందరు అభ్యంతరం తెలిపారు. తమకు కూడా వైకల్య ధ్రువీకరణ పత్రం ఉందని, పాయింట్లు ఇవ్వాలని పట్టుబట్టినట్లు తెలి సింది. అయితే దరఖాస్తు సమయంలోనే వాటిని సమర్పించి ఉండాలని, ఇప్పుడు చెబితే కుదరదని అధికారులు చెప్పినా వారు ఒప్పుకోలేదు. అలాగే జిల్లా టీచర్లకు బదిలీ జరిగిన తర్వాత ఇతర జిల్లాల వారిని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉండగా వారికే ముందు ప్రాధాన్యమిచ్చినట్లు తెలిసింది. బదిలీ ప్రక్రియ పర్యవేక్షించాల్సిన ఎస్ఎస్ఏ సహాయ ప్రాజెక్టు కోఆర్డినేటర్ దేవరాజు సోమందేపల్లిలో విద్యార్థినులు అస్వస్థతకు గురికావడంతో అక్క డికి వెళ్లారు. ఉదయం ప్రారంభమైన ప్రక్రియ మధ్యాహ్నం వరకు సజా వుగా జరుగగా 3 గంటల సమయంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ విషయంపై ఎస్ఎస్ఏ ఏపీసీ దేవరాజును వివరణ కోరగా బదిలీల ప్రక్రియలో అన్యాయం జరిగినట్లు కొందరు తన దృష్టికి తీసుకొచ్చారని, దీంతో ఈ ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు తెలిపారు. సాధ్యాసాధ్యాలను పరి శీలించిన తర్వాత అందరికీ న్యాయం చేస్తామని వివరించారు.

వేతనాలు అందక.. పూట గడవక

జూన్ 23న సమ్మె ప్రారంభించిన కార్మికులు

ముదిగుబ్బ, న్యూస్‌టుడే: గ్రామీణ నీటి సరఫరాశాఖ ఆధ్వర్యంలో పని చేస్తున్న కార్మికులకు సకాలంలో వేత నాలు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారు. జీతాలు చెల్లించాలని ఇటీవల సమ్మె ప్రారంభిం చినా అధికారులు స్పందించడం లేదు. పూట గడవక కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది. ముదిగుబ్బ లోని సత్యసాయి పంప్‌హౌస్‌లో ఆర్‌డబ్ల్యూఎస్ పథకం కింద 22 మంది కార్మికులు పని చేస్తున్నారు. ఏడు నెలల కిందట ఈ పథకం కింద ఉన్న 10 మంది కార్మికులను సత్యసాయి పథకంలోకి తీసుకున్నారు. ప్రస్తుతం 12 మంది మాత్రమే పని చేస్తున్నారు. ఒక్కొక్కరికి నెలకు రూ.8 వేలు జీతం. తొమ్మిది నెలలుగా బకాయి ఉన్నాయి. ఒక్కొక్కరికి రూ.72 వేలు చొప్పున రూ.8.64 లక్షలు నేటికీ చెల్లించలేదు.

సమ్మె చేస్తున్నా.. : జూన్ 23వ తేదీన వేతనాలు చెల్లిం చాలని పంప్‌హౌస్‌లో మోటార్లు నిలిపివేసి కార్మికులు సమ్మె ప్రారంభించారు. మరుసటిరోజు అధికారులు కార్మి కులతో మాట్లాడి వేతనాలు చెల్లిస్తామని, సమ్మె విరమిం చాలని కోరారు. దాంతో వారు సమ్మె విరమించి నీటిస రఫరాను పునఃప్రారంభించారు. అయినా నేటికీ కార్మికు లకు జీతాలు చెల్లించలేదు. తిరిగి సమ్మె చేసేందుకు సిద్ధ మవుతున్నారు. ఆర్‌డబ్ల్యూఎస్ పథకం కింద మండలం లోని 36 గ్రామాలకు నీరు సరఫరా అవుతోంది. కార్మి కులు సమ్మె ప్రారంభిస్తే గ్రామాల్లో తాగునీటికి ఇబ్బం దులు ఎదురవుతాయి.

కుటుంబ పోషణకు కష్టం

వేతనాలు సకాలంలో చెల్లించకపో వడంతో కుటుంబ పోషణ కష్టంగా మారింది. తొమ్మిది నెలలుగా జీతాలు బకాయి ఉన్నాయి. అధికా రులు స్పందించి వేతనాలు త్వరగా ఇవ్వాలి.

- కిరణ్, ముదిగుబ్బ, ఆర్‌డబ్ల్యూఎస్ కార్మికుడు

త్వరలోనే చెల్లిస్తాం

- శాంతన్న, ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ

కార్మికులకు బకాయి వేతనాలు వెంటనే చెల్లిం చాలని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. త్వర లోనే వారికి వేతనాలు చెల్లించేలా చర్యలు తీసు కుంటున్నాం.

మన్యం వీరుడి చిత్రపటానికి నివాళి అర్పిస్తున్న ఎస్పీ రత్న

ధర్మవరంలో నివాళి అర్పిస్తున్న ఆర్డీవో మహేశ్, అధికారులు

పోరాట యోధుడు అల్లూరి

పుట్టపర్తి, న్యూస్‌టుడే: స్వాతంత్ర్యం కోసం పోరాడిన యోధుడు అల్లూరి సీతా రామరాజు అని, చరిత్రలోనే ఒక ప్రత్యేక అధ్యాయమని ఎస్పీ రత్న పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో అల్లూరి జయంతి సందర్భంగా చిత్రప టానికి పూలమాలలు వేసి, నివాళి అర్పించారు. అల్లూరి సాగించిన సాయుధ పోరాటం తెలుగుజాతి చరిత్రలో నిలిచిపోయే ఒక మధుర ఘట్టం అన్నారు. కార్యక్రమంలో ఎస్బీ డీఎస్పీ బాలసుబ్రహ్మణ్యంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. **తలుపుల:** మండల కేంద్రంలోని ప్రధాన కూడలిలో అల్లూరి చిత్రపటానికి రాముడు, కేశవ, సుబ్బయ్య, కిట్టు తదితరులు పూలమాల వేసి నివాళి అర్పించారు. **నల్లచెరువు:** అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి తహసీల్దార్ రవికుమార్, ఎంపీ డీవో రఘునాథ్‌గుప్తా, అధికారులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు.

ద్విచక్రవాహనం బోల్తా.. అంబులెన్సులో చికిత్స

పెనుకొండ: ఎర్రమంచిలో గల కియా ఇండియా పరిశ్రమ సమీపంలో 44వ జాతీయ రహదారిపై శుక్రవారం సాయంత్రం ద్విచక్రవాహనం అదుపుతప్పి బోల్తాపడింది. హైవే అంబులెన్స్ ఈఎంటీ సురేంద్ర తెలి పిన వివరాల మేరకు.. ధర్మవరం పట్టణా నికి చెందిన శ్రీనాథ్, మరో ఇద్దరితో కలిసి ధర్మవరం నుంచి కర్ణాటకలోని బాగేపల్లికి ద్విచక్రవాహనంపై వెళుతుండగా ప్రమాదవ శాత్తు వాహనం బోల్తాపడి స్వల్ప గాయాల పాలయ్యారు. సమాచారం అందుకున్న అంబులెన్సు సిబ్బంది సంఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులకు ప్రథమచికిత్స అందించారు.

(c) eenadu

వైకల్యం ముసుగు.. వెలుగులోకి లొసుగు..!

● 3,876 మంది అనర్హులకు బోగస్ దివ్యాంగ పింఛన్లు ● వైకాపా హయాంలో అక్రమ వ్యవహారం

– ఈనాడు డిజిటల్ శ్రీకాకుళం

గత వైకాపా ప్రభుత్వ పాలనలో అప్పటి నాయకులు అన్ని అధికార వ్యవస్థలను ప్రభావితం చేశారు. సంక్షేమ పథకాల ముసుగులో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. ఇందుకు ఉదాహరణ పింఛన్ల మంజూరు తీరే.. వైకల్యం లేకపోయినా దివ్యాంగ పింఛన్లు అక్రమ మార్గంలో నచ్చినవారికి ఇచ్చేశారు.. తాజాగా కూటమి ప్రభుత్వం సదరం శిబిరాలు నిర్వహించి ధ్రువపత్రాలను పునఃపరిశీలన చేయిస్తోంది. దీని ద్వారా అనర్హులను గుర్తించే పని పట్టింది. ఇందులో వేల సంఖ్యలో బోగస్ లబ్ధిదారులు వెలుగులోకి వస్తున్నారు. జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల్లోనూ నేతల సిఫార్సులతో దొంగ పత్రాలు సృష్టించి లబ్ధి పొందిన వారున్నారు.

నకిలీ ధ్రువపత్రాలపై నరసన్నపేటలో వైద్యాధికారుల నుంచి వివరాలు సేకరిస్తున్న సీఐ శ్రీనివాసరావు (పాతచిత్రం)

పేటలోనే అధికం..

నరసన్నపేట నియోజకవర్గంలోనే అత్యధికంగా బోగస్ పింఛన్లు వెలుగుచూశాయి. ఇక్కడ మొత్తం 3,692 దివ్యాంగ పింఛన్లలో 912 బోగస్‌వి అని తేలింది. అప్పటి కీలక ప్రజాప్రతినిధి వద్ద పనిచేసిన ఓ వ్యక్తి కనుసన్నల్లోనే అక్రమ దందా జరిగింది. సొంత గ్రామంతో పాటు అనుచరుల గ్రామాల్లో తెలిసిన వారికి పప్పుబెల్లం పంచినట్లుగా దివ్యాంగ పింఛన్లు మంజూరు చేయించేశారు. ఇందుకోసం లబ్ధిదారుల వద్ద డబ్బులు వసూలు చేసినట్లు సమాచారం. తర్వాతి స్థానంలో అనర్హులు పాతపట్నంలో ఉన్నారు. 619 బోగస్ పింఛనుదారులు ఉన్నట్లుగా నిర్ధారించారు.

జిల్లాలో మొత్తం 31,097 దివ్యాంగ పింఛన్లు ఉన్నాయి. ఇందులో 3,876 మంది అనర్హులే ఉన్నారు. కాళ్లు, చేతులు వంకర లేకున్నా ఉన్నట్లు, వినికిడి లోపం, రేచీకటి, కళ్లు కనిపించకపోవడం, అంగవైకల్యం 40 శాతం కంటే తక్కువగా ఉండటం, నకిలీ సదరం ధ్రువపత్రాలు వంటివి అధికారుల పరిశీలనలో వెలుగు చూశాయి. ఎక్కువగా వైకాపా నేతల సిఫార్సులతో జారీ చేసినవే. ఆ పార్టీకి చెందిన వారే లబ్ధిపొందుతున్నారు.

నోటీసులు జారీ ▶ దివ్యాంగుల్లో అర్హులు, అనర్హులు గుర్తించే ప్రక్రియకు 8,254 మంది హాజరుకాలేదు. వీరిలో సుమారు 2వేల మంది వరకు నోటీసులు జారీచేశారు. మొత్తం దివ్యాంగ పింఛనుదారుల్లో ఇప్పటివరకు 23,248 మంది పరిశీలన పూర్తయింది. నోటీసులు జారీ చేసినప్పటికీ హాజరుకాని వారి విషయంలో ఉన్నతాధికారుల సూచన మేరకు చర్యలు తీసుకోనున్నారు.

నియోజకవర్గాల వారీగా దివ్యాంగ కేటగిరీలో పింఛన్ల వివరాలు

నియోజకవర్గం	మొత్తం పింఛన్లు	బోగస్‌వి
ఇచ్ఛాపురం	3,791	508
ఆమదాలవలస	3,820	471
టెక్కలి	4,224	372
ఎచ్చెర్ల	4,453	381
పలాస	3,391	336
పాతపట్నం	3,947	619
శ్రీకాకుళం	3,779	277
నరసన్నపేట	3,692	912

82 మంది పోలీసులకు స్థానచలనం

శ్రీకాకుళం నేరవార్తావిభాగం, న్యూస్‌టుడే: జిల్లాలో ఐదేళ్ల కాలపరిమితి బదిలీలకు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా రెండో విడతలో 82 మంది పోలీసులకు స్థానచలనం కల్పించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి కౌన్సెలింగ్ నిర్వహించి బదిలీ చేశారు. తొలివిడతలో 221 మందిని వేర్వేరు స్థానాలకు పంపగా, తాజాగా 82 మందిని మార్చారు. బదిలీ అయినవారిలో ఏడుగురు ఏఎస్సైలు, 15 మంది హెచ్‌సీలు, 60 మంది కానిస్టేబుళ్లు ఉన్నారు. ★ గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న మహిళా పోలీసుల బదిలీ ప్రక్రియ ముగిసింది. జడ్పీ సమావేశ మందిరంలో ఎస్పీ మూడు రోజుల పాటు కౌన్సెలింగ్ నిర్వహించారు. జిల్లాలో 850 మందికి ఐదేళ్ల సర్వీసు పూర్తయిన 650 మందికి స్థానచలనం కల్పించారు.

అల్లూరి వీరత్వం యువతకు మార్గదర్శకం

అల్లూరి సీతారామరాజు వీరత్వం యువతకు మార్గదర్శకం కావాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పిలుపునిచ్చారు. అల్లూరి జయంతి సందర్భంగా కలెక్టరేట్‌లో శుక్రవారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారత స్వాతంత్ర్య పోరాటంలో అల్లూరి నిస్వార్థంగా పోరాడిన యోధుడన్నారు. ఆయన స్ఫూర్తితో అందరూ దేశభక్తి భావాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, డీఆర్వో ఎం.వెంకటేశ్వరరావు, డ్వామా పీడీ సుధాకరరావు తదితరులు పాల్గొన్నారు. – న్యూస్‌టుడే, కలెక్టరేట్(శ్రీకాకుళం)

లీకవుతున్నా పట్టించుకోరా..!

ఆమదాలవలసలో 2007లో అప్పటి ప్రభుత్వం వంశధార కుడి కాలువకు శ్రీకాకుళం రోడ్డు సమీపంలో తాండ్రాసిమెట్ట వద్ద రైల్వేట్రాక్ అడ్డంగా ఉందని రూ.16.77 కోట్లతో 2.2 కిలోమీటర్ల పొడవుతో వయోడక్ట్ నిర్మించింది. మూడు మండలాల్లోని 22,137 ఎకరాల వ్యవసాయ భూములకు సాగునీరందించే లక్ష్యంతో దీన్ని నిర్మించారు. అప్పటి నుంచి నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో పంతులుపేట వంపులో రబ్బర్ బేరింగులు పక్కకు జరగడంతో పాటు నీరు లీకవ్వడంతో పిల్లర్లకు నాచుపట్టి పగుళ్లు ఏర్పడుతున్నాయి. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై వంశధార ఈఈ సీతారాంనాయుడిని సంప్రదించగా సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు.
– న్యూస్‌టుడే, ఆమదాలవలస పట్టణం

పీ-4లో 75,566 బంగారు కుటుంబాలు

కలెక్టరేట్ (శ్రీకాకుళం), న్యూస్‌టుడే: పీ-4 కార్యక్రమంలో భాగస్వాములను చేసేందుకు జిల్లాలో 75,566 బంగారు కుటుంబాలను గుర్తించినట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. కలెక్టర్లు, ప్రజాప్రతినిధులతో శుక్రవారం అమరావతి సచివాలయం నుంచి సీఎం చంద్రబాబు దూరదృశ్య సమావేశం నిర్వహించారు. పీ-4 లక్ష్యాలు ఈనెల 15వ తేదీలోగా చేరుకోవాలని ఆదేశించారు. ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్.ఈశ్వరరావుతో మాట్లాడి కార్యక్రమ పురోగతిపై ఆరా తీశారు. అనంతరం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ ఇప్పటి వరకు 181 కుటుంబాలను పలువురు దత్తత తీసుకున్నట్లు తెలిపారు. ఇంకా 75,385 కుటుంబాలు దత్తతకు ఎదురుచూస్తున్నాయని, ఈనెల 15లోగా 59,124 కుటుంబాలను దత్తత తీసుకునేలా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. పాతపట్నంలో అత్యధికంగా 11,752, ఎచ్చెర్లలో 11,024, శ్రీకాకుళంలో 10,324 కుటుంబాలను గుర్తించినట్లు పేర్కొన్నారు. దత్తతకు అంగీకారం తెలిపిన నియోజకవర్గాల్లో ఇచ్ఛాపురం 107 కుటుంబాలతో ముందుందన్నారు. కార్యక్రమ పర్యవేక్షణ, అమలుకు 37 మంది మార్గదర్శకులను నియమించినట్లు స్పష్టం చేశారు. జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, సహాయ కలెక్టర్ పృథ్వీరాజ్‌కుమార్, ఎమ్మెల్యేలు బగ్గు రమణమూర్తి, గొండు శంకరరావు తదితరులు పాల్గొన్నారు.

వాన పడుతుంటే.. వణుకు పుడుతోంది..

– న్యూస్‌టుడే, శ్రీకాకుళం నగరం

వర్షాలు కురుస్తుంటే శ్రీకాకుళం నగరవాసుల్లో ఆందోళన పెరుగుతోంది. ఏ క్షణాన నాగావళి నదికి వరదొస్తే ముంపు బారిన పడాల్సి వస్తుందోనని తీర ప్రాంతాల్లోని ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. ఇప్పటికే గట్టు కొంత కోతకు గురైంది. రక్షణ గోడ నిర్మాణంతోనే సమస్య పరిష్కారమవుతుందని అధికారులు ప్రభుత్వానికి నివేదించినా ఆమోదం లభించలేదు. మళ్లీ వానాకాలం వచ్చేసిన నేపథ్యంలో పాలకులు స్పందించి చర్యలు చేపట్టాలని అంతా కోరుతున్నారు.

● నాగావళిపై నిర్మాణానికి నోచుకోని రక్షణ గోడ
● నదికి వరదొస్తే నగరానికి తప్పని ముప్పు

జిల్లా కేంద్రంలో 2017లో అప్పటి తెదేపా ప్రభుత్వం కొత్త వంతెన వద్ద జాతీయ నగరం(స్మార్ట్ సిటీ) పథకం ద్వారా రూ.4.95 కోట్ల అంచనా వ్యయంతో నదికి అడ్డంగా సర్ఫేస్ డైక్(ఆనకట్ట) నిర్మించాలని నిర్ణయించింది. నగరవాసులకు తాగునీరందించే ఊటబావుల్లో వేసవిలో సైతం నీరు పుష్కలంగా అందుబాటులో ఉండటంతో పాటు ఆ ప్రాంతాన్ని పర్యాటకంగా తీర్చిదిద్దాలని లక్ష్యంతో పనులు చేపట్టారు. అప్పట్లో డైక్ నిర్మాణ పనులు నత్తనడకన సాగాయి. పలుమార్లు నాగావళి నదికి వరదలు వచ్చిన సమయంలో తూర్పువైపున గట్టు కోతకు గురైంది. నగరానికి ఓ వైపు రక్షణ కవచంలా ఉన్న ఇసుక మేటలతో పాటు ఆ ప్రాంతంలోని పలు నిర్మాణాలు నదీ గర్భంలో కలిసిపోయాయి.

కొత్త వంతెన వద్ద కోతకు గురైన నాగావళి వరద గట్టు ప్రాంతం

ప్రస్తుత పరిస్థితి ఇదీ..

★ గత అనుభవాల రీత్యా వర్షాకాలంలో నగరం ముంపు బారిన పడకుండా నివారించేందుకు నగరపాలక సంస్థ అధికారులు రూ.70 లక్షలు వెచ్చించి ఇసుక బస్తాలతో తాత్కాలిక రక్షణ గోడ ఏర్పాటు చేశారు. నాలుగేళ్లలో నదికి భారీ వరదలు రాకపోవడంతో కొంతమేర నష్టం తప్పింది. ★ తాత్కాలిక రక్షణ గోడ సైతం ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుంటోంది. బలహీనంగా ఉండటంతో భారీ వరదలొస్తే వరద నీరు నగరంలోకి వచ్చే పరిస్థితి ఉంటోంది. ★ అసంపూర్తిగా ఉన్న డైక్ పనులు సైతం వరదలకు 90 శాతం దెబ్బతిన్నాయి. ★ డైక్ పనులు జరిగిన పడమర వైపు గతంలో నీటిపారుదలశాఖ నిర్మించిన రక్షణ గోడ కూడా బలహీనంగానే కనిపిస్తోంది.

ఆమోదం వస్తేనే ఆనందం..

ఐదేళ్ల కిందట శ్రీకాకుళం నగరంలో కోతకు గురైన ప్రాంతాన్ని నిపుణుల బృందం పరిశీలించింది. సమస్య పరిష్కారానికి రూ.5.5 కోట్లతో కాంక్రీటు రక్షణ గోడ నిర్మించాలని అప్పట్లో అధికారులు నిర్ణయించారు. ఆ మేరకు ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి నివేదించారు. గత వైకాపా సర్కారు వాటిని పట్టించుకోకుండా వదిలేసింది. ఇంత వరకు వాటికి ఆమోదం లభించలేదు.

ఉన్నతాధికారుల దృష్టికి సమస్య..

కోతకు గురైన నది గట్టు ప్రాంతంలో మొదటి ప్రాధాన్యంగా రక్షణ గోడ నిర్మించాల్సి ఉంది. అందుకు రూ.5.5 కోట్లతో జలవనరులశాఖ నిపుణుల నేతృత్వంలో ప్రతిపాదనలు రూపొందించి కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి నివేదించాం. వాటికి ఆమోదం రావాల్సి ఉంది. ఆ పనులు పూర్తయిన తర్వాత డైక్ సంగతి చూస్తాం. సమస్యను మరోసారి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం.
- పి.వి.వి.డి.ప్రసాదరావు, శ్రీకాకుళం నగరపాలక సంస్థ, కమిషనర్

చెత్త నుంచి సంపద కేంద్రాలకు జవసత్వాలు..!

▶ జిల్లాలో రెండు కేంద్రాలు ప్రయోగాత్మకంగా ఏర్పాటుకు చర్యలు
▶ నిర్వహణ మహిళా సంఘాల అప్పగించేందుకు యోచన

– న్యూస్‌టుడే, పొందూరు, లావేరు

ఎంపిక చేసిన లావేరు చెత్తనుంచి సంపద సృష్టి కేంద్రం

వైకాపా ప్రభుత్వం చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాలను పట్టించుకోకపోవడంతో నిర్వీర్యమయ్యాయి. కూటమి ప్రభుత్వం గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగుతో పాటు పంచాయతీలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు జిల్లాలో రెండు పంచాయతీలను ఎంపిక చేసి వీటి నిర్వహణను ప్రయోగాత్మకంగా అమలు చేయనుంది. వీటిని మహిళా సంఘాలకు అప్పగించడం ద్వారా సత్ఫలితాలు సాధించేందుకు సంకల్పించింది. జిల్లా అధికారులు ఇప్పటికే రాగోలు, లావేరు పంచాయతీల్లోని సంపద సృష్టి కేంద్రాలను ఎంపిక చేసి వివరాలను ప్రభుత్వానికి పంపించారు.

- జిల్లాలో మండలాలు: 30
- పంచాయతీలు: 912
- చెత్తనుంచి సంపద కేంద్రాలు: 680
- నిర్మాణంలో ఉన్నవి: 232
- క్లాప్‌మిత్రలు: 2,200మంది

◆ వ్యర్థాల నుంచి సంపద సృష్టించాలన్న లక్ష్యంతో గత తెదేపా ప్రభుత్వం 2014-19 మధ్య కాలంలో ఈ కేంద్రాలను ఏర్పాటు చేసింది. పంచాయతీల్లో షెడ్లు నిర్మించి క్లాప్, షెడ్ మిత్రలను నియమించింది. అనంతరం వైకాపా ప్రభుత్వం ఈ వ్యవస్థను నిర్లక్ష్యం చేసింది. దీంతో గ్రామాల్లో పారిశుద్ధ్యం పడకేసింది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఈ కేంద్రాలపై దృష్టిపెట్టింది. 'సంపద సృష్టి కేంద్రాలను మరింత సమర్థంగా నిర్వహించేందుకు మహిళా సంఘాలకు అప్పగించనున్నారు. ఈ సంఘాల సభ్యులు క్లాప్‌మిత్రలను సమన్వయం చేసుకుంటూ వ్యర్థాల తరలింపు సక్రమంగా సాగేలా పర్యవేక్షిస్తారు. కేంద్రాల నిర్వహణ, ఆదాయం సృష్టిపై దృష్టి పెట్టాల్సి ఉంది. ఈ విధానం సత్ఫలితాలు అందిస్తే మిగతా కేంద్రాల నిర్వహణ కూడా మహిళా సంఘాలకే అప్పగించనున్నార'ని జిల్లా పంచాయతీ అధికారిణి భారతీసౌజన్య తెలిపారు.

ఆక్రమణకు దారితీశారు..!

– ఈనాడు డిజిటల్ శ్రీకాకుళం, న్యూస్‌టుడే రణస్థలం, లావేరు

రణస్థలం మండలం జేఆర్‌పురం పంచాయతీ సీతంవలస, గరికిపాలెం గ్రామాల పరిధిలో నాగచారం, ఎర్రచెరువులను ఆక్రమించి అడ్డంగా రహదారులు నిర్మించారు. ఏకంగా చెరువు గర్భం మధ్య నుంచే ఆక్రమణ జరిగినా సంబంధిత అధికారులు కన్నెత్తి చూడలేదు. సీతంవలస గ్రామ రెవెన్యూ పరిధిలో సర్వే నంబరు 63లో నాగచారం చెరువు 12.20 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. దీనికి ఆనుకుని రైతుల వ్యవసాయ భూములున్నాయి. పొలాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చెరువు మధ్య నుంచి సుమారు కిలోమీటరు మేర గ్రావెల్ రహదారిని నిర్మించారు. గరికిపాలెం పరిధిలో సర్వే నంబరు 16లో 6.78 ఎకరాల్లో ఎర్రచెరువు ఉంది. దీనికి సైతం దేవాలయం పేరిట జాతీయ రహదారి నుంచి పొలాల వరకు 800 మీటర్ల వరకు రోడ్డేశారు. 12 అడుగుల వెడల్పుతో వేశారు.

గరికిపాలెం ఎర్రచెరువులో నిర్మించిన రోడ్డు

చెరువు గర్భంలో రోడ్ల నిర్మాణం

వారే ఉండరని ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. చెరువు మధ్యలో రోడ్డు వేస్తే భూముల ధరలు పెరుగుతాయని సమీప ప్రాంత రైతులు అభ్యంతరాలు తెలపకుండా ఉండేలా జాగ్రత్తపడ్డారు. నేత భూముల వరకు గ్రావెల్‌తో రోడ్డు నిర్మించారు. ప్రస్తుతం ఇక్కడ ఎకరా రూ.5 కోట్ల పైనే ధర పలుకుతోంది. 'చెరువుల్లో రహదారి నిర్మాణాలు వీల్లేదు. క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆక్రమణలు రుజువైతే తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాం' అని రణస్థలం తహసీల్దారు ఎస్.కిరణ్ తెలిపారు.

ధర పెరుగుతుందని ఆశ చూపి..

సీతంవలస గ్రామానికి చెందిన ఓ వైకాపా నేత తన భూములకు ధరలు పెంచుకునే పనిలో భాగంగా ఈ పన్నాగం పన్నారు. గతంలో వైకాపా ప్రభుత్వం ఉండటంతో అడిగే

అనుమతుల్లేవు..

ఎక్కడైనా ప్రభుత్వ స్థలంలో రహదారి నిర్మించాలంటే ప్రభుత్వ విధి విధానాలు పాటించాలి. అధికారుల అనుమతులు తీసుకోవాలి. స్థానిక అధికారుల సమక్షంలో జరగాలి. కానీ సీతంవలస నాగచారం చెరువులో వేసిన రహదారి అసలు అధికారులకే తెలియకపోవడం గమనార్హం. జిరాయితీ భూములకు ఏ మాత్రం భంగం కలగకుండా ప్రభుత్వ చెరువులో అడిగేవారేలేరని దర్జాగా రోడ్డు నిర్మించేశారు.

నాగచారం చెరువులో వేసిన గ్రావెల్ రహదారి

టెక్కలి నియోజకవర్గంలో రూ.600 కోట్లతో శుద్ధజలం

టెక్కలి, నందిగాం, న్యూస్‌టుడే: టెక్కలి నియోజకవర్గ ప్రజలకు రూ.600 కోట్లతో శుద్ధజలం అందజేస్తామని మంత్రి కె.అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. టెక్కలిలో రూ.48 లక్షలతో ఆధునికీకరించిన చేపల మార్కెట్‌ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. అనంతరం నందిగాం మండలం కవిటి అగ్రహారం, మర్లపాడు పంచాయతీల్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయా గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం అమలు చేసిన పథకాలను, అమలు చేయబోయే కార్యక్రమాలను వివరించారు. జగన్మోహన్‌రెడ్డి వైఫల్యాలు, రాజకీయ కుతంత్రాలపై నిప్పులు చెరిగారు. కార్యక్రమంలో పార్టీ టెక్కలి, నందిగాం మండలాల అధ్యక్షులు బగాది శేషగిరిరావు, పినకాన అజయ్‌కుమార్, పోలాకి చంద్రశేఖర్, పల్ల బాలకృష్ణ, మదన్, అట్టాడ రవిప్రసాద్ పాల్గొన్నారు.

మత్స్యకార మహిళల సమస్యలు తెలుసుకుంటున్న మంత్రి అచ్చెన్న

ఇంత దారుణమా...

ఆమదాలవలస మండలం దూసి గ్రామానికి వెళ్లే రహదారి దుస్థితి ఇది..ప్రయాణికులు రాకపోకలకు సాగించాలంటేనే హడలిపోతున్నారు. రాగోలు నుంచి తొగరాం వరకు రహదారిలో పెద్ద గోతులు ఏర్పడ్డాయి. నిత్యం ఇసుక లారీలు అధికంగా తిరుగుతుండటంతో పూర్తిగా బురదమయమై ప్రమాదాల బారిన పడుతున్నామని ఆందోళన చెందుతున్నారు. ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటామని ఆర్ అండ్‌బీ ఏఈ శ్రీనివాసరావు తెలిపారు. – న్యూస్‌టుడే, ఆమదాలవలస గ్రామీణం

51 రోజుల తర్వాత సమ్మె విరమణ

కార్మికులతో చర్చిస్తున్న ఎమ్మెల్యే శంకర్

శ్రీకాకుళం నగరం, న్యూస్‌టుడే: వేతనాల పెంపుతో పాటు ఇతర డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ శ్రీకాకుళం నగరపాలక సంస్థ ఇంజినీరింగ్ విభాగం కార్మికులు గత 51 రోజులుగా చేపడుతున్న సమ్మెను శుక్రవారం తాత్కాలికంగా విరమించారు. ఎమ్మెల్యే గొండు శంకర్, కమిషనర్ పి.వి.వి.డి.ప్రసాదరావు కార్మికులతో మాట్లాడి సమ్మె విరమించి విధులకు హాజరుకావాలని సూచించారు. దీంతో వారు 10 రోజుల పాటు తాత్కాలికంగా సమ్మెను విరమించి శనివారం నుంచి విధులకు హాజరుకానున్నట్లు కమిషనర్‌కు లిఖిత పూర్వకంగా తెలియజేశారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం నగరపాలక సంస్థ మున్సిపల్ ఇంజినీరింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వై.శ్యామలరావు, ఆర్.సతీష్ మాట్లాడుతూ ప్రభుత్వం తమ డిమాండ్లు నెరవేర్చకుంటే మళ్లీ నిరసనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

● టెక్కలి సమీపంలో ఆది ఆంధ్రా వీధి వద్ద జాతీయ రహదారికి పైవంతెన నిర్మించాలని రెండు దశాబ్దాలుగా స్థానికులు కోరుతున్నారు. ఇక్కడ గ్రానైట్ లారీల రాకపోకలతో తీవ్ర అంతరాయం కలుగుతోంది.

● కోటబొమ్మాళి: ఎత్తురాళ్లపాడు వద్ద గత నెల 9న చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఒడిశాకు చెందిన ముగ్గురు మృత్యువాత పడ్డారు.

● నరసన్నపేట: తామరాపల్లి నుంచి జాతీయ రహదారి విస్తరించి ఉంది. ఇక్కడ తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. పైవంతెన నిర్మించాలని అధికారులు కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు దృష్టికి తీసుకెళ్లారు.

● నరసన్నపేట నుంచి ఇచ్ఛాపురం మధ్య 17 ప్రాంతాల్లో పైవంతెనలు, పీయూపీలు నిర్మించాలని రామ్మోహన్‌నాయుడు కేంద్ర ప్రభుత్వానికి నివేదించారు.

ఆవేదన కనరు.. విస్తరించరు!

జాతీయ రహదారిపై ప్రమాద ఘంటికలు

ఈనాడు ఈటీవీ పరిశీలన

– న్యూస్‌టుడే–నరసన్నపేట

నరసన్నపేట-ఇచ్ఛాపురం మధ్య 16వ నంబరు జాతీయ రహదారి 6 వరుసల విస్తరణ ప్రతిపాదనలకే పరిమితమైంది. ఏడేళ్లుగా ప్రజల నుంచి డిమాండ్ వస్తున్నా కేంద్రం నుంచి స్పందన లేదు. 110 కి.మీ. పరిధిలో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కీలక కూడళ్లలో పై వంతెనలు, అండర్ పాసేజీలు నిర్మించాలని జిల్లాకు చెందిన కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు కేంద్రానికి విన్నవిస్తూనే ఉన్నారు. అయినా ఫలితం లేకపోతోంది.

తామరాపల్లి గ్రామం వద్ద జాతీయ రహదారిని దాటుతున్న వేతనదారులు

జాతీయ రహదారిని నాలుగు వరుసలుగా నిర్మించేందుకు నరసన్నపేట-ఇచ్ఛాపురం (110 కి.మీ.) వరకు రూ.444 కోట్లు, నరసన్నపేట-రణస్థలం (54 కి.మీ.) విస్తరణకు రూ.1,665 కోట్లు, రణస్థలం నుంచి ఆనందపురం వరకు (47 కి.మీ.) రూ.1,239 కోట్లు మూడు ప్యాకేజీలుగా అప్పట్లో మంజూరు చేశారు. అనంతరం రద్దీ దృష్ట్యా 2018లో ఆనందపురం నుంచి నరసన్నపేట వరకు ఆరు వరుసలుగా నిర్మించి మిగిలింది నాలుగు వరుసలకే పరిమితం చేశారు.

తరచూ ప్రమాదాలు..

ఇచ్ఛాపురం-నరసన్నపేట మధ్య 4 వరుసలతో నిర్మాణం పూర్తయినా ఆరు వరుసల విస్తరణ జరగకపోవడంతో పలు గ్రామాల వద్ద ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రహదారి విస్తరణకు అవసరమైన ట్రాఫిక్ లేకపోవడంతో విస్తరణ చేపట్టడం లేదని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో స్పష్టం చేసింది. రణస్థలం వద్ద పైవంతెన నిర్మాణ పనులు ఇటీవల ప్రారంభమయ్యాయి. గతంలో బైపాస్ నిర్మాణానికి భూసేకరణలో ఇబ్బందుల కారణంగా ఏడేళ్ల పాటు జాప్యం జరిగింది. విశాఖపట్నం నుంచి ఇచ్ఛాపురం వరకు పూర్తిస్థాయిలో పనులు జరిగితే ప్రయాణం మరింత సులభమవుతుంది.

పైవంతెనల ప్రతిపాదిత ప్రాంతాలు

నరసన్నపేట-ఇచ్ఛాపురం మధ్య 17 ప్రాంతాల్లో పైవంతెనల నిర్మాణానికి ప్రతిపాదించారు.

పీయూపీలు: తామరాపల్లి, జడూరు కూడలి, గట్లపాడు, బూరగాం, పద్మతుల, మఖరాంపురం

అండర్‌పాస్‌లు: శ్రీజగన్నాథపురం, లొట్టిగాం, కొత్తఅగ్రహారం, మామిడిపల్లి, సున్నాదేవి, కొబ్బరిఊరు, నీలావతి, మాకన్నపల్లి, బల్లిపుట్టుగ, ఈదుపురం

సీయూపీలు: పాకివలస, ఆది ఆంధ్ర వీధి, సుభద్రాపురం తదితర గ్రామాల వద్ద నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది.

కేంద్రమంత్రి దృష్టి పెట్టారు..: నరసన్నపేట నుంచి ఇచ్ఛాపురం వరకు జాతీయ రహదారిని 6 వరుసలుగా విస్తరించాలి. ప్రమాదాల నివారణకు పలు గ్రామాల వద్ద పైవంతెనలు నిర్మించాలి. దీనిపై కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు ప్రత్యేక దృష్టి సారించారు.
- బగ్గు రమణమూర్తి, ఎమ్మెల్యే నరసన్నపేట

సందర్భమేదైనా ఈనాడు ను చేసుకోండి వేదిక
మీ బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు
ఈనాడు లో ప్రకటనల ద్వారా తెలియజేయండి

ఈనాడు యాడ్స్ ద్వారా తెలియజేయండి
ప్రకటనల కొరకు సంప్రదించండి
80085 97609

(c) eenadu

ఎక్కువ కేసుల రాజీకి కృషి చేయండి

మాట్లాడుతున్న జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు

పాతబస్టాండ్, న్యూస్‌టుడే: జిల్లాలో శనివారం జరగనున్న జాతీయ లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసుల రాజీకి కృషి చేయాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కె.హరిబాబు సూచించారు. శ్రీకాకుళం నగరంలోని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యాలయంలో శుక్రవారం ప్యానల్ న్యాయవాదులు, లీగల్ వాలంటీర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇరువర్గాల మధ్య విభేదాలు తలెత్తకుండా, న్యాయవాదులు సామరస్యంగా కేసులు పరిష్కరించేందుకు ప్రయత్నించాలన్నారు. క్రిమినల్, సివిల్, బీమా కేసుల్లో కక్షిదారులకు పరిస్థితి వివరించి రాజీకి ఒప్పించాలన్నారు. అంతకుముందు జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శిగా శుక్రవారం బాధ్యతలు స్వీకరించిన సీనియర్ సివిల్ జడ్జి కె.హరిబాబును జిల్లా బార్ అసోసియేషన్ సభ్యులు కలిశారు. పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు తంగి శివప్రసాదరావు, ప్రధాన కార్యదర్శి పిట్టా దామోదరరావు, ఉపాధ్యక్షురాలు ఇప్పిలి సీతారాజు, మహిళా ప్రతినిధి వనజాక్షి, సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.

రాజకీయ ప్రయోజనాలకు రైతుల్ని రెచ్చగొడుతున్నారు

కేంద్రానికి రాసిన లేఖలు చూపిస్తున్న రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు

టెక్కలి, న్యూస్‌టుడే: అధికారంలో ఉన్న ఐదేళ్లు జగన్ రైతుల మద్దతు ధర కోసం పైసా ఖర్చు చేయలేదని, రాజకీయ ప్రయోజనాల కోసమే రైతుల్ని రెచ్చగొడుతున్నారని మంత్రి అచ్చెన్నాయుడు నిప్పులు చెరిగారు. టెక్కలి తెదేపా కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంతో పోల్చుకుంటే వాణిజ్య, ఉద్యాన పంటల దిగుబడి పెరిగిందని వాటికి అంతర్జాతీయంగా మార్కెట్ పడిపోయిందని చెప్పారు. రైతుకు నష్టం రాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవ చూపారని చెప్పారు. చిత్తూరు జిల్లా బడా నేతలు గతంలో మామిడి రైతుకు కష్టం వస్తే ఆదుకోలేదని ప్రస్తుతం తోతాపురి మామిడి రైతుకు నష్టం రాకుండా కిలోకు రూ.4 ప్రభుత్వం సాయం అందిస్తున్నట్లు చెప్పారు. పక్కనే ఉన్న కర్ణాటకలో కిలో రూ.2 లెక్కన మండీల వద్ద కొనుగోలు చేస్తుంటే మన రాష్ట్రంలో పల్ప్(గుజ్జు) పరిశ్రమల యజమానులతో ముఖ్యమంత్రి మాట్లాడి రూ.8 లెక్కన కొనుగోలు చేసేలా ఒప్పించారన్నారు. కేంద్రం సాయం అందించేంత వరకు వేచి చూడకుండా రైతులకు రూ.250 కోట్లకు పైగా అందించినట్లు తెలిపారు. కర్ణాటక ప్రతిపక్ష నేత కేంద్రానికి లేఖ రాస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా రూ.4 అందించేందుకు మార్గదర్శకాలు జారీ చేశారన్నారు. దాన్ని చూపిస్తూ విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు.

ఉద్యోగావకాశాలు పొందేలా సిలబస్ రూపకల్పన

ప్రసంగిస్తున్న వీసీ ఆచార్య రజని, చిత్రంలో వర్సిటీ అధికారులు

ఎచ్చెర్ల, న్యూస్‌టుడే: విద్యార్థులకు ఉద్యోగావకాశాలు అందిపుచ్చుకొనేలా పీజీ సిలబస్‌ను రూపొందించాలని డా. బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కేఆర్ రజని పేర్కొన్నారు. వర్సిటీలో పీజీ కోర్సులకు సంబంధించిన ఉమ్మడి పాఠ్యప్రణాళికపై బీవోఎస్ (బోర్డు ఆఫ్ స్టడీస్) సమావేశం శుక్రవారం నిర్వహించారు. ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానంలో అధునాతన మార్పులు తీసుకొచ్చే క్వాంటమ్ టెక్నాలజీని సిలబస్‌లో పొందుపరచాలని ప్రభుత్వం మార్గదర్శకాలు ఇచ్చిందన్నారు. ఈ నేపథ్యంలో క్వాంటమ్ అనుబంధ కోర్సులు తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. నైతిక విలువలు, భారతీయ వైజ్ఞానిక విధానం, స్వయం, మూక్స్ వంటివి యూజీ, పీజీ స్థాయిలో ఒక సబ్జెక్టుగా అమలు చేస్తూ వీటికి క్రెడిట్ మార్కులు ఇవ్వనున్నట్లు తెలిపారు. రిజిస్ట్రార్ పీలా సుజాత, ప్రధానాచార్యులు ఎస్.ఉదయ్‌భాస్కర్, ఎం.అనురాధ, సీహెచ్.రాజశేఖరరావు, అకాడమిక్ అఫైర్స్ డీన్ కె.స్వప్నవాహిని, బీవోఎస్ ఛైర్మన్లు జె.రవి, పి.అర్జున్, సీహెచ్.మంజులత, జి.గిరిజాశంకర్ పాల్గొన్నారు.

దేశవానిపేట వద్ద ఆటో బోల్తా..

● ఆరుగురు విద్యార్థులకు గాయాలు

పొలాల్లోకి దూసుకెళ్లిన ఆటో

చికిత్స పొందుతున్న శ్యామ్‌చరణ్

నరసన్నపేట, న్యూస్‌టుడే: నరసన్నపేట సమీపంలోని దేశవానిపేట వద్ద విద్యార్థులతో వెళ్తున్న ఆటో శుక్రవారం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పోలాకి మండలం పిరువాడ నుంచి ఈదులవలస ఆదర్శ పాఠశాలకు బయలుదేరిన వాహనం వెనక టైరు పేలి అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. విద్యార్థులు కామేశ్వరి, గుణశ్రీ, కుసుమకుమారి, జాగ్యశ్రీ, శ్యామ్‌చరణ్, గీత గాయపడ్డారు. వీరిలో శ్యామ్‌చరణ్ తీవ్ర గాయాలు కావడంతో శ్రీకాకుళంలోని ప్రభుత్వ సర్వజనాసుపత్రికి తరలించారు. సమాచారం తెలిసిన వెంటనే ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ ప్రవీణ నరసన్నపేట ప్రభుత్వాసుపత్రికి చేరుకుని పిల్లలను పరామర్శించారు. ఎస్సై దుర్గాప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

టెక్కలి ఎంఎల్ఎస్ పాయింట్ ఇన్‌ఛార్జి సస్పెన్షన్

కలెక్టరేట్(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: టెక్కలి మండల స్థాయి నిల్వల గోదాం ఇన్‌ఛార్జి పి.నానిబాబును జేసీ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్ సస్పెండ్ చేశారు. రేషన్ దుకాణాలకు నిత్యావసర సరకుల సరఫరాలో జాప్యం కారణంగా నిర్ణయం తీసుకున్నారు. తాత్కాలిక బాధ్యతలు చేపట్టాలని సీఎస్‌డీటీ కె.అనిల్‌ను ఆదేశించారు.

నేడు గజల్ వాసుదేవ్ గానలహరి

శ్రీకాకుళం సాంస్కృతికం, న్యూస్‌టుడే: శ్రీకాకుళం నగరంలోని బాపూజీ కళామందిరంలో ప్రసిద్ధ గజల్ గాయకుడు మంతెన వాసుదేవాచారి గజల్ గానలహరి కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు శ్రీకాకుళ రంగస్థల కళాకారుల సమాఖ్య ప్రతినిధులు పన్నాల నరసింహమూర్తి, బంటుపల్లి రామచంద్రదేవ్ ఓ ప్రకటనలో తెలిపారు. శనివారం సాయంత్రం 6 గంటల నుంచి కార్యక్రమం ప్రారంభమవుతుందని, పలువురు ప్రముఖులు పాల్గొంటారని చెప్పారు.

చికెన్ ధరలు

రకం	(బ్యాగ్)లైవ్	డ్రెస్డ్	స్కిన్‌లెస్
బ్రాయిలర్	110	175	195

న్యూస్‌టుడే, శ్రీకాకుళం అర్బన్

పట్టణ ప్రాంతాల్లో డ్వాక్రా సంఘాలను మరింత బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రస్తుతం అందిస్తున్న సేవలను డిజిటలైజ్ చేసేందుకు స్లమ్ సమాఖ్య రిసోర్సు పర్సన్లకు బాధ్యతలు అప్పగించింది. అందులో భాగంగా వారికి కొత్తగా ట్యాబ్‌లు అందజేసింది. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) పరిధిలోని స్వయం సహాయక సంఘాల పూర్తి వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరిచి సేవలు మెరుగుపరిచే దిశగా అడుగులు వేస్తోంది.

స్లమ్ సమాఖ్య ఆర్పీలకు ట్యాబ్‌లు అందజేస్తున్న ఎమ్మెల్యే

సాంకేతికత తోడుగా.. సేవలు సరికొత్తగా..!

● మెప్మాలో డిజిటల్ విధానం అమలు ● స్లమ్ సమాఖ్య రిసోర్సు పర్సన్లకు ట్యాబ్‌లు

జిల్లాలో శ్రీకాకుళం నగరపాలక సంస్థ, ఆమదాలవలస, పలాస-కాశీబుగ్గ, ఇచ్ఛాపురం పరిధిలో 5757 స్వయం సహాయక సంఘా(ఎస్‌హెచ్‌జీ)లు ఉన్నాయి. గతంలో మహిళల వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరిచేందుకు రిసోర్సు పర్సన్లు సొంత చరవాణులనే ఉపయోగించేవారు. మెప్మాకు సంబంధించిన పలు యాప్‌లను అందులో డౌన్‌లోడ్ చేసుకున్నా సక్రమంగా పని చేయక ఇబ్బందులు పడాల్సి వచ్చేది. ఇన్నాళ్లు అక్కడక్కడా వివరాలు నమోదు చేయడంలో వెనకబడేవారు.

రూ.69.70 లక్షల ఖర్చు..

నాలుగు పురపాలికల్లో ఏటా రూ.కోట్లలో లావాదేవీలు జరుగుతున్నాయి. రిసోర్సు పర్సన్స్ ద్వారానే ఈ సేవల్ని అనుసంధానించాలి. దీంతో పాటు మెప్మా కార్యాలయ ఉద్యోగుల పర్యవేక్షణకు సైతం ట్యాబ్‌లు అవసరమని ప్రభుత్వం గుర్తించింది. జిల్లాకు రూ.69.70 లక్షల విలువైన 225 ట్యాబ్‌లు మంజూరు చేసింది. వాటిలో 196 మంది స్లమ్ సమాఖ్య రిసోర్సు పర్సన్లకు మెప్మా కార్యాలయంలో ఎమ్మెల్యేలు, అధికారుల చేతుల మీదుగా అందజేశారు.

అన్ని వివరాలు వీటిలోనే..

కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలు, మొబైల్ బుక్ కీపింగ్, రాపిడో ఎలక్ట్రిక్ వాహనాలు, స్వయం ఉపాధి పథకం కింద వ్యక్తిగత రుణాలు, బృంద రుణాలు, ఆర్థిక చేయూత, కొత్త సంఘాల ఏర్పాటు, బ్యాంకు లింకేజీ రుణాలు, మహిళా సంఘాల ముఖ ఆధారిత వివరాల నమోదు, ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిట్ కామర్స్(ఓఎన్‌డీసీ) రుణాల వివరాలు, ఇతర లావాదేవీలు అప్పటికప్పుడు తీసుకునే నిర్ణయాలను ఈ ట్యాబ్‌లో పొందుపరుస్తారు.

జిల్లాలో వివరాలిలా..

పురపాలికలు	ఆర్పీలు	సంఘాలు
శ్రీకాకుళం (నగరపాలకసంస్థ)	92	2,977
ఆమదాలవలస	27	749
ఇచ్ఛాపురం	31	816
పలాస-కాశీబుగ్గ	46	1,215

సమస్యలకు తావుండదు..

పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా అందిస్తున్న కార్యక్రమాలను మరింత సమర్థంగా అమలు చేసేందుకు 196 మంది ఆర్పీలకు ట్యాబ్‌లు అందజేశాం. 19 రకాల సేవలతో పాటు వివిధ యాప్‌ల నిర్వహణ సైతం భవిష్యత్తులో వాటి ద్వారానే చేపట్టనున్నాం. గతంలో వ్యక్తిగత చరవాణుల్లో అన్ని యాప్‌లు సపోర్ట్ చేయక అనేక సమస్యలు తలెత్తేవి. ఇకపై అలాంటి వాటికి తావుండదు.
- ఎస్.వి.రమణ, మెప్మా పీడీ, శ్రీకాకుళం

ఎర్రమట్టి.. కొల్లగొట్టి..!



బూర్జ మండలంలో ప్రకృతి సంపద చాపకింద నీరులా తరలిపోతుంది. అభివృద్ధి పనుల పేరిట సంబంధిత అధికారుల అనుమతులు లేకుండా ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చే విధంగా నాగావళి తీర గ్రామాల్లో ఓ పక్క ఇసుక, మరోపక్క సాగు నీటి కాలువ గట్ల వద్ద, చెరువుల్లో మట్టి తీసుకుపోతున్నారు. ఉప్పినివలస, వైకుంఠపురం, కొరగాం, తమ్మినాయుడుపేట, కొల్లివలస, అప్పలపేట, పాలవలస, తదితర పంచాయతీ పరిధిలో ఎర్రమట్టి సుమారు మూడు నెలలుగా ట్రిప్పర్, ట్రాక్టర్లలో తరలిపోతున్నా రెవెన్యూ, మైనింగ్, పోలీసు అధికారులు తమకు పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ప్రజల నుంచి తీవ్ర ఆరోపణలొస్తున్నాయి. దీనిపై తహసీల్దారు వై.వి పద్మావతితో మాట్లాడగా మట్టికి ఎవరు అనుమతులు తీసుకోలేదని, పరిశీలించి చర్యలు చేపడతామన్నారు. సరుబుజ్జిలి రహదారిలో ట్రాక్టర్‌లో తరలిస్తున్న ఎర్రమట్టిని చిత్రంలో చూడొచ్చు. - న్యూస్‌టుడే, బూర్జ

వ్యవసాయ బోరు ధ్వంసం

జి.సిగడాం మండలం వెలగాడ గ్రామంలో కోలా సూర్యారావుకు చెందిన వ్యవసాయ బోరును గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. బోర్ల వద్ద మోటార్లకున్న పైపులు కోసేశారు. బోరుకు రూ.లక్ష ఖర్చయిందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు గ్రామంలో తరచూ జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. అధికారులు స్పందించి బోర్లను పాడు చేస్తున్న నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. - న్యూస్‌టుడే, జి.సిగడాం

పరిసరాలు శుభ్రంగా లేకుంటే చర్యలు

లబ్బలో ఉపాధ్యాయులకు సూచనలిస్తున్న పీవో యశ్వంత్‌కుమార్ రెడ్డి

కొత్తూరు, న్యూస్‌టుడే: గిరిజన సంక్షేమ వసతిగృహాల్లో పరిసరాలు శుభ్రంగా లేకుంటే చర్యలు తప్పవని సీతంపేట ఐటీడీఏ పీవో సి.యశ్వంత్‌కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. కొత్తూరు మండలంలోని లబ్బ, గొట్టిపల్లి గ్రామాల్లోని పాఠశాలలను శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. వర్షాకాలం సమీపిస్తున్న తరుణంలో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. విద్యార్థులు బయట తిరుగుతుండటంపై ఉపాధ్యాయులకు సూచనలు చేశారు. భవన నిర్మాణాలు వేగవంతం చేయాలన్నారు.

12, 13న జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు

సమావేశంలో పాల్గొన్న జిల్లా బ్యాడ్మింటన్ సంఘ ప్రతినిధులు, దాతలు

పాతబస్టాండ్, న్యూస్‌టుడే: జిల్లాస్థాయి బ్యాడ్మింటన్ పోటీలు ఈ నెల 12, 13 తేదీల్లో నిర్వహించనున్నట్లు ఆ అసోసియేషన్ కార్యదర్శి మెట్ట అశోక్‌కుమార్ తెలిపారు. శ్రీకాకుళం నగరం శాంతినగర్ కాలనీలోని ఇండోర్ మైదానంలో శుక్రవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. బాలబాలికలకు అండర్-11, 13, 15, 17, 19, మహిళ, పురుషులకు డబుల్స్, సింగిల్స్ విభాగాల్లో పోటీలు జరుగుతాయని చెప్పారు. ప్రతిభ చూపిన క్రీడాకారులను రాష్ట్రస్థాయికి ఎంపిక చేస్తామన్నారు. ఆసక్తి కలిగినవారు ఈ నెల 11లోగా వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. క్రీడాకారులందరికీ రెండు రోజులు వసతి, భోజన సదుపాయాలను కల్పించనున్నామని, ప్రవేశ రుసుం, ఇతర వివరాలకు 94402 55255, 83285 14385 నంబర్లను సంప్రదించాలని సూచించారు. జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ సీఈవో సంపతిరావు సూరిబాబు, అధ్యక్షుడు కేఎస్‌ఎం.శైలానీ, ఉపాధ్యక్షుడు ఎం.ఈ.రత్నాజీ, కోశాధికారి గోర అనిల్‌కుమార్, సంయుక్త కార్యదర్శి గురుగుబెల్లి ప్రసాద్, జీఎన్‌వీ జ్యూయలర్స్ అధినేత వూణ్ణ కిరణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

జెమ్స్ ఆసుపత్రిలో ఉచిత శస్త్ర చికిత్సలు

శ్రీకాకుళం గ్రామీణం, న్యూస్‌టుడే: శ్రీకాకుళం గ్రామీణ మండలం రాగోలులోని జెమ్స్ ఆసుపత్రిలో గ్రహణం మొర్రి, అంగులీకం సమస్యలతో బాధపడేవారికి ఉచిత శస్త్ర చికిత్సలు చేయనున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హేమంత్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్లాస్టిక్ సర్జన్లు డాక్టర్ బుల్లి బోయిడి, సంజయ్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వైద్యసేవ పథకం ద్వారా ఆపరేషన్లు చేస్తామని, అవసరమైనవారు ఆధార్, ఎన్టీఆర్ వైద్య సేవ, రేషన్ కార్డుల్లో ఏదో ఒకటి తీసుకురావాలని సూచించారు. మరిన్ని వివరాలకు 76809 45332 నంబరును సంప్రదించాలని స్పష్టం చేశారు.

పనుల మంజూరుకు ప్రతిపాదనలు పంపండి

కలెక్టరేట్(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: పనుల మంజూరుకు సంబంధించి తక్షణమే ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం ఉపాధి హామీ పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్‌అండ్‌బీ, పంచాయతీ రహదారులకు ఇరువైపుల మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించాలని చెప్పారు. జంగిల్ క్లియరెన్స్ చేయాలన్నారు. చెరువుల పనులు సత్వరమే పూర్తి చేయాలని, వేతనదారులకు కనీస వేతనం అందేలా చూడాలని సూచించారు. సమావేశంలో డ్వామా పీడీ సుధాకరరావు, ఏపీడీలు పి.రాధ, శైలజ, శ్రీనివాసరెడ్డి, జిల్లా విజిలెన్స్ అధికారి లవరాజు తదితరులు పాల్గొన్నారు.

శాకంబరిగా దర్శనం



ఎచ్చెర్ల మండలం ఫరీదుపేట పంచాయతీ కొయ్యిరాళ్ల కూడలి వద్ద ఉన్న దుర్గామల్లేశ్వరాలయంలోని అమ్మవారికి శుక్రవారం , ప్రత్యేక పూజలు జరిగాయి. అమ్మవారు శాకంబరి దేవిగా దర్శనమివ్వగా.. భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు.
- న్యూస్‌టుడే, ఎచ్చెర్ల

APS RTC
SHORT TENDER NOTICE
Tenders are invited through ONLINE ("www.tender.apeprocurement.gov.in") for 1) Improvements to main Drain and providing RCC Covers in Bus Station at Srikakulam, Srikakulam District, 2) Construction of the Toilets with Septic Tank in Bus Station at Undi, West Godavari District, 3) Improvements by raising the Toilet Block in Bus Station at Chintalapudi, Eluru District, 4) Improvements to Flooring in Waiting Hall of Bus Station at Sattenapalli, Palnadu District, 5) Construction of Compound wall for Bus Station at Mulakalacheruvu, Annamayya District, 6) Removing of Roof Slab and Providing Galvalume Sheet roofing in waiting Hall (on East Side)of Bus Station at Hindupur, SSS District, 7) Construction of Depot Manager's Office in Bus Station at Madakasira SSS District, 8) Providing C.C. Pavement to the Yard between Bus Station and Bus Depot (East side) in Bus Station at Ananthapuramu, ATP. Dist. For full Tender Notice please visit "www.apsrtc.ap.gov.in". For Online participation please visit "https://tender.apeprocurement.gov.in". NOTE: Bid Document down load Start Date & Time: 14.07.2025, 4.00 PM, Bid Submission Closing Date & Time : 21.07.2025, 4.00 PM. Further details: Ph. Nos: 9959224686 (10.00 AM to 5.30 PM). APSRTC reserves the right to cancel or reject any tender or all the tenders of this notification without assigning any reason at any stage.
NIT No.07/CCE/APSRTC/2025-26, Dt.02.07.2025 Chief Civil Engineer, APSRTC, Vijayawada

EENADU Classifieds

FINANCIAL SERVICES
అతితక్కువ వడ్డీకే వ్యాపారస్తులకు, వ్యవసాయదారులకు, ఇళ్ళు, స్థలాలు, పొలాలు, స్థిరాస్తులు, ఫ్యాక్టరీలు, స్కూలు / కాలేజీలపై ఫైనాన్స్ లేదా టేకోవర్ వెంటనే ఇవ్వబడును. ప్రభుత్వ ఉద్యోగస్తులకు పర్సనల్ లోన్స్ కలవు. నో సిబిల్, నో బ్రోకర్స్. M.S.R. గ్రూప్, వైజాగ్. Ct : 9121649474.

REAL ESTATE

FLAT FOR SALE
లగ్జరీ ఫ్లాట్స్ అమ్మకమునకు కలవు
శ్రీకాకుళం పట్టణంలో దీపామహల్ వెనుక బ్యాంకర్స్ కాలనీలో శ్రీ శివ బాలాజీ టెంపుల్ దగ్గర 1750+100sft కార్ పార్కింగ్, ఉత్తర ఫేసింగ్ 5వ ఫ్లోర్‌లో ఉన్న ఫ్లాట్స్ అమ్మబడును. 100% వాస్తు, లోన్ సౌకర్యం కలదు.
అరసవిల్లి రోడ్డులో కేశవరెడ్డి స్కూల్ ఎదురుగా, తెలుగు ముసలయ్య లే-అవుట్ లో నూతనంగా నిర్మించిన అపార్ట్‌మెంట్‌లో 5వ ఫ్లోర్ 1470+100sft కార్ పార్కింగ్ తూర్పు ఫేసింగ్. READY TO OCCUPY.
Cont. : 89859 77777 9908487777

HOUSE FOR SALE
విజయవాడ గన్నవరం దగ్గర NH-16 హైవేని ఆనుకుని 60 అ|| రోడ్డు తూర్పు ఫేసింగ్ ఒక్కొక్క ఫ్లోరు 2000 Sq.Ft.తో 466 చ||గ||లలో G-3 Triplex బిల్డింగ్ అమ్మకమునకు కలదు. ✆ 88774 58888.

PLOT FOR SALE
శర వేగముగా అభివృద్ధి చెందుతున్న మన భోగాపురంలో VMRDA Approved Plot గజం కేవలం 13,999/-. స్పాట్ రిజిస్ట్రేషన్ మాత్రమే. 9346348999.

JOBS
Earn Extra Income online through Work from Home in Wellness Industry. 101, SF Res. Rd # 4, B.Hills, Hyd. ✆ 8919664679, 8309909749

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

ప్రముఖ సెల్ షోరూమ్‌లో సేల్స్ చేయుటకు ఆసక్తిగల యువతీయువకులు కావలెను. వయస్సు: 18-35 సం||, విద్య: 10+, జీతం: 10 వేలు, రూమ్ & భోజన వసతి సదుపాయం కలదు. & కమీషన్. ఆడ పనిమనుషులు కావలెను. వయస్సు: 18+, జీతం: 10,000/- ✆ 9848380275/ 8074447933.

FACULTY/ TEACHERS
IIT Foundation course హయ్యర్ క్లాసులకు బోధించుటకు మేథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్ టీచర్స్ (F) కావలెను. అనుభవంగలవారికి ప్రాధాన్యత ✆ 9490068665.

SECURITY GUARDS
సెక్యూరిటీ గార్డులు, నైట్ వాచ్‌మెన్ కావలెను. Qlf: 10th, డిగ్రీ హిందీ మాట్లాడాలి. జీ: 14 వేలు+ రూమ్+ PF+ ESI. గరివిడి, విజయనగరం జిల్లా. Ct: RSR, 77029-59468, 0891-3570630.

ప్రకటన చిన్నదైనా స్పందన అతివేగం
ఈనాడు క్లాసిఫైడ్స్
5 లైన్ల ప్రకటన కేవలం 315 /- (GST 5% అదనం) మాత్రమే
సంప్రదించండి: 8008597609

రెండు ప్రాణాలు తీసిన వివాహేతర సంబంధం

వీడిన జంట హత్యల మిస్టరీ

వివరాలు వెల్లడిస్తున్న కాశీబుగ్గ డీఎస్పీ వెంకట అప్పారావు

కాశీబుగ్గ, న్యూస్‌టుడే: వివాహేతర బంధం రెండు ప్రాణాలను బలి తీసుకుంది. చేసిన తప్పు బయటపడటంతో ఒకర్ని హతమార్చగా.. దాన్నుంచి తప్పించుకునేందుకు మరో హత్య చేసిన వ్యక్తి కటకటాలపాలయ్యాడు. జిల్లాలో సంచలనం కలిగించిన జంట హత్యలకు సంబంధించిన మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఈ కేసులకు సంబంధించిన వివరాలను కాశీబుగ్గలో శుక్రవారం డీఎస్పీ వి.వెంకట అప్పారావు విలేకరులకు తెలిపారు. పలాస మండలం మహదేవపురం వాసి ఎం.రామారావు సోంపేట మండలం పాలవలసకు చెందిన అతని బావమరిది గోకర్ల చంద్రశేఖర్ భార్య రాజేశ్వరి (23)తో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. చంద్రశేఖర్ ఉపాధి నిమిత్తం విదేశాల్లో ఉంటున్నారు. ఆ దంపతులకు ఇద్దరు కుమార్తెలున్నారు. రామారావు పాలవలసలో ఉండే రాజేశ్వరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని ఎదురింట్లో ఉండే గోకర్ల ఈశ్వరరావు తెలిసింది. ఆమెతో వివాహేతర బంధం పెట్టుకోవాలని చూశాడు. ఈ విషయం తెలిసి ఈశ్వరరావును అంతమొందించాలని రామారావు పథకం వేశాడు. పాలవలసలో గ్రామ దేవత ఉత్సవాలు జరుగుతుండగా మే 17న రాత్రి మద్యం తాగడానికి సమీపంలోని జీడి తోటల్లోకి ఇద్దరూ వెళ్లారు. అక్కడ ఈశ్వరరావును రామారావు హత్య చేశాడు. దీనిపై బారువ పోలీసులు కేసు నమోదు చేశారు.

గొడవ పడి.. చున్నీతో బిగించి..

రామారావు జరిగిన విషయాన్ని రాజేశ్వరికి చెప్పాడు. అప్పటి నుంచి అతన్ని ఆమె బెదిరించడం ప్రారంభించింది. అధికంగా డబ్బులు కావాలని.. లేకుంటే వివాహేతర సంబంధం, హత్య విషయం బయటపెడతానని స్పష్టం చేయడంతో ఆమెను అడ్డు తొలగించుకోవాలని యోచించాడు. డబ్బులిస్తానని రాజేశ్వరిని నమ్మించి జూన్ 11న ద్విచక్ర వాహనంపై మందస మండలం పితాళి సమీపంలోని జీడి తోటల్లోకి తీసుకెళ్లాడు. ఆమెతో సన్నిహితంగా మెలిగాడు. ఆ తరువాత గొడవ పడి ఆమె చున్నీతోనే గొంతు బిగించి హత్య చేశాడు. అనంతరం ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు చోరీ చేసి పరారయ్యాడు. దీనిపై మందస పోలీసులు కేసు నమోదు చేశారు. రామారావుపై అనుమానంతో నిఘా ఉంచారు. ఎట్టకేలకు గురువారం అతన్ని అరెస్టు చేసి బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. కాశీబుగ్గ గ్రామీణ సీఐ తిరుపతిరావు, మందస ఎస్సై కృష్ణప్రసాద్ పాల్గొన్నారు.

గడ్డి మందు తాగి బలవన్మరణం

కూర్మారావు (పాత చిత్రం)

పోలాకి, న్యూస్‌టుడే: పోలాకి మండలం పిన్నింటిపేట గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మనస్తాపంతో గడ్డి మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరుకోల కూర్మారావు(43) వెల్డింగ్ దుకాణం నిర్వహిస్తున్నారు. మద్యానికి బానిసై అనారోగ్యానికి గురయ్యారు. కుటుంబ సభ్యులు మందలించడంతో పాటు అనారోగ్యం తీవ్రం కావడంతో మనస్తాపానికి గురై ఈ నెల 2న ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కుటుంబ సభ్యులు శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందారు. భార్య విజయకుమారి, ఇద్దరు పిల్లలున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రంజిత్ పేర్కొన్నారు.

రైలు ఢీకొని మృతి

ఆమదాలవలస పట్టణం, న్యూస్‌టుడే: శ్రీకాకుళం రోడ్డు రైల్వే స్టేషన్ సమీపంలో శుక్రవారం భువనేశ్వర్ నుంచి విశాఖపట్నం వైపు వెళ్తున్న రైలు నుంచి జారిపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందారని జీఆర్పీ పోలీసులు తెలిపారు. మృతుడికి 40 నుంచి 45 సంవత్సరాల వయసు ఉంటుందని, ఎర్రని బనియన్, నలుపు రంగు టీషర్టు, ప్యాంటు ధరించి ఉన్నాడని పేర్కొన్నారు. మృతదేహాన్ని శ్రీకాకుళం సర్వజనాసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జీఆర్పీ పోలీసులు తెలిపారు.

రెండు చోరీల కేసుల్లో నిందితుడి అరెస్టు

నరసన్నపేట, న్యూస్‌టుడే: రెండు వేర్వేరు చోరీ కేసుల్లో ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు. నరసన్నపేట సీఐ ఎం.శ్రీనివాసరావు, ఎస్సై అశోక్‌బాబు ఇందుకు సంబంధించిన వివరాలను శుక్రవారం నరసన్నపేట సర్కిల్ కార్యాలయంలో మీడియాకు వెల్లడించారు. జలుమూరు మండలం యాళ్లపేట గ్రామానికి చెందిన ఎం.మాధవరావు 2023 మార్చిలో రాణ గ్రామంలో, 2024 ఆగస్టులో రామకృష్ణాపురంలో తాళాలు వేసిన గృహాల్లోకి చొరబడి బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లినట్లు తెలిపారు. జలుమూరు ఎస్సై అశోక్ బాబు సిబ్బందితో తిలారు రైల్వే స్టేషన్ సమీపంలో తనిఖీలు నిర్వహిస్తుండగా, మాధవరావు పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో నిందితుడిని అరెస్టు చేసి ఆరున్నర తులాల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు.

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు సంప్రదించండి
Cell: 80085 97609
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 80081 11237

గంజాయితో పట్టుబడిన ఒడిశా వాసి

కేసు వివరాలు వెల్లడిస్తున్న సీఐ చిన్నంనాయుడు

ఇచ్ఛాపురం, న్యూస్‌టుడే: ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా కె.నౌగాం గ్రామ పంచాయతీ లుహనియా గ్రామానికి చెందిన ఖిరాసింధు నాయక్ 2 కిలోల గంజాయి రవాణా చేస్తుండగా ఇచ్ఛాపురం పట్టణ ఎస్సై ఎం.ముకుందరావు అరెస్టు చేశారని సీఐ ఎం.చిన్నంనాయుడు తెలిపారు. ఆయన చెప్పిన వివరాల మేరకు ఖిరాసింధునాయక్ అతని స్వగ్రామానికి చెందిన గంజాయి వ్యాపారి ఒజ్జు నాయక్ ద్వారా తప్తపాణి వద్ద మరో విక్రేత శరత్‌తో పరిచయమైంది. అతని ద్వారా తమిళనాడుకు సరకు రవాణా చేయడానికి గుర్తు తెలియని వ్యక్తి ద్వారా ఆర్డర్ తీసుకున్నాడు. శుక్రవారం శరత్ వద్ద 2 కిలోల గంజాయి రూ.5 వేలకు కొనుగోలు చేశాడు. బస్సులో ఇచ్ఛాపురం వచ్చి రైలులో తమిళనాడు వెళ్లే ప్రయత్నంలో ఉండగా పోలీసులకు చిక్కాడని సీఐ వివరించారు. అతన్ని అరెస్టు చేసి గంజాయి, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

గుర్తు తెలియని మృతదేహం లభ్యం

శ్రీకాకుళం నేరవార్తావిభాగం, న్యూస్‌టుడే: శ్రీకాకుళం నగరం దమ్మల వీధి సమీపంలో నాగావళి నదిలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. స్థానిక వీఆర్వో ఫిర్యాదు మేరకు ఒకటో పట్టణ ఎస్సై హరికృష్ణ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడు సుమారు 5.5 అడుగులు ఎత్తుతో తెలుపు రంగు షర్టు, జీన్స్ ప్యాంట్ ధరించి ఉన్నట్లు తెలిపారు. సుమారు 45 ఏళ్ల వయసు ఉంటుందని, ఎడమ కాలికి నీలి రంగు బెల్ట్, జేబులో కళ్లద్దాలున్నాయని చెప్పారు. పంచనామా అనంతరం మృతదేహాన్ని సర్వజనాసుపత్రికి తరలించారు. వివరాలకు 63099 90814, 63099 90842 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

సింగుపురంలో ఒకరు.. శ్రీకాకుళం గ్రామీణం, న్యూస్‌టుడే: శ్రీకాకుళం గ్రామీణ మండలం సింగుపురంలోని మద్యం దుకాణం వద్ద గుర్తు తెలియని మృతదేహం లభ్యమైందని ఎస్సై కె.రాము తెలిపారు. చనిపోయిన వ్యక్తి వయసు 35 ఏళ్లు ఉంటుందని, నలుపు రంగు టీ షర్టు, జీన్స్ ప్యాంట్ ధరించి ఉన్నట్లు చెప్పారు. ఆయన గత మూడు రోజులుగా ఆ ప్రాంతంలో సంచరించేవాడని స్థానికులు తెలిపారని, వివరాలు తెలిసినవారు పెదపాడు పోలీసు స్టేషన్‌ను సంప్రదించాలన్నారు.

పలాస

• పలాస • ఇచ్ఛాపురం

కార్గో విమానాశ్రయం ఏర్పాటుపై అపోహలు వద్దు

కాశీబుగ్గ: కార్గో విమానాశ్రయం ఏర్పాటుకు సంబంధించి అపోహలు వద్దని ఆర్డీవో వెంకటేశ్ అన్నారు. పలాస ఆర్డీవో కార్యాలయంలో శుక్రవారం పోలీసు, రెవెన్యూ అధికారులు, ప్రభావిత గ్రామాలకు చెందిన పలువురు రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రాథమిక సమాచారం మేరకు సర్వే చేస్తారని తెలిపారు. పలువురు రైతులు సమస్యలు ప్రస్తావించారు. డీఎస్పీ వి.వెంకట అప్పారావు, మందస, వజ్రపుకొత్తూరు తహసీల్దార్లు ఎం.శ్రీకాంత్, సీతారామమూర్తి పాల్గొన్నారు.

ఆధార్ సేవలు ప్రారంభం

కంచిలి గ్రామీణం, న్యూస్‌టుడే: మండల పరిధి మకరాంపురం గ్రామ సచివాలయంలో శుక్రవారం సర్పంచి ప్రతినిధి శోభనబాబుతో కలిసి ఎంపీడీవో వి.తిరుమలరావు ఆధార్ సేవలు ప్రారంభించారు. స్థానిక పెద్దలు టీవీ రమణ, కృష్ణారావు, గోవింద్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

విప్లవ వీరుడికి నివాళి

కవిటి గ్రామీణం, ఇచ్ఛాపురం, పలాస పట్టణం, న్యూస్‌టుడే: పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లో శుక్రవారం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి నిర్వహించారు. ఆయన విగ్రహాలు, చిత్రపటాలకు పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వాతంత్ర్య సాధనకు ఆయన చేసిన పోరాటం యువతకు స్ఫూర్తిదాయకమని వక్తలు పేర్కొన్నారు.

ఇచ్ఛాపురంలో అల్లూరి విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న ప్రతినిధులు

నేడు జగన్నాథ మారు రథయాత్ర

ఇచ్ఛాపురం: మహా విష్ణుమూర్తి రూపంలో జగన్నాథస్వామి

ఇచ్ఛాపురం, పలాస, సోంపేట, న్యూస్‌టుడే: రథయాత్ర ఉత్సవాల్లో శుక్రవారం జగన్నాథస్వామి మహా విష్ణుమూర్తి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఇచ్ఛాపురంలో శనివారం మారు రథయాత్ర నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. గుండిచా మందిరం నుంచి జగన్నాథస్వామి ఆలయ వీధిలోని సుదాము వరకు యాత్ర సాగుతుంది. పలాసలో బలరామావతారంలో, బారువ, సోంపేటలో శ్రీకృష్ణుడి రూపంలో జగన్నాథ స్వామి పూజలందుకున్నారు.

సోంపేట: కృష్ణావతారంలో..

తాగునీటి ఇబ్బందులు పరిష్కరించరూ..

సోంపేట, న్యూస్‌టుడే: ఇచ్ఛాపురం నియోజకవర్గంలో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్ బెందాళం అశోక్ కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌ను కోరారు. శ్రీకాకుళం నగరంలోని కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం ఆయన్ను కలిసి వినతిపత్రం అందజేశారు. జల్‌జీవన్ మిషన్ పనులకు సంబంధించి రూ.106 కోట్లు మంజూరయ్యాయని.. వెంటనే పనులు చేపట్టి తాగునీటి ఇబ్బందులు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు ఉద్దానంలో పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఇచ్ఛాపురం ప్రధాన రహదారి మధ్యలో విద్యుద్దీపాలు సమకూర్చి, కొత్త మార్కెట్ ఏర్పాటుకు కృషి చేయాలన్నారు.

కలెక్టర్‌కు వినతిపత్రం అందజేస్తున్న ప్రభుత్వ విప్ అశోక్

వసతులు ఇలా.. ముందుకెలా?

అభివృద్ధికి దూరంగా లేఅవుట్లు

న్యూస్‌టుడే, హరిపురం (మందస)

వైకాపా పాలనలో జగనన్న కాలనీల పేరిట పేదల కోసం ఇళ్లు కాదు.. ఊళ్లు నిర్మిస్తామని ఆ పార్టీ నేతలు బాకాలూదారు. గత ఐదేళ్లలో 20 శాతం ఇళ్లు నిర్మించిన దాఖలాలు లేవు. వాటిలో కొన్ని పూర్తికాగా మరికొన్ని వివిధ దశల్లో ఉన్నాయి. కాలనీల్లో మౌలిక వసతులు లేకపోవడంతో లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకోడానికి ఆసక్తి చూపడం లేదు.

టెక్కలిపట్నంలో సిమెంటు రహదారులు, కాలువలకు నోచుకోని కాలనీ

★ నియోజకవర్గం : పలాస
★ మొత్తం లేఅవుట్లు : 66
★ కేటాయించిన స్థలాలు : 5,965
★ నిర్మాణంలో ఉన్న ఇళ్లు: 3,861

ఇదీ పరిస్థితి

❖ మందస మండల పరిధిలో 20 లేఅవుట్లున్నాయి. 1,055 స్థలాలు కేటాయించారు. 419 ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి.

❖ పలాస మండలంలోని 24 లేఅవుట్లలో 592 ప్లాట్లు వేశారు. ఇక్కడ 533 ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘం పరిధిలోని 3 లేఅవుట్లలో 3,010 ప్లాట్లు వేశారు. వాటిలో ఒక వంతు పూర్తికాగా.. రెండొంతులు వివిధ దశల్లో ఉన్నాయి.

❖ వజ్రపుకొత్తూరు మండలంలోని 19 లేఅవుట్లలో 1,308 స్థలాలు కేటాయించారు. 657 ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి.

లబ్ధిదారులకు తప్పని అవస్థలు

కాలనీల్లో సిమెంట్ రోడ్లు, కాలువలు నిర్మించలేదు. చిన్నపాటి వర్షానికే బురదగా మారడంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లేఅవుట్లను చదును చేయకపోవడంతో లోతట్టు ప్రదేశాల్లో వర్షపు నీరు నిలిచి అపరిశుభ్రంగా మారుతున్నాయి. వైకాపా నేతల మాటలు నమ్మి మోసపోయామని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్నిచోట్ల పొదలు, పనికిరాని మొక్కలు అల్లుకోవడంతో మరిన్ని సమస్యలు తలెత్తుతున్నాయి.

ప్రతిపాదనలు పంపాం..

కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత కాలనీల్లో సిమెంట్ రహదారులు, కాలువలు నిర్మించడానికి ఉన్నతాధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు. పలాస నియోజకవర్గంలోని మొత్తం కాలనీల్లో మౌలిక వసతుల పరిస్థితి.. ఎంత మేర నిధులు అవసరమవుతాయనే వివరాలు ఎమ్మెల్యే గౌతు శిరీష అడిగారు. ఈమేరకు నివేదిస్తూ ప్రతిపాదనలు పంపాం. నిధులు మంజూరు కాగానే పనులు ప్రారంభిస్తాం.- వీరవెంకటసత్యాది, డీఈఈ, గృహనిర్మాణ సంస్థ, పలాస

మేమున్నాం.. మీకు తోడుగా

(10 AM TO 1 PM)

ఇచ్ఛాపురం : 9440437129
పలాస : 9000574279
కవిటి గ్రామీణం : 8309638875
పలాస గ్రామీణం : 7386409026
కంచిలి గ్రామీణం : 9704568736

మీ ప్రాంతంలో ఏ ప్రజా సమస్యనైనా పరిష్కరించే క్రమంలో 'ఈనాడు' మీకు తోడుగా ఉంటుంది. వివరాలు, చిత్రాలను వాట్సప్ ద్వారా పంపొచ్చు. లేదా ఫోన్లో వివరించొచ్చు. వాటిని బాధ్యుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తాం.

?: ఇచ్ఛాపురం పట్టణ పరిధి దాసన్నపేట కూడలిలో రహదారి ధ్వంసం కావడంతో రాకపోకలకు ఇబ్బంది పడుతున్నాం.-కేవీ రమణ, ఇచ్ఛాపురం ● అనుసంధాన రహదారుల మరమ్మతుల్లో భాగంగా సమస్యను పరిష్కరిస్తాం. -పి.కమేష్, ఏఈ, ఇచ్ఛాపురం

?: కవిటి మండలం రాజపురం-బైరిపురం మార్గంలో పలు స్తంభాలకు తీగలకు మొక్కలు అల్లుకోవడంతో విద్యుత్తు సరఫరాలో అంతరాయం కలుగుతోంది. - స్థానికులు, రాజపురం ● పొదల తొలగింపు చేపట్టి సమస్యను పరిష్కరిస్తాం. - యు.శ్రీనివాసరావు, ఏఈ, విద్యుత్తు శాఖ, కవిటి

-న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం, కవిటి గ్రామీణం

ఆదమరిస్తే ఆసుపత్రికే..

ఇచ్ఛాపురం పురపాలక సంఘ పరిధి మూడో వార్డు ఎస్ఎస్‌పేట కాలనీలో కాలువలు అస్తవ్యస్తంగా మారాయి. పలకలు ధ్వంసం కావడంతో విరిగిన ముక్కలు కాళ్లకు తగిలి పిల్లలు, వృద్ధులు గాయపడుతున్నారు. పరిశీలించి అవసరం మేరకు ప్రతిపాదనలు రూపొందిస్తామని పుర కమిషనర్ రమేష్ తెలిపారు. -న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం

తాగునీటి వృథా పట్టదా..?

కంచిలి పంచాయతీ పరిధి చిన్నపాత్రపడలో రక్షిత నీటి పథకం కుళాయిలు పాడవడంతో నీరు వృథాగా పోతోంది. గ్రామస్థులు పలుమార్లు అడ్డు పెట్టినా ధార ఎక్కువగా వచ్చినప్పుడు సమస్య పునరావృతమవుతోంది. ఈ విషయమై పంచాయతీ కార్యదర్శి ఇ.రాంబాబును 'న్యూస్‌టుడే' సంప్రదించగా వారం రోజుల్లో పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. - న్యూస్‌టుడే, కంచిలి

ముందుకు కదలని మురుగు

మందస మండలం మకరజోల ప్రధాన వీధిలో కాలువలు సిమెంటు పలకలు లేని చోట్ల పొదలతో మూసుకుపోయి మురుగునీరు కదలడం లేదు. దుర్వాసన వ్యాపిస్తుండటంతో ఇబ్బంది పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిసరాలు అపరిశుభ్రంగా మారాయి. పరిశీలించి చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో వెంకటరమణ తెలిపారు. - న్యూస్‌టుడే, హరిపురం (మందస)

గుంతతో చింత

కంచిలి మండలం మకరాంపురం ప్రధాన రహదారి సీసీ రోడ్డుకు అనుసంధానించే ప్రదేశంలో గుంత ఏర్పడింది. వర్షం పడినప్పుడు అందులో నీరు చేరుతోంది. ఎదురుగా వాహనాలు వచ్చినప్పుడు తప్పించుకునే క్రమంలో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని వాహనదారులు వాపోతున్నారు. ఈ విషయమై ఆర్‌అండ్‌బీ ఏఈ విక్రమ్‌ను 'న్యూస్‌టుడే' సంప్రదించగా పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. - న్యూస్‌టుడే, కంచిలి గ్రామీణం

పొదలతో భయం భయం

ఇచ్ఛాపురం పురపాలక సంఘ పరిధి మూడో వార్డులోని పుర ప్రాథమిక పాఠశాల ఆవరణలో పనికి రాని మొక్కలు గుబురుగా పెరిగిపోయాయి. రక్షణ గోడ లేకపోవడంతో పశువుల సంచారం ఎక్కువగా ఉంటోంది. పొదల నుంచి విష కీటకాలు వస్తున్నాయని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని కమిషనర్ రమేష్ తెలిపారు. -న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం

క్రీడా మైదానం అభివృద్ధికి గ్రహణం

సోంపేట ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానం అభివృద్ధికి కొందరు మోకాలడ్డుతుండటంతో విద్యార్థులకు ఉపయోగపడని పరిస్థితి నెలకొంది. మైదానం కోసం అప్పట్లో విజయనగరం రాజులకు సంబంధించిన మాన్సాస్ ట్రస్టు 9.78 ఎకరాలు కేటాయించింది. నాలుగువైపులా కొంతమేర ఆక్రమణలకు గురైంది. పాఠశాలకు కి.మీ. మేర దూరంలో ఉండటంతో ఎక్కువగా ప్రైవేటు వ్యక్తులే ఉపయోగించుకుంటున్నారు. రన్నింగ్ ట్రాక్, ఇతర అభివృద్ధి పనులకు రెండేళ్ల కిందట రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో రూ.20 లక్షల వరకు వ్యయం చేయడానికి ముందుకు రాగా కొందరు అడ్డుకున్నారు. పీఎంశ్రీలో మైదానం అభివృద్ధికి రూ.5.50 లక్షలు మంజూరు కాగా పాత పరిస్థితి పునరావృతమైంది. పనులు చేపట్టడానికి అప్పటి ప్రధానోపాధ్యాయుడు ముందుకు రాకపోవడంతో ఆయా నిధులు వెనక్కి మళ్లాయి. ఈ విషయమై ప్రభుత్వ విప్ బెందాళం అశోక్‌ను 'న్యూస్‌టుడే' సంప్రదించగా అందరితో మాట్లాడి మైదానాన్ని అభివృద్ధి చేసేలా చూస్తామని.. ఆక్రమణల తొలగింపునకు చర్యలు తీసుకుంటామన్నారు. - న్యూస్‌టుడే, సోంపేట

అసంపూర్తి పనులు.. తప్పని అవస్థలు

కవిటి మండలం పాతకజ్జిరియాలో గ్రామ సచివాలయం వద్ద మరుగుదొడ్ల నిర్మాణ పనులు అసంపూర్తిగా వదిలేశారు. సిబ్బంది, వివిధ పనులపై వచ్చే వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ విషయమై పంచాయతీరాజ్ శాఖ ఏఈ ప్రవీణ్ కుమార్‌ను 'న్యూస్‌టుడే' సంప్రదించగా నిధులు మంజూరు కాగానే పూర్తి చేస్తామని తెలిపారు. - న్యూస్‌టుడే, కవిటి గ్రామీణం

కాలువ నిర్మాణం చేపట్టారు

స్పందనకు వందనం

ఇచ్ఛాపురం గ్రామీణం, న్యూస్‌టుడే: ఇచ్ఛాపురం మండలం ఈదుపురం బజారు వీధి సమీపంలోని కాలువలో చెత్త పేరుకుపోయి మురుగు నీరు రోడ్డుపైకి వస్తుండటంతో దుర్వాసన వ్యాపిస్తోంది. స్థానికులు ఇబ్బంది పడుతున్నారని గత నెల 26న 'ఈనాడు'లో 'కాలవ నిండింది..ఎవరికి చెప్పాలి' శీర్షికతో ప్రచురితమైన చిత్రవార్తపై ఎంపీడీవో కె.రామారావు స్పందించారు. నూతన కాలువ నిర్మాణానికి అనుమతించడంతో పనులు ప్రారంభమయ్యాయి.

కూటమితోనే అభివృద్ధి, సంక్షేమం

ఇచ్ఛాపురం మండలం కేశుపురంలో కరపత్రాలు అందజేస్తున్న కూటమి నాయకులు

ఇచ్ఛాపురం గ్రామీణం, హరిపురం (మందస), న్యూస్‌టుడే: కూటమి పాలనలోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని మాజీ ఎంపీపీ దక్కత ఢిల్లీ రావు అన్నారు. ఇచ్ఛాపురం మండల పరిధి కేశుపురం పంచాయతీలో శుక్రవారం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో అమలు చేసిన పథకాల వివరాలు ఇంటింటికీ వెళ్లి వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. నాయకులు లోపింటి పద్మనాభం, సహదేవు రెడ్డి, కామేష్‌రెడ్డి, సూర్యనారాయణ, నరేంద్ర పాల్గొన్నారు. ❖ మందస మండలం దున్నూరు, పితాలి, గెడ్డూరు, చీపి గ్రామాల్లో ఇంటింటి ప్రచారం చేపట్టారు. నాయకులు దుర్యోధనరావు, డి.తాతారావు, రుద్రయ్య, చౌదిరి మురళీకృష్ణ, మంగుళపాత్ర్ పాల్గొన్నారు.

సమస్యలు పరిష్కరించాల్సిందే

పలాస, న్యూస్‌టుడే: ఆర్టీసీ డిపోల్లో పని చేస్తున్న పొరుగు సేవల ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఆ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఎం.అప్పలరాజు, బి.గోపి కోరారు. పలాసలో ఆర్టీసీ డిపో వద్ద శుక్రవారం ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా చేపట్టారు. అపరిష్కృతంగా ఉన్న డీఏ బకాయిలు చెల్లించాలని.. 2019 సర్క్యులర్ అమలు చేయాలని, డబుల్ డ్యూటీ చేసే ఉద్యోగులకు డీఏ పెంచాలని కోరారు. నాయకులు జగ్గారావు, సంతోష్, ఎల్ఎం రావు, కిరణ్‌కుమార్, లక్ష్మి పాల్గొన్నారు.

అవీ..ఇవీ..అన్నీ

6న కుక్కలకు ఉచితంగా టీకాలు

పలాస, న్యూస్‌టుడే: కుక్కలకు రేబిస్ వ్యాధి సోకకుండా ప్రపంచ జూనోసిస్ డే సందర్భంగా ఈ నెల 6న ఉచితంగా టీకాలు వేయనున్నట్లు పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకుడు డాక్టర్ మట్ట రవికృష్ణ (పలాస) తెలిపారు. ప్రాంతీయ పశువైద్యశాల ఆవరణలో ఆదివారం ఈ కార్యక్రమం జరుగుతుందని.. కుక్కల పెంపకందారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఏడీఎం సేవలు మరువలేనివి

పలాస, న్యూస్‌టుడే: ఆర్టీసీ పలాస డిపో సహాయ మేనేజర్‌గా పని చేసి శ్రీకాకుళం-1 డిపోకు బదిలీపై వెళ్లిన పి.సంతోష్‌కుమార్ సేవలు మరువలేనివని ఎన్ఎంయూ నాయకులు, పలువురు ఉద్యోగులు కొనియాడారు. డిపో ఆవరణలో శుక్రవారం ఆయన్ను ఘనంగా సత్కరించారు. విధి నిర్వహణలో ఇబ్బందులు తలెత్తకుండా సమన్వయం చేసిన తీరు అభినందనీయమని పేర్కొన్నారు. ఎన్ఎంయూ రీజనల్ అధ్యక్షుడు పి.వాలీ, సెక్యూరిటీ అధికారి జి.రామ్మోహనరావు, ఎన్ఎంయూ అధ్యక్షుడు ఏవీ రావు, కార్యదర్శి హెచ్‌వీ మూర్తి, గ్యారేజ్ కార్యదర్శి డీఎల్ నారాయణ, సంఘ సభ్యులు పున్నయ్య, డి.శ్రీనివాసరావు, టి.పార్వతీశం పాల్గొన్నారు.

జూదరుల అరెస్టు

కాశీబుగ్గ, న్యూస్‌టుడే: పలాస వద్ద మొగిలిపాడు సమీపంలో శుక్రవారం జూదమాడుతున్న ఐదుగురిని అరెస్టు చేసినట్లు సీఐ సూర్యనారాయణ తెలిపారు. వారి నుంచి రూ.4,430 నగదు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

శక్తి యాప్‌ను సద్వినియోగం చేసుకోండి

సోంపేట, న్యూస్‌టుడే: శక్తి యాప్ మహిళల చేతిలో పాశుపతాస్త్రం లాంటిదని ఆపద సమయంలో సద్వినియోగం చేసుకోవాలని సోంపేట సీఐ మంగరాజు అన్నారు. సంస్కారభారతి విద్యా సంస్థలో శుక్రవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఎస్సై లోవరాజు, శక్తి టీం ఎస్సై రవి వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. ఎంపీపీ డాక్టర్ దాసు, ఛైర్మన్ దేవరాజు, అధ్యాపకులు పాల్గొన్నారు.

రోగులకు సకాలంలో సేవలందించాలి

కవిటి, న్యూస్‌టుడే: ఆసుపత్రికి వచ్చే రోగులకు సకాలంలో సేవలందించాలని రిజర్వ్ బ్యాంక్ డీజీఎం జగదీష్ అన్నారు. కవిటి సీహెచ్‌సీని శుక్రవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పలువురు రోగులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వారికి పండ్లు, గొడుగులు పంపిణీ చేశారు. ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ రామ్‌జీ, కమిటీ సభ్యులు పాండవ శేఖర్, ఆరంగి మధు, కృష్ణారావు, రాజు, రుద్రయ్య, బాల భాస్కర్, శ్రీధర్, ఉషోదయ సభ్యులు పాల్గొన్నారు.

సమ్మె విజయవంతానికి పిలుపు

కాశీబుగ్గ, న్యూస్‌టుడే: ఈ నెల 9న నిర్వహించనున్న సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి బంగార్రాజు కోరారు. కాశీబుగ్గలో శుక్రవారం జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కార్మికవర్గ హక్కులను కాలరాసేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. లేబర్ కోడ్లు రద్దు చేయాలన్నారు. స్మార్ట్ మీటర్లు ఏర్పాటు సరికాదని స్పష్టం చేశారు. నాయకులు ఎం.మల్లేశ్వరరావు, రామారావు, దుష్యంత్, కామేశ్వరరావు, ఈశ్వరమ్మ పాల్గొన్నారు.

బదిలీ ఉపాధ్యాయులకు సత్కారం

వజ్రపుకొత్తూరు మండలం నగరంపల్లి ఉన్నత పాఠశాలలో పని చేస్తూ బదిలీపై వెళ్లిన 9 మంది ఉపాధ్యాయులను శుక్రవారం ఘనంగా సత్కరించారు. ప్రధానోపాధ్యాయుడు హేమరావు ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు కేశవరావు, చంద్రశేఖర్, ప్రసాద్, సూర్యనారాయణ, మోహనరావు, సురేష్, రమణమ్మ, శ్రీదేవి, సీతారామ్మూర్తి, సంతోష్‌ను పలువురు అభినందించారు. వారి చేసిన సేవలను కొనియాడారు. పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు దువ్వాడ మధుకేశవరావు, పీఎంసీ ఛైర్మన్ లక్ష్మీపతి పాల్గొన్నారు.
– న్యూస్‌టుడే, వజ్రపుకొత్తూరు

విశ్రాంత నావికుడికి స్వాగతం

సోంపేట మండలం ఎర్రముక్కాం గ్రామానికి చెందిన పొట్టి సోమేశ్వరరావు నేవీలో 30 ఏళ్ల పాటు సేవలందించి ఉద్యోగ విరమణ పొంది స్వగ్రామానికి వచ్చారు. ఇచ్ఛాపురం నియోజకవర్గంలోని 4 మండలాలకు చెందిన విశ్రాంత సైనికోద్యోగులు, ఎర్రముక్కాం గ్రామస్థులు, కంచిలి పరిధి సోంపేట రైలు నిలయంలో శుక్రవారం ఘన స్వాగతం పలికారు. విశ్రాంత సైనికోద్యోగుల సంఘం అధ్యక్షుడు పైల మన్మథరావు, కృష్ణారావు, పాపారావు పాల్గొన్నారు. – న్యూస్‌టుడే, కంచిలి

మరింత ప్రగతి సాధించండి

విద్యార్థినిని అభినందిస్తున్న ఆర్జేడీ సీఈ కృష్ణాజీ

ఇచ్ఛాపురం, న్యూస్‌టుడే: ఇచ్ఛాపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థుల సంఖ్య మరింత పెరిగేలా సమష్టి కృషి చేయాలని.. చక్కటి ఫలితాలు సాధించాలని జోన్-1 ఆర్జేడీ సీఈ డా.పీవీ కృష్ణాజీ అన్నారు. కళాశాల ప్రగతి, పరిపాలన విధానాలు, విద్యార్థులు సాధిస్తున్న మెరుగైన ఫలితాలను తెలుసుకునేందుకు శుక్రవారం ఇక్కడికి వచ్చారు. ప్రిన్సిపల్ శ్రీనివాసరావు, విశ్రాంత ప్రిన్సిపల్ డా.రాబిన్‌కుమార్ పాఢి, ఇతర అధ్యాపకులకు పలు సూచనలు చేశారు. యూజీసీ బీ గ్రేడ్ సాధించడం శుభపరిణామమని.. మరింత ప్రగతి సాధించాలని సూచించారు. విద్యార్థినులు గుడియా జ్యోతి ఐఐటీ (భువనేశ్వర్), బాకి ఈశ్వరి (హైదరాబాద్), పూజిత బాడిత్య ఐఎస్ఈఆర్ (తిరువనంతపురం)లో ప్రవేశాలు సాధించడంతో వారిని ప్రత్యేకంగా అభినందించారు. అధ్యాపకులు దుర్యోధన, శివకుమార్, సీతమ్మ, నాగేశ్వరరావు, సంతోష్‌కుమార్, రాజేంద్ర త్రిపాఠి, మోహనరావు పాల్గొన్నారు.

చీడపీడల నివారణతో అధిక దిగుబడులు

వజ్రపుకొత్తూరు, న్యూస్‌టుడే: కొబ్బరి సాగులో చీడపీడల నివారణతో అధిక దిగుబడులు సాధించగలరని జాతీయ కొబ్బరి అభివృద్ధి సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. వజ్రపుకొత్తూరు మండలం పల్లిపూరు, రెయ్యపాడు, అమలపాడు ప్రాంతాల్లో కొబ్బరి తోటలను శుక్రవారం సంస్థ డెరెక్టర్ అర్వజ్ (కోయంబత్తూరు), డిప్యూటీ డెరెక్టర్ జయకుమార్ (కొచ్చి), కుమార్ వేలు, ఉద్యాన శాఖ డీడీ రామ్మోహన్‌నాయుడు సందర్శించారు. చెట్లకు సోకిన తెగుళ్లను పరిశీలించారు. రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. చెట్లకు బీమా సదుపాయం కల్పించాలని స్థానిక రైతులు కోరారు. ఉద్యాన శాఖ సహాయ సంచాలకులు చిట్టిబాబు, సునీత, శంకర్‌దాసు పాల్గొన్నారు.

రైతులకు అవగాహన కల్పిస్తున్న అధికారులు

చెత్త తొలగించారు

వజ్రపుకొత్తూరు, న్యూస్‌టుడే: వజ్రపుకొత్తూరు మండలం డోకులపాడు గ్రామ పరిసరాల్లో చెత్త పేరుకుపోవడంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారాయని స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయమై 'ఈనాడు'లో గత నెల 28న 'మేమున్నాం..మీకు తోడుగా' శీర్షిక కింద ప్రచురితమైన వార్తపై అధికారులు స్పందించారు. సర్పంచి వడ్డి సరిత, పంచాయతీ కార్యదర్శి చంద్రమ్మ పర్యవేక్షణలో సిబ్బంది పొక్లెయిన్‌తో చెత్తను తొలగించి పరిసరాలు శుభ్రం చేశారు.

పోలేరు రోడ్డుకు మోక్షం

కంచిలి, న్యూస్‌టుడే: కంచిలి మండలం పోలేరు గ్రామానికి వెళ్లే రోడ్డు మరమ్మతులకు నోచుకోకపోవడంతో భారీ గోతులు ఏర్పడి వాహనదారులు రాకపోకలకు ఇబ్బంది పడుతున్నారని 'ఈనాడు'లో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. కూటమి ప్రభుత్వం కొండపోలేరు-గంగాధరపురం రోడ్డు నిర్మాణానికి రూ.45 లక్షలు మంజూరు చేసిందని పంచాయతీరాజ్ ఏఈ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. రోడ్డు నిర్మాణ పనులు చేపట్టడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

పరిసరాలు శుభ్రం చేశారు

ఇచ్ఛాపురం గ్రామీణం, న్యూస్‌టుడే: ఇచ్ఛాపురం మండల పరిధి తిప్పనపుట్టుగ సమీపంలో రహదారి పక్కన చెత్త పేరుకుపోయిందని 'ఈనాడు'లో గత నెల 27న 'పారిశుద్ధ్య నిర్వహణ ఇలాగేనా' శీర్షికతో చిత్రవార్త ప్రచురితమైంది. దీనిపై పంచాయతీ కార్యదర్శి కృష్ణ స్పందించారు. సిబ్బంది వ్యర్థాలను తొలగించి పరిసరాలు శుభ్రం చేయడంతో సమస్య పరిష్కారమైంది.

వెద పద్ధతికే మొగ్గు..!



రిట్టపాడు వద్ద వెదసాగుకు సిద్ధం చేసిన పంట పొలం

న్యూస్‌టుడే, వజ్రపుకొత్తూరు

వర్షాధార పంట భూములు.. ప్రతికూల వాతావరణం కారణంగా ఖరీఫ్‌లో వరి సాగు వెద పద్ధతిలో చేపట్టడానికి రైతులు ఆసక్తి చూపుతున్నారు. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడుల సాధిస్తుండటమే దీనికి కారణం. అధికారులు, శాస్త్రవేత్తల సూచనలతో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకుంటూ ముందుకు సాగుతున్నారు.

నీటి వినియోగం తక్కువ

అన్నదాతల్లో పెరిగిన ఆసక్తి

వజ్రపుకొత్తూరు, పలాస, మందస ప్రాంతాల్లో అత్యధికంగా సంప్రదాయ విధానంలో వరి సాగు చేస్తున్నారు. ఈ పద్ధతిలో నారు మడులు మొదలుకొని దుక్కులు, దమ్ములు, నాట్ల వరకు అధికంగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. చివరి పంట చేతికి అందుతుందా అనే నమ్మకం ఉండటం లేదు. ఈ నేపథ్యంలో రైతులు నష్టపోతున్నారు. వెద విధానంలో దుక్కుల అనంతరం పొలంలో విత్తనాలు జల్లుతూ సాగుకు ఉపక్రమిస్తున్నారు. కూలీ ఖర్చులు, ఇతర పెట్టుబడులు ఆదా కావడం.. నీటి వినియోగం తగ్గుతుండటంతో మక్కువ చూపుతున్నారు. ఈక్రమంలో గతం కంటే వెద సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతోంది.

శివారు భూముల్లో పెరిగిన సాగు

❖ పలాస నియోజకవర్గ పరిధిలో సుమారు 36 వేల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. వజ్రపుకొత్తూరు మండలంలో కిడిసింగి, శారదాపురం, తాడివాడ, గుల్లలపాడు, చినవంక, చినడోకులపాడు, పల్లిసారధి, రిట్టపాడు, నగరంపల్లి, పెదబడాం, బెండి, సీతాపురం, కొండవూరు తదితర శివారు గ్రామాల పరిధిలో 3 వేల ఎకరాల్లో పండిస్తున్నారు. ఇవన్నీ పూర్తిగా వర్షాధారమైనవి. వంశధార నీరు చేరితేనే పండుతాయి. ❖ ఈ ప్రాంతంలో ఇప్పటికీ చెరువులు, కాలువలు, గెడ్డల్లో నీటి జాడ కనిపించడం లేదు. సాగునీటి కోసం ఎదురు చూస్తున్నారు. ఎకరానికి రూ.25 వేలకు పైగా ఖర్చయ్యే అవకాశం ఉంది. తొలకరి వర్షాలు కురవడం, విత్తనాలు చేతిలో ఉండటంతో వెద పద్ధతిలో సాగుకు రైతులు సమాయత్తమయ్యారు.

మంచి దిగుబడులకు అవకాశం

వెద విధానంలో సాగుతో మంచి దిగుబడులు సాధించొచ్చు. 20 రోజులు ముందుగానే పంట కోతకు వస్తుంది. చివరలో వచ్చే తుపానుల బెడద అధిగమించే వీలుంటుంది. సుమారు రూ.12 వేల వరకు ఖర్చులు తగ్గుతాయి. కలుపు మొక్కల నివారణకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. నేలలో తేమ లేకుండా కలుపు మందులు వాడకూడదు. 70 శాతం మేర వెద పద్ధతిలో సాగుకు ఆసక్తి చూపుతున్నారు.
– బమ్మిడి ధనుంజయ్, వ్యవసాయాధికారి, వజ్రపుకొత్తూరు

ప్రభుత్వ విద్యపై నమ్మకం పెంచాలి

సోంపేట, న్యూస్‌టుడే: ప్రభుత్వ విద్య పట్ల తల్లిదండ్రుల్లో నమ్మకం పెంచాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు లండ బాబూరావు అన్నారు. సోంపేటలో శుక్రవారం సాప కూర్మారావు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్థిక భారం లేని ప్రభుత్వ విద్యను ప్రజలు వినియోగించుకోవాలని.. పిల్లలకు శాస్త్రీయ అవగాహనతో కూడిన చదువు అందించడానికి తల్లిదండ్రులు సహకరించాలని కోరారు. సమాఖ్య మండల ప్రధాన కార్యదర్శి జి.దొరబాబు, ప్రతినిధులు హేమచంద్రరావు, కాళిదాసు, కుమారస్వామి పాల్గొన్నారు.

మాట్లాడుతున్న యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు బాబూరావు

(c) eenadu

టెక్కలి

•టెక్కలి •నరసన్నపేట •పాతపట్నం

మేమున్నాం.. మీకు తోడుగా (10 AM TO 1 PM) 9441426248 8374620852

మీ ప్రాంతంలో ఏ ప్రజా సమస్యనైనా పరిష్కరించే క్రమంలో 'ఈనాడు' మీకు తోడుగా ఉంటుంది. వివరాలు, చిత్రాలను వాట్సాప్ ద్వారా పంపొచ్చు. లేదా ఫోన్లో వివరించొచ్చు. వాటిని బాధ్యుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తాం.

?: నందిగాం మండలం పెద్దతామరాపల్లి కూడలి వద్ద ఆర్టీసీ బస్సులు ఆపడం లేదు. దీంతో ప్రయాణికులు వేరే దారి లేక ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించాలి. – జినగ రమేష్, కర్లపూడి

★ బస్సు చోదకులకు సూచనలు చేస్తాం. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. – శ్రీనివాసరావు, మేనేజరు, టెక్కలి ఆర్టీసీ డిపో

– న్యూస్‌టుడే, నందిగాం

రైల్వే సేవలు ప్రజలకు చేరువ చేయాలి

సలహాసంఘ సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులు

టెక్కలి, న్యూస్‌టుడే: రైల్వే సేవలు ప్రజలకు చేరువ చేయాలని నౌపడ జంక్షన్ రైల్వే స్టేషన్ సలహా సంఘం ప్రతినిధులు కోరారు. శుక్రవారం స్టేషన్‌లో కమర్షియల్ ఇన్‌స్పెక్టర్ దినేష్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను సభ్యులు సమావేశంలో చర్చించారు. అమృత్‌భారత్ కార్యక్రమానికి రైల్వే స్టేషన్ ఎంపిక కావడంతో రూ.22 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు.

అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యం

నరసన్నపేట: చిరు వ్యాపారితో మాట్లాడుతున్న ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి

చీపుర్లపాడు పంచాయతీలో ప్రచారం నిర్వహిస్తున్న కూటమి శ్రేణులు

అభివృద్ధే లక్ష్యంగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం తొలి ఏడాదిలో ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించిందని ప్రజాప్రతినిధులు, నాయకులు పేర్కొన్నారు. శుక్రవారం టెక్కలి, పాతపట్నం, నరసన్నపేట నియోజకవర్గాల వ్యాప్తంగా 'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ అందిస్తున్న పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు గురించి వివరించారు. వైకాపా ప్రభుత్వం సంక్షేమం పేరుతో గత ఐదేళ్లు అభివృద్ధిని గాలికొదిలేసిందని విమర్శించారు. – న్యూస్‌టుడే బృందం

స్వచ్ఛ సంకల్పం.. నెరవేరని లక్ష్యం

– న్యూస్‌టుడే, ఎల్ఎన్‌పేట

స్వచ్ఛ భారత్, స్వచ్ఛాంధ్రప్రదేశ్ సాకారమే లక్ష్యంగా గతంలో తెదేపా హయాంలో నిర్మించిన చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలు నిరుపయోగంగా మారాయి. రూ.కోట్లు ప్రజాధనం వెచ్చించినా ప్రయోజనం అంతంతమాత్రమే. ఇంటింటా సేకరించిన చెత్తను సేంద్రియ ఎరువుగా మార్చాలని సంకల్పించినా ఆ దిశగా పూర్తిస్థాయిలో అడుగులు పడటం లేదు. గత ఐదేళ్లలో జగన్ సర్కారు వీటి గురించి కనీసం పట్టించుకోలేదు. సమస్యపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించి కేంద్రాలను వినియోగంలోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.

ఇదీ పరిస్థితి..

★ పాతపట్నం నియోజకవర్గంలో 159 పంచాయతీలున్నాయి. ఇందులో 124 పంచాయతీల్లో ఉపాధి హామీ పథకం నిధులతో కేంద్రాలు నిర్మాణాలు చేపట్టారు. దాదాపుగా అన్ని చోట్ల ప్రారంభోత్సవాలు చేశారు. పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురాలేదు.

★ ఎల్ఎన్‌పేట మండలంలో మిరియాపల్లి, బొత్తాడసింగి, తాయిమాంబపురం, మోదుగువలస, శ్యామలాపురం ఆర్ఆర్ కాలనీల్లో స్థల కేటాయింపు జరగలేదు. కరకవలస, ఎల్ఎన్‌పేట, సిద్దాంతం, బొర్రంపేటలో పనులు పూర్తి కాలేదు. హిరమండలం పరిధిలో రెండు చోట్ల పనులు ప్రారంభించలేదు. సుభలయ, ఆర్టీసీ కాంప్లెక్స్ ఆర్ఆర్ కాలనీ, తుంగతంపర, పెద్దగూడ పంచాయతీల్లో స్థల సేకరణ జరగలేదు.

కరకవలసలో నిరుపయోగంగా సంపద తయారీ కేంద్రం

శ్యామలాపురం ఆర్ఆర్ కాలనీలో చెత్త తరలించే వాహనాల పరిస్థితి

పాతపట్నం నియోజకవర్గం వివరాలు

మండలం	పంచాయతీలు	నిర్మాణం పూర్తయిన కేంద్రాలు
ఎల్ఎన్‌పేట	22	14
హిరమండలం	23	17
పాతపట్నం	34	30
కొత్తూరు	43	35
మెళియాపుట్టి	37	28

★ పాతపట్నం మండలంలోని ఐదు పంచాయతీల్లో నిర్మాణాలు అసంపూర్తిగా ఉన్నాయి. కొత్తూరు మండలం గురండి, కురిగాం, మహేర్తపురం పంచాయతీల్లో పనులు పూర్తికాలేదు. ఇరపాడు, గూనభద్ర ఆర్ఆర్ కాలనీ, కాకరగూడ, మదనాపురం, మెట్టూరు, మెట్టూరు బిట్-2 ఆర్ఆర్ కాలనీ, నివగాం గ్రామ పంచాయతీల్లో స్థల సేకరణ చేయలేదు. మెళియాపుట్టి మండలంలో ఆరు చోట్ల ఇంకా స్థల సేకరణ చేయలేదు. 8 పంచాయతీల్లో నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి.

కలెక్టర్‌కు వివరించాం

ఇటీవల కలెక్టర్ ఆధ్వర్యంలో సంపద తయారీ కేంద్రాల నిర్వహణపై సమావేశం జరిగింది. టెక్కలి డివిజన్‌లో పరిస్థితిని ఆయనకు వివరించాం. నెల రోజుల్లో కేంద్రాలను వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ఈ సమాచారాన్ని ఎంపీడీవోలు, ఈవోపీఆర్డీలకు తెలియజేశాం. – ఐవీ రమణ, డీఎల్‌పీవో, టెక్కలి డివిజన్

ఆదర్శనీయుడు రోశయ్య

నివాళులర్పిస్తున్న వైకాపా జిల్లా అధ్యక్షుడు కృష్ణదాస్, నాయకులు

నరసన్నపేట, న్యూస్‌టుడే: ఆర్థిక మేధావిగా గుర్తింపు పొందిన మాజీ సీఎం కొణిజేటి రోశయ్య ఆదర్శనీయుడని వైకాపా జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ఆయన జయంతి సందర్భంగా ఓ విద్యాలయంలో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంధవరపు సూరిబాబు, సాయిరాణి పాల్గొన్నారు.

ఇళ్ల పట్టాలపై విచారణకు ప్రత్యేక బృందాలు

కోటబొమ్మాళి, న్యూస్‌టుడే: కొత్తపేటలో గతంలో తెదేపా హయాంలో మంజూరైన సుమారు 200 పైగా ఇళ్ల పట్టాలు పరిస్థితిపై విచారణకు ప్రత్యేక బృందాలను వేయాలని టెక్కలి ఆర్డీవో కృష్ణమూర్తి ఆదేశించారు. శుక్రవారం సర్వే నంబరు 117/01లో ప్రభుత్వ స్థలాలను, పెద్ద చెరువును పరిశీలించారు. తహసీల్దార్ అప్పలరాజు, సూపరింటెండెంట్ ప్రసాదరావు పాల్గొన్నారు.

కొత్తపేటలో ప్రభుత్వ స్థలాలు పరిశీలిస్తున్న ఆర్డీవో కృష్ణమూర్తి, తహసీల్దారు అప్పలరాజు

ఆసుపత్రుల్లో సమస్యలు గుర్తించండి

కోటబొమ్మాళి, న్యూస్‌టుడే: జిల్లా కేంద్రంలోని రిమ్స్, టెక్కలి, పలాస కిడ్నీ ఆసుపత్రుల్లో సమస్యలు గుర్తించాలని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. సంబంధిత ఏజెన్సీ ఎండీ రాజశేఖరరెడ్డి, ప్రతినిధులు హనుమంతురెడ్డి, రమణ మంత్రిని నిమ్మాడలో శుక్రవారం కలిశారు. రోగులకు ఉన్నత సేవలందించేందుకు అంతా కృషి చేయాలన్నారు.

మధ్యవర్తిత్వంతో కేసుల పరిష్కారం

మాట్లాడుతున్న జూనియర్ సివిల్ జడ్జి వాణి

నరసన్నపేట, న్యూస్‌టుడే: మధ్యవర్తిత్వం ద్వారా కేసుల పరిష్కారానికి కృషి చేయాలని జూనియర్ సివిల్ జడ్జి వాణి సూచించారు. నరసన్నపేట కోర్టు కార్యాలయ ఆవరణలో శుక్రవారం న్యాయవాదుల సమావేశంలో ఆమె మాట్లాడారు. మధ్యవర్తిత్వంపై 90 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి కేసుల పరిష్కరిస్తున్నట్లు చెప్పారు.

నామరూపాలు లేవు..!

సారవకోట మండలం వడ్డినవలస నుంచి జలుమూరు మండలం కొమనాపల్లి వరకు సుమారు 10 కిలోమీటర్ల రోడ్డు దయనీయంగా ఉంది. అడుగుకో గుంత ఏర్పడింది. ఇటీవల కురిసిన వర్షాలకు వాటిలో నీరు చేరడంతో ఈ మార్గంలో రాకపోకలు చేసే సుమారు 50 గ్రామాల ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. కనీసం మరమ్మతులైనా చేయించాలని కోరుతున్నారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని ర.భ.శాఖ ఏఈ సరోజ తెలిపారు. – న్యూస్‌టుడే, సారవకోట

పనికిరాని మొక్కలు తొలగించరూ

జలుమూరు మండల కేంద్రంలో రెవెన్యూ, వెలుగు, ఉపాధిహామీ కార్యాలయం పక్కనే ఉన్న తాగునీటి బోరు చుట్టూ పనికిరాని మొక్కలు దట్టంగా పెరిగిపోయాయి. జలుమూరు కాలనీ వాసులు ఈ బోరు నీటినే తాగేందుకు ఉపయోగిస్తుంటారు. సంబంధిత అధికారులు స్పందించి పనికిరాని మొక్కలు తొలగించాలని కోరుతున్నారు. ఈ విషయాన్ని ఎంపీడీవో కె.అప్పలనాయుడు వద్ద ప్రస్తావించగా.. సిబ్బందికి తెలియజేసి, చర్యలు చేపడతామని తెలిపారు. – న్యూస్‌టుడే, జలుమూరు

ఆగని ఇసుక దందా

వంశధార నదిలో గొట్టా బ్యారేజీ దిగువ వైపున ఇసుక అక్రమ తవ్వకాలు ఆగడం లేదు. నదికి ఎడమ వైపున ముగడ కాలనీ, బగీరథపురం, పిండ్రువాడ, అంబావల్లి, రెల్లివలస సమీపంలో, కుడివైపున ఉన్న సుభలయకాలనీ, మెట్టతోట కోరాడ, పాతహిరమండలం వద్ద యథేచ్ఛగా తవ్వకాలు జరుగుతున్నాయి. మండలంలో ఎక్కడా అధికారికంగా ఇసుక తవ్వకాలకు అనుమతి లేదు. చర్యలు తీసుకుంటామని తహసీల్దారు హనుమంతరావు చెప్పారు. – న్యూస్‌టుడే, హిరమండలం

చినుకు పడితే చిత్తడే

నందిగాం మండలంలో జాతీయ రహదారి వల్లయ్య ఖానా నుంచి పోలవరం, బెజ్జిపల్లి, పోతులూరు, చిన్నతామరాపల్లి, మాలపేట వరకు 2018లో బీటీ రహదారి నిర్మించడానికి పనులు ప్రారంభించారు. కంకర వేసి వదిలేయడంతో వాహనదారులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. చిన్నపాటి వర్షం కురిసినా రహదారి చిత్తడిగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపాదనలు పంపించామని, త్వరలో పనులు చేపడతామని పీఆర్ ఏఈ మోహన్ పేర్కొన్నారు. – న్యూస్‌టుడే, నందిగాం

వృథా ఎవరికీ పట్టని వ్యథ

సంతబొమ్మాళి మండలం నౌపడ గ్రామంలో కుళాయిలకు బిరడాలు లేకపోవడంతో పలుచోట్ల తాగునీరు వృథా అవుతోంది. పెద్ద, కల్లి, బజారు, పాత పోలీసుస్టేషన్ వీధి, ఇందిర, వైఎస్సార్ కాలనీ ప్రాంతాల్లో సమస్య నెలకొంది. నీరు తక్కువ వస్తుందనే కారణంతో ప్రజలు ట్యాప్‌లు పగలగొట్టడంతో ఈ పరిస్థితి వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. ఈ విషయమై నౌపడ ఇన్‌ఛార్జి పంచాయతీ కార్యదర్శి ఉమాపతి మాట్లాడుతూ.. సమస్యను పరిష్కరిస్తామన్నారు. – న్యూస్‌టుడే, సంతబొమ్మాళి

అల్లూరికి ఘన నివాళి

సారవకోటలో నివాళులర్పిస్తున్న ఆదివాసీ నాయకులు

సారవకోట, టెక్కలి, ఎల్ఎన్‌పేట, నందిగాం, న్యూస్‌టుడే: పోరాట యోధుడు అల్లూరి సీతారామరాజు జయంతిని శుక్రవారం పలుచోట్ల ఘనంగా నిర్వహించారు. పాఠశాలల్లో విద్యార్థులు ప్రదర్శనలు చేపట్టారు. స్వాతంత్రోద్యమంలో ఆంగ్లేయులకు సింహస్వప్నంగా మన్యం వీరుడి విగ్రహాన్ని పార్లమెంట్ భవనంలో ఏర్పాటు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఎల్ఎన్‌పేట మండల పరిషత్తు కార్యాలయ ఆవరణలో..

ప్రభుత్వ వైఫల్యాలు ప్రజల్లోకి తీసుకెళ్లండి

సంతబొమ్మాళి, న్యూస్‌టుడే: ప్రభుత్వ వైఫల్యాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని వైకాపా శ్రేణులకు పార్టీ టెక్కలి సమన్వయకర్త పేరాడ తిలక్ సూచించారు. హనుమంతునాయుడుపేట వైకాపా కార్యాలయంలో జడ్పీటీసీ సభ్యుడు పాల వసంతరెడ్డి అధ్యక్షతన వైకాపా కార్యకర్తల సమావేశం శుక్రవారం నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు బి.మోహన్‌రెడ్డి, సుగ్గు రామిరెడ్డి, జోగి రాములమ్మ, జీరు బాబురావు పాల్గొన్నారు.

శ్రేణులకు సూచనలిస్తున్న టెక్కలి నియోజకవర్గ వైకాపా సమన్వయకర్త తిలక్

డంపింగ్ యార్డుల పరిశీలన

కాగువాడలో పరిశీలన చేస్తున్న జడ్పీ సీఈవో శ్రీధర్ రాజా, అధికారులు

పాతపట్నం, ఎల్ఎన్‌పేట, మెళియాపుట్టి, న్యూస్‌టుడే: పాతపట్నం మండలంలో చెత్త నిల్వ కేంద్రాలను జడ్పీ సీఈవో శ్రీధర్ రాజా, ఎంపీడీవో చంద్రకుమారి శుక్రవారం పరిశీలించారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు మండలంలో అధికంగా చెత్త పేరుకుపోయిన డంపింగ్ యార్డులను గుర్తించామన్నారు. అనంతరం ఎల్ఎన్‌పేట మండల పరిషత్తు కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వర్షాలు కురుస్తుండటంతో రోగాలు ప్రబలకుండా ప్రజలను చైతన్యం చేయాలని ఎంపీడీవో శ్రీనివాసరావును ఆదేశించారు. ★ మెళియాపుట్టి, పెద్దపద్మాపురం గ్రామాల్లో ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రాలను శ్రీధర్ రాజా పరిశీలించారు. ఎంపీడీవో నర్సింహ ప్రసాద్ పండా, ఈవోపీఆర్డీ తారకేశ్వరి పాల్గొన్నారు.

నవధాన్యాలతో భూసారం మెరుగు

నరసన్నపేట, న్యూస్‌టుడే: భూసారం పెంపొందించేందుకు నవధాన్యాల సాగు అవసరమని ప్రకృతి వ్యవసాయం డీపీఎం పి.సత్యనారాయణ అన్నారు. స్థానిక రైతు సేవా కేంద్రంలో శుక్రవారం నాలుగు మండలాల ప్రకృతి వ్యవసాయం రైతుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. . ఖరీఫ్‌లో ముందస్తుగా నవధాన్యాల సాగు చేపట్టాలన్నారు. ధనుంజయ్, గోవిందరెడ్డి, శివాజీ, తోట రమణ పాల్గొన్నారు.

సర్వేయరుగా రామగణపతి

ఎల్ఎన్‌పేట: మండల సర్వేయరుగా రామగణపతి విధుల్లో చేరినట్లు తహసీల్దారు జె.ఈశ్వరమ్మ పేర్కొన్నారు. పాతపట్నం మండలం నుంచి ఆయన బదిలీపై వచ్చినట్లు తెలిపారు.

వృత్తిని సవాలుగా తీసుకోండి

హిరమండలం, న్యూస్‌టుడే: పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు కృషి చేయాలని ఎంపీడీవో కాళీప్రసాదరావు అన్నారు. మండల పరిషత్తు కార్యాలయ సమావేశ మందిరంలో ప్రధానోపాధ్యాయుల సమావేశాన్ని ఎంఈవో రాంబాబు అధ్యక్షతన నిర్వహించారు. తహసీల్దారు హనుమంతరావు మాట్లాడుతూ.. ఈ నెల 10న అన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రుల మెగా సమావేశాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలన్నారు.

గిరిజనుల కష్టాలు పట్టవా!

కొత్తూరు, న్యూస్‌టుడే: గిరిజనుల కష్టాలు కూటమి సర్కార్‌కు పట్టడం లేదని మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి విమర్శించారు. గొట్టిపల్లి గ్రామాన్ని శుక్రవారం ఆమె సందర్శించారు. సుమారు 20 గ్రామాలకు ఇక్కడ నుంచే రేషన్ సరకులు అందుతున్నాయని ప్రభుత్వం ఇళ్ల వద్దే అందించాలని కోరారు.

గ్రామాలకు రవాణా సౌకర్యం

టెక్కలి, న్యూస్‌టుడే: కూటమి పాలన ఏర్పడిన తరువాత గ్రామీణ ప్రాంతాలకు ఆర్టీసీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. స్థానికుల కోరిక మేరకు రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు చొరవతో నందిగాం మండలం మొజ్జాడ, పాలూరు, మణిగాం గ్రామాల మీదుగా వల్లభరాయుపాడు చేరేలా బస్సును ప్రారంభించారు.

గ్రామాలు శుభ్రంగా ఉంచాలి

నరసన్నపేట, న్యూస్‌టుడే: పారిశుద్ధ్యంపై అవగాహన అవసరమని, గ్రామాలు శుభ్రంగా ఉంచాలని జిల్లా పంచాయతీ అధికారి భారతి సౌజన్య అన్నారు. దేవాదిలో ఆమె పారిశుద్ధ్య నిర్వహణ తీరును పరిశీలించారు. చెత్తను వీధుల్లో వేయొద్దని స్థానికులకు సూచించారు. ఎంపీడీవో వెంకటేశ్వర ప్రసాద్, ఈవోపీఆర్డీ రేణుక పాల్గొన్నారు.

టీకాల పంపిణీ

కోటబొమ్మాళి, న్యూస్‌టుడే: ఆవులకు సంక్రమించే వ్యాధుల నివారణకు ప్రభుత్వం అందిస్తున్న టీకాలను సద్వినియోగం చేసుకోవాలని పశు సంవర్ధక శాఖ సహాయ సంచాలకుడు లోకనాథం అన్నారు. జిల్లాకు సుమారు 1835 డోసులు వచ్చాయని చెప్పారు. శుక్రవారం కురుడు గ్రామంలో టీకాలు వేశారు. పశు వైద్యాధికారి కిరణ్‌కుమార్ పాల్గొన్నారు.

మేక పిల్లలు మృతి

ఎత్తురాళ్లపాడు(కోటబొమ్మాళి), న్యూస్‌టుడే: కుక్కల దాడిలో మేక పిల్లలు గురువారం మృతి చెందాయి. గ్రామానికి చెందిన లక్ష్మణరావు, ఇతరులకు చెందిన సుమారు పది పిల్లలు మృత్యువాత పడినట్లు గ్రామస్థులు తెలిపారు. సమస్య తమ దృష్టికి రాలేదని ఇన్‌ఛార్జి పశు వైద్యాధికారి కిరణ్‌కుమార్ తెలిపారు.

వసతి గృహ సీట్లు మంజూరు చేయాలని వినతి

ఏబీసీడబ్ల్యూవోకు వినతిపత్రం అందిస్తున్న విద్యార్థులు

టెక్కలి, న్యూస్‌టుడే: ఇంటర్ విద్యార్థులకు వసతి గృహాల్లో సీట్లు మంజూరు చేయాలని నిరుద్యోగ పోరాట సంఘం అధ్యక్షుడు పి.సూర్యం కోరారు. స్థానిక ఏబీసీడబ్ల్యూవో త్రినాథరావు శుక్రవారం విద్యార్థులతో కలిసి వినతి పత్రం అందించారు.

రూ.2 లక్షల బీమా చెక్కు అందజేత

హిరమండలం, న్యూస్‌టుడే: హిరమండలం ఏపీజీవీబీ బ్యాంకులో నామిని దిమిలి నీలమ్మకు శుక్రవారం రూ.2 లక్షల చెక్కును ప్రాంతీయ మేనేజర్ కె.అర్జునరావు అందజేశారు. ఈమె భర్త లక్ష్మణరావు 2022 డిసెంబరులో మృతి చెందారని, బ్యాంకు ఖాతాకు రూ.456 బీమాలో నమోదై ఉందన్నారు. మంజూరుకు అర్హత సాధించడంతో పరిహారం అందజేసినట్లు చెప్పారు. రూ.వెయ్యి చెల్లిస్తే రూ.20 లక్షలు ప్రమాద బీమా వస్తుందన్నారు. బ్రాంచి మేనేజర్ శేఖర్‌రెడ్డి, సీఎస్పీ నిర్వాహకుడు బి.జగదీశ్, ఉద్యోగులు పాల్గొన్నారు.

నీలమ్మకు రూ.2 లక్షల చెక్కు అందజేస్తున్న ఏపీజీవీబీ అధికారులు

ఏఎంసీ కార్యదర్శిగా ఆసిన్

హిరమండలం, న్యూస్‌టుడే: హిరమండలం వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శిగా (ఏఎంసీ) ఎస్కే ఆసిన్ నియమితులయ్యారు. ఈయన చిన్నకోరాడలోని ఏఎంసీ కార్యాలయంలో శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. విశాఖపట్నం నుంచి ఇక్కడకు బదిలీపై వచ్చారు. హిరమండలం ఏఎంసీ పరిధిలో హిరమండలం, కొత్తూరు, ఎల్ఎన్‌పేట మండలాలు ఉన్నాయి. ఇక్కడ విధులు నిర్వహించిన కార్యదర్శి విశాఖకు వెళ్లారు.

నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయండి

పాతపట్నం, న్యూస్‌టుడే: పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో విజన్-2047 స్వర్ణాంధ్ర పి- 4 అభివృద్ధి ప్రణాళికలపై శుక్రవారం దూరదృశ్య సమీక్ష జరిగింది. ఎమ్మెల్యే మామిడి గోవిందరావు, జడ్పీ సీఈవో ఎల్.ఎన్.వి.శ్రీధర్ రాజాతో పాటు ఐదు మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలు, పరిపాలనాధికారులతో ఈ సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో ఆరోగ్యం, విద్య, మౌలిక వసతులు, పర్యావరణ పరిరక్షణ, సమగ్ర అభివృద్ధి వంటి రంగాల ప్రగతికి కృషి చేయాలన్నారు. ఆయా సమస్యలను గుర్తించి వాటికి శాశ్వత పరిష్కారం కోసం కార్యాచరణ రూపొందించాలన్నారు.

రేషన్ డిపోలో తనిఖీలు

సారవకోట, న్యూస్‌టుడే: కూర్మనాథపురం రేషన్ డిపోను శ్రీకాకుళం విజిలెన్స్ ఎస్ఐ బి.రామారావు, సిబ్బందితో కలిసి శనివారం తనిఖీ చేశారు. డీలరు రోణంకి వెంకటరావు సరకులు విక్రయిస్తున్న సమయంలో పరిశీలన జరిగింది. డిపోలో 20 కిలోల బియ్యం తక్కువగా, 6 ప్యాకెట్ల పంచదార (మూడు కిలోలు) ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. దీంతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. డిపోలో ఉన్న నిల్వలను వీఆర్వో సాయికిరణ్‌కు అప్పగించారు. తదుపరి చర్యల కోసం, పూర్తి వివరాలను ఉన్నతాధికారులకు నివేదించాలని సీఎస్ డీటీ షరీఫ్‌కు సూచించారు. ఆర్ఐ లక్ష్మి పాల్గొన్నారు.

కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

టెక్కలి, న్యూస్‌టుడే: ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఎంప్లాయీస్ యూనియన్ డిమాండు చేసింది. శుక్రవారం టెక్కలిలో యూనియన్ డివిజనల్ కార్యదర్శి బడే మురళీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. 11వ వేతన బకాయిలను, పెండింగ్‌లో ఉన్న డీఏలను వెంటనే చెల్లించాలని కోరారు. ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతులకు అనుమతులు ఇవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిపో కార్యదర్శి మోహనరావు తదితరులు పాల్గొన్నారు.

ఉండలేరు.. వెళ్లలేరు..!

– న్యూస్‌టుడే, నరసన్నపేట గ్రామీణం, నరసన్నపేట, పోలాకి, జలుమూరు, సారవకోట

కాలనీలు కాదు.. ఊళ్లు నిర్మిస్తాం అంటూ ఊదరగొట్టిన గత ప్రభుత్వం జగనన్న కాలనీల్లో కనీస మౌలిక వసతులు కల్పించలేదు. నరసన్నపేట నియోజక వర్గ పరిధిలోని లేఅవుట్లలో ఎక్కడా సరైన రహదారి సౌకర్యం లేక అష్టకష్టాలు పడి లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. చిన్నపాటి వర్షం పడినా ఇళ్ల ముందు నీరు నిలిచిపోతుండటంతో ఉండలేక.. వెళ్లలేక అవస్థలు పడుతున్నారు. కనీసం అడుగు తీసి వేసేందుకు వీలు లేక నరకయాతన అనుభవిస్తున్నారు.

సమస్యలతో సతమతం

★ నరసన్నపేట మండలానికి సంబంధించి 47 చోట్ల లేఅవుట్లు ఏర్పాటు చేశారు. పలు చోట్ల వీటిని గోర్జి మార్గాల్లో, గ్రామాలకు దూరంగా ఏర్పాటు చేశారు. ఉర్లాంలో 53 మందికి ఇళ్లు మంజూరు చేయగా ఇందులో 44 మంది పూర్తి స్థాయిలో ఇళ్ల నిర్మాణాలు చేసి నివాసం ఉంటున్నారు. చీకటి పడిన తరువాత అత్యవసరమైనా బయటకు రాలేకపోతున్నామని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జలుమూరులో రహదారి దుస్థితి

ఉర్లాం జగనన్న కాలనీలో ఇళ్ల ముందు గోతులు చూపుతున్న నివాసితులు

★ పోలాకి మండల పరిధిలో పోలాకి, తోటాడ, మగతపాడు, డీఎల్‌పురం, మబగాం, తలసముద్రం, దీర్ఘాశి దుర్గమ్మ కాలనీలో జగనన్న లేఅవుట్లు ఏర్పాటు చేశారు. ఇందులో మబగాం, మగతపాడు, తోటాడ లేఅవుట్లను రద్దు చేసినట్లు ప్రకటించారు. విద్యుత్తు సౌకర్యం తప్పించి మౌలిక వసతులు కల్పించలేదు.

★ జలుమూరు మండలంలో 30 లేఅవుట్లు మంజూరు చేశారు. చల్లవానిపేట, లింగలవలస మినహా మిగతా చోట్ల పరిస్థితి అధ్వానంగా ఉంది. జలుమూరులో 56 ఇళ్లు మంజూరైనప్పటికీ రహదారి సౌకర్యం లేక నిర్మాణాలు పూర్తి కాలేదు. కేవలం 5- 6 కుటుంబాలు మాత్రమే నివాసముంటున్నాయి.

★ సారవకోట మండలంలో 22 జగనన్న లేఅవుట్లు మంజూరు చేశారు. ఇందులో 12 చోట్ల నిర్మాణాలు చేపట్టారు. ఇక్కడా ఇదే పరిస్థితి నెలకొంది.

ప్రతిపాదనలు పంపుతాం

జగనన్న కాలనీ రహదారులతో పాటు మిగిలిన రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు. ఇందుకు సంబంధించి ప్రతిపాదనలు పంపుతాం. - సత్యంనాయుడు, డీఈఈ, పంచాయతీరాజ్

ఐతమ్ విద్యార్థులకు కేంద్రం ప్రోత్సాహం

ప్రశంసా పత్రాలు చూపుతున్న కళాశాల ప్రతినిధులు, విద్యార్థులు

టెక్కలి, న్యూస్‌టుడే: ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలను ప్రకటించింది. కళాశాల ఇంక్యుబేషన్ కేంద్రం ద్వారా తక్కువ ఖర్చుతో కూడిన ఆటోమేటెడ్ బ్యాటరీ ఛార్జింగ్ సిస్టం ఫర్ ఈ వెహికిల్స్ ప్రాజెక్టుకు విద్యార్థి కేటగిరీలో కేంద్రం నిధులు మంజూరు చేసింది. ఎంఎస్ఎంఈ ఐడియా హ్యాకథాన్ 4.0లో రూ.15 లక్షల నిధులు మంజూరు చేసినట్లు కళాశాల డీన్ డి.విష్ణుమూర్తి తెలిపారు. విద్యార్థులు ఈ ప్రాజెక్టును సమర్థంగా నడిపించాలని డైరెక్టర్ వి.వి.నాగేశ్వరరావు సూచించారు.

ఎట్టకేలకు మోక్షం

ఎల్ఎన్‌పేట, న్యూస్‌టుడే: మండలంలో ఏబీ రోడ్డు మోదుగువలస కూడలి నుంచి కొమ్మువలస, గొట్టిపల్లి గ్రామాలకు వెళ్లే బీటీ రహదారి నిర్మాణానికి రూ.1.80 కోట్లు మంజూరైనట్లు ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పేర్కొన్నారు. సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమానికి మోదుగువలస పునరావాస కాలనీకి వచ్చిన సమయంలో స్థానికులు ఆ రోడ్డు కోసం ఆయన వద్ద ప్రస్తావించారు. ఈ మేరకు నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే ప్రకటించారు.

గొట్టిపల్లి-కొమ్మువలస రహదారి

(c) eenadu

శ్రీకాకుళం

•శ్రీకాకుళం •ఆమదాలవలస •ఎచ్చెర్ల

నవ్యాంధ్ర నిర్మాణమే లక్ష్యం

అల్లినగరంలో కరపత్రాలు అందజేస్తున్న ఎంపీ కలిశెట్టి, డీసీఎంఎస్ అధ్యక్షుడు అవినాష్

ఎచ్చెర్ల, బూర్జ, గార (బందరువానిపేట), కలెక్టరేట్(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: నవ్యాంధ్ర నిర్మాణమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యేలు గొండు శంకర్, కూన రవికుమార్ అన్నారు. శుక్రవారం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ఎచ్చెర్ల మండలం అల్లినగరం, బూర్జ మండలంలోని అప్పలపేట పంచాయతీ, గార మండలం బందరువానిపేట, కె.మత్స్యలేశం, కళింగపట్నం గ్రామాల్లో నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలకు ఏడాది కాలంలో అమలు చేసిన పథకాలు, కార్యక్రమాలు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. డీసీఎంఎస్ అధ్యక్షుడు చౌదరి అవినాష్, తెదేపా మండలాధ్యక్షుడు మల్లేసు, కళింగ కార్పొరేషన్ డైరక్టర్ భువనేశ్వరరావు పాల్గొన్నారు. ● నగరంలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే దిశగా చర్యలు చేపడతామని చెప్పారు. కూటమి ప్రభుత్వ సుపరిపాలనపై ప్రజల్లో సానుకూల స్పందన ఉందని శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ తెదేపా ఉపాధ్యక్షుడు పీఎంజేబాబు తెలిపారు. నగరంలోని 213 బూత్ పరిధిలో ఇంటింటికీ వెళ్లి కరపత్రాలను శుక్రవారం పంపిణీ చేశారు. కార్యక్రమంలో డివిజన్ ఇన్‌ఛార్జి ఎ.రామారావు తదితరులు పాల్గొన్నారు.

అప్పలపేటలో పథకాలను వివరిస్తున్న ఎమ్మెల్యే రవికుమార్

బందరువానిపేటలో పర్యటిస్తున్న ఎమ్మెల్యే శంకర్

ట్రిపుల్ ఐటీ విద్యార్థుల స్వచ్ఛ ఆంధ్ర.. స్వర్ణ ఆంధ్ర

ఆర్జీయూకేటీ శ్రీకాకుళం క్యాంపస్ విద్యార్థులు స్వచ్ఛ ఆంధ్ర.. స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో శుక్రవారం పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించారు. ట్రిపుల్ ఐటీ ప్రధాన గేటుతోపాటు ప్రాంగణంలో వ్యర్థాలు తొలగించారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త ముకుందరావు, పీవోలు పాల్గొన్నారు. – న్యూస్‌టుడే, ఎచ్చెర్ల

తెరపై ఈనాడు

● కిన్నెర : 3బీహెచ్‌కే ● కీర్తన: జురాసిక్ వరల్డ్ రీబర్త్(మ్యాట్నీ, సెకండ్ షో), సోలో బోయ్(మార్నింగ్ షో, ఫస్ట్ షో) ● కీర్తిక : షో టైం ● మారుతి : మార్గాన్ ● ఎస్‌వీసీ (రామ లక్ష్మణ): కుబేరా ● సన్‌మార్క్స్: తమ్ముడు ● సూర్యమహల్: కన్నప్ప ● సరస్వతి: జురాసిక్ వరల్డ్ రీబర్త్ – న్యూస్‌టుడే, పాతబస్టాండ్

మేమున్నాం.. మీకు తోడుగా

(10 AM TO 1 PM) 9502198883 8008552704

?: శ్రీకాకుళం రోడ్డు రైల్వేస్టేషన్‌కు వెళ్లే రహదారి గోతులతో అధ్వానంగా ఉంది. - **బాలాజీ, స్థానికులు** ●: చర్యలు తీసుకుంటాం. - **ఉమామహేశ్వరావు, రైల్వేస్టేషన్ సూపరింటెండెంట్, శ్రీకాకుళం రోడ్డు**

?: బీఆర్ నగర్ భూములు 22ఏలో ఉండటంతో నిషేధిత భూములుగా చూపుతున్నాయి. - **సురేష్, స్థానికులు** ●: చర్యలు తీసుకుంటాం. - **రాంబాబు, తహసీల్దార్, ఆమదాలవలస** – న్యూస్‌టుడే, ఆమదాలవలస పట్టణం

?: పాలవలసలో నిర్మించిన శ్మశానవాటికని అభివృద్ధి చేయండి. - **కె.రమణమూర్తి, స్థానికుడు** ● పరిశీలించి అభివృద్ధికి కృషి చేస్తాం. - **రామారావు, ఈవోపీఆర్డీ** ?: నక్కలపేటలో పాత పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకుంది. - **డి.రామారావు, స్థానికులు** ● భవనాన్ని తొలగించేందుకు చర్యలు తీసుకుంటాం. – డి.బాలరాజు, ఎంఈవో – న్యూస్‌టుడే, సరుబుజ్జిలి

కలగదా కనువిప్పు..

నగరంలో కానరాని ప్లాస్టిక్ నిషేధం

న్యూస్‌టుడే, శ్రీకాకుళం నగరం

పర్యావరణం, జీవకోటి మనుగడకు హాని చేకూర్చే ప్లాస్టిక్ సంచులను నిషేధించాలని, ఆ దిశగా అన్ని పురపాలక సంఘాలు చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్నేళ్లుగా ఆదేశాలు జారీ చేస్తున్నా అధికారుల్లో చలనం కనిపించడం లేదు. నగరంలో ప్లాస్టిక్ చేతి సంచులు, గ్లాసులు, ఇతర ఉత్పత్తుల నిషేధానికి చిత్తశుద్ధితో కృషి చేయాల్సిన నగరపాలక సంస్థ అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడంలేదు. దీంతో నగరంలో ప్లాస్టిక్ నిషేధం ప్రకటనలకే పరిమితమవుతోంది.

యథావిధిగా వినియోగం

నగరపాలక సంస్థ అధికారుల ఉదాసీనత వైఖరితో నగరంలోని వ్యాపారులు, ప్రజలు ప్లాస్టిక్ చేతి సంచులను విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల సమయంలో మొక్కుబడిగా ఒకటి, రెండు రోజులు తనిఖీలు నిర్వహించడం, ఆయా సామగ్రి స్వాధీనం చేసుకోవడం, విక్రయదారులు, వ్యాపారులకు కొంత మేర అపరాధ రుసుం విధించి ఇకపై వినియోగిస్తే సహించేది లేదని హెచ్చరించి తరువాత ఆ విషయాన్ని విస్మరించడం పరిపాటిగా మారింది. నగరంలో గత పదేళ్లలో పలుమార్లు ప్లాస్టిక్ నిషేధం చేయడం, దాన్ని కౌన్సిల్ ఆమోదించడం, ప్రచారం పేరుతో కరపత్రాలు, ఫ్లెక్సీల కోసం రూ.లక్షలు ఖర్చు చేసినా ప్లాస్టిక్ నిషేధంలో ఆశించిన ఫలితాలు కానరావడం లేదు. వీరి ఉదాసీన వైఖరితోపాటు చేతి సంచుల స్థానంలో ప్రత్యామ్నాయంగా వినియోగించే పర్యావరణ రహిత సంచులు ధర ఎక్కువగా ఉండటంతో వ్యాపారులు తక్కువ ధర కలిగిన నిషేధిత ప్లాస్టిక్ సంచులే వినియోగిస్తున్నారు. ప్రజల్లో అవగాహన కరవై ఇళ్ల నుంచి పర్యావరణానికి హాని చేకూర్చని చేతి సంచులు మార్కెట్‌కు తీసుకువెళ్లడం లేదు. నగరంలో రోజూ వచ్చే 70 మెట్రిక్ టన్నుల వ్యర్థాల్లో 25 టన్నుల మేర ప్లాస్టిక్‌వే వస్తున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

అతిక్రమిస్తే చర్యలు తప్పవు

ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా నగరంలో నిషేధిత ప్లాస్టిక్ సంచులు, ఇతర ఉత్పత్తులను వినియోగించకూడదు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. నగరంలో తరచూ తనిఖీలు చేపట్టి వాటిని స్వాధీనం చేసుకోవడంతోపాటు అపరాధ రుసుం వసూలు చేస్తున్నాం. ఈ బాధ్యతలు ఆయా వార్డు సచివాలయ సిబ్బందికి అప్పగించాం. పర్యావరణ శ్రేయస్సు దృష్ట్యా వ్యాపారులు, ప్రజలు ప్లాస్టిక్ సంచులు, ఉత్పత్తులు ఉపయోగించకుండా నగరపాలక సంస్థకు సహకరించాలి. - **పి.వి.వి.డి. ప్రసాదరావు, నగరపాలక సంస్థ కమిషనర్**

శిక్షణ సద్వినియోగం చేసుకోవాలి

శ్రీకాకుళం నగరం: స్థానిక సంస్థల విధులు, నిధులు తదితర అంశాలపై ఇచ్చే శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని మహిళా ఎంపీపీ, జడ్పీటీసీ సభ్యులకు జడ్పీ సీఈవో ఎల్.ఎన్.వి.శ్రీధర్ రాజా సూచించారు. నగరంలోని పంచాయతీ రాజ్ వనరుల కేంద్రంలో శుక్రవారం 'మార్పు ద్వారా విజేతలు - మహిళా సాధికారతతో స్వపరిపాలన సాధ్యం'తోపాటు పలు అంశాలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. శిక్షకులు సుశీల, రామకృష్ణ పాల్గొన్నారు.

నిర్లక్ష్యం అల్లుకుంది

పొందూరు మండలం కింతలి పంచాయతీ తోలాపి గ్రామానికి వెళ్లే మార్గంలోని విద్యుత్తు స్తంభం పనికిరాని మొక్కలతో ప్రమాదకరంగా దర్శనమిస్తున్నాయి. మొక్కలు విద్యుత్తు తీగలకు అల్లుకోవడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి పనికిరాని మొక్కలు తొలగించాలని కోరుతున్నారు. ఈ విషయాన్ని విద్యుత్తుశాఖ ఏఈ సుధీర్‌తో ప్రస్తావించగా పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. – న్యూస్‌టుడే, పొందూరు/గ్రామీణం

జారి పడుతున్నా పట్టించుకోరా..!

ఆమదాలవలస పట్టణంలో రైల్వే అంతర్గత మార్గాన్ని లోతట్టు ప్రాంతంలో నిర్మించారు. ప్రస్తుతం ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో ఆ మార్గంలో నీరు నిల్వ ఉండి బురద, నాచు పడుతోంది. వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలు సంభవిస్తున్నాయని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యపై రైల్వేస్టేషన్ సూపరింటెండెంట్ ఉమామహేశ్వరరావు వద్ద ప్రస్తావించగా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరిస్తామని తెలిపారు. – న్యూస్‌టుడే, ఆమదాలవలస పట్టణం

నిత్యం వెలుగులు

సరుబుజ్జిలి మండలంలోని అమృతలింగానగరంలో ప్రధాన రహదారి పక్కనున్న విద్యుత్తు దీపాలు నిరంతరం వెలుగుతున్నాయి. విద్యుత్తు వృథా అవ్వడంతోపాటు దీపాలు త్వరగా పాడవుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. అధికారులు స్పందించి విద్యుత్తు దీపాలను సరిచేయాలని కోరుతున్నారు. ఈ విషయాన్ని సరుబుజ్జిలి విద్యుత్తు శాఖ ఏఈ మహేశ్వరరావు వద్ద ప్రస్తావించగా సిబ్బందిని పంపించి దీపాలు సరిచేయిస్తామన్నారు. – న్యూస్‌టుడే, సరుబుజ్జిలి

పూడిక తీశారు..

స్పందనకు వందనం

రామచంద్రాపురం సాగరం చెరువు నుంచి పంటపొలాలకు సాగునీరు వెళ్లేందుకు ఏర్పాటు చేసిన చింతబట్టిలో పనికిరాని మొక్కలు పెరిగిపోయాయి. ఈ సమస్యపై గతనెల 28న 'చింతబట్టి నిరుపయోగం' శీర్షికన 'ఈనాడు'లో ప్రచురితమైన కథనానికి ఉపాధి ఏపీవో లక్ష్మీనర్సమ్మ స్పందించారు. ఉపాధి పనులతో బట్టిలో పనికిరాని మొక్కలు తొలగించారు. – న్యూస్‌టుడే, ఆమదాలవలస గ్రామీణం

శుభ్రం చేశారు

లావేరు, న్యూస్‌టుడే: లావేరు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో పనికిరాని మొక్కలు, ముళ్లపొదలు పెరిగి అడవిని తలపించడంపై ఈనెల 1న 'తుప్పల్లో ఆరోగ్య కేంద్రం' శీర్షికన 'ఈనాడు'లో ప్రచురితమైన కథనానికి పీహెచ్‌సీ వైద్యులు స్పందించారు. శుక్రవారం పీహెచ్‌సీ ఆవరణలో పేరుకుపోయిన ముళ్ల పొదలు, పనికిరాని మొక్కలను తొలగించి శుభ్రం చేశారు.

కొమ్మ తొలగింపు.. లావేరు, న్యూస్‌టుడే: ఇటీవల వీచిన ఈదురుగాలులకు లావేరు మండల కేంద్రానికి వెళ్లే ప్రధాన రహదారిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సమీపంలో విద్యుత్తు స్తంభంపై చెట్టు కొమ్మ విరిగి పడింది. దీనిపై ఈనెల 4న 'పడితే ప్రమాదమే' శీర్షికన 'ఈనాడు'లో ప్రచురితమైన కథనానికి విద్యుత్తుశాఖ ఏఈ అప్పన్న స్పందించారు. సిబ్బందితో శుక్రవారం స్తంభంపై ఉన్న చెట్టు కొమ్మను తొలగించారు.

మహనీయుల అడుగుజాడలు ఆదర్శనీయం

మహనీయుల అడుగుజాడలు ఆదర్శనీయమని వక్తలు పేర్కొన్నారు. నగరంలోని జిల్లా బార్ అసోసియేషన్ కార్యాలయంలో శుక్రవారం స్వామి వివేకానంద వర్ధంతి, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు తంగి శివప్రసాదరావు, ప్రధాన కార్యదర్శి పిట్టా దామోదరరావు, న్యాయవాదులు పాల్గొన్నారు. - న్యూస్‌టుడే, పాతబస్టాండ్, గార

అల్లూరికి ఘన నివాళి

శ్రీకాకుళం: అల్లూరి చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న ఎస్పీ మహేశ్వరరెడ్డి

శ్రీకాకుళం నేరవార్తావిభాగం, గార, కలెక్టరేట్, శ్రీకాకుళం నగరం, రణస్థలం, బూర్జ, న్యూస్‌టుడే: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు నేటి తరానికి ఆదర్శప్రాయుడని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి కొనియాడారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం అల్లూరి జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. అదనపు ఎస్పీ కేవీ రమణ, డీఎస్పీ శేషాద్రి, ఏవో గోపీనాథ్, సీఐ దేవుళ్లు శ్రీనివాసరావు, శ్రీను, ఆర్ఐ నర్సింగరావు పాల్గొన్నారు. ● గార మండలంలోని బుద్ధా పాఠశాలలో అల్లూరి జయంతి నిర్వహించారు. కె.మత్స్యలేశం సర్పంచి లలిత పాల్గొన్నారు. ● శ్రీకాకుళం నగరం నీలమ్మకాలనీలోని అల్లూరి విగ్రహానికి ఎమ్మెల్యే శంకర్ నివాళులర్పించారు. ● నారువలో మాజీ సర్పంచి రామకృష్ణ అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ● బూర్జ మండలంలోని ఓవీపేటలో సర్పంచి మెట్ట అమ్మాజమ్మ అధ్యక్షతన మండల ఉపాధ్యక్షుడు బి.సూర్యారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. విశ్రాంత ఉప విద్యాశాఖ అధికారి ఐ.వెంకటరావు పాల్గొన్నారు.

అభివృద్ధే ధ్యేయంగా పని చేద్దాం

మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఈశ్వరరావు

రణస్థలం, న్యూస్‌టుడే: నియోజకవర్గం అభివృద్ధే ధ్యేయంగా అధికారులు పనిచేయాలని ఎమ్మెల్యే నడుకుదటి ఈశ్వరరావు అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద నియోజకవర్గంలోని అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆశయాలను నిజం చేయాలన్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలనే వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ 2047 కార్యక్రమాలు రూపొందించారన్నారు. ప్రతి మండలం, నియోజకవర్గానికి ఒక విజన్ డాక్యుమెంట్ రూపొందించాలని, అందుకు అధికారులందరి భాగస్వామ్యం ఉండాలన్నారు. ఏ రంగంలో ఏయే అభివృద్ధి కార్యక్రమాలు రూపొందించాలో సూచించాలన్నారు. ఇందుకు ఒక బృందం ఏర్పాటు చేశామని, వారికి అన్ని విధాలా సహకరించాలని కోరారు. పేదరిక నిర్మూలనకు ముఖ్యమంత్రి చంద్రబాబు పీ4 విధానాన్ని ప్రవేశపెట్టారని, దీనిని అమలు చేసే బాధ్యత మనందరిపైనా ఉందన్నారు. విజన్ డాక్యుమెంట్ నియోజకవర్గ ప్రత్యేకాధికారి సుగుణాకరరావు, నాలుగు మండలాల ఎంపీడీవోలు, తహసీల్దార్లు, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. ● ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్‌లో ఎమ్మెల్యే ఈశ్వరరావు స్థానిక మండల పరిషత్తు కార్యాలయంలో పాల్గొన్నారు.

క్రియాశీల సభ్యులే పార్టీకి బలం

బూర్జ, న్యూస్‌టుడే: క్రియాశీల సభ్యులే పార్టీ బలోపేతానికి కారణమని ఎమ్మెల్యే, పీయూసీ ఛైర్మన్ కూన రవికుమార్ అన్నారు. కొల్లివలసలో శుక్రవారం కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రానున్న సంస్థాగత ఎన్నికల్లో విజయ ఢంకా మోగించాలన్నారు. నియోజకవర్గ పరిశీలకుడు వజ్జ బాబూరావు, మాజీ ఎమ్మెల్సీ విశ్వప్రసాదరావు, మార్క్‌ఫెడ్ డైరెక్టరు రామకృష్ణ, మండలాధ్యక్షుడు సీతారాంబాబు డొంకలపర్తకు చెందిన ఈత క్రీడాకారుడు బలగ గణేష్‌ను సత్కరించారు.

లేబర్‌కోడ్‌లు రద్దు చేయండి

పైడిభీమవరంలో మాట్లాడుతున్న సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు అమ్మన్నాయుడు

శ్రీకాకుళం నగరం, రణస్థలం, లావేరు, న్యూస్‌టుడే: కార్మిక హక్కులు కాలరాసే లేబర్‌కోడ్‌లను రద్దు చేయాలని 9న నిర్వహించే అఖిలభారత సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు అమ్మన్నాయుడు అన్నారు. శుక్రవారం పైడిభీమవరం రెడ్డీస్ పరిశ్రమ వద్ద కార్మికులతో గేటు మీటింగ్ నిర్వహించారు. ● లావేరులో స్కీం వర్కర్స్‌కు ఉద్యోగ భద్రత కల్పించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రమణ, ఉపాధ్యక్షురాలు బి.ఉత్తర డిమాండ్ చేశారు. ● శ్రీకాకుళం నగరంలో మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (సీఐటీయూ అనుబంధం) జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.బలరాం ర్యాలీ చేపట్టారు.

కొబ్బరిలో అధిక దిగుబడులు సాధించాలి

రణస్థలం: కొబ్బరిలో అధిక దిగుబడులు సాధించాలని కోయంబత్తూరుకు చెందిన కొబ్బరి అభివృద్ధి బోర్డు డైరెక్టరు అర్వాజ్, డిప్యూటీ డైరక్టరు జయనాథ్ అన్నారు. శుక్రవారం అక్కయ్యపాలెం, మెంటాడల్లో కొబ్బరి పునరుద్ధరణ పథకం కింద వేసిన తోటలు పరిశీలించారు.

తెలగ సామాజిక వర్గాన్ని బీసీల్లో చేర్చాలని డిమాండ్

లావేరు: రాష్ట్రంలోని తెలగ సామాజిక వర్గాన్ని బీసీల్లో చేర్చాలని ఉత్తరాంధ్ర తెలగ సంక్షేమ సంఘం ఉద్యమ నేత పి.వెంకటరామారావు డిమాండ్ చేశారు. శుక్రవారం లావేరులోని వంగవీటి మోహనరంగా జయంతి వేడుకలు నిర్వహించి ఆయన విగ్రహానికి నివాళులర్పించారు.

పోలీసు తనిఖీలు.. శ్రీకాకుళం అర్బన్, పొందూరు/గ్రామీణం: చౌదరి సత్యనారాయణ కాలనీలో రెండో పట్టణ సీఐ ఈశ్వరరావు ఆధ్వర్యంలో శుక్రవారం కార్డన్‌సెర్చ్ చేపట్టారు. పొందూరులో ఎస్సై సత్యనారాయణ ఆధ్వర్యంలో దస్త్రాలు లేని ఒక ఆటోను సీజ్ చేశారు.

సంతోషిమాతకు అన్నాభిషేకం

పాత శ్రీకాకుళంలోని సంతోషిమాత దేవస్థానంలో అమ్మవారి జయంత్యుత్సవాల్లో భాగంగా అన్నాభిషేకం జరిపారు. అర్చకులు మోదుకూరి కిరణ్ శర్మ నిర్వహణలో 11 మంది వేద పండితులు ప్రత్యేక పూజలు చేశారు. ఈవో సుకన్య పాల్గొన్నారు. – న్యూస్‌టుడే, శ్రీకాకుళం సాంస్కృతికం

జై జగన్నాథ్..

శ్రీకాకుళం సాంస్కృతికం, ఆమదాలవలస గ్రామీణం, న్యూస్‌టుడే: శ్రీకాకుళం నగరంలోని పలు ప్రాంతాల్లో నిర్వహిస్తున్న జగన్నాథస్వామి రథోత్సవంలో భాగంగా శుక్రవారం స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. మొండేటి వీధిలోని శిర్డీ సాయి మందిరంలో స్వామిని పరశురామావతారంలో, ఇల్లీసుపురంలోని గుండిచా మందిరం, గుజరాతీపేటలోని ఇంద్రద్యుమ్నంలో ప్రత్యేక పూజలు చేశారు. ● దూసి, వంజంగి, ఆమదాలవలస పట్టణంలో లక్ష్మీనారాయణ స్వామి, రమాసత్యనారాయణస్వామి, వెంకటేశ్వరస్వామి ఆలయాల్లో శుక్రవారం జగన్నాథస్వామికి భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు.

సామూహిక కుంకుమ పూజలు

శ్రీకాకుళం సాంస్కృతికం: వారాహి అమ్మవారి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా బలగ బాలత్రిపుర కాలభైరవాలయంలో మహిళలు సామూహిక కుంకుమ పూజలు చేశారు. ● మొండేటి వీధిలోని శిర్డీసాయి మందిరంలో జరిగిన వారాహీ అమ్మవారి ఉత్సవాలు మహాపూర్ణాహుతి పూజలతో ముగిశాయని అభివృద్ధి కమిటీ ప్రతినిధి వెంకటేశ్వరరావు తెలిపారు.

వైభవంగా ఆలయ వార్షికోత్సవం

బూర్జ: కొల్లివలసలో ఏర్పాటు చేసిన అభయాంజనేయస్వామి ఆలయ నాల్గో వార్షికోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేపట్టారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు అన్నసమారాధన ఏర్పాటు చేశారు.

వైద్య ఆరోగ్యశాఖాధికారికి సత్కారం

డీఎంహెచ్‌వో అనితను సత్కరిస్తున్న నాయకులు

శ్రీకాకుళం నగరం, న్యూస్‌టుడే: జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి కె.అనితను జిల్లా గ్రామ, వార్డు సచివాలయ ఆరోగ్య కార్యదర్శుల సమాఖ్య నాయకులు శుక్రవారం సత్కరించారు. బదిలీ ప్రక్రియ సజావుగా జరిపినందుకు డీఎంహెచ్‌వో కార్యాలయంలో ఆమెను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. సమాఖ్య నాయకులు ప్రభావతి, వెంకటలక్ష్మి, పద్మప్రియ, ధనలక్ష్మి, యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు.

పరుపుల పంపిణీ

లావేరు, న్యూస్‌టుడే: లావేరు మండలం మురపాక కేజీబీవీ చదువుతున్న 280 మంది విద్యార్థినులకు ప్రత్యేకాధికారిణి బి.సుధ, ఉప ఛైర్మన్ కె.అప్పలరాజు శుక్రవారం పరుపులు అందించారు.

భైరిదేశిగెడ్డ పనులు ప్రారంభం

శాలిహుండం పంచాయతీ తంగుళ్లపేట వద్ద భైరిదేశిగెడ్డ అభివృద్ధి పనులు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఖరీఫ్‌లో శివారు ఆయకట్టుకు సాగునీరు సమస్యలు తలెత్తకుండా రైతులు ఎమ్మెల్యే గొండు శంకర్‌ను కోరగా.. ఆయన స్పందించి చర్యలు చేపట్టారు. శాలిహుండం సర్పంచి ఆదినారాయణ, నీటి సంఘం అధ్యక్షుడు పరమేష్ పాల్గొన్నారు. - న్యూస్‌టుడే, గార

సింగయ్యపై వ్యాఖ్యలు హేయం

శ్రీకాకుళం అర్బన్, న్యూస్‌టుడే: పల్నాడు జిల్లాలో వైకాపా అధ్యక్షుడు జగన్ పర్యటనలో జరిగిన అపశ్రుతి కారణంగా మృతి చెందిన సింగయ్యను అవమానపరిచే రీతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలు చేశారంటూ వైకాపా ఎస్సీ విభాగం ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. పార్టీ ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు ముంజేటి కృష్ణ ఆధ్వర్యంలో పలువురు నాయకులు శ్రీకాకుళం ఒకటో పట్టణ ఎస్సై హరికృష్ణకు ఫిర్యాదు పత్రం అందజేశారు.

NOTICE

IN THE COURT OF THE I ADDL CIVIL JUDGE(JUNIOR DIVISION):GUNTUR
I.A. No. 410 /2024 in O.S.No. 1019 / 2020

Between:
Vipputuri Naveen ...Petitioner/Plaintiff
And
Nallabati Jyotshna Sruthi. ...Respondent/Defendant

To,
Nallabati Jyotshna Sruthi,D/o.Late Veeresas Lingam, Working as Secondary grade teacher, R/o.MPP School, Gollapet, Ranastalam(Md),Srikakulam Dist.

పైనెంబరు దావాలోని ఐ.ఏలో రెస్పాండెంట్ అయిన మీకు నోటీసు నిమిత్తం పేపరు పబ్లికేషన్ ద్వారా తెలియజేయమని కోర్టు వారు ఉత్తర్వులు ఇచ్చియున్నారు. కావున పైనఉదహరించిన రెస్పాండెంటు ది.24-07-2025న ఉ॥గం॥10-30ని॥లకు పై కోర్టు వారి ఎదుట హాజరై మీకు గల ఆక్షేపణలు తెలుపుకొనవలసినది. లేని యెడల మీ పరోక్షమున తీర్మానించబడును.

యడ్లపల్లి హరిహర రాయలు,
పిటీషనరు/వాది తరపు అడ్వకేట్, గుంటూరు, సెల్: 9394158099

భారతీయ స్టేట్ బ్యాంక్ - పొందూరు బ్రాంచ్

బంగారు నగలు వేలం ప్రకటన

ఇందుమూలంగా యావన్మందికి తెలియజేయునది ఏమనగా ఈ దిగువ కనబరచిన వ్యక్తి మా బ్యాంకు నందు బంగారు నగలు తాకట్టు పెట్టి తీసుకున్న ఋణంను సకాలంలో తిరిగి చెల్లించలేదు. కావున తేది 08-07-2025 మంగళవారం సాయంత్రం 4గం॥లకు బ్యాంకు ఆవరణలో బహిరంగ వేలం వేయబడును. కావున ఈ ప్రకటన నిమిత్తం అయిన ఖర్చును ఖాతాదారుడే భరించవలెను. వేలంలో పాల్గొనదలచిన వారు రూ.10,000/- ధరావత్తు సొమ్ము చెల్లించవలెను. వేలం పాడిన వారు వెంటనే పూర్తి సొమ్ము చెల్లించి నగలను స్వాధీనం చేసుకొనవలెను. వేలంలో బంగారు నగలు ఎలా ఉన్నవి అలా అనే షరతుపై నిర్వహించబడును. వేలందారులు చిరునామా నిర్ధారించు ఆధార్ కార్డు, రేషన్ కార్డు లేదా పాన్ కార్డును జతపరచవలెను. ఒకసారి వేలం పూర్తి అయిన తర్వాత నగల నాణ్యత, బరువులకు సంబంధించిన ఏ విధమైన ఫిర్యాదులు బ్యాంకు అనుమతించదు. బకాయి నోటీసు అందనివారు లేక తిరస్కరించిన వారు ఈ ప్రకటనను ఆఖరి నోటీసుగా భావించి వేలం తేదీలోపుగా సొమ్ము చెల్లించగలరు. ఎటువంటి కారణములు తెలుపకనే వేలం వాయిదా వేయుటకు, నిలుపుదల చేయుటకు బ్యాంకు వారికి సర్వహక్కులు కలవు. ఇతర వివరములకు బ్యాంక్ మేనేజర్ గారిని సంప్రదించగలరు.

క్రమ సంఖ్య	ఖాతానెంబర్	చిరునామా	బంగారం బరువు గ్రాం	తీసుకున్న ఋణం	చెల్లించవలసిన ఋణము (వడ్డీతో)
1.	40862005250	సబ్బి రాజు S/o. సూర్యనారాయణ లేట్ తండ్యాం గ్రామం పొందూరు మండలం, శ్రీకాకుళం జిల్లా	11.63 గ్రాములు	25,000/-	36,430

★ షరతులకు లోబడి, పత్రికా ప్రకటనల చార్జీలు అదనం.

సం/- బ్రాంచ్ మేనేజర్, SBI, పొందూరు, 9515961779

బాధితులకు రెడ్‌క్రాస్ సాయం

శ్రీకాకుళం నగరం, న్యూస్‌టుడే: దమ్మలవీధిలో అగ్ని ప్రమాదంలో నష్టపోయిన కుటుంబానికి జిల్లా రెడ్‌క్రాస్ తరఫున విపత్తు సహాయ సామగ్రి కిట్ అందజేశారు. సిబ్బంది బాధితుల ఇంటికి శుక్రవారం వెళ్లి సాయం చేశారు.

నిరాశ్రయులకు అన్నదానం

శ్రీకాకుళం సాంస్కృతికం: లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు పొన్నాడ రవికుమార్ పుట్టిన రోజు సందర్భంగా గొంటి వీధిలో నిరాశ్రయులకు, డేఅండ్ నైట్ కూడలి, పాతబస్టాండ్ పరిసర ప్రాంతాల్లో అన్నదానం నిర్వహించారు. క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ అధ్యక్షురాలు పైడి సింధూర, వేణుగోపాల్, క్లబ్ కార్యదర్శి రామ్‌గోపాల్, శివతేజ, రవికుమార్ పాల్గొన్నారు.

జూదరుల అరెస్టు

ఆమదాలవలస పట్టణం, సరుబుజ్జిలి, న్యూస్‌టుడే: మెట్టక్కివలసలోని జూద శిబిరంపై శుక్రవారం సాయంత్రం దాడి చేసి ఏడుగురిని అరెస్టు చేసినట్లు ఎస్సై బాలరాజు తెలిపారు. ● కొత్తకోటకు చెందిన నలుగురు జూదరులపై కేసు నమోదు చేసినట్లు సరుబుజ్జిలి ఎస్సై హైమావతి తెలిపారు.

గ్రామాల్లో పరిశీలన.. బూర్జ: కొరగాం, తమ్మినాయుడుపేట పంచాయతీలోని గ్రామాల్లో స్వచ్ఛ సర్వేక్షణ గ్రామీణ బృంద సభ్యులు శుక్రవారం పరిశీలించారు. ప్రభుత్వ కార్యాలయాలు, బడులు, ఆలయ సముదాయాల వద్ద పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నట్లు ప్రత్యేక పరిశీలకులు పుణ్యశ్రీ తెలిపారు.

అద్దె భవనాల్లో చిన్న బడులు

ఇబ్బంది పడుతున్న చిన్నారులు

న్యూస్‌టుడే, ఆమదాలవలస గ్రామీణం

ఆమదాలవలస మండలం దూసిపేట గ్రామంలో రేకుల షెడ్డులో అంగన్‌వాడీ కేంద్రం

చిన్నారులకు ఆటలు పాటలు నేర్పించి ఒత్తిడి లేని చదువు చెప్పాలనే ఉద్దేశంతో ఏర్పాటైన గ్రామాల్లో ఏర్పాటైన అంగన్‌వాడీ కేంద్రాలు ఆమదాలవలస నియోజకవర్గంలో అవస్థల నడుమ కొనసాగుతున్నాయి. ఇక్కడ ఈ కేంద్రాలకు సొంత భవనాలు లేవు. అద్దె గదుల్లో అసౌకర్యాలతో బాలలు, బాలింతలు, గర్భిణులు ఇబ్బందులు పడుతున్నారు.

గాలి, వెలుతురు రాదు

ఆమదాలవలస, సరుబుజ్జిలి, పొందూరు బూర్జ మండలాల్లో మొత్తం ప్రధాన, మినీ అంగన్‌వాడీ కేంద్రాలు 348 ఉన్నాయి. వీటిలో 77 మాత్రమే సొంత భవనాల్లో నడుస్తున్నాయి. మిగిలిన కేంద్రాలు అద్దె, ప్రభుత్వ పాఠశాలల్లోని ఖాళీ గదుల్లో నిర్వహిస్తున్నారు. కొన్ని చోట్ల గాలి, వెలుతురు లేని గదుల్లో చిన్నారులు ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారు. పోషకాహారం తినేందుకు అవస్థలు తప్పడం లేదు. కేంద్రాలకు వచ్చేందుకు ఇబ్బంది పడుతున్నామని గర్భిణులు, బాలింతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ● 'ప్రతి నెలా అంగన్‌వాడీ కేంద్రాలు పరిశీలించి సమస్యలు పరిష్కరిస్తున్నాం. శిథిలమైన గదుల్లో కేంద్రాలు నిర్వహించొద్దని చెప్పాం. మంచి భవనాలు అద్దెకు తీసుకోవాలని సూచించాం. సొంతవి నిర్మించేందుకు కృషి చేస్తున్నాం' అని ఆమదాలవలస, పొందూరు, సరుబుజ్జిలి, బూర్జ మండలాల ఐసీడీఎస్ పీవోలు నాగమణి, గీత తెలిపారు.

నియోజకవర్గంలో అంగన్‌వాడీ కేంద్రాల వివరాలు

మండలం	మొత్తం భవనాలు	సొంతవి	అద్దెవి	ప్రభుత్వ నిర్మాణాలు	పిల్లలు	గర్భిణులు	బాలింతలు
ఆమదాలవలస	118	11	63	44	3228	391	333
సరుబుజ్జిలి	67	14	22	31	1050	117	132
పొందూరు	83	16	44	23	2712	131	314
బూర్జ	80	19	33	28	1551	145	124

బావమరుదులు - వారి భార్యలు
కిరణ్ - స్వాతి
Software Engineer, HYD
సందీప్ - ఆశ్రిత
Software Engineer, HYD

మామయ్య - అత్తయ్య
బుడ్డెపు శ్రీరామమూర్తి - నాగరత్నం
బిజినెస్, పొందూరు

మేనల్లుళ్లు/మేనకోడళ్లు:
ధన్యశ్రీ, జ్ఞాన్విక, మణికంఠ కార్తిక్

ట్రిప్లికేన్ పార్థసారథి ఆలయంలోని నరసింహస్వామి బ్రహోత్సవాలు శుక్రవారం ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్వామివారి ఊరేగింపు ఘనంగా నిర్వహించారు.

ఏడాదిలో ప్రభుత్వ ఉద్యోగాలకు 17,702 మంది ఎంపిక: టీఎన్‌పీఎస్సీ

ఆర్కేనగర్, న్యూస్‌టుడే: గత ఏడాదిలో పోటీ పరీక్షలు నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లోని వివిధ ఉద్యోగాలకు ఇప్పటివరకు 17,702మందిని ఎంపిక చేసినట్టు టీఎన్‌పీఎస్సీ ప్రకటించింది. 2024 జూన్ నుంచి 2025 జూన్ వరకు 17,702మంది పలు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యారని పేర్కొంది. 2026 జనవరి వరకు నిర్దేశించిన లక్ష్యాన్ని ఎంపిక కమిటీ షెడ్యూల్ కంటే ఏడునెలల ముందుగానే సాధించిందని, ఇంకా అదనంగా 2,500 ఖాళీ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టినట్టు తెలిపింది.

294మంది ఉపాధ్యాయులకు ఉద్యోగోన్నతి

ఆర్కేనగర్, న్యూస్‌టుడే: రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరంలో ఉపాధ్యాయుల సాధారణ బదిలీల కౌన్సెలింగ్ గురువారం జరిగింది. ఇందులో 153మంది మహోన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు, 42మంది ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు కోరుకున్న జిల్లాలకు బదిలీలు పొందారు. అదేవిధంగా శుక్రవారం జరిగిన కౌన్సెలింగ్‌లో ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయులు 294మంది మహోన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులుగా ఉద్యోగోన్నతి పొందినట్టు విద్యాశాఖ పేర్కొంది.

ఈనాడు తమిళనాడు

శనివారం జులై 5, 2025

పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం తగదు

హైకోర్టు

ప్యారిస్, న్యూస్‌టుడే: పోలీసులు తాము చెప్పిందే చట్టం అన్నట్లు వ్యవహరించేందుకు ఇది పోలీసుల రాజ్యమా అని మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వం పోలీసులకు సహకరించడం దురదృష్టమని తెలిపింది. లైంగిక వేధింపుల కేసుకు సంబంధించి కోర్టులో వాంగ్మూలం నమోదు చేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని బాధిత మహిళ మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్‌ను గురువారం న్యాయమూర్తి జస్టిస్ వేల్‌మురుగన్ విచారణ జరిపారు. వాంగ్మూలం నమోదు చేయాల్సిన సైదాపేట మేజిస్ట్రేట్ హాజరవ్వాలని ఉత్తర్వులు ఇవ్వగా సాయంత్రం 4 గంటల సమయంలో వచ్చారు. బాధిత మహిళ వాంగ్మూలం ఎందుకు నమోదు చేయలేదని, ఇబ్బంది ఏముందని జస్టిస్ వేల్‌మురుగన్ ప్రశ్నించారు. సమన్లు జారీ చేసినా పోలీసులు వెనక్కి ఇచ్చినట్లు మేజిస్ట్రేట్ జవాబిచ్చారు. మోసానికి కోర్టును కూడా భాగస్వాములు చేస్తున్నారని పోలీసుశాఖ తీరును ఖండించారు. మానసిక ఆవేదనతో వచ్చే బాధితులతో పోలీసులు నీచంగా ప్రవర్తిస్తున్నారని తెలిపారు. అలాంటి పోలీసు అధికారిని సస్పెండ్ చేయాలని ఉత్తర్వులు ఇస్తారని హెచ్చరించారు. వాంగ్మూలం నమోదుకు బాధిత మహిళను సైదాపేట మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలని పోలీసులకు ఉత్తర్వులు ఇచ్చారు.

అవయవమార్పిడికి మరిన్ని అవకాశాలు

రాష్ట్రంలో పెరుగుతున్న దాతలు, గ్రహీతల సంఖ్య

శస్త్రచికిత్స ఖర్చు తగ్గే మార్గాలున్నాయన్న నిపుణులు

రాష్ట్రంలో చాలామందికి అవయవాల మార్పిడి అవసరమవుతోంది. పెద్దఎత్తున పేర్లు నమోదు చేసుకుంటున్న పరిస్థితులున్నాయి. ఇందుకు పేదల కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చుచేస్తోంది. మరోవైపు ప్రైవేటు ఆసుపత్రుల్లో ఒక్కో అవయవమార్పిడికి రూ.అరకోటి వరకు అవుతోంది. ఈ ఖర్చును తగ్గించుకునే మార్గాలూ ఉన్నాయంటున్నారు అవయవమార్పిడి శస్త్రచికిత్స నిపుణులు.

ఈనాడు-చెన్నై

ఉత్తమ పద్ధతుల ద్వారా అవయవమార్పిడి శస్త్రచికిత్సలకు అయ్యే ఖర్చును భారీగా తగ్గించవచ్చని ఈ విభాగాల ప్రముఖ వైద్యులు పుష్పనారాయణ్, వైద్య అభిప్రాయపడుతున్నారు. ఇందుకోసం పలు ప్రక్రియలు పాటించాలని సూచిస్తున్నారు. అవయవమార్పిడి చేయాల్సిన రోగికి ఇన్ఫెక్షన్ సోకకుండా జాగ్రత్త తీసుకోవడంతో పాటు 20రోజుల పాటూ సరైన పోషకాలు అందించాలన్నారు. ఆసుపత్రి నర్సులకు సరైన శిక్షణ ఇచ్చి వారి పర్యవేక్షణలో రోగులకు ఇంట్లోనే చికిత్సలు అందించాలని చెబుతున్నారు. ఇలా రెండునెలల ఆసుపత్రి ఛార్జీల్ని రూ.3 లక్షల వరకు తగ్గించవచ్చని తెలిపారు. పేదలతో పాటు ఇతర రాష్ట్రవాసులకూ అవయవమార్పిడి శస్త్రచికిత్సల భారం తగ్గేలా.. ముఖ్యమంత్రి ఆరోగ్య బీమా పథకాన్ని విస్తృతం చేయాలని సూచించారు. తద్వారా ఎక్కువమంది మార్పిడికి ఆసక్తి చూపుతారని, ఫలితంగా తలసరి ఖర్చు తగ్గుతుందని వివరించారు. ఇలా మొత్తంగా ఒక్కో రోగిపై రూ.13 లక్షల భారం తగ్గించవచ్చని వివరించారు. ప్రజలకు ఉపశమనం కలగడంతో పాటు ప్రభుత్వానికీ డబ్బు ఆదా అవుతుందన్నారు.

నష్టం తగ్గాలి

వివిధ ఆసుపత్రుల్లో అవయవాల శస్త్రచికిత్సల నేపథ్యంగా అవయవాల సేకరణ, అమరిక పెద్ద ఖర్చుతో కూడుకుని ఉందని వైద్యులు అభిప్రాయపడ్డారు. అవయవాల్ని సేకరిస్తున్నా.. అవి సంబంధిత రోగికి సరిపోతుందా లేదా అనేది తేల్చేందుకు చాలారకాల పరీక్షలు చేస్తున్నారని చెప్పారు. ఇందులో చాలా అవయవాల్ని తిరస్కరిస్తున్నారని, ఈ పరిస్థితులు తగ్గేలా పరిశోధనలు చేయాల్సిన అవసరముందని వివరించారు. మరోవైపు అవయవాలను అమర్చిన రోగుల్లో సైతం పలు సందర్భాలు అవి తిరస్కరణకు గురవుతున్నాయని.. ఫలితంగా తిరిగి కొత్త అవయవాల్ని అమర్చేందుకు ఖర్చు పెరుగుతోందని తెలిపారు. ఈ రెండు కోణాల్లో మార్పులను ప్రభుత్వం, పరిశోధకులు ప్రక్షాళన చేస్తే వ్యయం భారీగా తగ్గుతుందని, అధికశాతం మందికి శస్త్రచికిత్సలకు అవకాశం కల్పించడం ద్వారా ఎక్కువ మంది లబ్ధిపొందుతారని వెల్లడిస్తున్నారు.

కావాల్సిన అవయవం	వేచి ఉన్నవారు
కిడ్నీ	7,285
కాలేయం	522
గుండె	82
ఊపిరితిత్తులు	66
క్లోమం	6
పేగు	5

నాలుగింటి కోసం 95శాతం ఖర్చు

తమిళనాడులో ఈ ఏడాది మార్చి వరకు ఏకంగా 16,777 మంది రోగులకు అవయవాల మార్పిడికి సంబంధించిన అనుమతులు జారీ చేశారు. వారికి శస్త్రచికిత్సల కోసం ప్రభుత్వం రూ.1,421.25 కోట్లు ఖర్చుచేసింది. ఇందులో కాలేయం, కాంక్లియర్ ఇంప్లాంటేషన్, బోన్‌మ్యారో, రెనాల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం అత్యధికంగా 95.36శాతం నిధులు ఖర్చు చేసింది. మిగిలిన అవయవాలకోసం కేవలం 5శాతం కూడా ఖర్చుచేయలేదు.

కిడ్నీలు ఎక్కడున్నాయి?

రాష్ట్రంలో అవయవదానాలు బాగా పెరిగాయని ఆరోగ్యశాఖ చెబుతోంది. ప్రత్యేకించి జీవించి ఉన్నవారు చేసే అవయవదానాలు సైతం పెరుగుతున్నాయి. ఈ సంఖ్య 2015తో పోల్చితే 3 రెట్లు పెరిగినట్లు నివేదికలున్నాయి. బాగా ఖర్చయ్యే శస్త్రచికిత్సలు సైతం ప్రభుత్వం చేపడుతోంది. చెన్నై రాజీవ్‌గాంధీ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, ఎగ్మూర్ ఐసీహెచ్‌లో బోన్‌మ్యారో మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నారు. తలసేమియా, సికిల్‌సెల్ వ్యాధులతో బాధపడుతున్న 8 మందికి ఈ తరహా మార్పిడి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 13 ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవయవమార్పిడి శస్త్రచికిత్సలు చేస్తున్నారు. మరోవైపు బ్రెయిన్‌డెడ్ వ్యక్తుల నుంచి అవయవాల్ని సేకరించేందుకు 35 ప్రభుత్వ ఆసుపత్రుల్ని సిద్ధం చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు కలిపి 189 ఆసుపత్రులు అవయవమార్పిడి శస్త్రచికిత్సలు చేస్తున్నాయి. ప్రధానంగా కిడ్నీ అవసరమున్నవారు విపరీతంగా పెరుగుతున్నారు. గుండె, కాలేయం, ఊపిరితిత్తులు, క్లోమం, చిన్నపేగులు, చర్మం, ఎముక, చేయి, కళ్లను సైతం మార్పిడి చేశారు. ఈ ఏడాది మార్చి దాకా 12,480 అవయవాల మార్పిడి చేసినట్లు ఆరోగ్యశాఖ వెల్లడిస్తోంది.

రికార్డు సమయంలో..

కోయంబత్తూరుకు చెందిన 44ఏళ్ల ఓ వ్యక్తి రాష్ట్ర చరిత్రలో అత్యంత తక్కువ సమయంలో కిడ్నీ మార్పిడి చేయించుకున్నారు. ఇండియన్ ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ అసోసియేట్స్(ఐఓఆర్‌టీఏ) ద్వారా ఏప్రిల్ 25న నమోదు చేసుకోగా జూన్ తొలివారంలోనే కిడ్నీ దొరికింది. కోయంబత్తూరు ఫిమ్స్ ఆసుపత్రిలో మార్పిడిచేశారు.

చేతులు కోల్పోయిన యువకుడికి..

ప్లస్2లో మంచి మార్కులు సాధించిన కృష్ణగిరివాసి కీర్తివర్మకు కొత్త జీవితం రాబోతోంది. 3ఏళ్ల వయసులో పౌల్ట్రీ పరిశ్రమలో విద్యుదాఘాతంతో రెండు చేతులు, ఎడమ కాలి మూడు వేళ్లు పోయాయి. ధైర్యం కోల్పోకుండా తల్లిసాయంతో చదువుకున్న ఈ అబ్బాయి పరీక్షల్ని వేరొకరి సహకారంతో రాస్తూ వచ్చారు. గొప్ప ఇంజినీర్ అవుతానంటున్న అతనికి రాష్ట్ర ముఖ్యమంత్రి బాసటగా నిలిచారు. రెండు చేతులు పొందేందుకు అనుమతులిస్తూ చెన్నైలోని స్టాన్లీ ఆసుపత్రిలో పేరు నమోదు చేయించారు.

టీవీకే నాయకత్వంలోనే కూటమి

- ముఖ్యమంత్రి అభ్యర్థిగా విజయ్
- కార్యవర్గ సమావేశంలో తీర్మానాలు

సమావేశంలో విజయ్

చెన్నై, న్యూస్‌టుడే: వచ్చే శాసనసభ ఎన్నికల్లో టీవీకే నాయకత్వంలోనే కూటమి అని, ముఖ్యమంత్రి అభ్యర్థి విజయ్ అంటూ ఆ పార్టీ కార్యవర్గ సమావేశం తీర్మానాలు చేసింది. కార్యవర్గ సమావేశం పనైయూర్‌లోని ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో అధ్యక్షుడు విజయ్ నేతృత్వంలో శుక్రవారం జరిగింది. పార్టీ పతాకాన్ని విజయ్ ఆవిష్కరించి సిద్ధాంత నాయకుల విగ్రహాలకు పుష్పాంజలి ఘటించారు. ఆయన మాట్లాడుతూ.. అందరికీ జీవనాధారమైన రైతులకు సదా అండగా ఉండాలని, వారివైపే నిలబడదామని పిలుపునిచ్చారు. వ్యవసాయ భూములు, భారీ జలవనరులు, వేలాది ఇళ్లను, ప్రజల జీవనాధారాన్ని నాశనం చేసి పరందూర్ విమానాశ్రయాన్ని నిర్మించాలా అని ప్రశ్నించారు. అక్కడ విమానాశ్రయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే ప్రతిపాదించిందంటూ ఇటీవల చెన్నై విచ్చేసిన కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి వెల్లడించారని, అందుకు ముఖ్యమంత్రి ఎలాంటి సమాధానం ఇవ్వలేదని తెలిపారు. ఈ పరిస్థితుల్లో వ్యవసాయ భూములను సమీకరించడానికి రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసిందని, రైతుల కన్నీళ్లను తుడవాల్సిన ప్రభుత్వమే వారి కళ్లను పొడిచేలా ఆ ఉత్తర్వు ఉందని ఆరోపించారు. పరందూర్ ప్రజలను ఇప్పటివరకు ముఖ్యమంత్రి ఎందుకు కలవలేదని ప్రశ్నించారు. ఆ స్థలం విమానాశ్రయం ఏర్పాటుకు తగదనే విషయాన్ని పౌర విమానయానశాఖ నిపుణులు సైతం వెల్లడిస్తున్నారని పేర్కొన్నారు. వాటిని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు.

మామిడి రైతులను ఆదుకోవాలి..

శాసనసభ ఎన్నికల్లో కూటమి ఏర్పాటు తదితర నిర్ణయాలు తీసుకోవడానికి పార్టీ అధ్యక్షుడు విజయ్‌కు పూర్తిస్థాయి అధికారాలు ఇస్తూ, టీవీకే నాయకత్వంలోనే కూటమి ఏర్పాటు అని, ముఖ్యమంత్రి అభ్యర్థి విజయ్ అని, శాసనసభ ఎన్నికలను ఎదుర్కొనేలా సెప్టెంబరు తొలి వారం నుంచి డిసెంబరు వరకు పార్టీ అధ్యక్షుడు పర్యటన చేపట్టాలని, ఆగస్టు 2వ వారంలో రాష్ట్ర మహానాడు నిర్వహించాలని ప్రత్యేక తీర్మానాలను చేశారు. పరందూర్ రైతుల పోరాటానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వ అధికార అతిక్రమణను ఖండిస్తున్నట్లు, మేల్మా సిప్కాట్ విస్తరణ ప్రాజెక్టును వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, భారీనష్టాన్ని చవిచూసిన మామిడి రైతులకు నష్టపరిహారం అందించాలని, ఖనిజ వనరుల దోపిడీని శాశ్వతంగా అడ్డుకోవాలని, జాక్టో జియో పోరాటానికి మద్దతిస్తూ తీర్మానాలు చేశారు. సమావేశంలో పార్టీ ప్రధానకార్యదర్శి బుస్సి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

త్వరగా విచారణ ముగిస్తాం

అన్నాడీఎంకే వ్యవహారంపై ఎన్నికల కమిషన్

సైదాపేట, న్యూస్‌టుడే: అన్నాడీఎంకే అంతర్గత వ్యవహారంలో విచారణ త్వరగా జరుపుతామని ఎన్నికల కమిషన్ మద్రాసు హైకోర్టులో తెలిపింది. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఎడప్పాడి పళనిసామి ఎంపిక, సర్వసభ్య సమావేశంలో ఆమోదించిన తీర్మానాలు ఎన్నికల కమిషన్ ఆమోదించకూడదని, ఈ వ్యవహారం ముగిసేవరకు రెండాకుల గుర్తు కేటాయించకూడదని మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం, దిండుక్కల్ సూర్యమూర్తి, పుగళేంది, రామ్‌కుమార్ ఆదిత్తన్, రామచంద్రన్, సురేన్ పళనిసామి తదితరులు పిటిషన్లు సమర్పించారు. ఈ పిటిషన్లను ఎన్నికల కమిషన్ విచారించేందుకు వ్యతిరేకత తెలుపుతూ ఎడప్పాడి పళనిసామి మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల కమిషన్ ప్రాథమిక విచారణ పూర్తి చేయకపోవడంతో అందుకు గడువు విధించాలని కోరుతూ ఈపీఎస్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ శుక్రవారం విచారణకు వచ్చింది. గడువు విధించొద్దని, త్వరగా ముగిస్తామని ఎన్నికల కమిషన్ తరఫున తెలియజేశారు.

వేళచ్చేరి స్టేషన్‌లో క్రీడా సౌకర్యాలు: దక్షిణ రైల్వే

వడపళని, న్యూస్‌టుడే: దక్షిణ రైల్వే చెన్నై డివిజన్‌లోని వాణిజ్య విభాగం వేళచ్చేరి స్టేషనులో ‘ఇండోర్ స్పోర్ట్స్ ఫెసిలిటీ’ ఏర్పాటు చేయనుంది. స్టేషనులో నిరుపయోగంగా ఉన్న ఖాళీ ప్రదేశంలో క్రీడాస్థలం అందుబాటులోకి తేనున్నట్టు దక్షిణ రైల్వే శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. క్రీడలు, వినోద కార్యకలాపాలు, ఖాళీ స్థలం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవడం వంటివి ప్రాజెక్టు లక్ష్యంగా పేర్కొంది. బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, జిమ్నాజియం, బాస్కెట్‌బాల్, వాలీబాల్, ఇండోర్, ఔట్‌డోర్ క్రీడలు కూడా ఆడుకునే వెసులుబాటు అందుబాటులోకి వస్తుంది. ఎంపికైన గుత్తేదారు వాటిని చూసుకుంటారని, ఇందుకు సంబంధించి టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొంది.

విజయాలే డీఎంకే కూటమిని నడిపిస్తాయి

విలేకరులతో మాట్లాడుతున్న మంత్రి రఘుపతి

ఆర్కేనగర్, న్యూస్‌టుడే: బాధ్యత లేని బానిస ఎడప్పాడి పళనిసామి అని గనులశాఖ మంత్రి రఘుపతి ఎద్దేవా చేశారు. పుదుకోట్టైలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. శత్రువులను ఎదుర్కొనేంత శక్తి తమ నాయకుడికి ఉందని తెలిపారు. తాము సాధించిన విజయాలే కూటమిని ముందు తీసుకెళ్లి విజయపథంలో నడిపిస్తాయన్నారు. తూత్తుకుడిలో కాల్పులను టీవీ చూసే తెలుసుకున్నాననే స్థాయిలో ఈపీఎస్ ఉన్నారన్నారు. అజిత్‌కుమార్ కుటుంబానికి తమిళనాడు ముఖ్యమంత్రి హోదాలో స్టాలిన్ పరామర్శించి తన బాధ్యత నెరవేర్చారని చెప్పారు.

జీవో 471 అమలు తప్పనిసరి

- సచివాలయ ఉద్యోగుల సంఘం డిమాండ్

చెన్నై, న్యూస్‌టుడే: ప్రభుత్వ ఉద్యోగం నుంచి విరమణ పొందేవారిని గౌరవించేలా ఉద్యోగులు, పరిపాలన సంస్కరణశాఖ 1990లో విడుదల చేసిన జీవో 471ను రాష్ట్రవ్యాప్తంగా తప్పకుండా అమలు చేయాలని సచివాలయ ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధానకార్యదర్శి మురుగానందానికి సంఘం అధ్యక్షుడు వెంకటేశన్ లేఖ రాశారు. ఉద్యోగ విరమణ పొందేవారిని గౌరవించే పథకాన్ని మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం 1989-1991లో మెరుగుపరిచిందన్నారు. ఉద్యోగులను సత్కరించాలని, సంబంధితశాఖ ఉన్నతాధికారులు ప్రశంసాపత్రాన్ని అందించాలంటూ జీవో 471ని ఉద్యోగులు, పరిపాలన సంస్కరణశాఖ 1990 నవంబరు 14న విడుదల చేసిందని తెలిపారు. ఇటీవల పబ్లిక్ డిపార్ట్‌మెంట్ కార్యదర్శి మాత్రం ప్రశంసాపత్రంపై సంతకం చేయడానికి నిరాకరిస్తున్నారన్నారు. దీనిని సచివాలయం సంఘం తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ఈ విషయమై జూన్ 30న నేరుగా విన్నవించామన్నారు. జీవోను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలంటూ ప్రభుత్వ ఉన్నతాధికారులకు తగిన సూచనలు అందించాలని కోరారు.

నేరాలకు పాల్పడొద్దని అవగాహన కల్పించండి

టీవీకేకు హైకోర్టు సూచన

ప్యారిస్, న్యూస్‌టుడే: నేరాలు చేయొద్దని, పోక్సో ఘటనలకు పాల్పడకూడదని ప్రజలకు అవగాహన కల్పించాలని తమిళగ వెట్రి కళగా(టీవీకే)నికి మద్రాసు హైకోర్టు సూచించింది. టీవీకే తరఫున దాఖలు చేసిన పిటిషన్‌లో.. శివగంగై జిల్లా తిరుపువనం పోలీస్‌స్టేషన్ పరిధికి చెందిన మడపురం ఆలయ కాపలాదారుడు అజిత్‌కుమార్ మృతికి న్యాయం అందించాలని, హైకోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయాలని, గత నాలుగేళ్లలో 24 మంది పోలీస్‌స్టేషన్‌లలో మృతిచెందిన విషయమై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ టీవీకే తరఫున ఆందోళన చేయనున్నట్లు ప్రకటించగా పోలీసులు అనుమతి ఇవ్వలేదని తెలిపారు. ఈ పిటిషన్ శుక్రవారం మధ్యాహ్నం విచారించాలని న్యాయమూర్తి జస్టిస్ వేల్‌మురుగన్ వద్ద కోరారు. ఇందుకు నిరాకరించిన న్యాయమూర్తి అత్యవసర పిటిషన్‌గా విచారించడానికి తొందరేముందని ప్రశ్నించారు. నేరాలకు పాల్పడవద్దని, పోక్సో నేరాలు చేయొద్దని, భార్యను హింసించకూడదని ప్రజలకు అవగాహన కల్పించాలని, ఆంగ్లేయుల కాలం చట్టాలను సవరించాలని కోరాలని టీవీకే తరఫు వారికి సూచనలు ఇచ్చారు. ఈ పిటిషన్ జాబితే చేస్తే సోమవారం విచారించనున్నట్లు న్యాయమూర్తి తెలిపారు.

ఉన్నతాధికారులు చెప్పారని అజిత్‌కుమార్ మృతదేహం తీసుకెళ్లారు

ప్రభుత్వ వైద్యుడు

ప్యారిస్, న్యూస్‌టుడే: ఉన్నతాధికారులు చెప్పారని అజిత్‌కుమార్ మృతదేహాన్ని పోలీసులు తీసుకెళ్లినట్లు ప్రభుత్వ వైద్యుడు సాక్ష్యం ఇచ్చారు. శివగంగై జిల్లా తిరుప్పువనం వద్ద ఆలయ కాపలాదారుడు అజిత్‌కుమార్‌ను పోలీసులు తీవ్రంగా దాడిచేయడంతో జూన్ 28న మృతిచెందాడు. ఈ విషయం దాచేందుకు యత్నించిన పోలీసులు.. దర్యాప్తు సమయంలో అజిత్‌కుమార్ పారిపోవడానికి యత్నించి కింద పడటంతో అతనికి మూర్ఛ వచ్చిందని, వెంటనే తిరుపువనం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు తెలిపారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం శివగంగై ప్రైవేటు ఆస్పత్రికి, అక్కడి నుంచి మదురై ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు, పరిశీలించిన వైద్యులు మృతిచెందినట్లు తెలిపారన్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఈ కేసు విచారిస్తున్న న్యాయమూర్తి వద్ద తిరుపువనం ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుడు కార్తికేయన్, ఆటో డ్రైవరు అయ్యనార్ హాజరై సాక్ష్యం ఇచ్చారు. అనంతరం డాక్టర్ కార్తికేయన్ విలేకరులతో మాట్లాడుతూ.. జూన్ 28న సాయంత్రం 6.30కు అజిత్‌కుమార్‌ను ఆటోలో పోలీసులు తీసుకొచ్చారని తెలిపారు. తాను పరిశీలించగా ఇదివరకే మృతిచెందినట్లు తెలిసిందని, అదే విషయాన్ని పోలీసులకు చెప్పానన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం గదికి తరలించాలనగా ఉన్నతాధికారులు చెప్పారని తీసుకెళ్లారన్నారు. అతని శరీరంపై ఎలాంటి గాయాలు ఉన్నాయనే విషయాన్ని తాను గమనించలేదన్నారు. ఆటో డ్రైవరు అయ్యనార్ మాట్లాడుతూ.. తన ఆటోలోనే అజిత్‌కుమార్‌ను తిరుపువనం ఆస్పత్రికి తీసుకొచ్చారని, నలుగురు పోలీసులు మోసుకొచ్చారని, అప్పుడు అతను మృతిచెందినట్లు వారు మాట్లాడుకున్నారని తెలిపారు.

గంజాయి ఇచ్చి..

అజిత్ బంధువు మనోజ్‌బాబు మాట్లాడుతూ.. పోలీసులు దాడి చేసిన సమయంలో అజిత్ వద్ద గంజాయి వాసన వచ్చిందని, అతనికి ఎలాంటి మత్తుపదార్థాలు అలవాటు లేదన్నారు. పోలీసులే గంజాయి ఇచ్చి స్పృహ కోల్పోయేలా చేసి కొట్టారని తెలిపారు. జననాంగాలపై, శరీరమంతా కారం పొడిచల్లారన్నారు. నీళ్లు, నీళ్లు అని ఏడుస్తుండగా కొంచమైనా ఇవ్వండి సార్ అని తాను కోరానన్నారు. కొద్దిసేపటికి అతని శరీరంలో కదలిక లేకపోయిందన్నారు. ఆ తర్వాతనే పోలీసులు ఆటోలో ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు వివరించారు.

50 చోట్ల గాయాలు..

పోస్టుమార్టం రిపోర్టులో అజిత్‌కుమార్ శరీరంపై 50 చోట్ల గాయాలు ఉన్నట్లు తెలిసింది. చాలా గాయాలు రక్తం గడ్డకట్టినట్లు ఉన్నాయని, పదేపదే దాడిచేయడంతో ఏర్పడిన గాయాలుగా తెలిసింది. తలపై రాడ్డుతో దాడిచేయడంతో మెదడులో రక్తస్రావం ఏర్పడిందని ఇదే అతని మరణానికి కారణమై ఉండొచ్చని పోస్టుమార్టం రిపోర్టు ద్వారా తెలిసింది. సిగరెట్టుతో కాల్చిన గాయాలు ఉన్నట్లు సమాచారం.

సీబీసీఐడీ దర్యాప్తు చేయాలి

అజిత్‌కుమార్ కుటుంబం తరఫు లాయరు గణేష్‌కుమార్ మాట్లాడుతూ.. మడపురంలో రెండు ప్రైవేటు మండపాలకు ఎస్పీ, డీఎస్పీ నేతృత్వంలో వేర్వేరుగా తీసుకెళ్లి రాజకీయ నేతల ద్వారా అజిత్‌కుమార్ కుటుంబీకుల వద్ద బేరం మాట్లాడినట్లు తెలిపారు. ఈ కేసులో సాక్ష్యం చెప్పాలనుకునే వారు ముందుకురావాలన్నారు. సీబీఐ దర్యాప్తు ఆలస్యమవుతుందని, కోర్టు పర్యవేక్షణలో సీబీసీఐడీ దర్యాప్తు చేయాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు. అజిత్‌కుమార్ ఇంటికి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్ వెళ్లి తల్లి మాలతి, తమ్ముడు నవీన్‌లను పరామర్శించారు.

కోయంబత్తూరులో నిఖిత

తల్లితో పాటు హోటల్‌లో ఉన్న నిఖిత

కోయంబత్తూరు: పోలీసుల దర్యాప్తునకు బయపడి నిఖిత కోయంబత్తూరులో రహస్యంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. కోయంబత్తూరు-పొళ్లాచ్చి రోడ్డులో ఉన్న ఓ హోటల్‌లో నిఖిత, ఆమె తల్లి భోజనం చేశారు. ఇది చూసి అక్కడున్నవారు పోలీస్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం ఇచ్చారు. సుమారు 2 గంటల పాటు వారిద్దరిని నిర్బంధించారు. పోలీసులు రాకపోవడంతో విడిచిపెట్టారు. అనంతరం ఆమె తల్లితో కలిసి కారులో అక్కడి నుంచి వెళ్లిపోయింది. ◆ నిఖిత.. భాజపా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అన్నామలైతో ఉన్న ఫొటో కలకలం సృష్టించింది. సామాజిక మాధ్యమాల్లో భాజపాకు మద్దతుగా, అన్నామలైను ప్రశంసిస్తూ పోస్టులు పెట్టినట్లు సమాచారం వెలువడింది.

మోసం చేయడమే నిఖిత నైజం

- మాజీ భర్త తిరుమారన్

ప్యారిస్, న్యూస్‌టుడే: వివాహం చేసుకొని వరకట్న వేధింపులంటూ ఫిర్యాదు చేసి నగదు దోచుకోవడమే నిఖిత పని అని ఆమె మాజీ భర్త తిరుమారన్ అన్నారు. ఆలయ కాపలాదారుడు అజిత్‌కుమార్‌పై ఫిర్యాదు చేసిన నిఖిత ప్రస్తుతం పరారీలో ఉన్న నేపథ్యంలో తిరుమారన్ శుక్రవారం శివగంగైలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. నిఖిత తనను వివాహం చేసుకున్న ఒక్క రోజులోనే పారిపోయిందని, మూడు వివాహాలకు పైగా చేసుకుని, వారిని కూడా మోసం చేసిందన్నారు. ప్రభుత్వ ఉద్యోగం పేరుతో పలువురిని మోసం చేసిందని చెప్పారు. శివగంగై అజిత్‌కుమార్‌పై కూడా ఆమె అబద్ధపు ఫిర్యాదు చేసిందని, కాపలాదారుడు తప్పు చేసే ప్రసక్తే లేదన్నారు. 20 ఏళ్ల ముందు నిఖిత కుటుంబం చేసిన మోసాలకు ఎస్పీ, డీఎస్పీ సహాయపడ్డారని, ఇప్పుడు అధికారంలో ఉన్న పలువురు సాయం చేసి ఉండొచ్చన్నారు.

2026 ఎన్నికల కోసం డీఎంకే ప్రచారం ప్రారంభించింది. పట్టినపాక్కంలో ‘ఓరణియిల్ తమిళనాడు’ నినాదంతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక

వ్యవసాయ శాఖ తరఫున కొత్త పథకం

చెన్నై, న్యూస్‌టుడే: వ్యవసాయశాఖ తరఫున ‘ఊట్టసత్తు వేళాణ్మై ఇయక్కం’(పౌష్టికాహార వ్యవసాయ మిషన్) అనే కొత్త పథకాన్ని ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రారంభించారు. సచివాలయంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఐదుగురు లబ్ధిదారులకు కూరగాయల విత్తనాలు, పండ్ల మొక్కలు కిట్లను అందించారు. రూ.103.38 కోట్ల వ్యయంతో నిర్మించిన 2 ప్రధాన ప్రాసెసింగ్ కేంద్రాలు, ఇతర నిర్మాణాలనూ ప్రారంభించారు. గృహనిర్మాణం, పట్టణాభివృద్ధిశాఖ తరఫున కోయంబత్తూర్ మాస్టర్ ప్లాన్ 2041ను విడుదల చేశారు.

విత్తనాల కిట్లను అందిస్తున్న ముఖ్యమంత్రి

పీఎంకే విప్‌ను మార్చాలి

శాసనసభ కార్యదర్శికి లేఖ

చెన్నై, న్యూస్‌టుడే: పీఎంకే నేతలు రామదాసు, అన్బుమణి మధ్య విభేదాలు పతాకస్థాయికి చేరుతున్నాయి. పీఎంకే శాసనసభపక్ష విప్ అరుళ్‌ను పార్టీ నుంచి తొలగించినట్లు అధ్యక్షుడు అన్బుమణి ప్రకటించగా దానిపై వ్యవస్థాపకుడు రామదాసు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ అధికారం అన్బుమణికి లేదని వెల్లడించారు. ఈ నేపథ్యంలో అన్బుమణి తరఫున ఆ పార్టీ ఎమ్మెల్యేలు వెంకటేశన్, సదాశివం, మయిలం శివకుమార్, న్యాయవాది బాలు తదితరులు శుక్రవారం శాసనసభ కార్యదర్శిని కలిసి విప్‌గా అరుళ్‌ను తొలగించి కొత్త విప్‌గా మయిలం ఎమ్మెల్యే శివకుమార్‌ను నియమించాలని కోరారు. ఈ సందర్భంగా సచివాలయం ప్రాంగణంలో విలేకర్లతో న్యాయవాది బాలు మాట్లాడారు. పీఎంకే ప్రాథమిక సభ్యత్వం తదితర అన్ని బాధ్యతలు నుంచి అరుళ్‌ను తొలగించినట్లు తెలిపారు. పీఎంకే శాసనసభపక్ష విప్‌గా మయిలం ఎమ్మెల్యే శివకుమార్‌ను ఎంపిక చేసినట్లు వెల్లడించారు. మరోవైపు విప్ బాధ్యతల్లో అరుళ్ కొనసాగుతారంటూ రామదాసు తరఫున కొందరు ఎమ్మెల్యేలు శాసనసభ కార్యదర్శికి లేఖ అందించారు.

శాసనసభ కార్యదర్శికి లేఖ ఇవ్వడానికి వచ్చిన పీఎంకే ఎమ్మెల్యేలు

(c) eenadu

మేళాను ప్రారంభిస్తున్న డాక్టర్ నితెన్ చంద్ర

ఎయిర్‌ఫోర్స్ స్టేషనులో ఉద్యోగ మేళా

వడపళని, న్యూస్‌టుడే: డైరెక్టరేట్ జనరల్ రీసెటిల్‌మెంట్ (డీజీఆర్), రక్షణ మంత్రిత్వశాఖ పరిధిలో నడుస్తున్న మాజీ సైనికుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం తాంబరం ఎయిర్‌ఫోర్స్ స్టేషనులో ఉద్యోగ మేళా జరిగింది. కార్యక్రమానికి డాక్టర్, మాజీ సైనికుల సంక్షేమ శాఖ కార్యదర్శి నితెన్‌చంద్ర ముఖ్య అతిథిగా విచ్చేశారు. త్రివిధ దళాలు, డైరెక్టరేట్ జనరల్ రీసెటిల్‌మెంట్, రక్షణశాఖ అధికారులు, నిర్వాహక సిబ్బందితో పాటు మొత్తం 580 మంది అనుభవజ్ఞులు, 52 మంది కార్పొరేట్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారని పీఐబీ ఓ ప్రకటనలో పేర్కొంది.

ఠాణాలో యువకుడిపై దాడి: ఏఎస్పీ విచారణ

ప్యారిస్, న్యూస్‌టుడే: పోలీస్‌స్టేషన్‌లో యువకుడు దాడికి గురైన సీసీ కెమెరా దృశ్యాలు వెలువడిన నేపథ్యంలో అదనపు ఎస్పీ విచారణ ప్రారంభించారు. తేని జిల్లా పెరియకుళం దేవదానపట్టి పోలీస్‌స్టేషన్‌లో జనవరి 14న రమేష్ అనే యువకుడిపై పోలీసులు దాడిచేసిన సీసీ కెమెరా దృశ్యాలు ప్రస్తుతం వెలువడి వైరల్‌గా మారాయి. ఘటనరోజు రమేష్ మద్యం మత్తులో రోడ్డుపై వెళ్తున్న వాహనాలను అడ్డుకొని ట్రాఫిక్‌కి ఇబ్బంది కలిగించినట్లు తెలుస్తోంది. అతన్ని స్టేషన్‌కి తీసుకెళ్లిన పోలీసులు దాడి చేశారు. శివగంగైలో అజిత్‌కుమార్ మృతి అనంతరం ఇందుకు సంబంధించిన సీసీ కెమెరా దృశ్యాలు బయటికొచ్చి కలకలం సృష్టించాయి. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ శివ ప్రసాద్ స్పందించి దేవదానపట్టి ఇన్‌స్పెక్టరు, ప్రత్యేక సబ్ ఇన్‌స్పెక్టరు, ముగ్గురు కానిస్టేబుళ్లను సాయుధదళానికి బదిలీ చేస్తూ గురువారం ఉత్తర్వులు ఇచ్చారు. శుక్రవారం దేవదానపట్టి పోలీస్‌స్టేషన్‌ను సైబర్ క్రైం అదనపు ఎస్పీ జెరాల్డ్ అలెగ్జాండర్ పరిశీలించి, అక్కడి సిబ్బందితో మాట్లాడారు.

చిరు వ్యాపారులకు కాగితపు సంచులు పంపిణీ చేస్తున్న డాక్టర్ రాజేంద్ర నాయుడు

'డీఆర్బీసీసీ' కళాశాలలో ప్రత్యేక కార్యక్రమం

వడపళని, న్యూస్‌టుడే: చెన్నై పట్టాభిరామ్‌లోని 'ధర్మమూర్తి రావు బహదూర్ కలవల కన్నన్ చెట్టి హిందూ కళాశాల'లోని 'సెంటర్ ఫర్ క్లైమేట్ లిటరసీ అండ్ క్యాంపెయిన్(సీసీఎల్‌సీ)' ఆధ్వర్యంలో అంతర్జాతీయ ప్లాస్టిక్ సంచుల రహిత దినాన్ని పురస్కరించుకుని గురువారం ప్రత్యేక కార్యక్రమం జరిగింది. కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, విద్యార్థులు రోజువారీ జీవితంలో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి, ఇకపై ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు చర్యలు తీసుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. కళాశాల సంచాలకుడు డాక్టర్ ఎన్. రాజేంద్రనాయుడు, సీసీఎల్‌సీ కన్వీనరు డాక్టర్ ఆర్. రఘురామ్ పాత వార్తాపత్రికలతో తయారు చేసిన కాగితపు సంచులను ఆవడి పూలమార్కెట్టులోని చిరు వ్యాపారులకు పంపిణీ చేశారు. హిందీ విభాగ అధ్యాపకులు డాక్టర్ సి. మణికంఠన్ ఆధ్వర్యంలో కళాశాల పరిసరాల్లో 500 సంచులు పంపిణీ చేశారు.

అడవిలో ఒంటరైన అవ్వ!

☛ కరవుతో ఖాళీ అయిన గ్రామం ☛ నూరు పదుల వయసులో జీవన పోరాటం
☛ వలస వెళ్లనంటూ సొంతూరినే అంటిపెట్టుకున్న వృద్ధురాలు

– న్యూస్‌టుడే, టీనగర్

కుట్టియమ్మాళ్

నా అనే వాళ్లు లేకపోయినా.. ప్రజలంతా గ్రామాన్ని ఖాళీ చేసినా... పులులు, సింహాలు, ఏనుగులు లాంటి క్రూరమైన జంతువులు సంచరిస్తున్నాయని తెలిసినా తన ఊరిలోనే జీవనం సాగిస్తానంటూ ఓ వృద్ధురాలు ఒంటరిగా జీవన పోరాటం సాగిస్తోంది. తిరునెల్వేలి జిల్లా పశ్చిమ కనుమల్లోని పాపనాశం సమీపం కరైయార్ ఆనకట్ట నుంచి దాదాపు 21 కి.మీ దూరంలో ఇంజికుళి గ్రామం ఉంది. గతంలో ఈ గ్రామంలో చాలామంది జీవిస్తుండగా కరవు ఏర్పడి ఒక్కొక్కరిగా గ్రామాన్ని వదిలి వలస వెళ్లారు. నాలుగేళ్ల క్రితం ఎనిమిది కుటుంబాల వారుండగా వారూ అనతికాలంలోనే వెళ్లిపోయారు. ఈ పరిస్థితిల్లో 100ఏళ్లకు పైబడిన కుట్టియమ్మాళ్. ఆమె కుమార్తె మాత్రమే మిగిలారు. వీరిద్దరూ ఒకరికొకరు తోడుగా ఉంటూ కొంతకాలం జీవనం సాగించారు. అనంతరం కుట్టియమ్మాళ్ కుమార్తె పాముకాటుకు గురై మరణించారు. దీంతో వృద్ధురాలు ఒంటరైంది. నడవలేని స్థితిలో ఉండటంతో బంధువులు, గ్రామస్థులు ఆమెను తమతో కలిసి మరోప్రాంతానికి రావాల్సిందిగా పలుమార్లు బతిమాలారు. అయినా ఆమె వినిపించుకోలేదు. ప్రభుత్వం అందిస్తున్న పింఛను తీసుకుంటూ చేతికి

ఆమె నివాసం

అందిన ఆహారం తీసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆ పింఛను కూడా నాలుగేళ్ల క్రితం గ్రామంలో జిల్లా కలెక్టర్ పర్యటించినప్పటి నుంచే అందుతోంది. కరైయార్ తపాలా కార్యాలయం నుంచి దాదాపు 21 కి.మీ దూరంలో ఉన్న ఆ గ్రామానికి ఓ పోస్టుమెన్ ప్రతీ నెలా వెళ్లి కుట్టియమ్మాళ్‌కు పింఛను నగదు ఇచ్చి వస్తున్నారు.

ఏనుగులంటే అమిత ప్రేమ

ఇదిలా ఉండగా అడవిలో ఎందుకు ఒంటరిగా ఉంటున్నావని కొందరు ఆమెను ప్రశ్నించగా... తనకు ఏనుగులంటే అమిత ప్రేమ అని.. వాటి శబ్దం వినకుండా ఉండలేనని చెప్పుకొచ్చారు. అవి నిత్యం తన ఇంటివైపుగా వెళ్తూ ఘీంకారాలు చేస్తుంటాయన్నారు. అవి తనను ఏమీ చేయవన్నారు. ప్రతిరోజు వాటి శబ్దం విన్నతర్వాతే తాను నిద్రపోతానన్నారు. తాను నివసిస్తున్న అడవి ప్రాంతంలో క్రూర మృగాలున్నా వాటి వల్ల తనకు ఏ ప్రాణహాని కలుగలేదన్నారు. తాను నివసిస్తున్న గ్రామంలో తన చుట్టూ ఇళ్లు ఖాళీగా ఉన్నాయన్నారు. దుకాణాలేవీ లేవన్నారు. అప్పుడప్పుడూ వచ్చి వెళ్లే బంధువులు, గ్రామస్థులు అందించే ఆహారాన్ని భద్రపరచుకుని అవసరమైనప్పుడు వినియోగించుకుంటున్నట్లు తెలిపారు. అదేవిధంగా కొందరు తనకు రేషన్ సరకులు తీసిస్తారన్నారు. కూరల్లేకపోయినా బియ్యపు గంజి సిద్ధం చేసుకుంటానని పేర్కొన్నారు. తన ఇంటికి సమీపంలో పండ్ల చెట్లు ఉన్నాయని, వాటి పండ్లు తింటూ జీవనం సాగిస్తున్నట్లు వివరించారు.

నేడు 'తెలుగు తరుణి' దశాబ్ది వేడుకలు

టీనగర్, న్యూస్‌టుడే: 'తెలుగు తరుణి' దశాబ్ది వేడుకలు శనివారం చెన్నై టీనగర్ త్యాగరాయ హాలులో ఘనంగా జరుగనున్నాయి. ముఖ్య అతిథిగా ప్రముఖ సినీ గాయిని ఎస్పీ శైలజ హాజరుకానున్నారు. ప్రత్యేక అతిథులుగా రచయిత లింగమనేని సుజాత, ప్రముఖ వైద్యులు ఉషా అయ్యగారి, ఆల్ ఇండియా రేడియో కార్యక్రమాల నిర్వాహకురాలు లలిత తదితరులు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షురాలు కాసల రమణి మాట్లాడుతూ... తెలుగు సంప్రదాయాన్ని కాపాడటం, మహిళల అభివృద్ధి, తెలుగు విద్యార్థులకు ప్రోత్సాహం వంటి అంశాలే ప్రధానంగా తమ సంస్థ కృషి చేస్తోందన్నారు. సంస్థ దివంగత వ్యవస్థాపకులు మాడేటి జయశ్రీ 2015లో సంస్థను ప్రారంభించారని, తెలుగువారందరినీ ఐక్యం చేసే ఉత్సాహంగా ముందుకు నడిపించారని పేర్కొన్నారు. 'విజ్ఞాన వికాసం వినోదం' అనే నినాదంతో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

నెల్లైయప్పర్ రథోత్సవానికి భద్రత కట్టుదిట్టం

టీనగర్: తిరునెల్వేలి జిల్లాలోని నెల్లైయప్పర్ ఆలయ రథోత్సవం ఈనెల 8న జరుగనున్న నేపథ్యంలో పోలీసులు భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేస్తున్నారు. ఈ సందర్భంగా స్థానికులకు అనేక సూచనలు చేశారు. ఉత్సవంలో పాల్గొనేవారు భక్తులకు అవాంతరాలు కలిగించకూడదని, కులాల పేర్లు, వాటికి సంబంధించిన వ్యాఖ్యలతో టీషర్టులు ధరించేవారిపై చర్యలు తప్పవన్నారు. రాజకీయ నేతల పేర్లతో నినాదాలు చేయడం వంటివి చేయరాదని పేర్కొన్నారు. ఆలయ వీధిలో సుమారు 800 మంది పోలీసులు భద్రతా విధులు చేపడతారని తెలిపారు. సుమారు 5లక్షల మంది పాల్గొనే అవకాశమున్నందున ఆలయ పరిసరాల్లో నిఘా పెంచినట్లు వెల్లడించారు.

నటులు శ్రీకాంత్, కృష్ణల బెయిల్ పిటిషన్ కొట్టివేత

ప్యారిస్, న్యూస్‌టుడే: మత్తుపదార్థాల కేసులో అరెస్టయిన సినీనటులు శ్రీకాంత్, కృష్ణ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను ప్రత్యేక కోర్టు కొట్టేసింది. కొకైన్ ఉపయోగించిన కేసులో నటుడు శ్రీకాంత్‌ని జూన్ 23న నుంగంబాక్కం పోలీసులు అరెస్టు చేశారు. అదేవిధంగా ఈ కేసులో 26న నటుడు కృష్ణ అరెస్టయ్యారు. ఈ నేపథ్యంలో వీరిద్దరు తమకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ చెన్నై ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై గురువారం విచారణ జరిపిన కోర్టు పిటిషన్లు కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఆర్మ్‌స్ట్రాంగ్ విగ్రహ ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం



ఆర్మ్‌స్ట్రాంగ్ (పాతచిత్రం)

వేళచ్చేరి, న్యూస్‌టుడే: హత్యకు గురైన బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్ విగ్రహ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఆర్మ్‌స్ట్రాంగ్ గతేడాది జులై 5వ తేదీ దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. పోలీసులు కేసు నమోదు చేసి ఇప్పటివరకు 27 మందిని అరెస్టు చేశారు. ఈ క్రమంలో ఆర్మ్‌స్ట్రాంగ్ మొదటి వర్ధంతి జులై 5న నిర్వహించనున్నారు. ఆయన స్మారక మందిరం ఉన్న చెన్నై సమీపంలోని పొత్తూర్‌లో విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి భార్య పొర్కొడి పోలీసుల అనుమతి కోరింది. పోలీసులు అనుమతి నిరాకరించడంతో మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అనంతరం విగ్రహ ఏర్పాటుకు అనుమతిస్తామని ప్రభుత్వం కోర్టుకు తెలపడంతో పొర్కొడి తన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు.

పోక్సో కౌన్సెలింగ్ కేంద్రం ప్రారంభం

సైదాపేట, న్యూస్‌టుడే: బాలికలు, మహిళలపై జరిగే లైంగిక నేరాలను అడ్డుకునేందుకు చెన్నై పెరుంబాక్కంలో 'తరంద తిలగల్' పేరుతో పోక్సో కౌన్సెలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీనిని శుక్రవారం తాంబరం నగర పోలీసు కమిషనర్ అభిన్ దినేష్ మోదక్ ప్రారంభించారు. దీని ద్వారా లైంగిక వేధింపులకు గురయ్యే బాలికలు, మహిళలకు తగిన సూచనలు, సలహాలు అందిస్తారు. డ్రగ్స్ తదితర చెడు వ్యసనాల బారినుంచి బయటపడలేక ఇబ్బంది పడుతున్న వారికి కూడా సలహాలు, సూచనలు ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో తాంబరం ట్రాఫిక్ విభాగ అదనపు కమిషనర్ మహేశ్వరి, పల్లిక్కరణై డిప్యూటీ కమిషనర్ కార్తికేయన్, పలువురు పోలీసు అధికారులు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు.

కేంద్రాన్ని ప్రారంభిస్తున్న కమిషనర్ అభిన్ దినేష్

ఆన్‌లైన్‌లో జపనీస్ తరగతులు

వడపళని, న్యూస్‌టుడే: 'ఇండో - జపాన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ' జపాన్ భాషలో మాట్లాడటం, రాయడం నేర్పించడానికి 'ఆన్‌లైన్ ఫాస్ట్ ట్రాక్ బిగినర్స్'ను ప్రారంభించనుంది. జులై మధ్య వారంలో ప్రారంభమయ్యే కోర్సు శని, ఆదివారాల్లో జరుగుతుందని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ కోర్సులో చేరాలనుకునే వారు 2026 జులైలో జపాన్ ఫౌండేషన్ నిర్వహించే ఎన్4 జపనీస్ లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ (జేఎల్‌పీటీ)కు అర్హులు. దీంతోపాటు ఛాంబర్ కొత్తగా వేదిక్ రీ, అడిషనల్ ఆన్‌లైన్ కన్వర్షేషన్ కోర్సు (ఏలా మాట్లాడాలి)ను జోడిస్తుంది. పూర్తి వివరాలకు 98843 94717, 98842 00505 నెంబర్లు లేదా indo–japan@ijcci.com మెయిల్ ద్వారాగానీ సంప్రదించవచ్చు.

ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల వివరాల కోసం హెల్ప్‌లైన్

వడపళని, న్యూస్‌టుడే: విద్యుత్తు వాహనాల వినియోగదారులు రాష్ట్రంలోని ఛార్జింగ్ స్టేషన్ల గురించి తెలుసుకునేందుకు 'ఎలక్ట్రిసిటీ బోర్డ్ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్(టీఎన్‌జీఈసీ)' కొత్తగా హెల్ప్‌లైన్‌ను ప్రవేశపెట్టింది. వినియోగదారులు సమీపంలో ఉండే ఛార్జింగ్ స్టేషన్ల వివరాల కోసం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు 89258 72398 నెంబరును సంప్రదించి తెలుసుకోవచ్చు. లేదా ev.charging@tnebnet.org ఈ-మెయిల్‌ను కూడా సంప్రదించవచ్చు.

పసిఫిక్ కార్గో విమానం ఇంజిన్‌లో సమస్య

వడపళని, న్యూస్‌టుడే: చెన్నై నుంచి హాంగ్‌కాంగ్‌కు బయలుదేరిన 'క్యాథే పసిఫిక్ కార్గో' విమానం అత్యవసర పరిస్థితుల్లో తిరిగి చెన్నై విమానాశ్రయానికి చేరుకుంది. గురువారం రాత్రి 100 టన్నుల సరుకు, ఐదుగురు సిబ్బందితో విమానం బే-8 నుంచి బయలుదేరింది. బయలుదేరిన కాసేపటికి ఇంజిన్‌లో సమస్యను పైలట్ గుర్తించారు. విమానాన్ని టేకాఫ్ చేయకుండా అత్యవసర పరిస్థితుల్లో బే-88 తీసుకొచ్చారు. ఇంజినీర్ల బృందం సమస్యను పరిష్కరించిన తర్వాత రెండు గంటలు ఆలస్యంగా రాత్రి 10 గంటలకు బయలుదేరిందని అధికారులు తెలిపారు.

జాలరి కుటుంబానికి ప్రభుత్వ సాయం వెల్లడి

చెన్నై, న్యూస్‌టుడే: సముద్రంలో మునిగి మరణించిన జాలరి కుటుంబానికి ప్రభుత్వ సాయాన్ని ముఖ్యమంత్రి ప్రకటించారు. పుదుక్కోట్టై జిల్లా కోట్టైపట్టణం హార్బరు నుంచి గత 30న చేపల వేటకు సముద్రంలోకి వెళ్లిన కొడికుళం గ్రామానికి చెందిన మందిరమూర్తి (30) ప్రమాదవశాత్తు సముద్రంలో పడి మరణించారు. ఘటనపై ముఖ్యమంత్రి స్టాలిన్ విచారం వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబానికి రూ.3లక్షలు సీఎం పబ్లిక్ రిలీఫ్ ఫండ్ నుంచి అందించాలని అధికారులను ఆదేశించారు.

పాస్‌పోర్టు సేవలు సులభతరానికి చర్యలు

వడపళని, న్యూస్‌టుడే: పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకున్న వారినుంచి తమిళనాడు పోలీసులు లంచాలు తీసుకోవడాన్ని నిరోధించాలని పోలీసు ఉన్నతాధికారులను కోరనున్నట్లు చెన్నై ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి ఎస్. విజయకుమార్ పేర్కొన్నారు. అవినీతిని అరికట్టడానికి, పౌరులకు పాస్‌పోర్ట్ దరఖాస్తు ప్రక్రియ సజావుగా జరిగేలా చూడటానికి చర్యలు చేపట్టాలనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఈ-పాస్‌పోర్ట్ సేవలు మార్చిలో ప్రారంభించినప్పటి నుంచి చెన్నైలో 1.2 లక్షలకు పైగా పాస్‌పోర్టులు జారీ చేశామన్నారు. వచ్చేవారంలో కృష్ణగిరిలో మొబైల్ పాస్‌పోర్ట్ సేవలు ప్రారంభిస్తున్నామన్నారు. ఈ-పాస్‌పోర్ట్ సేవా వెబ్‌సైట్ ద్వారా అపాయింట్‌మెంట్‌లు బుక్ చేసుకుంటే మొబైల్ వ్యాను సేవలందుకోవచ్చన్నారు.

ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పథకాలు వివరించిన ఉదయనిధి

చెన్నై, న్యూస్‌టుడే: రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వ వివక్షను వ్యతిరేకించడానికి 'ఓరణియిల్ తమిళ్‌నాడు' సన్నాహాలను డీఎంకే ప్రారంభించిన విషయం తెలిసిందే. కేంద్రంలోని భాజపా వైఖరిని మూకుమ్మడిగా వ్యతిరేకించడం కోసం రాజకీయ పార్టీలకు అతీతంగా అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చే ఈ ప్రయత్నంలో భాగంగా డీఎంకే సభ్యత్వ నమోదునూ చేపట్టారు. ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ తన సొంత నియోజకవర్గమైన చేపాక్-తిరువల్లికేణిలోని మీర్‌సాహిబ్‌పేట్టైలో గురువారం సాయంత్రం ఇంటింటికీ వెళ్లి 'ఓరణియిల్ తమిళ్‌నాడు' గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీఎంకే ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, ప్రజా సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించి సభ్యత్వ నమోదును కొనసాగించారు. వెంట డీఎంకే చెన్నై పశ్చిమ జిల్లా కార్యదర్శి సిట్రరసు, సర్వసభ్య సభ్యులు కమలా చెళియన్, తిరువల్లికేణి డివిజన్ కార్యదర్శి కామరాజ్ తదితరులు ఉన్నారు.

ఉదయనిధి సమక్షంలో సభ్యత్వ నమోదు దరఖాస్తు ఫారం పూర్తి చేస్తున్న దృశ్యం

పెళ్లికి ముందు వైద్య పరీక్షలు తప్పనిసరని ఆదేశించలేం

పిటిషన్ కొట్టివేసిన మదురై ధర్మాసనం

ప్యారిస్, న్యూస్‌టుడే: వివాహానికి ముందు వైద్య పరీక్షలు తప్పనిసరి చేయాలని దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనం కొట్టివేసింది. మదురైకి చెందిన రమేష్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌లో వివాహమైన దంపతుల మధ్య విభేదాలు పెరిగి విడాకులు ఎక్కువవుతున్నాయని, కొందరు ఆత్మహత్య చేసుకుంటున్నారని తెలిపారు. ఇందుకు ముఖ్య కారణం లైంగికపరమైన లోపాలు, సమస్యలని పేర్కొన్నారు. కొన్ని దేశాల్లో వివాహానికి ముందు వైద్య పరీక్షలు తప్పనిసరి చేశారని, భారత్‌లోనూ వాటిని తప్పనిసరి చేస్తూ చట్టం తీసుకురావాలన్నారు. ఈ పిటిషన్ జస్టిస్ ఎస్ఎం సుబ్రహ్మణ్యం, జస్టిస్ శ్రీమతి ధర్మాసనంలో శుక్రవారం విచారణకు వచ్చింది. ఇలాంటి చట్టాలు చేయడంపై పార్లమెంటుకి పూర్తి అధికారం ఉందని న్యాయమూర్తులు తెలిపారు. కోర్టు ఎలా ఆదేశించగలదని ప్రశ్నించారు. ప్రభుత్వానికి ఎలా ఉత్తర్వులు ఇవ్వడం కుదురుతుందని తెలిపి పిటిషన్ కొట్టివేశారు.

పాడి రైతులకు రుణాలు అందించాలి

టీనగర్, న్యూస్‌టుడే: పాడి రైతులకు రుణాలిప్పించే దిశగా బ్యాంకులతో కలిసి పనిచేయాలని మంత్రి మనో తంగరాజ్ పాడిపరిశ్రమల శాఖ అధికారులకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున పాల ఉత్పత్తిదారులు, శాఖ ఉద్యోగులకు నైపుణ్య శిక్షణ కార్యక్రమం చెన్నై శివారులోని మహాబలిపురంలో ఈ నెల ఒకటో తేదీన ప్రారంభమైంది. గురువారం జరిగిన కార్యక్రమంలో మంత్రి మనో తంగరాజ్ పాల్గొని ప్రసంగించారు. పాల ఉత్పత్తిదారులకు వారు అందించే పాల నాణ్యత మేరకు కొనుగోలు ధరలను నిర్ణయించాలని అధికారులకు సూచించారు. వారికి ఆవిన్ సంస్థ తరపున దాణా సకాలంలో అందించి పాల ఉత్పత్తిని పెంచే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో శాఖ ఉన్నతాధికారులు అన్నాదురై, సుబ్బయ్యన్ తదితరులు పాల్గొన్నారు. శిక్షణ కార్యక్రమం శుక్రవారంతో ముగిసింది.

EENADU Classifieds
REAL ESTATE
HOUSE FOR SALE
GENERAL
విజయవాడ గన్నవరం దగ్గర NH-16 హైవేని ఆనుకుని 60 అ|| రోడ్డు తూర్పు ఫేసింగ్ ఒక్కొక్క ఫ్లోరు 2000 Sq.Ft.తో 466 చ||గ||లలో G+3 Triplex బిల్డింగ్ అమ్మకమునకు కలదు. ✆ 88774 58888.
JOBS
Earn Extra Income online through Work from Home in Wellness Industry. 101, SF Res. Rd # 4, B.Hills, Hyd. ✆ 8919664679, 8309909749

యువకుడిపై దాడి చేసిన ఎస్సై బదిలీ

వేలూరు, న్యూస్‌టుడే: వేలూరు జిల్లా కాట్పాడి బ్రహ్మపురం పోలీసు స్టేషన్‌లో కార్తిక్ సెల్వం సబ్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఈయన 25వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో కాట్పాడి ప్రాంతంలో గస్తీలో ఉండగా ఓ హోటల్‌లో కార్మికులు పాత్రలను శుభ్రం చేస్తున్నారు. అక్కడ ఉన్న ఓ యువకుడి వద్ద ఎస్సై విచారించారు. తాను హోటల్‌లో ఆహారం తీసుకునేందుకు వచ్చానని చెప్పడంతో ఈ సమయంలో ఆహారం ఎందుకు విక్రయిస్తున్నావని హోటల్ యాజమానిని ఎస్సై కార్తిక్‌సెల్వం మందలించాడు. తాను ఆహారం విక్రయించట్లేదని, అవసరమైతే సీసీ కెమెరాల దృశ్యాలు పరిశీలించమని హోటల్ యజమాని సమాధానం ఇచ్చాడు. దీంతో ఎస్సై యువకుడిపై లాఠీతో దాడిచేసి నేలపై కూర్చోబెట్టాడు. ఈ దృశ్యాలు హోటల్ సీసీ కెమెరాలో నమోదయ్యాయి. ప్రస్తుతం వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్ కావడంతో కార్తిక్ సెల్వంను సాయుధ దళానికి బదిలీ చేస్తూ ఎస్పీ మదివాణన్ ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా కాట్పాడి డీఎస్పీ శాఖాపరమైన చర్యలకు ఆదేశించారు.

జెండా ఊపి పనులు ప్రారంభిస్తున్న మంత్రి ఆర్.గాంధీ

అభివృద్ధి పనులకు శంకుస్థాపన

అరక్కోణం, న్యూస్‌టుడే: రాణిపేట జిల్లా నెమిలి పట్టణ పంచాయతీలో కలైజ్ఞర్ పట్టణాభివృద్ధి పథకం కింద రూ.2.20 కోట్ల వ్యయంతో తారు రోడ్డు, సిమెంటు రోడ్ల నిర్మాణానికి శుక్రవారం మంత్రి ఆర్.గాంధీ శంకుస్థాపన చేశారు. అదేవిధంగా కావేరిపాక్కం పట్టణ పంచాయతీ, పనపాక్కం పట్టణ పంచాయతీలో తారు రోడ్డు, సిమెంటు రోడ్ల నిర్మాణానికి కూడా మంత్రి శంకుస్థాపన చేశారు. నెమిలి పంచాయతీ యూనియన్ మేళపులం పుదూర్ వద్ద రూ.39.66 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన ఉప ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమాల్లో జిల్లా కలెక్టరు చంద్రకళ, పలువురు అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

ప్రతిభ చాటిన విద్యార్థులకు పతకాలు

ఆర్కేనగర్, న్యూస్‌టుడే: పది, ప్లస్‌టూ పబ్లిక్ పరీక్షల ఫలితాల్లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన చెన్నై టీనగర్‌లోని కేసరి పాఠశాల విద్యార్థులకు పాఠశాల పూర్వ విద్యార్థి తుములూరి కృష్ణప్రసాద్ తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా గత ఆరేళ్లుగా పతకాలను బహూకరిస్తున్నారు. ఈ క్రమంలో విద్యార్థులకు బంగారం, వెండి, కాంస్య పతకాలను అందజేసే కార్యక్రమం శుక్రవారం జరిగింది. ప్రధానోపాధ్యాయుడు నాగుల గోపాలయ్య అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న వి.వి.వెంకటగిరి పతకాలను ప్రదానం చేశారు.

పతకాలందుకున్న విద్యార్థులతో ప్రధానోపాధ్యాయుడు నాగుల గోపాలయ్య, వి.వి.వెంకటగిరి తదితరులు

కాక్కళూరు చెరువు పూడికతీతకు శ్రీకారం

రెడ్‌హిల్స్, న్యూస్‌టుడే: తిరువళ్లూరు సమీప కాక్కళూరులో సుమారు 80 ఎకరాల విస్తీర్ణంలో చెరువు, దీని పక్కనే 4.85 హెక్టార్ల విస్తీర్ణంలో కొలను ఉంది. చెరువు, కొలను గట్టుపై మున్సిపాలిటీ, కాక్కళూరు పంచాయతీ తరపున 20కి పైగా బోరుబావులు నిర్మించి తాగునీరు సరఫరా చేస్తున్నారు. చెరువు, కొలనులో పూడికతీతకు రాష్ట్ర ప్రభుత్వం నమక్కునామే పథకం కింద రూ.2.27 కోట్లను కేటాయించింది. ఈ నిధులతో పూడికతీతకు శుక్రవారం భూమిపూజ నిర్వహించారు. రాష్ట్ర మంత్రి నాజర్ పనులు ప్రారంభించారు. ఎమ్మెల్యే కృష్ణస్వామి, కలెక్టర్ ప్రతాప్, పట్టణ పంచాయతీ అదనపు డైరెక్టర్ జయకుమార్ తదితరులు పాల్గొన్నారు.

పునాది రాయి అందిస్తున్న మంత్రి నాజర్ →

కేంద్రాన్ని ప్రారంభించిన ఎంఏ సిద్ధిక్ తదితరులు

కోయంబేడు మెట్రో డిపోలో 'ఆపరేషన్స్ ట్రెయినింగ్ సెంటర్' ప్రారంభం

వడపళని, న్యూస్‌టుడే: కోయంబేడు మెట్రో డిపోలో 'ఆపరేషన్స్ ట్రెయినింగ్ సెంటర్'ను సీఎంఆర్ఎల్ శుక్రవారం ప్రారంభించింది. శిక్షణ, మౌలిక సదుపాయాలను కేంద్రీకరించడం, అప్‌గ్రేడ్ చేయడానికి ఈ కొత్త శిక్షణ కేంద్రం కీలకంగా వ్యవహరించనుంది. కేంద్రంలో వంద మంది కూర్చుని శిక్షణ పొందడానికి వీలుగా స్మార్ట్ తరగతి గదులు, 26 వర్క్ స్టేషన్లతో కూడిన కంప్యూటర్ ఆధారిత శిక్షణ, 20 మంది కూర్చునే వీలుగా సమావేశ గది ఉన్నాయని సీఎంఆర్ఎల్ అధికారులు తెలిపారు. కేంద్రం ఆధునిక శిక్షణ పరికరాలు, సాంకేతికతతో కూడుకుందని పేర్కొన్నారు. సీఎంఆర్ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎంఏ సిద్ధిక్ ప్రారంభించిన కార్యక్రమంలో డైరెక్టర్ మనోజ్ గోయల్, ప్రాజెక్ట్స్ డైరెక్టర్ టి.అర్జునన్ తదితరులు పాల్గొన్నారు.

అరుణాచలేశ్వరుని దర్శించుకున్న నటి అంబిక

తిరువణ్ణామలై, న్యూస్‌టుడే: తిరువణ్ణామలై అరుణాచలేశ్వరస్వామిని శుక్రవారం ప్రముఖ తమిళ సినీనటి అంబిక దర్శించుకున్నారు. ముందుగా ఆమెకు వేద పండితులు స్వామి దర్శనానికి ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ఆలయ ప్రదక్షిణ చేశారు. తర్వాత విలేకర్లతో మాట్లాడుతూ.. సినీ నటులు రాజకీయాల్లోకి రావడం తప్పుకాదన్నారు. అయితే పాపులారిటీ ఉందని, అభిమానులు ఉన్నారన్న కారణంతో మాత్రం రాకూడదని తెలిపారు.

ఆలయ ప్రాంగణంలో నటి అంబిక

ప్రత్యేక రైలు సేవలు పొడిగింపు

వడపళని, న్యూస్‌టుడే: నాగర్‌కోయిల్-తాంబరం-నాగర్‌కోయిల్ ప్రత్యేక రైలు సేవలు పొడిగించినట్లు దక్షిణ రైల్వే శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది.

❖ 06012 నాగర్‌కోయిల్‌లో జులై 6, 13 తేదీలు (ఆదివారం), 06011 తాంబరం - నాగర్‌కోయిల్ జులై 7, 14 తేదీలు (సోమవారం) నడుస్తాయి.

పొంగల్ నుంచి తోప్పూరు ప్రాంగణంలోనే ఎయిమ్స్ కళాశాల: పరిపాలనాధికారి

సైదాపేట, న్యూస్‌టుడే: మదురై ఎయిమ్స్ కళాశాల వచ్చే పొంగల్ నుంచి మదురై తోప్పూరు ప్రాంగణంలోనే పని చేస్తుందని పరిపాలనా అధికారి హనుమంతరావు తెలిపారు. మదురై ఎయిమ్స్ వైద్య కళాశాలలో చేరిన విద్యార్థుల కోసం తాత్కాలికంగా రామనాథపురం వైద్య కళాశాల ప్రాంగణంలోనే తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మదురై ఎయిమ్స్ ఆస్పత్రి, కళాశాల పనులపై ఆలోచనా సమావేశం శుక్రవారం జరిగింది. విరుదునగర్ ఎంపీ మాణిక్కం ఠాగూర్, తెన్కాశి ఎంపీ రాణి తిరుకుమార్, రాజ్యసభ సభ్యుడు చంద్రశేఖరన్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం హనుమంతరావు విలేకర్లతో మాట్లాడుతూ... 2027 లోపు మదురై ఎయిమ్స్ నిర్మాణ పనులు పూర్తై సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు.

మాజీ మంత్రి పొన్ముడి కేసు వ్యవహారం

దర్యాప్తును సీబీఐకి బదిలీ చేస్తాం: హైకోర్టు

ప్యారిస్, న్యూస్‌టుడే: అసభ్యకర మాటలు మాట్లాడిన మాజీ మంత్రి పొన్ముడిపై కేసుల దర్యాప్తునకు సంకోచిస్తే సీబీఐకు బదిలీ చేస్తామని మద్రాసు హైకోర్టు తెలిపింది. పొన్ముడి ఇటీవల హిందూ మతం, మహిళలను కించపరిచేలా మాట్లాడడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ విషయమై మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలవగా శుక్రవారం విచారణకు వచ్చింది. ప్రభుత్వం తరపున.. రాష్ట్ర వ్యాప్తంగా 112 ఫిర్యాదులు వచ్చినట్లు, వాటిపై దర్యాప్తు పెండింగ్‌లో ఉందని వివరణ ఇచ్చారు. మంత్రి పదవిలో ఉన్న వారు ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడాలని న్యాయమూర్తులు ప్రశ్నించారు.

అనర్హులకు ప్రభుత్వ ఉద్యోగమా?: ఈపీఎస్

సైదాపేట, న్యూస్‌టుడే: హైకోర్టు తీర్పును ధిక్కరించి సహాయ ప్రజా సంబంధాల అధికారి(ఏపీఆర్వో) ఉద్యోగానికి అనర్హులైన డీఎంకే సాంకేతిక విభాగ సిబ్బందిని నియమించేందుకు యత్నాలు జరుగుతున్నట్లు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిసామి ఆరోపించారు. ఆయన విడుదల చేసిన ప్రకటనలో.. చదువుకుని ఉద్యోగం కోసం వేచిచూసే వేల మంది యువకులు రాష్ట్రంలో ఉన్నారని, వారి భవిష్యత్తును నాశనం చేసేలా డీఎంకే చర్యలు ఉన్నాయన్నారు. కనీసం డిప్లొమా, డిగ్రీ చదివిన వారిని మాత్రమే ఆ ఉద్యోగాలకు టీఎన్‌పీఎస్సీ ద్వారా మాత్రమే నియమించాలని డిమాండ్ చేశారు. ❖ అన్నా కార్మిక సంఘ కార్మికులకు సంక్షేమ సహాయాలు అందించే కార్యక్రమం చెన్నై రాయపేటలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం జరిగింది. ఎడప్పాడి పళనిసామి పేద కార్మిక సంఘ సభ్యులకు సహాయనిధి అందజేశారు.

దివ్యాంగుడికి సహాయనిధి అందజేస్తున్న ఎడప్పాడి పళనిసామి

టైప్ క్యాస్ట్ నుంచి బయటపడేసిన చిత్రమిది

వేదికపై చిత్రబృందం

విక్రమ్ ప్రభు

చెన్నై, న్యూస్‌టుడే: తనను టైప్ క్యాస్ట్ నుంచి బయటపడేసిన చిత్రం 'లవ్ మ్యారేజ్' అని ఆ చిత్ర కథానాయకుడు విక్రమ్ ప్రభు తెలిపారు. షణ్ముగ ప్రియన్ దర్శకత్వంలో విక్రమ్ ప్రభు, సుష్మిత భట్, మీనాక్షి దినేష్, అరుళ్ దాస్, రమేష్ తిలక్, మురుగానందం తదితరులు ముఖ్య పాత్రల్లో నటించిన 'లవ్ మ్యారేజ్' విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రేక్షకులకు, మీడియాకు కృతజ్ఞతలు తెలిపే వేడుకను చెన్నై నగరంలో నిర్వహించింది. ఇందులో నటుడు మురుగానందం మాట్లాడుతూ... చాలా కాలం తర్వాత చిత్రంలో నటించానని, చిత్రాన్ని చూసిన తన బంధువులు మంచి చిత్రంలో నటించావంటూ అభినందించారని తెలిపారు. గేయరచయిత మోహన్ రాజన్ మాట్లాడుతూ... విక్రమ్ ప్రభుతో ఇది తనకు మూడో చిత్రమన్నారు. ఆయనతో మరిన్ని చిత్రాల్లో పనిచేయాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు. నటి మీనాక్షి దినేష్ మాట్లాడుతూ... తమిళంలో ఓ మంచి చిత్రంలో నటించాలని చాలా కాలంగా నిరీక్షిస్తున్నానని, అది ఈ చిత్రంతో నెరవేరిందని పేర్కొన్నారు. నటి సుష్మితా భట్ మాట్లాడుతూ... చాలా కాలం తర్వాత ఓ మంచి కుటుంబ సమేత చిత్రాన్ని చూసిన సంతృప్తి లభించినట్లు ప్రేక్షకులు వెల్లడించడం కళ్లారా చూశానన్నారు. నిర్మాత యువరాజ్ గణేశన్ మాట్లాడుతూ... దర్శకుడు షణ్ముగ ప్రియన్ త్వరలో తన నిర్మాణ సంస్థకు ఒక చిత్రాన్ని చేయాలని కోరారు. దర్శకుడు షణ్ముగ ప్రియన్ మాట్లాడుతూ... చిత్రంలో విక్రమ్ ప్రభును బాగా నటింపచేశారంటూ ఆయన తండ్రి ప్రభు అభినందించడం తనకు లభించిన ఉత్తమ ప్రశంసగా భావిస్తున్నానని తెలిపారు. చిత్రంలోని పోరాట సన్నివేశాల్లో బాగా నటించావంటూ నాన్న అభినందించడం గొప్ప విషయమని విక్రమ్ ప్రభు అన్నారు. చిత్రరంగానికి చెందిన పలువురూ తనను అభినందించారని తెలిపారు. టైప్ కాస్ట్ సమస్యలో చిక్కుకున్న నటుల్లో తానూ ఒకడినని, దానిని పటాపంచలు చేసి ఈ క్యారెక్టరును ఇచ్చిన దర్శకుడికి కృతజ్ఞతలని పేర్కొన్నారు.

వైరల్‌గా రితన్య చివరి వీడియో

రితన్య (పాతచిత్రం)

ఆర్కేనగర్, న్యూస్‌టుడే: తిరుప్పూర్ జిల్లా అవినాశీ కైక్కాట్టుపుదూర్‌కు చెందిన వ్యాపారవేత్త అన్నాదురై కుమార్తె రితన్య(27) ఆత్మహత్యకు ముందు తీసుకున్న వీడియో వైరల్‌గా మారింది. వరకట్నంగా ఇచ్చిన నగలు, కొత్త కారులో ఆమె నవ్వుతూ వెళ్తున్న చివరి దృశ్యాలు అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి. ఆమె వివాహ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. వరకట్న వేధింపులతో ఆమె గతనెల 28న కారులో పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి భర్త కవిన్‌కుమార్, అతని తల్లిదండ్రులను అరెస్టు చేశారు. అనంతరం అత్త చిత్రాదేవిని పోలీసులు విడిచిపెట్టారు. ఈ నేపథ్యంలో అన్నాదురై తిరుప్పూర్ జిల్లా ఎస్పీ యాదవ్ గిరీష్ అశోక్‌ను కలిసి వినతిపత్రం అందించారు. మూడో నిందితురాలిగా చిత్రాదేవిని అరెస్టు చేయాలని కోరారు. ఆమెను శుక్రవారం సేయూర్ పోలీసులు అరెస్టు చేశారు.

వరకట్నంగా అందించిన నగలు, కారు

ఫీనిక్స్ చిత్రబృందానికి విజయ్ అభినందన

చిత్రబృందం పంచుకున్న ఫొటో

చెన్నై: విజయ్ సేతుపతి కుమారుడు సూర్య 'ఫీనిక్స్' చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయమైన విషయం తెలిసిందే. ఈ చిత్రం ద్వారా స్టంట్ డైరెక్టర్ అనల్ అరసు దర్శకుడిగా పరిచయమయ్యారు. వరలక్ష్మీ శరత్‌కుమార్, హరీశ్ ఉత్తమన్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటించిన ఈ చిత్రం శుక్రవారం విడులైంది. చిత్రాన్ని చూసిన నటుడు విజయ్ చిత్రబృందాన్ని ప్రశంసించారు. ఈ సందర్భంగా విజయ్‌తో కలిసి తీసుకున్న ఫొటోను చిత్రబృందం సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది.

రేవతి దర్శకత్వం అని తెలిసి సమ్మతించాను

ప్రియమణి

రేవతి, ప్రియమణి తదితరులు

చెన్నై: నటి రేవతి దర్శకత్వం వహిస్తున్నారని తెలిసి వెబ్‌సిరీస్‌లో నటించడానికి సమ్మతించానని నటి ప్రియమణి తెలిపారు. జియో హాట్‌స్టార్ స్పెషల్‌గా శుక్రవారం విడుదలైన వెబ్ సిరీస్ 'గుడ్ వైఫ్'. దీని ద్వారా తమిళ ఓటీటీలో దర్శకురాలిగా రేవతి పరిచయమయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకర్ల సమావేశంలో నటి ప్రియమణి మాట్లాడుతూ... సినిమానో, వెబ్‌సిరీసో వచ్చిన అవకాశాలు వదులుకోవద్దని నటులకు హితవు పలికారు. ఈ వెబ్‌సిరీస్ ద్వారా నాలుగోసారిగా తాను న్యాయవాది పాత్రలో నటించానని తెలిపారు. దీనికి రేవతి దర్శకత్వం వహిస్తున్నారని చెప్పిన వెంటనే నటించడానికి సమ్మతించానని పేర్కొన్నారు. నటి, దర్శకురాలు రేవతి మాట్లాడుతూ... గతంలో చిత్రాలకు దర్శకత్వం వహించినా వెబ్‌సిరీస్ అవకాశం రావడంతో మొదట సంకోచించానని తెలిపారు. సినిమా నిడివి సుమారు 2 గంటలు కాగా వెబ్‌సిరీస్ దానికి భిన్నంగా ఉండటమే అందుకు కారణమని వెల్లడించారు. తర్వాత తాను రచయిత్రి కాదు కదా అని సర్దిచెప్పుకొన్నానని తెలిపారు. ఇది తమిళనాడుకు, తమిళ ప్రేక్షకులకు చేరాల్సిన కథ అని పేర్కొన్నారు.

ఈరోడ్ కలెక్టరేట్‌కు బాంబు బెదిరింపు

విల్లివాక్కం, న్యూస్‌టుడే: ఈరోడ్ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి గురువారం సాయంత్రం ఓ లేఖ వచ్చింది. అందులో.. కలెక్టర్ కార్యాలయంలో బాంబు పెట్టడానికి కొందరు పథకం వేశారని, ఈ నెలలో బాంబు పేలుతుందని, ఆ వ్యక్తుల గురించి తెలుసని, తనకు భద్రత కల్పిస్తే వివరాలు తెలియజేస్తానని ఉంది. పంపిన దుండగులు ఓ న్యాయవాది పేరు కూడా చోటుచేసుకుంది. లేఖ ఆధారంగా ఈరోడ్ సూరంపట్టి గ్రామ నిర్వహణాధికారి జగన్నాథన్ ఈరోడ్ సూరంపట్టి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తులో తెన్‌కాశి నుంచి లేఖ రాసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం ముందు జాగ్రత్తగా కలెక్టర్ కార్యాలయంలో బాంబు స్క్వాడ్ నిపుణులు జాగిలాలతో క్షుణ్నంగా తనిఖీ చేశారు.

వర్షాలు కురవాలని దీప పూజ

విల్లివాక్కం, న్యూస్‌టుడే: కరూర్ జిల్లా తోగైమలై సమీపం పొరందలూర్ పంచాయతీ తెలుంగుపట్టి ఉత్తర ప్రాంతంలో వినాయకుడు, పార్వతి అంబాల్ సమేత వెళ్ళియంగిరి ఆండవర్ ఆలయం ఉంది. ఆలయ కుంబాభిషేకం పూర్తయి మూడేళ్లు గడచిన నేపథ్యంలో వర్షాలు కురవాలని గురువారం రాత్రి 207 దీపాలతో పూజ జరిపారు. అనంతరం పంచముఖాల దీపం వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.



పూజలో పాల్గొన్న మహిళలు

మహిళా కౌన్సిలర్‌ను హత్య చేసిన భర్త

గోమతి (పాతచిత్రం)

నిందితుడు స్టీఫన్‌రాజ్

రెడ్‌హిల్స్, న్యూస్‌టుడే: తిరువళ్లూరు జిల్లా తిరునిండ్రవూరుకు చెందిన స్టీఫన్‌రాజ్ వీసీకే ప్రముఖుడు. ఈయన భార్య గోమతి (29) మున్సిపాలిటీ 26వ వార్డు కౌన్సిలర్‌గా వ్యవహరిస్తున్నారు. వీరికి నలుగురు పిల్లలున్నారు. గోమతి అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. విషయం తెలిసిన స్టీఫన్‌రాజ్ భార్యను పలుమార్లు మందలించాడు. అయినా ఆమె ప్రవర్తన మారలేదు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి ఆమె నడుచుకెళ్తున్న ప్రాంతంలో ద్విచక్రవాహనంపై వెళ్లి మాట్లాడుతూనే స్టీఫన్‌రాజ్ వేట కొడవలితో భార్యపై దాడిచేసి హత్య చేశాడు. అనంతరం తిరునిండ్రవూరు పోలీసుస్టేషన్‌లో లొంగిపోయాడు. పోలీసులు గోమతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టానికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.

అన్నాడీఎంకే నిర్వాహకుడి ఆత్మహత్య

సెల్వానందం (పాతచిత్రం)

ట్రిప్లికేన్, న్యూస్‌టుడే: తిరుప్పూర్ జిల్లా తారాపురానికి చెందిన సెల్వానందం (27) మొక్కజొన్న వ్యాపారి. అదేవిధంగా అన్నాడీఎంకే గుండటం వెస్ట్ ఐటీ విభాగ కార్యదర్శిగా కూడా వ్యవహరిస్తున్నారు. ఈయన భార్య ముత్తుప్రియ పంచాయతీ కౌన్సిల్ మాజీ అధ్యక్షురాలు. వీరికి ఓ కుమారుడున్నాడు. దిండుక్కల్ జిల్లా పళనికి చెందిన ఓ కంపెనీ వ్యాపారి నుంచి మొక్కజొన్నలు తీసుకుని విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో ఆ కంపెనీ, సెల్వానందం మధ్య నగదు విషయంలో వివాదాలు తలెత్తాయి. ఇదిలా ఉండగా సెల్వానందం బుధవారం విషపు మాత్రలు మింగాడు. కుటుంబీకులు కోయంబత్తూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. సెల్వానందం ఆత్మహత్యకు ముందు మాట్లాడిన ఓ ఆడియో బయటకు వచ్చింది. అందులో.. తనకి, మొక్కజొన్నల కంపెనీకి మధ్య నగదు విషయంలో వివాదాలున్నాయని, కంపెనీ మద్దతుగా డీఎంకేకి చెందిన ముగ్గురు తనను బెదిరించారని, మానసిక ఒత్తిడితో ఆత్మహత్య చేసుకుంటున్నానని, తాను చనిపోయిన తర్వాత తన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టొద్దని కన్నీటి పర్యంతమయ్యాడు. దీంతో సంబంధిత వ్యక్తులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ సెల్వానందం మృతదేహాన్ని తీసుకునేందుకు నిరాకరించి గురువారం ఆస్పత్రి ఎదుట బంధువులు ఆందోళన చేపట్టారు.

మహిళా కానిస్టేబుల్...

సోనియా (పాతచిత్రం)

వేళచ్చేరి: కడలూర్ జిల్లా నెల్లికుప్పం సమీపం కొంగరాయనూర్ ప్రాంతానికి చెందిన సోనియా (26), కీళ్‌కవరపేటకు చెందిన ముఖిలన్ (27) ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి 6ఏళ్ల కుమార్తె ఉంది. పెళ్లైన రెండేళ్ల తర్వాత సోనియా పోలీసు కానిస్టేబుల్‌గా ఉద్యోగంలో చేరింది. ప్రస్తుతం ఆవడి పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తోంది. ఇదిలా ఉండగా కుటుంబ కలహంతో భర్తతో విడిపోయి ఒంటరిగా జీవిస్తోంది. ఈ క్రమంలో ఈనెల 1వ తేదీ కొంగరాయనూర్ వచ్చిన సోనియా ఇంట్లో పురుగుల మందు తాగడంతో కుటుంబీకులు పుదుచ్చేరి జిప్మర్‌లో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతిచెందింది. జులై 1వ తేదీ సోనియా తన భర్త ముఖిలన్‌కు వాట్సప్ ద్వారా ఓ ఆడియో పంపింది. దానిని ముఖిలన్ నెల్లికుప్పం పోలీసులకు లేఖ రూపంలో గురువారం అందజేశాడు. అందులో.. తనతో పాటు పనిచేస్తున్న కానిస్టేబుల్ మరక్కాణం కరిపాళ్యంకు చెందిన రాజీతో తనకు వివాహేతర సంబంధం ఏర్పడిందని, భర్తతో విడాకులు పొందిన తరువాత మనం వివాహం చేసుకుందామని అతను చెప్పాడని, అతని వల్ల తాను గర్భం దాల్చానని, విషయాన్ని రాజీకి చెబితే అబార్షన్ చేయించుకోవాలని చెప్పాడని, అందుకు తాను నిరాకరించడంతో పెళ్లి చేసుకోనని చెప్పి స్టేషన్‌లో తనకు పని ఎక్కువ చెప్పడంతో అబార్షన్ జరిగిందని, తన మృతికి రాజీనే కారణమని ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు రాజీపై కేసు నమోదు చేసి గురువారం రాత్రి అరెస్టు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

సవతి తల్లి వేధింపులు తాళలేక బాలిక...

సైదాపేట: చెన్నై ఓట్టేరి మేటుపాళయం ప్రాంతానికి చెందిన అమరనాథ్ ఓ ప్రైవేటు కంపెనీలో హౌస్ కీపింగ్ పనిచేస్తున్నారు. ఈయనకు, మొదటి భార్య సంగీతకు కుమార్తెలు ప్రతిక్ష (21), నందిని (17) ఉన్నారు. నందిని 12వ తరగతి చదువుతోంది. పదేళ్ల క్రితం అభిప్రాయభేదాలతో సంగీత భర్తతో విడిపోయింది. అమరనాథ్ ఆరేళ్ల క్రితం దివ్యాంగురాలైన ఉష అనే మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి నందిని ఇంట్లో ఉరికి వేలాడుతూ విగతజీవిగా కనిపించింది. ఆమె మృతిలో అనుమానం ఉందని బంధువు నిర్మల్‌కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. సవతి తల్లి వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది. దీంతో తండ్రి అమరనాథ్, ఉషలను పోలీసులు అరెస్టు చేశారు.

భాజపా నేత దారుణహత్య

కోర్టులో లొంగిపోయిన ఇద్దరు నిందితులు

ఆర్కేనగర్, న్యూస్‌టుడే: దిండుక్కల్ జిల్లా కల్లుపట్టికి చెందిన బాలకృష్ణన్ (39) రైతు. అదేవిధంగా భాజపా నిర్వాహకుడిగా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉండగా బాలకృష్ణన్ గురువారం రాత్రి ముత్తాలమ్మన్ ఆలయం వద్ద కూర్చొని ఉండగా ద్విచక్రవాహనాలపై వచ్చిన దుండగులు బాలకృష్ణన్‌ను నరికి చంపి పారిపోయారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించి దర్యాప్తు చేపట్టారు. బాలకృష్ణన్ బంధువు విజయకుమార్, అతని తమ్ముడు గణేష్‌కుమార్ మధ్య గొడవలు ఉన్నాయని, బాలకృష్ణన్ విజయకుమార్‌కు వ్యవహరిస్తున్నందుకు కక్ష పెంచుకున్న గణేష్‌కుమార్ అతన్ని చంపాలని పథకం వేసి మనుషులను పెట్టి హత్య చేయించినట్లు తేలింది. ఈ నేపథ్యంలో హత్యకేసులో ఇద్దరు నిందితులు సతీష్, గజేంద్రన్ దిండుక్కల్ కోర్టులో లొంగిపోయారు.

13ఏళ్ల బాలుడు...

రోహిత్ (పాతచిత్రం)

విల్లివాక్కం: కృష్ణగిరి జిల్లా అంజెట్టి సమీపంలోని మావండి గ్రామానికి చెందిన శివరాజ్(40), మంజుల దంపతులకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు రోహిత్(13) మావండిలోని పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. ఇదిలా ఉండగా ఈ నెల 2వ తేదీ సాయంత్రం అదే ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకులు రోహిత్‌ని కారులో ఎక్కించుకెళ్లారు. గురువారం తేన్‌కనికోట్టై రోడ్డులోని తిరుమొడుక్కు కీళ్‌పళ్లం అటవీ ప్రాంతంలో తీవ్ర గాయాలతో బాలుడు విగతజీవిగా పడి ఉన్నట్లు కుటుంబీకులకు సమాచారం అందింది. వారు మృతదేహాన్ని తీసుకొని అంజెట్టి బస్టాండ్‌కు వెళ్లి హత్యకు పాల్పడినవారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకో చేపట్టారు. దీంతో పోలీసులు దర్యాప్తు జరిపి నిందితులు అదే గ్రామానికి చెందిన మాదేవన్(21), మాదేవా(21)ను అరెస్టు చేశారు. వారి వద్ద దర్యాప్తు జరిపి కేసులో సంబంధం ఉన్న మాదేవన్‌తో లైంగిక సంబంధం పెట్టుకున్న మహిళ, మరో ఇద్దరిని అరెస్టు చేశారు.

యువతిపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి 15ఏళ్ల జైలు శిక్ష

కాంచీపురం, న్యూస్‌టుడే: కాంచీపురం జిల్లా శ్రీపెరుంబుదూర్ సమీపం బన్నెట్టి కండిగై గ్రామానికి చెందిన ప్రకాష్(27).. కాంచీపురం జిల్లా వాలాజాబాద్ సమీపం అవళూర్ గ్రామానికి చెందిన యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి బాధితురాలు వాలాజాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపి ప్రకాష్‌ను అరెస్టు చేశారు. ఈ కేసు విచారణ కాంచీపురం జిల్లా ప్రిన్సిపల్ కోర్టులో ఉంది. ఈ నేపథ్యంలో విచారణ శుక్రవారం ముగిసింది. నేరం రుజువు కావడంతో ప్రకాష్‌కు 15ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.11వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు.

21 మంది విద్యార్థినులకు లైంగిక వేధింపులు

ఉపాధ్యాయుడి అరెస్టు

సెంథిల్‌కుమార్

విల్లివాక్కం, న్యూస్‌టుడే: నీలగిరి జిల్లా కొత్తగిరి సమీపంలోని హోప్ పార్కు ప్రాంతానికి చెందిన సెంథిల్ కుమార్(50) ఊటీ సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలో సైన్స్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం పాఠశాలలో లైంగిక విద్య గురించి పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అప్పుడు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి వివరించారు. కార్యక్రమం అనంతరం 6వ తరగతి చదువుతున్న 12ఏళ్ల బాలిక ఉపాధ్యాయుడు సెంథిల్‌కుమార్ తన శరీరంలో చెప్పుకోలేని చోట తాకి లైంగిక వేధింపులకు గురిచేశాడని పోలీసులకు చెప్పింది. అలాగే మరో 20 మంది విద్యార్థినులు తమనూ అలాగే తాకి లైంగిక వేధింపులకు గురిచేసినట్లు వాపోయారు. దీంతో దిగ్భ్రాంతి చెందిన పోలీసులు సమాచారాన్ని ఉన్నతాధికారులకు, బాలల భద్రతాధికారులకు తెలియజేశారు. అనంతరం ఊటీ రూరల్ పోలీసు ఇన్‌స్పెక్టర్ విజయ నేతృత్వంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఉపాధ్యాయుడు విద్యార్థినులను లైంగికంగా వేధించినట్టు తేలడంతో పోక్సో చట్టం కింద అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరిచి రిమాండుకు తరలించారు. అదేవిధంగా సెంథిల్‌కుమార్ గతంలో పనిచేసిన పాఠశాలల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు.

వివాహేతర సంబంధం.. డీఎంకే నేతపై దాడి

వేలూరు, న్యూస్‌టుడే: వేలూరు జిల్లా విరింజిపురానికి చెందిన బాలచంద్రన్ (52) డీఎంకే ప్రముఖుడు. ఇతని భార్య గుణసుందరి పంచాయతీ కౌన్సిల్ అధ్యక్షురాలు. బాలచంద్రన్ గురువారం రాత్రి పాలారు నది ఒడ్డున ఉన్న మునీశ్వరన్ ఆలయంలో పూజలు చేస్తుండగా అక్కడికి వచ్చిన అదే ప్రాంతానికి చెందిన రమేష్ అనే వ్యక్తి కత్తితో బాలచంద్రన్ మెడపై నరికి పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన బాలచంద్రన్‌ను స్థానికులు సీఎంసీ ఆస్పత్రిలో చేర్చారు. లత్తేరి పోలీసులు కేసు నమోదు చేసుకుని రమేష్‌ను అరెస్టు చేసి దర్యాప్తు చేశారు. బాలచంద్రన్ తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని, పలుమార్లు మందలించినా వినలేదని, దీంతో ఏడాది నుంచి భార్యతో విడిపోయి జీవిస్తున్నానని, కావున బాలచంద్రన్‌ను చంపడానికి దాడి చేసినట్లు అంగీకరించాడు.

పెళ్లైన రోజే ప్రియుడితో పారిపోయిన యువతి

ప్యారిస్, న్యూస్‌టుడే: చెన్నై పెరంబూర్ సమీపం అంబేడ్కర్ నగర్‌కి చెందిన అఖిలన్, నాగవల్లి దంపతుల కుమార్తె అర్చనకు మాధవరానికి చెందిన విజయకుమార్‌తో బుధవారం బెసెంట్ నగర్ చర్చిలో వివాహం జరిగింది. సాయంత్రం రిసెప్షన్ జరగాల్సి ఉన్న నేపథ్యంలో అర్చన మధ్యాహ్నం బ్యూటీపార్లర్‌కి వెళ్తున్నట్లు చెప్పి బయటకు వెళ్లింది. సాయంత్రమైనా తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు, బంధువులు పలుచోట్ల గాలించారు. తన ప్రియుడు కలైయరసన్‌తో వెళ్లినట్లు తెలుసుకున్నారు. అనంతరం ఆమె తల్లి తిరువిక నగర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి అర్చన కోసం గాలిస్తున్నారు.

బాలికను గర్భవతిని చేసిన అక్క భర్త...

అరెస్టయిన పెరుమాళ్

పళ్లిపట్టు: తిరువళ్లూరు జిల్లా ఆర్‌కేపేట యూనియన్ ఎరుంబి ఎస్టీ కాలనీకి చెందిన కట్టెలు కొట్టే కార్మికుడు పెరుమాళ్ (25)కు భార్య, ఇద్దరు కుమారులున్నారు. ఈ నేపథ్యంలో తన భార్య చెల్లెలు 17 ఏళ్ల బాలికకు పెరుమాళ్ లైంగికంగా దగ్గరవడంతో ఆమె గర్భం దాల్చింది. విషయం తెలుసుకున్న తిరుత్తణి మహిళా పోలీసు ఇన్‌స్పెక్టర్ మలర్ దర్యాప్తు జరిపి పెరుమాళ్‌ను గురువారం రాత్రి పోక్సో చట్టం కింద అరెస్టు చేసి చెన్నై పుళల్ జైలుకు తరలించారు.

చోరీ కేసులో మహిళ...

రెడ్‌హిల్స్: తిరువళ్లూరు జిల్లా రెడ్‌హిల్స్ సమీప నల్లూరు పంచాయతీ పరిధిలోని ఆట్టంతాగంల్‌కు చెందిన ఆనందరామన్ అనే వ్యక్తి ఇంట్లో వారం రోజుల క్రితం 12 సవర్ల బంగారు నగలు చోరీ అయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు చోళవరం పోలీసులు దర్యాప్తు చేపట్టి రెడ్‌హిల్స్‌కు చెందిన లక్ష్మి అనే మహిళను శుక్రవారం అరెస్టు చేసి నగలను స్వాధీనం చేసుకున్నారు.

నగదు బెదిరింపుల కేసులో ఇద్దరు భాజపా నిర్వాహకులు...

ఆర్కేనగర్: నాగపట్టిణం జిల్లా వేదారణ్యం సమీపం తుసియాపట్టిణంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.19 కోట్ల వ్యయంతో మణి మండపాన్ని నిర్మిస్తున్నారు. పనుల కోసం తవ్విన మట్టిని నిర్మాణ పనులకు ఉపయోగిస్తున్నారన్న భాజపా నేతల ఫిర్యాదు మేరకు తహసీల్దార్ గురువారం నేరుగా వెళ్లి నిర్మాణ పనులను పరిశీలించారు. ప్రాజెక్ట్ నివేదిక ప్రకారమే గొయ్యి తవ్వారని, అందులో నుంచి తీసిన మట్టిని నిర్మాణ పనులకు ఉపయోగించడం లేదని కాంట్రాక్టర్ తరఫున తహసీల్దార్‌కు వివరించారు. అదేవిధంగా మురుగన్ మహానాడుకు రూ.5లక్షల నగదు ఇవ్వాలని భాజపా నేతలు తనను బెదిరిస్తున్నారని కాంట్రాక్టర్ ఫిర్యాదు చేశాడు. దీనిపై డీఎస్పీ శరవణన్ దర్యాప్తు జరిపారు. ఆ మేరకు వాయ్‌మేడు పోలీస్‌స్టేషన్‌లో ఐదుగురు భాజపా నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం కరు నాగరాజన్, ఇళంగోవన్‌ని శుక్రవారం అరెస్ట్ చేశారు.

అధికంగా నూడిల్స్ తిన్న యువకుడి మృతి

సైదాపేట, న్యూస్‌టుడే: విళుప్పురం జిల్లా కీళ్‌పెరుంబాక్కం ప్రాంతానికి చెందిన మనోజ్‌కుమార్(24) అక్కడి వస్త్ర దుకాణంలో పని చేస్తున్నాడు. మూడు రోజులుగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. గురువారం రాత్రి తనకు నచ్చిన నూడిల్స్ ఎక్కువ మోతాదులో తిన్నాడు. శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది కలగటంతో ముండియంబాక్కం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోస్టుమార్టం చేయగా ఎక్కువ మోతాదులో నూడిల్స్ తినటంతో జీర్ణం కాకుండా మృతి చెందినట్లు తెలిసింది.

లారీ ఢీకొని పెయింటర్...

మణికంఠన్ (పాతచిత్రం)

పెరియపాళ్యం: తిరువళ్లూరు జిల్లా గుమ్మిడిపూండి సమీపం ఎళావూరుకు చెందిన మణికంఠన్ (23) పెయింటర్. ఈయన గురువారం రాత్రి ద్విచక్ర వాహనంపై తామరైపాక్కంలో వెళ్తుండగా లారీ ఢీకొనడంతో మృతి చెందాడు. వెంగల్ పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టానికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.

రెడ్‌హిల్స్ సమీపంలో మహిళ..

రెడ్‌హిల్స్: తిరువళ్లూరు జిల్లా రెడ్‌హిల్స్ బ్రిటానియానగర్‌కు చెందిన కవిత (46) గురువారం సాయంత్రం ద్విచక్ర వాహనంపై మాధవరం బయలుదేరింది. మాధవరం మెయిన్ రోడ్డులో కంటైనర్ లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందింది. కేసు దర్యాప్తులో ఉంది.

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల
(అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Ph: 044-28232390
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 97910 83205, 97910 74993

క్రైం కార్నర్

కూలీని మోసగించి ఏటీఎంలో రూ.42వేలు కాజేసిన దుండగులు

పళ్లిపట్టు, న్యూస్‌టుడే: తిరువళ్లూరు జిల్లా పళ్లిపట్టు తాలూకా కేశవరాజుకుప్పం గ్రామానికి చెందిన కూలీ కృష్ణన్ (55) శుక్రవారం డబ్బు విత్‌డ్రా చేయడానికి పొదట్టూరుపేటలోని ఏటీఎం కేంద్రానికి వెళ్లాడు. ఆ సమయంలో అక్కడకు వచ్చిన ఇద్దరు వ్యక్తులు అతనికి సహాయపడినట్లు నటించి ఏటీఎం కార్డు ద్వారా రూ.42 వేలు డ్రా చేసి పరారయ్యారు. కృష్ణన్ ఫిర్యాదు మేరకు పొదట్టూరుపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుల్లో ఒకరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా నగరి సమీపం కేవీపీఆర్ పేటకు చెందిన అరుణ్‌కుమార్ అలియాస్ ఐస్‌కుల్లన్‌గా తెలిసింది. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.

తేనె తిన్న 13మంది విద్యార్థులకు అస్వస్థత

ఆర్కేనగర్, న్యూస్‌టుడే: విళుప్పురం జిల్లా కోనేరికుప్పం సరస్వతి కళాశాల ప్రాంగణంలో ఉన్న తేనెతెట్టుపై అగ్నిమాపక సిబ్బంది గురువారం సాయంత్రం లాండర్స్ అనే రసాయనం చల్లి నాశనం చేసి వెళ్లారు. అందులో కొంత తేనె కిందపడింది. దానిని తొలగించకుండా వెళ్లారు. దీంతో శుక్రవారం కళాశాలకు వచ్చిన కొందరు విద్యార్థులు కిందపడిన తేనె తినడంతో అస్వస్థతకు గురయ్యారు. 13మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

యువతిపై సామూహిక అత్యాచారం

ప్యారిస్, న్యూస్‌టుడే: మదురై జిల్లా మేలూర్‌కి చెందిన 20 ఏళ్ల యువతి స్థానికంగా ఉంటున్న దీపన్‌రాజ్ (25) అనే యువకుడిని ప్రేమిస్తున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు తరచూ బయట కలుసుకునేవారు. ఇదిలా ఉండగా గురువారం రాత్రి దీపన్‌రాజ్ ప్రియురాలిని ఒంటరిగా బయటకు రమ్మని పిలిచాడు. దీంతో ఆమె ఇంట్లో తెలియకుండా వెళ్లింది. తర్వాత ప్రియుడు ఆమెను పక్కనే ఉన్న షణ్ముగనాథపురానికి తీసుకెళ్లాడు. వివాహం చేసుకుంటానని చెప్పి బలవంతంగా లైంగిక దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. అనంతరం తన స్నేహితులైన తిరుమారన్, మదన్‌లకు ఫోన్‌చేసి తాను ఓ యువతితో ఒంటరిగా ఉన్నట్లు చెప్పడంతో వారూ అక్కడకు చేరుకుని యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ముగ్గురు అక్కడి నుంచి పారిపోయారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేసి దీపన్‌రాజ్, తిరుమారన్, మదన్‌లను అరెస్టు చేశారు.

22 కిలోల గంజాయి స్వాధీనం

రెడ్‌హిల్స్, న్యూస్‌టుడే: తిరువళ్లూరు జిల్లా చోళవరం సమీప మొండిఅమ్మన్ నగర్‌లో పోలీసులు శుక్రవారం వాహనాల తనిఖీ చేపట్టారు. ఆ సమయంలో పరుగెత్తుకుంటూ వచ్చి బస్సు ఎక్కుతున్న ఇద్దరు వ్యక్తుల నుంచి 22 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు దిండుగల్ జిల్లా నల్లమన్నార్‌కోటకు చెందిన కార్తిక్, విగ్నేశ్వర్‌గా తేలింది. ఇద్దరిని అరెస్టు చేసి పుళల్ జైలుకు తరలించారు.

జైలులో ఖైదీ ఆత్మహత్యాయత్నం

వేలూరు, న్యూస్‌టుడే: శివగంగై జిల్లా మానామదురై సమీపం మణకుళంకి చెందిన పాండి అలియాస్ బర్మా పాండియన్(39)కి 2019లో ఓ కేసుకు సంబంధించి మదురై మహిళా కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించింది. ఈ క్రమంలో అతను వేలూరు జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం వేకువజామున తన సెల్‌లో లుంగీతో ఉరేసుకున్నాడు. వెంటనే జైలు అధికారులు కాపాడి వేలూరు అడుక్కంపారై ఆస్పత్రిలో చేర్చారు. ఘటనపై పాగాయం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

చెత్తకుప్పలో శిశువు మృతదేహం

నోట కరచుకొని వెళ్లిన శునకం

వేళచ్చేరి, న్యూస్‌టుడే: అరియలూర్ జిల్లా సెందురై సమీపం ఆర్ఎస్ మాత్తూర్ గ్రామంలోని కల్యాణ మండపం వెనుక ఉన్న చెత్తకుప్పల్లో అప్పుడే పుట్టి మృతి చెందిన ఆడ శిశువు మృతదేహం పడి ఉంది. పసిగట్టిన వీధి శునకం శిశువు మృతదేహాన్ని నోట కరచుకొని వెళ్తుండటాన్ని స్థానికులు చూసి కేకలు వేయడంతో శునకం మృతదేహాన్ని రోడ్డుపై పడేసి పరుగులు తీసింది. సమాచారం మేరకు కూవాగం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టానికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

(c) eenadu

సిద్ధమవుతోన్న ఈత కొలను

తిరుపతిలో వినాయకసాగర్ వద్ద అంతర్జాతీయ ప్రమాణాలతో, నూతన సాంకేతిక పరిజ్ఞానంతో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఈత కొలను నిర్మించారు. ఇక్కడికి వచ్చే క్రీడాకారులు, ఔత్సాహికుల కోసం ప్రత్యేకంగా డ్రస్సింగ్ రూంలు, వెయిటింగ్ కోసం స్టాండ్‌లు, మరుగుదొడ్లు, కోచ్ గది, షవర్‌బాత్‌లు ఏర్పాటు చేశారు. చిన్నపిల్లలు, పెద్దలు, క్రీడాకారుల కోసం ప్రత్యేకంగా స్విమ్మింగ్ పూల్ నిర్మించారు. నీటిశుద్ధి కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన యంత్రాలు అమర్చారు. శుక్రవారం సాయంత్రం నిపుణులు డైవింగ్ స్టాండ్ పనులు చేస్తున్నారు. పనులన్నీ దాదాపు పూర్తయ్యాయి. గోడలపై ఈతకు సంబంధించిన క్రీడా చిత్రాలు ఏర్పాటు చేయనున్నారు. పనులన్నీ పూర్తయితే ఈ నెల రెండో వారంలో ప్రారంభించనున్నారు. **- ఈనాడు, తిరుపతి**

దేశం కోసం అల్లూరి ప్రాణత్యాగం

తిరుపతి (నేరవిభాగం), న్యూస్‌టుడే: మన్యం ప్రజల దీనమైన జీవన స్థితిగతులపై కలత చెంది.. బ్రిటిష్ పాలకుల నిరంకుశ వైఖరిపై పోరాడిన మహనీయుడు అల్లూరి సీతారామరాజు అని ఎస్పీ హర్షవర్ధన్‌రాజు తెలిపారు. శుక్రవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో అల్లూరి జయంతిని ఘనంగా నిర్వహించారు. అల్లూరి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. దేశం కోసం సర్వం కోల్పోయిన మహనీయుడు అల్లూరి అన్నారు. అదనపు ఎస్పీలు వెంకట్రావు శ్రీనివాసరావు, ఆర్ఐలు రమణారెడ్డి, రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అల్లూరి చిత్రపటానికి పుష్పాంజలి ఘటిస్తున్న ఎస్పీ హర్షవర్ధన్‌రాజు

కొత్త కార్డులు వచ్చేస్తున్నాయ్..!

◆ సవరణలకు దరఖాస్తుల వెల్లువ ◆ ఇప్పటివరకు అందినవి 54,830

తిరుపతి (గాంధీరోడ్డు), న్యూస్‌టుడే: కొత్త బియ్యం కార్డు పొందాలనుకుని ఎంతో కాలంగా నిరీక్షిస్తున్న వారికి కూటమి ప్రభుత్వం అవకాశం కల్పించింది. రెండు మూడ్రోజుల్లో కొత్త బియ్యం కార్డుల జారీ మొదలుకానుంది. ఈ ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. . ఎన్నడూలేని విధంగా కొత్త బియ్యం కార్డుల్లో క్యూఆర్ కోడ్ విధానం అమలు చేయనున్నారు. ఈ క్రమంలో బియ్యం కార్డుల్లో పలు రకాల సవరణలకు ఇప్పటి వరకు 54,830 దరఖాస్తులు అందాయి. వాటిని రెవెన్యూ అధికారులు పరిశీలించి వెంటనే ఆమోదిస్తున్నారు.

జిల్లాలో కొత్త బియ్యం కార్డులకు 7,229, కార్డు విభజనకు 4,543 దరఖాస్తులందాయి. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి కొత్త కార్డుల జారీకి ఆమోదముద్ర వేస్తారు. దరఖాస్తుల్లో అర్హత కలిగిన కొత్త కార్డుల వివరాలను జిల్లా పౌరసరఫరాల శాఖ ప్రభుత్వానికి నివేదించింది.

ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తులు

- చిరునామా మార్పు: 2,485
- ఆధార్ సవరణకు: 653
- సభ్యుల చేరికకు: 38,548
- సభ్యుని తొలగింపునకు: 1,343
- కొత్త కార్డులకు: 7,229
- కార్డు విభజనకు : 4,543
- బియ్యం కార్డు సరెండర్: 25
- చౌక దుకాణం నవీకరణకు: 4

నిరంతర ప్రక్రియ..

కొత్త బియ్యం కార్డు పొందాలన్నా కుటుంబ సభ్యుల పేర్లు నమోదు చేయాలన్నా.. లేదా తొలగించాలన్నా ఆధార్ సంఖ్యల్లో తేడాలు ఉన్నా.. ఇతరత్రా విభాగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కూటమి ప్రభుత్వం కల్పించింది. మొత్తం ఏడు రకాల విభాగాలకు ప్రజలు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇదో నిరంతర ప్రక్రియ. దరఖాస్తుకు తుది గడువు విధించకపోవడంతో గ్రామ, వార్డు సచివాలయాలకు దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి.

ప్రభుత్వానికి నివేదించాం..

దరఖాస్తుల వివరాలను ప్రభుత్వానికి నివేదించాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు కొత్త కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభిస్తాం.

– శేషాచలంరాజు, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి

కన్నీళ్లు తుడవాలి.. నీళ్లతో తడపాలి

◆ హెచ్ఎన్ఎస్ఎస్ మినహా పడకేసిన సాగునీటి ప్రాజెక్టులు

◆ నిధులు విడుదల చేస్తేనే చురుగ్గా పనులు

ఈనాడు– చిత్తూరు, తిరుపతి: తమ కన్నీళ్లు తుడవాలి.. వైకాపా పాలనలో నిర్లక్ష్యానికి గురైన సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో కదలిక తెచ్చి సాగు భూములను తడపాలని కర్షకులు కోరుకుంటున్నారు. ఇందుకోసం కూటమి ప్రభుత్వం యత్నిస్తోంది. హంద్రీ- నీవా సుజల స్రవంతి (హెచ్ఎన్ఎస్ఎస్)లో భాగమైన పుంగనూరు, కుప్పం బ్రాంచ్ కాలువల విస్తరణ, లైనింగ్‌ను యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నారు. ఇదే తరహాలో చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో దశాబ్దాలుగా ప్రతిపాదనల్లో ఉన్న ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు చర్యలు తీసుకోవాలని రైతాంగం, ప్రజలు ఆశిస్తున్నారు.

ఐదేళ్ల జగన్ హయాంలో రెండు జిల్లాల్లో ఒక్క జలాశయ పనులు కూడా కాలేదు. నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నియోజకవర్గం కుప్పానికి నీళ్లు ఇచ్చామని చెప్పుకొనేందుకు ఆఖర్లో హడావుడి చేసి అభాసుపాలయ్యారు. వైకాపాలో నంబరు 2 నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి లబ్ధి చేకూర్చడానికి మూడు రిజర్వాయర్లు మంజూరు చేశారు. కేవలం స్వార్థ ప్రయోజనాలే పరమావధిగా పనిచేశారే తప్ప కర్షకుల మేలు కోసం పనులు జరిగిన దాఖలాలు లేవు. ఎన్డీయే ప్రభుత్వం వచ్చీరాగానే పుంగనూరు, కుప్పం

ప్రత్యామ్నాయ ప్రణాళిక రూపొందించినా

ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని తూర్పు ప్రాంతానికి గాలేరు- నగరి సుజల స్రవంతి (జీఎన్ఎస్ఎస్) ప్రాజెక్టు వరప్రదాయిని. ఇది అందుబాటులోకి వస్తే 5 లక్షల మందికి తాగునీరు ఇవ్వవచ్చు. 1.05 లక్షల ఎకరాలు సస్యశ్యామలమవుతాయి. గండికోట నుంచి నీరు తేవాలని భావించారు. అటవీ శాఖ అనుమతులు కష్టమని నెల్లూరు జిల్లా కండలేరు రిజర్వాయర్ నుంచి ప్రత్యామ్నాయ ప్రణాళిక తయారుచేశారు. అధికారులు డిజైన్లు పంపినా ప్రభుత్వం ఆమోదించలేదు. ఈ ఏడాది ప్రారంభిస్తే 2029 ఎన్నికల నాటికైనా పనులు పూర్తవుతాయి.

బ్రాంచి కాలువలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఒక్క చిత్తూరు జిల్లాలోనే ఏడాదిలో దాదాపు రూ.680 కోట్లు ఖర్చు చేసింది. జులై చివరి నాటికి పనులు పూర్తి చేసి రాష్ట్రంలో చిట్టచివర ఉన్న కుప్పానికి నీళ్లు తేవడానికి భగీరథుడిలా శ్రమిస్తున్నారు.

సువర్ణముఖి ఎప్పుడు?

జైకా నిధులతో సువర్ణముఖి పనులు పూర్తి చేసేందుకు వైకాపా హయాంలో ప్రణాళికలు రూపొందించి గాలికి వదిలేశారు. ఇది పూర్తయితే అదనంగా దాదాపు 15వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. దీన్ని కూడా అధికారులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని అందుబాటులోకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.

రెండింటికి టెండర్లు పిలిచేదెప్పుడు?

గుడుపల్లె మండలం యామగానిపల్లెలో 0.710 టీఎంసీలు, శాంతిపురం మండలం మాదనపల్లి వద్ద 0.354 టీఎంసీల సామర్థ్యంతో రెండు జలాశయాల నిర్మాణానికి వైకాపా హయాంలో జీవో ఇచ్చారు. రూ.535.435 కోట్లతో పనులకు ఆమోదం తెలిపారు. టెండర్లు పిలిస్తే వచ్చే ఏడాదైనా కృష్ణా జలాలను కుప్పంలో నిల్వ చేసుకునే అవకాశం ఉంటుంది. కొత్త పరిశ్రమలకూ నీరందుతుంది.

తమిళనాడుకు వృథాగా వెళ్లాల్సిందేనా?

బైరెడ్డిపల్లె మండలంలోని కైగల్ నదిపై జలాశయం నిర్మిస్తే బైరెడ్డిపల్లె, వి.కోట మండలాల్లో తాగునీటి సమస్యకు శాశ్వతంగా చెక్ పడుతుంది. రిజర్వాయర్ లేకపోవడంతో వర్షపు నీరంతా తమిళనాడుకు వృథాగా పోతోంది. 2019లో తెలుగుదేశం హయాంలో నిర్మాణానికి రూ.16.01 కోట్లు మంజూరు చేశారు. వైకాపా పాలనలో రద్దుల జాబితాలో చేర్చారు.

పార్థా.. పాహిమాం..!

ఘనంగా అర్జున తపస్సు ఉత్సవం

నిమ్మకాయల కోసం భక్తుల యత్నం

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: శ్రీద్రౌపదీ సమేత ధర్మరాజుల స్వామి వారి వార్షిక ఉత్సవాల్లో భాగంగా అర్జున తపస్సు వేడుక ఘనంగా జరిగింది. ఈ విశేషోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం అర్జునస్వామి ఉత్సవమూర్తిని అలంకార మండపం నుంచి అర్జున తపస్సుమాను వద్దకు తెచ్చారు. పాశుపతాస్త్రం కోసం అర్జునుడు తపస్సు చేయడం, శివుడు కిరాతకుని వేషంలో ఆయనతో యుద్ధానికి దిగే ఘటన పౌరాణిక కళాకారుల నాటకం ఆకట్టుకుంది. అనంతరం అర్జున వేషధారి శివుని కీర్తిస్తూ తపస్సుమాను ఎక్కి భక్తులపై నిమ్మకాయలు విసిరారు. మహిళా భక్తులు గొడుగులు తిప్పి వాటిని దక్కించుకున్నారు. మొక్కుల కంకణాలు ధరించిన భక్తులూ పోటపడ్డారు. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి సతీమణి రిషితారెడ్డి, ఈవో బాపిరెడ్డి, డిప్యూటీ ఈవో ఎన్.ఆర్.కృష్ణారెడ్డి పాల్గొన్నారు.

తపస్సు మానుపై నుంచి నిమ్మకాయలు విసురుతున్న అర్జున వేషధారి ◆ అర్జున తపస్సు విహంగ వీక్షణం

నౌకా కేంద్రానికి భూములివ్వడం ఇష్టమేనా?

వాకాడు, న్యూస్‌టుడే: తూపిలిపాలెంలో ఏర్పాటు చేయనున్న దుగరాజపట్నం కేంద్ర నౌకా నిర్మాణ కేంద్రానికి భూములు ఇచ్చేందుకు ఎలాంటి అభ్యంతరం లేదు కదా అంటూ రైతులు, మత్స్యకారుల అభిప్రాయాలను పరిశ్రమల శాఖ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి యువరాజు తెలుసుకున్నారు. ఈ విషయమై భూముల పరిశీలనకు శుక్రవారం ఆయన తూపిలిపాలెం, చిల్లకూరు మండలానికి విచ్చేశారు. నిర్మాణ కేంద్రానికి కేటాయించిన భూములు, ఆక్వా హేచరీలు.. పరిశీలించి రైతులతో చర్చించారు. భూములు ఇచ్చేందుకు ఎవరూ గొడవ చేయరు కదా.. అందరికీ ఇష్టమేనా అంటూ వారిని అడిగారు. ఇక్కడ నౌకా నిర్మాణ కేంద్రం వస్తే ఎంతో లాభమని రైతులు, మత్స్యకారులు సమాధానమిచ్చారు. ఇందుకు డీపీఆర్ సిద్ధం చేస్తున్న రైట్ సంస్థ ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శన తిలకించారు. కేంద్రం ఏర్పాటుతో మొదటి విడతలో మొత్తం 10 గ్రామాల్లో 2,487 ఎకరాల భూములను గుర్తించామని తహసీల్దార్ రామయ్య ఆయనకు వివరించారు. అలాగే రెండో, మూడో విడతలో భూములు గుర్తించినట్లు చెప్పారు. ఇక్కడి మత్స్యకారులు కొంత అటవీ భూములను సాగు చేసుకుంటున్నారని వారికి పరిహారమివ్వాలని నియోజకవర్గ భాజపా కన్వీనర్ పాపారెడ్డి పురుషోత్తంరెడ్డి విన్నవించారు. అందరికీ న్యాయం చేస్తామని ప్రిన్సిపల్ కార్యదర్శి హామీ ఇచ్చారు. అనంతరం ఆయన కోట మండలం కొత్తపట్నం పరిశ్రమలకు కేటాయించిన భూములను పరిశీలించారు. క్రిస్‌సిటీలో జరుగుతున్న మౌలిక వసతులను పరిశీలించి సూచనలు, సలహాలిచ్చారు. జేసీ శుభం బన్సల్, గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, పరిశ్రమల శాఖ అధికారులు పాల్గొన్నారు.

తూపిలిపాలెం బీచ్ వద్ద రైతులతో మాట్లాడుతున్న పరిశ్రమల శాఖ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి యువరాజు

ఆహా.. ఏమి రుచి..!

సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం ఆరగిస్తున్న విద్యార్థులు

చిత్తూరు, తిరుపతి విద్య, పూతలపట్టు, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ పాఠశాలల్లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో సన్నబియ్యాన్ని పాఠశాలల పునః ప్రారంభం రోజు నుంచి అందజేయడంతో విద్యార్థులు సంతృప్తికరంగా భోజనం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో చౌకదుకాణం ద్వారా మామూలు బియ్యం పాఠశాలలకు సరఫరా చేసేవారు. ఈ విద్యా సంవత్సరం నుంచి సన్నబియ్యం అందజేయాలనే సంకల్పంతో ప్రభుత్వం పాఠశాలకే నేరుగా సరఫరా చేస్తోంది. ప్రాంతాల వారీగా ఉన్న ఆహార అలవాట్లకు అనుగుణంగా మధ్యాహ్న భోజనం మెనూలో మార్పులు చేస్తూ పౌష్టికాహారమే లక్ష్యంగా విద్యార్థులకు అందజేస్తున్నారు.

పూతలపట్టు జడ్పీ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం తీసుకుంటున్న విద్యార్థులు

ఎంతో నాణ్యత..

సన్న బియ్యంతో తయారైన భోజనం సహా కూరలు సరిపడా ఇస్తుండటంతో గతంలో తక్కువ తినే విద్యార్థులు నేడు కడుపారా ఆరగిస్తున్నారు. భోజనం నాణ్యంగా ఉండటంతో ప్రాథమిక పాఠశాలల విద్యార్థులు రెండుమూడు సార్లు అడిగి తింటున్నారు. గతంలో ఇంటి నుంచి భోజనం తెస్తున్న వారు.. ప్రస్తుతం ఇక్కడే భోజనం చేస్తున్నారు. తిరుపతి జిల్లాలో 1.32 లక్షల మంది, చిత్తూరు జిల్లాలో 1.21 లక్షల మంది భోజనం చేస్తున్నారు.

10న మెగా తల్లిదండ్రుల సమావేశం

ఈ నెల 10న ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేసి.. వివిధ రకాల పోటీలు నిర్వహించి, బహుమతులు అందజేయనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తల్లికి వందనం కింద అందజేసిన రూ.15 వేలు, తల్లి పాత్రపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేస్తారు. పిల్లల సామర్థ్యాలపై చర్చిస్తారు. అనంతరం విద్యార్థులకు అందజేస్తున్న మధ్యాహ్న భోజనాన్ని తల్లిదండ్రులకు కూడా అందజేయనున్నారు.

సర్వదర్శనానికి 12 గంటలు

తిరుమల: సర్వదర్శనం టోకెన్లు లేని భక్తులకు 12 గంటల్లో, రూ.300 టికెట్ల భక్తులకు మూడు గంటల్లో శ్రీవారి దర్శనం లభిస్తుంది. గురువారం శ్రీవారిని 64,015 మంది దర్శించుకున్నారు. రూ.3.54 కోట్ల హుండీ కానుకలు లభించాయి.

మొహర్రం ప్రశాంతంగా జరుపుకోండి: ఎస్పీ

తిరుపతి (నేరవిభాగం), న్యూస్‌టుడే: మొహర్రం ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్పీ హర్షవర్ధన్‌రాజు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా రహదారులపై బైక్ ర్యాలీలు, మితిమీరిన శబ్దంతో డీజే బాక్సులు వినియోగించడం నిషేధమని తెలిపారు. డీజే బాక్సులు ఏర్పాటు చేసుకోవాలంటే సమీప స్టేషన్‌లో అనుమతులు తీసుకోవాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

104FM Tirupati
ఈఎఫ్ఎమ్ కార్యక్రమాలు
శనివారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ॥ 5 - ఉ॥ 7
ఈ-మార్నింగ్స్	ఉ॥ 7 - ఉ॥ 11
నువ్వా నేనా	ఉ॥ 11 - మ॥ 2
సత్యభామ	మ॥ 2 - సా॥ 5
కాలేజి స్టైల్	సా॥ 5 - రా॥ 9
ఈ స్టార్ మీ స్టార్	రా॥ 9 - రా॥ 10
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా॥ 10 - తె॥ 5

/Eenadufm
For Advertising on Eenadu FM Contact
8008555167, 9000180635

ఆశ చూపి.. ఆభరణాలు దోచి..!

■ మహిళలను బురిడీ కొట్టిస్తున్న కేటుగాళ్ల అరెస్టు

■ నిందితుల్లో 14 ఏళ్ల బాలుడు

తొట్టంబేడు, న్యూస్‌టుడే: ఒంటరిగా వెళ్తున్న మహిళలతో మాటలు కలిపి.. తమ వద్ద అదనంగా ధనం ఉందని.. ఒంటిపై నగలు ఇస్తే అధిక మొత్తం ఇస్తామని నమ్మకం కలిగిస్తారు. తర్వాత వారిని మాయ చేసి నగలతో పాటు వారు తెచ్చిన నగదుతో ఉడాయిస్తారు. ఈ తరహా మోసాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల అంతర్రాష్ట్ర ముఠాను శ్రీకాళహస్తి రెండో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో 14 ఏళ్ల బాలుడు ఉన్నాడు. వారి నుంచి రూ.11 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు రెండో పట్టణ సీఐ నాగార్జునరెడ్డి తెలిపారు. నెల్లూరుకు చెందిన సునీత శ్రీకాళహస్తిలో ఏఎన్ఎంగా పనిచేస్తోంది. జూన్ 23న ఆమెను మోసం చేసి ముఠా 58 గ్రాముల బంగారంతో ఉడాయించింది.

నిందితులు, స్వాధీనం చేసుకున్న ఆభరణాలతో సీఐ నాగార్జునరెడ్డి, సిబ్బంది

సీసీ కెమెరాల సాయంతో నిఘా

బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల కదలికలపై నిఘా ఉంచారు. వారు శుక్రవారం ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉండగా చాకచక్యంగా అరెస్టు చేశారు. ముగ్గురి నుంచి చోరీ చేసిన 114 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. నిందితులు కిషన్ (24), శ్యాంలాల్ (30) గుజరాత్‌లోని అహ్మదాబాద్ జిల్లాకు చెందినవారు కాగా, ప్రస్తుతం తెలంగాణలోని మేడ్చల్ జిల్లాలో నివాసం ఉంటున్నట్లు గుర్తించామన్నారు. నిందితుల్లో 14 ఏళ్ల బాలుడు ఉన్నట్లు తెలిపారు. వీరిపై తెలంగాణలో ఏడు కేసులు, ఏపీలోని శ్రీకాళహస్తి, చిత్తూరు, కడపలో మూడు కేసులున్నాయని తెలిపారు.

ఫుడ్ ప్రాసెసింగ్‌పై శిక్షణ

తిరుపతి(భవానీనగర్), న్యూస్‌టుడే: ప్రకృతి వ్యవసాయ పద్ధతులతో పండించే పంటలకు గిట్టుబాటు ధర ఉందని కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. శుక్రవారం డీఆర్‌డీఏ సమావేశం మందిరంలో ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ, రైతు సాధికార సంస్థ, వారాహి ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఫుడ్ ప్రాసెసింగ్‌పై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను ప్రభుత్వ కార్యాలయాలు, రైతుబజార్లలో విక్రయించుకోవడానికి ప్రత్యేకమైన స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నామని ఫుడ్ ప్రాసెసింగ్ సెక్రెటరీ చిరంజీవి చౌదరి తెలిపారు. డీఆర్‌డీఏ పీడీ శోభన్‌బాబు, ఈడీ సతీష్, రైతు సాధికార సంస్థ ప్రభాకర్, జిల్లా ఉద్యాన శాఖ అధికారి దశరథరామిరెడ్డి, వారాహి ఫౌండేషన్ డైరెక్టర్ హరికుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న కలెక్టర్ వెంకటేశ్వర్

కర్మక్రియలు

కీ॥శే॥ శ్రీమతి బొల్లినేని సుభాషిణి గారు
(శక్తి పంచాయత్ నేత్రి అభియాన్)
సర్పంచ్, చెర్లోపల్లి గ్రామ పంచాయతీ, తిరుపతి రూరల్

జననం: 18.12.1977
మరణం: 24.06.2025

మా అందరి ఆశలు, ఆశయాలు తీర్చి కుటుంబానికి అండగా నిలవాల్సిన నీవు గుండెకోతను మిగిల్చి దూరం కావడం మాకు తీరనిలోటు, చెర్లోపల్లి గ్రామ సర్పంచ్‌గా ప్రజల సమస్యలు, బాగోగులు చూసుకుంటూ... మా కుటుంబ బాధ్యతలను చూసుకుంటున్న

శ్రీమతి బొల్లినేని సుభాషిణి గారు

24.06.2025 మంగళవారం స్వర్గస్తులైనారు.

తదుపరి వీరి కర్మక్రియలు **06.07.2025** తేది ఆదివారం ఉదయం 10.00 గం॥లకు తిరుపతి రూరల్, కొత్త చెర్లోపల్లి గ్రామం మా స్వగృహం నందు శుభస్వీకరణ జరుగును.

శోకతప్త హృదయాలతో...

ఇట్లు... భర్త: **బొల్లినేని శుభగిరి** మరియు కుటుంబ సభ్యులు

గమనిక: సమయాభావం వలన అందరికీ నేరుగా తెలియజేయలేకపోవడం వల్ల పత్రికా ప్రకటన ద్వారా తెలియజేస్తున్నాను.

(c) eenadu

మామిడి రైతులను దగా చేసింది వైకాపా ప్రభుత్వమే

* ఆ పార్టీ సానుభూతిపరుడు కాసానే సిండికేట్‌కి కారణం
* జగన్ సభ నిర్వహిస్తున్నదీ అతనే: ఎమ్మెల్యే నాని

తిరుపతి (మంగళం), న్యూస్‌టుడే: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి రైతులను దగా చేసింది వైకాపా ప్రభుత్వం, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. అతని అనుచర నాయకులేనని ఎమ్మెల్యే పులివర్తి నాని ధ్వజమెత్తారు.

మహిళకు పథకాలు వివరిస్తున్న ఎంపీ ప్రసాదరావు, ఎమ్మెల్యే నాని

మంగళం పంచాయతీ పరిధిలోని శేషాచల నగర్‌లో శుక్రవారం నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ మామిడి కాయలు కొనుగోలు చేసే ఫ్యాక్టరీలు సిండికేట్ కావడానికి బంగారుపాళ్యం మండలంలోని పల్ప్ ఫ్యాక్టరీ యజమాని, వైకాపా సానుభూతిపరుడు కాసానే కారణమన్నారు. అతనే ఇప్పుడు మాజీ సీఎం జగన్ పర్యటనకు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన సొంత మండలం సదుంలో ఫ్యాక్టరీ మూసేస్తే ఏమాత్రం పట్టించుకోలేదని, అక్కడి రైతులంతా దామలచెరువు మండీలకు వచ్చి కాయలు అమ్ముకుంటున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్న పెద్దిరెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి బహిరంగ చర్చకు వస్తే ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు సరైన సమాధానం చెబుతారన్నారు. జగన్ నిజంగా రైతులను ఆదుకోవాలనుకుంటే మే, జూన్ నెలల్లో జిల్లాలో పర్యటించి ఉండాల్సిందన్నారు.

శాస్త్రవేత్తల సాయంతో దిగుబడులు సాధించాలి

రేణిగుంట, న్యూస్‌టుడే: వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనలు, సలహాలు పాటిస్తే అధిక దిగుబడులు సాధ్యమని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు పేర్కొన్నారు. షెడ్యూల్డ్ కులాల ఉపప్రణాళికలో భాగంగా రాస్ కేవీకేలో శుక్రవారం ఏర్పాటు చేసిన రైతు సదస్సులో ఆయన మాట్లాడారు. పంటల గిట్టుబాటు ధర అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయని తెలిపారు. దిగుమతులపై ఆధారపడకుండా.. ఇతర దేశాలకు ఎగుమతి చేసే విధంగా నాణ్యమైన ఉత్పత్తులు పండించాలని కోరారు. అనంతరం రైతులకు రాయితీ పరికరాలను అందజేశారు. రాస్ అసోసియేట్ డైరెక్టర్ సుమతి, కేవీకే ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శ్రీనివాసులు పాల్గొన్నారు.

70 వసంతాల విద్యాధామం

ఎస్వీయూలో వన్నె తగ్గని కోర్సులు

తిరుపతి (ఎస్వీయూ), న్యూస్‌టుడే: శ్రీవారి పాదాల చెంత.. 1954 సెప్టెంబర్ 2వ తేదీన ఏర్పాటైన తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం అంచెలంచెలుగా ఎదిగి 70 వసంతాలు పూర్తి చేసుకుంది. 73 విభాగాలతో దేశంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాలతో పోటీపడుతూ అరుదైన విద్యాధామంగా వెలుగొందుతోంది. ఇక్కడ చదివిన ఎందరో విద్యార్థులు దేశవిదేశాల్లో పలు రంగాల్లో ఉన్నతంగా స్థిరపడటంలో ఓ దిక్సూచిగా నిలిచిందనడంలో సందేహం లేదు. వర్సిటీలోని పలు కీలక కోర్సులు నేటికీ యువతను ఆకట్టుకుంటూ వారి ఉపాధికి బాటలు వేస్తున్నాయి.

త్వరలో పీజీ ప్రవేశాలకు కౌన్సెలింగ్

ఏపీ పీజీసెట్ 2025 ఫలితాలు ఇటీవల వెలువడగా అర్హత సాధించిన వారికి త్వరలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. డిగ్రీ తర్వాత అధ్యాపక వృత్తి, పరిశోధనా రంగం, వివిధ సంస్థల పరిపాలనా రంగంలోనూ రాణించాలంటే కచ్చితంగా మాస్టర్స్ డిగ్రీ అవసరం. వృత్తివిద్య కోర్సులైన ఎంబీఏ, ఎంసీఏ.. ఇంజినీరింగ్‌లో ఎంటెక్, బీటెక్ తదితర కోర్సుల ప్రవేశానికి రాష్ట్రస్థాయిలో ఆయా సెట్‌లలో అర్హత సాధించిన వారికి ప్రవేశం ఉంటుంది.

❖ పీజీలో ముఖ్యమైనవి బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కామర్స్, ఎకనామిక్స్ ఇవి సమాజ అభివృద్ధిలో మూలాలు. వీటినుంచే అనేక కొత్త కోర్సులు ఉద్భవిస్తున్నాయి. అప్లైడ్ కోర్సులైన అనిమల్ బయోటెక్నాలజీ, బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, వైరాలజీ, మైక్రోబయాలజీ, ఆక్వాకల్చర్, జియాలజీ తదితర కోర్సులు కీలకం.

సమాజ అధ్యయనంలో కీలకం

సైకాలజీ సబ్జెక్టు మానవ ప్రవర్తనను అధ్యయనం చేసేందుకు ఉపయుక్తంగా ఉంటుంది. సమాజంలో మానసిక రుగ్మతలను పారదోలేందుకు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, విద్యా సంస్థల్లో వీరికి ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆయా రంగాల్లో సైకాలజిస్టులను నియమించుకుంటోంది. సోషియాలజీ, సోషల్ వర్క్ పూర్తిచేసిన వారు సమాజ అధ్యయనం, సమాజసేవ, వివిధ సంస్థల నిర్వహణలో కీలకం.

ప్రవేశాలిలా..	
ఇంజినీరింగ్	396
మాస్టర్ ఆఫ్ సైన్స్	1178
మేనేజ్‌మెంట్ -ఫార్మసీ	90
ఆర్ట్స్	1160

నిత్యజీవితంతో ముడిపడి..

కామర్స్, ఎకనామిక్స్, ఎంబీఏ తదితర కోర్సులు మానవుడి నిత్యజీవితంలో ముడిపడి ఉన్నాయి. వీటిలో పీజీ, పీహెచ్‌డీ చేసిన వారికి మంచి ఉపాధి దొరుకుతోంది. వర్తక వాణిజ్య రంగాల్లో యువతకు పెద్దఎత్తున అవకాశాలు ఉన్నాయి. అలాగే విద్యాభివృద్ధి, బోధనలో బీఈడీ తప్పనిసరి. భాషా శాస్త్రాలు అయిన తెలుగు, ఇంగ్లిష్, హిందీలో పీజీ చేసినవారికి బోధనారంగం ఆహ్వానం పలుకుతోంది.

మెరుగైన ఉపాధి అవకాశాల కల్పనకు కృషి

వర్సిటీ ప్రగతి, విద్యార్థుల భవిష్యత్తుకు నిరంతరం కృషి చేస్తున్నాం. పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఏపీ పీజీ సెట్‌ను దిగ్విజయంగా నిర్వహించాం. విద్యార్థుల సంఖ్య పెంచేందుకు, వర్సిటీలోని ఏడు కళాశాలల్లో విద్యా ప్రగతిని సాధించేందుకు ప్రత్యేక అకడమిక్ ప్లానింగ్‌తో ముందుకెళ్తున్నాం. పలు విదేశీ విశ్వవిద్యాలయాలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుని ఇక్కడి విద్యార్థులకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నాం.

- సీహెచ్ అప్పారావు, ఎస్వీయూ ఇన్‌ఛార్జి ఉపకులపతి

శ్రీసిటీలో వ్యాపారావకాశాలపై 'సిక్కి' అధ్యయనం

శ్రీసిటీ గురించి సిక్కి బృందానికి వివరిస్తున్న ప్రతినిధులు

శ్రీసిటీ (వరదయ్యపాలెం), న్యూస్‌టుడే: చెన్నైలోని దక్షిణ భారత వాణిజ్య, పరిశ్రమల మండలి (సిక్కి)కి చెందిన 22 మంది ప్రతినిధుల బృందం సిక్కి ప్రాజెక్ట్స్ హెడ్ శరణ్యకృష్ణ ఆధ్వర్యంలో శుక్రవారం శ్రీసిటీని సందర్శించింది. శ్రీసిటీ పారిశ్రామిక కార్యకలాపాలు, ఇక్కడి ఉత్తమ పద్ధతుల అధ్యయనం, పెట్టుబడుల అవకాశాలను ఈ బృందం పరిశీలించింది. సిక్కి ప్రతినిధులకు శ్రీసిటీ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ (బిజినెస్ డెవలప్‌మెంట్) జోర్డన్ జార్జ్ ప్రత్యేకతలు, మౌలిక సదుపాయాలు, పర్యావరణ వ్యవస్థ, వ్యాపార అనుకూల వాతావరణం, ప్రభుత్వ ప్రోత్సాహకాల గురించి వివరించారు. ట్రూస్టార్, ఎంఎస్‌ఆర్ గార్మెంట్స్, బాల్ బేవరేజస్, మరి కొన్ని పరిశ్రమలను సందర్శించారు. బృంద సభ్యులైన మెంటర్ ఇన్ఫోకామ్ ఇండియా డైరెక్టర్ ఎలంగోవన్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ సీఈవో సందర్శన

సీఈవోకు శ్రీసిటీ గురించి వివరిస్తున్న శ్రీసిటీ ప్రతినిధులు

శ్రీసిటీ (వరదయ్యపాలెం), న్యూస్‌టుడే: ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ సీఈవో డా. గెద్దం శేఖర్‌బాబు శుక్రవారం శ్రీసిటీని సందర్శించారు. శ్రీసిటీ వైస్ ప్రెసిడెంట్ (కస్టమర్ రిలేషన్స్) రమేష్‌కుమార్ ఆయనకు పారిశ్రామిక ప్రగతి వివరాలు, వ్యాపార అనుకూల పరిస్థితులు వివరించారు. అనంతరం ఆయన అక్కడి అధికారులతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. మాండలెజ్, లావాజా, గ్రైండ్‌వెల్, టాటా ఫుడ్స్ తదితర ఆహార ఉత్పత్తుల పరిశ్రమలను సందర్శించి ఆయా కంపెనీల ప్రతినిధులతో మాట్లాడారు.

పెళ్లి సంబంధాల కోసం వెతుకుతున్నారా..

కమ్మ కుల అవివాహితులకు సువర్ణావకాశం

నేడు, రేపు కమ్మ కుల అవివాహిత వధూవరులకు ఈనాడు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం

తెలుగింటి వివాహ పరిచయాల ఆత్మీయ వేదిక అయిన 'ఈనాడు పెళ్లిపందిరి', కమ్మ కుల అవివాహిత వధూవరులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహిస్తుంది. తిరుపతి, దేవేంద్ర థియేటర్ రోడ్డు, రైల్వే కాలనీలోని ఈనాడు కార్యాలయ వేదికగా నిర్వహిస్తున్నారు. వివాహం కోసం ఎదురు చూస్తున్న వధూవరులతో పాటు సంబంధిత కుటుంబీకులు నేడు (శనివారం, జులై 5న), రేపు (ఆదివారం, జులై 6న) ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 5.30 గం. వరకు తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు.

మరిన్ని వివరాలకు 91547 72006 80080 02165 ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు

● ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ వాట్సప్ ద్వారా చేసుకోవచ్చు. అందుకు వధూవరుల బయోడేటా & ఫోటోలను పక్కన తెలిపిన వాట్సప్ నంబర్‌కు పంపవచ్చు. క్యూఆర్‌కోడ్ స్కాన్ చేసి వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసుకోవచ్చు.

సమావేశానికి హాజరైన వివిధ ప్రాంతాల ప్రముఖులు

ఐఐటీలో రెండో రోజు ఐసీసీఎంఎస్

సవాళ్లు అధిగమిస్తేనే ప్రగతి

ఏర్పేడు, న్యూస్‌టుడే: సవాళ్లను అధిగమిస్తేనే ఏ రంగంలోనైనా ప్రగతి సాధ్యమని సిక్కిం విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ జియాన్షుక రాంజి పేర్కొన్నారు. ఏర్పేడు సమీపంలోని తిరుపతి ఐఐటీలో అంతర్జాతీయ నిర్మాణ సామగ్రి, నిర్మాణాల ప్రణాళికల సమావేశం (ఐసీసీఎంఎస్) రెండో రోజు శుక్రవారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ కాంక్రీట్, కాంపోజిట్ నిర్మాణాల్లో సస్టెయినబిలిటీ డిజైన్ కోసం ఆధునాతన విశ్లేషణ పద్ధతులను వివరించారు. జియో కార్బన్, వేస్ట్, వ్యర్థజలాల పునర వినియోగం, పాలీప్రొఫైలిన్ ఫైబర్‌తో పగుళ్లు తగ్గించడం వంటి వాటి గురించి ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్ రవీంద్రగెట్టు అవగాహన కల్పించారు. అగ్నిప్రమాదాల నుంచి రక్షణ, ఎత్తయిన ప్రదేశాల్లో జరిగే ఘటనలపై ఎనిమిది ప్లీనరీలు, 21 కీనోట్ ఉపన్యాసాలు ప్రత్యక్షంగా, ఆన్‌లైన్ వేదికగా నిర్వహించారు. ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ కె.ఎన్. సత్యనారాయణ, బిజిలీ బాలకృష్ణన్, సురేష్‌జైన్ పాల్గొన్నారు.

ప్రపంచ పోలీస్ క్రీడల్లో తితిదే అధికారుల విజయం

విజేతలు రామ్‌కుమార్, సురేంద్ర

తిరుమల, న్యూస్‌టుడే: ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో జరిగిన ప్రపంచ పోలీస్, ఫైర్ గేమ్స్ పోటీల్లో తితిదే విజిలెన్స్, సెక్యూరిటీ విభాగానికి చెందిన ఇద్దరు అధికారులు ప్రతిభను ప్రదర్శిస్తూ అద్భుత విజయాలు సాధించారు. 45 ఏళ్ల పైబడిన విభాగం సింగిల్స్ టెన్నిస్ పోటీల్లో తితిదే వీజీవో ఎ.సురేంద్ర స్వర్ణం, 55 ఏళ్ల పైబడిన విభాగం సింగిల్స్ టెన్నిస్ పోటీలో వింగ్ వీజీవో ఎస్వీ రామ్‌కుమార్ కాంస్య పతకం సాధించారు. తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు విజేతలను అభినందించారు. ప్రపంచవ్యాప్తంగా 80 దేశాల పోలీస్, ఫైర్ విభాగాల నుంచి 9 వేల మంది అథ్లెట్లు పాల్గొన్న ఈ పోటీల్లో తితిదే అధికారుల విజయాలు దేశానికే గర్వకారణమని, తితిదేకు ఇది గొప్ప గౌరవమని కొనియాడారు.

గణనాథుడి హుండీ ఆదాయం రూ.1.68 కోట్లు

కానుకల లెక్కింపును పర్యవేక్షిస్తున్న ఈవో పెంచల కిషోర్

కాణిపాకం, న్యూస్‌టుడే: శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారికి భక్తులు హుండీల్లో సమర్పించిన కానుకల లెక్కింపు ద్వారా గడిచిన 22 రోజుల్లో రూ.1,68,18,705 ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో పెంచల కిషోర్ శుక్రవారం తెలిపారు. ఆలయ ఆస్థాన మండపంలో హుండీలలోని కానుకలు లెక్కించారు. 52 గ్రాముల బంగారం, కిలో వెండి వచ్చిందన్నారు. అన్నదానం హుండీలో రూ.38,751, గో సంరక్షణ హుండీలో 16,783 ఆదాయం వచ్చిందన్నారు. 980 యూఎస్ఏ, 140 కెనడా, 75 ఆస్ట్రేలియా, 33 సింగపూర్ డాలర్లు, 64 మలేషియా రింగిట్స్‌తో పాటు విదేశీ కరెన్సీ వచ్చిందని పేర్కొన్నారు. డిప్యూటీ ఈవో కేవీ సాగర్‌బాబు, దేవాదాయశాఖ ఏసీ చిట్టెమ్మ, ఏఈవోలు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

మోహన్‌రెడ్డి జ్యూయలర్స్‌లో

ఆషాఢం డిస్కౌంట్ సేల్

916 KDM BIS హాల్‌మార్క్

బంగారు ఆభరణములపై తరుగు కేవలం 4.99%

వడ్డాణాలు, లాంగ్‌హారాలు, నెక్లెసెట్స్, చౌకర్స్, గాజులు, సరుద్దు, చైన్లు, బ్రాస్‌లెట్స్, నల్లపూసల దండలు, జుంకీలు, డాలర్లు, ఉంగరాలు, కమ్మలు మొదలగు ఆభరణాలపై కూలీలు లేవు...

916 KDM BIS హాల్‌మార్క్

రాళ్ల ఆభరణాలపై తరుగులు, కూలీలు, రాళ్ల ఛార్జీలు లేకుండా పొందే సువర్ణ అవకాశం.

వెండి వస్తువులపై తరుగు కూలీలు లేవు.

ప్రతి ఆదివారం షాపు తెరిచి ఉండును

కాకర్లవారివీధి, చిన్నబజార్, నెల్లూరు.

Cell: 9393 770 990, Ph: 0861 - 2327549

EENADU Classifieds

REAL ESTATE

FLAT FOR SALE

GENERAL

తిరుపతి, అలిపిరి దగ్గర Sai Udayagiri 3BHK Flats అమ్మబడును. Ready to Occupy. ✆ 94938 59332.

HOUSE FOR SALE

GENERAL

PLOT FOR SALE

GENERAL

LEASE/ RENT

GENERAL

SCIENTIFIC Ware Houses with FCI Specification of 13,500 sq.ft East 2 Ware Houses Totaling 27,000 sq.ft are Readily Available for Occupation for Rent at Adjacent National Highway near to the International Airport at Renigunta. PCR Warehousing Ltd., D.No: 3-147, Guravaraju Palli, Tirupati - Srikalahasti Road, Renigunta - 517520 Dist. Chittoor, Andhra Pradesh. ✆ 98490 46567 / 98499 82900, Email: pcrayulu@gmail.com & pcrwhltd@gmail.com, web: www.pcrwarehousingltd.com.

B/W 5 లైన్ల ప్రకటన రూ. 470/- మాత్రమే అన్ని రకాల బిజినెస్ వ్యవహారాలు

80085 13290

మీ చిన్నారులకు పుట్టిన రోజు శుభాకాంక్షలు ఈనాడు ద్వారా తెలపండి B/W: రూ. 600 Colour: రూ. 800

ప్రకటనలపై 5% GST వర్తించును

WANTED FOR Primary Teachers (Subject: English), Depends upon Skills, Salary: Above 25K, Contact: ✆ 77318 09480.

PRIMARY MATHS, UP SCHOOL English, Male Warden Aayaas, Cleaner. MATRUSRI E.M. SCHOOL, Railway Colony, Tirupati. ✆ 73822 88751.

Job Requirement Managers: 4 Nos with Min 3 Years Exp. Executive: 5 Nos. 2 Wheeler Must. 9972130188/ 8904469899.

Earn Extra Income online through Work from Home in Wellness Industry. 101, SF Res. Rd # 4, B.Hills, Hyd. ✆ 8919664679, 8309909749

Study Power (Education Loans) ✆ 9705817817.

JOBS

G KEY IT SOLUTIONS Pvt. Ltd. Wanted Exp. Tele callers (2) for Software Training & Placements, Qual: Any Degree. # 401, Vignesh Towers, Leelamahal Circle, Tirupati. ✆ 99638 30776 / 95835 34534.

MARKETING/ SALES

WANTED MEDICAL REPRESENTATIVES for TIRUPATI Hq. for a leading multinational company. EuroMedicare INTERNATIONAL Fresh Graduates with Good English Comunication skills may send resume to hreuromedicare@gmail.com or call 9848024034

పడకల స్థాయికి తగ్గట్టుగా రోగులను పెంచండి

రోగితో మాట్లాడుతున్న సంచాలకులు డాక్టర్ ఆంజనేయులు

తిరుపతి (వైద్యవిభాగం), న్యూస్‌టుడే: కార్మిక రాజ్య బీమా (ఈఎస్ఐ) ఆస్పత్రి పడకల స్థాయికి తగ్గట్టుగా రోగుల సంఖ్య పెంచాలని రాష్ట్ర బీమా వైద్యసేవల శాఖ సంచాలకుడు డాక్టర్ ఆంజనేయులు ఆదేశించారు. శుక్రవారం ఆర్సీ రోడ్డులోని ఈఎస్ఐ ఆస్పత్రిని ఆకస్మిక తనిఖీ చేశారు. ఓపీ బ్లాక్, ఫార్మసీ, ఇన్‌పేషంట్ వార్డుల్లో రోగులతో మాట్లాడారు. అందుతున్న వైద్యసేవల గురించి ఆరా తీశారు. అనంతరం వైద్యులతో సమీక్షించారు. రాష్ట్రంలోని అన్ని ఈఎస్ఐ ఆస్పత్రులకు అవసరమైన సర్జికల్, ల్యాబ్ ఐటెమ్స్ రూ.11 కోట్లతో సమకూర్చనున్నట్లు వెల్లడించారు. వైద్యులు, సిబ్బంది కొరతను అధిగమించేందుకు ప్రభుత్వానికి నివేదిక సమర్పించినట్లు చెప్పారు. ఆస్పత్రిలోని సాంకేతిక సమస్యల పరిష్కారానికి కార్పొరేషన్ అధికారులతో చర్చించనున్నట్లు తెలిపారు. ఆస్పత్రిలో పనిచేస్తున్న పొరుగు సేవల ఉద్యోగులను ప్రభుత్వ ఒప్పంద ఉద్యోగులుగా మార్చాలని ఉద్యోగులు విన్నవించారు. జీతాల పెంపు, ఉద్యోగ భద్రత గురించి హౌస్ కీపింగ్, భద్రతా సిబ్బంది వినతులు ఇచ్చారు. సూపరింటెండెంట్ శ్యాంబాబు, ఆర్ఎంవో డాక్టర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

భక్తులకు మెరుగైన సదుపాయాలు: మంత్రి సవిత

ఆలయం ఎదుట కుటుంబసభ్యులతో మంత్రి సవిత

తిరుమల, న్యూస్‌టుడే: శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులకు తితిదే చక్కటి సదుపాయాలు కల్పిస్తోందని మంత్రి సవిత పేర్కొన్నారు. శుక్రవారం తెల్లవారుజామున అభిషేక సేవలో కుటుంబసభ్యులతో మంత్రి పాల్గొని శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం వెలుపల మంత్రి మాట్లాడుతూ. . భక్తులతో స్వయంగా మాట్లాడానని, సౌకర్యాలు బాగున్నాయని చెప్పడం సంతోషంగా ఉందన్నారు.

బీసీల ఆత్మగౌరవ సభ విజయవంతం చేయాలి

ఐక్యత చాటుతున్న నాయీ బ్రాహ్మణ సంఘం నాయకులు

తిరుపతి(గాంధీరోడ్డు), న్యూస్‌టుడే: తిరుపతిలోని ఇందిరా మైదానం వేదికగా ఏపీ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కల్లూరి నాగరాజు గౌడ్ ఆధ్వర్యంలో జరగనున్న బీసీ ఆత్మ గౌరవ భరోసా సభను విజయవంతం చేయాలని ఏపీ నాయీ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆవులపాటి బుజ్జిబాబు పిలుపునిచ్చారు. స్థానిక పెద్దకాపు లేఔట్‌లోని ఎస్ఎల్ఎస్ రెసిడెన్సీలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 6వ తేదీన ఇందిరా మైదానంలో జరిగే సభకు బీసీకి చెందిన కేంద్ర, రాష్ట్ర మంత్రులు హాజరుకానున్నారని చెప్పారు. బీసీల కష్టనష్టాలను కూటమి ప్రభుత్వానికి తెలియపరచి, ఆ సమస్యల పరిష్కార దిశగా, భవిష్యత్ తరాలకు రాజ్యాధికారాన్ని సాధించుకునే దిశగా సభ జరుగుతుందన్నారు. సంఘం నేతలు సురేంద్ర, నారాయణ, కుమార్, మధు, వంశీ, సభ్యులు పాల్గొన్నారు.

మదిలో కొలువై.. చేతిపై రూపమై

తిరుమల, న్యూస్‌టుడే: శ్రీ వేంకటేశ్వరస్వామిని భక్తులు రకరకాలుగా ఆరాధిస్తారు. బెంగళూరుకు చెందిన సౌజన్య తన చేతిపై టాటూగా శ్రీనివాసుడు, శంకు, చక్ర, తిరునామాలు వేయించుకున్నారు. ప్రత్యేకంగా స్వామివారిపై భక్తితో ఈ టాటూ వేయించుకున్నట్లు భక్తురాలు తెలిపారు.

డీఏ బకాయిలు చెల్లించాలి

డిపో ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్న ఈయూ నాయకులు

తిరుపతి(ఆర్టీసీ), న్యూస్‌టుడే: ఆర్టీసీ ఉద్యోగులకు ఉద్యోగోన్నతులు ఇవ్వాలి, డీఏ బకాయిలు వెంటనే చెల్లించాలని ఏపీ పీటీడీ ఎంప్లాయీస్ యూనియన్(ఈయూ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.అర్జున డిమాండ్ చేశారు. ఈయూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా కార్యదర్శి వి.మస్తాన్ ఆధ్వర్యంలో తిరుపతి డిపో వద్ద నిరసన చేపట్టారు. నేతలు కుమార్, సతీష్ నాయుడు, తిరుపతి, తిరుమల డిపోల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.

స్వయం ఉపాధికి దరఖాస్తుల ఆహ్వానం

చంద్రగిరి, న్యూస్‌టుడే: చంద్రగిరిలోని యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో సెల్‌ఫోన్ రిపేర్, సర్వీసింగ్‌పై ఈ నెల 11 నుంచి ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తామని సంస్థ డైరెక్టర్ పి.సురేష్‌బాబు తెలిపారు. ఉమ్మడి జిల్లాలో పదో తరగతి చదివిన 19-45 సంవత్సరాల మధ్య పురుషులు అర్హులన్నారు. మరిన్ని వివరాలకు 79896 80587, 94949 51289 నంబర్లను సంప్రదించాలని ఆయన కోరారు.

సీపీ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

తిరుపతి(మంగళం), న్యూస్‌టుడే: జిల్లాలో శనివారం జరగనున్న ఏపీపీఎస్సీ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ(సీపీ) పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా రెవెన్యూ అధికారి జి.నరసింహులు తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని జిల్లా రెవెన్యూ అధికారి ఛాంబర్‌లో సంబంధిత అధికారులతో పరీక్షల నిర్వహణపై సమీక్షించారు. శ్రీనివాసమంగాపురం సమీపం పీలేరు రోడ్‌లోని సత్య ఎన్‌క్లేవ్‌లో ఉన్న 1005- ఏఐఎమ్ టెక్నాలజీస్ కార్యాలయంలో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉదయం 9.30-10.30, మధ్యాహ్నం 1.00-2.00, సాయంత్రం 4.30-5.30 వరకు మూడు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తారని చెప్పారు. 472 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని పేర్కొన్నారు.

ఇద్దరి అరెస్టు.. గంజాయి స్వాధీనం

తొట్టంబేడు, న్యూస్‌టుడే: గుట్టుచప్పుడు కాకుండా గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు అంతర్రాష్ట్ర నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుంచి 9.2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తొట్టంబేడు ఎస్సై రామాంజనేయులు శుక్రవారం వెల్లడించారు. తొట్టంబేడు మండలం శివనాథపురం సమీపంలో గంజాయి విక్రయిస్తున్నారన్న సమాచారంతో దాడి చేశామన్నారు. శ్రీకాళహస్తి- పిచ్చాటూరు మార్గానికి సమీపంలోని టిడ్కో నివాసగృహాల వద్ద ఓ పాత ఇంట్లో తమిళనాడులోని చెన్నైకు చెందిన రాజేంద్రన్ సెల్వకుమార్ (22), నవీన్‌కుమార్ (23)ను అదుపులోకి తీసుకుని గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. రెండు చరవాణులు స్వాధీనం చేసుకున్నారు. వారిని రిమాండ్‌కు తరలించారు.

పనులు వేగవంతం చేయండి

చిల్లకూరు, న్యూస్‌టుడే: క్రిసిటీలో పనులను వేగవంతం చేయాలని పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి యువరాజ్ సూచించారు. చిల్లకూరు మండలంలోని తమ్మినపట్నం రెవెన్యూ పరిధిలో ఏర్పాటవుతున్న క్రిసిటీ ప్రాంతాన్ని శుక్రవారం ఆయన పరిశీలించారు. ఇక్కడ దాదాపు రెండు వేల ఎకరాల భూములను ఏపీఐఐసీ ద్వారా పరిశ్రమల స్థాపన కోసం కేటాయించారు. ముందుగా ఐదు వందల ఎకరాల్లో మౌలిక వసతులు కల్పించడంపై దృష్టి సారించాలని గుత్తేదారు సంస్థ ప్రతినిధులను ఆదేశించారు. తహసీల్దార్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

యువకుడి వేధింపులు తాళలేక బాలిక ఆత్మహత్య

తిరుపతి (నేరవిభాగం), న్యూస్‌టుడే: యువకుడి వేధింపులు తట్టుకోలేక బాలిక(15) ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన తిరుచానూరు ప్రాంతంలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. తిరుచానూరు సీఐ సునీల్‌కుమార్, ఎస్ఐ సాయినాథ్ చౌదరి కథనం మేరకు.. పద్మావతిపురానికి చెందిన నవీన్ ఓ బాలికతో తరచూ మాట్లాడేవాడు. ఈ విషయం తెలుసుకున్న ఆమె తండ్రి నవీన్‌ను మందలించాడు. గంజాయికి అలవాటు పడ్డ నవీన్ తీరులో మార్పు రాకపోవడంతో బాలిక తండ్రి వారి నివాసాన్ని ఆ ప్రాంతం నుంచి మార్చారు. అయినప్పటికీ నవీన్ బాలికకు ఫోన్ చేసి వేధించేవాడు. గురువారం సాయంత్రం నవీన్ బాలికకు ఫోన్ చేశాడు. అతనితో పాటు తల్లి, సోదరి కూడా బాలికను ఫోన్లో బెదిరించాడు. ఫోన్లో మాట్లాడుతూ బాలిక కంగారు పడటాన్ని అమ్మమ్మ గమనించింది. ఆమె చూస్తుండగానే మనస్తాపానికి గురైన బాలిక ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకుని చీరతో ఇంటి పైకప్పు రాడ్‌కు ఉరేసుకుంది. స్థానికుల సాయంతో తలుపులు పగలగొట్టి ఉరికి వేలాడుతున్న బాలికను కిందకు దించి రుయాకు తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి మృతదేహాన్ని పరీక్షల నిమిత్తం ఎస్వీ వైద్య కళాశాలకు తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు నవీన్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో నిందితుడికి ఐదేళ్ల జైలు

తిరుపతి (లీగల్), న్యూస్‌టుడే: ఎర్రచందనం రాష్ట్ర స్థాయి టాస్క్‌ఫోర్సు పోలీసు స్టేషన్ పరిధిలో నమోదైన ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో తమిళనాడు రాష్ట్రానికి చెందిన వెల్లియన్‌కి ఐదేళ్ల జైలుశిక్ష, రూ.6 లక్షల జరిమానా విధిస్తూ ఎర్రచందనం కోర్టు ప్రత్యేక జిల్లా సెషన్సు న్యాయమూర్తి ఎ.నరసింహమూర్తి శుక్రవారం తీర్పు వెలువరించారు. నిందితుడిని నెల్లూరు జిల్లా కేంద్ర కారాగారానికి తరలించారు.

చికెన్ ధరలు

వెన్‌కాబ్ (కిలో రూ.ల్లో)	
బ్రాయిలర్ (రైతు ధర)	97
రిటైల్	119
లేయర్	112
బ్రాయిలర్	173
బ్రాయిలర్ స్కిన్ లెస్	196
లేయర్ మాంసం	190

(c) eenadu

తిరుపతి

•తిరుపతి •చంద్రగిరి

రేపు ఎస్వీయూలో ఉద్యోగ మేళా

తిరుపతి(ఎస్వీయూ), న్యూస్‌టుడే: ఎస్వీయూలోని స్టూడెంట్ వెల్ఫేర్, కల్చరల్ అఫైర్స్ విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 6వ తేదీ ఎంఆర్ఎఫ్ సంస్థ ఆధ్వర్యంలో ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్ ఆచార్య మురళీధర్, కోఆర్డినేటర్ పత్తిపాటి వివేక్ తెలిపారు.

అల్లూరిది స్ఫూర్తిదాయక జీవితం

తిరుపతి(మంగళం), న్యూస్‌టుడే: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుది స్ఫూర్తిదాయక జీవితమని కలెక్టర్ వెంకటేశ్వర్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో అల్లూరి జయంతి నిర్వహించారు. ● అమరావతిలోని రాష్ట్ర సచివాలయం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పీ4పై శుక్రవారం కలెక్టర్లు, ఎమ్మెల్యేలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు కలెక్టర్ హాజరయ్యారు.

వివేకానంద.. ఆదర్శప్రాయుడు

తిరుపతి(గాంధీరోడ్డు): స్వామి వివేకానంద జీవితం అందరికీ ఆదర్శమని నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ సదాశివం అన్నారు. శుక్రవారం స్వామి వివేకానంద వర్ధంతి పురస్కరించుకొని ఎస్వీ మెడికల్ కళాశాల కూడలిలోని ఆయన విగ్రహానికి అంజలి ఘటించారు. రాయలసీమ రంగస్థలి ఛైర్మన్ గోపీనాథ్‌రెడ్డి, ఎం.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. (10 AM TO 1 PM)
తిరుపతి : 80080 20003
చంద్రగిరి: 80085 74561
పాకాల : 80085 74563

తిరుపతి(నగరపాలిక), న్యూస్‌టుడే: సమస్య: కొర్లగుంట అశోక్‌నగర్, వివేకానంద వీధుల్లో ఇంటింటా చెత్త సేకరణకు కార్మికులు రావడం లేదు. **-సురేంద్ర, అశోక్‌నగర్**

సమాధానం: పరిశీలించి చర్యలు చేపడతాం. **- డా.యువ అన్వేష్, వైద్యాధికారి, నగరపాలిక**

సమస్య: తాతయ్యగుంటలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీపంలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ వద్ద స్థానికులు వ్యర్థాలు వేస్తున్నారు. తొలగించకపోవడంతో దుర్వాసన వస్తోంది. **-భార్గవ్, తాతయ్యగుంట**

సమాధానం: ఆరోగ్యకేంద్రం సమీపంలో ఉన్న వ్యర్థాలను తొలగించి పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు చేపడతాం. **-డా.యువ అన్వేష్**

ఖారాపేట, న్యూస్‌టుడే: సమస్య: నాలుగు రోజులుగా ఖారాపేట పంచాయతీ కాలనీలో గల వినాయకుని గుడి పక్క వీధిలో వీధి దీపాలు వెలగడం లేదు. **-స్థానికులు**

సమాధానం: సిబ్బందిని పంపి వీధి దీపాలు వెలిగేలా చర్యలు తీసుకుంటాం. **-పంచాయతీ కార్యదర్శి**

చంద్రగిరి, న్యూస్‌టుడే: సమస్య: 9న భారతీనగర్‌లోని కాలువల్లో చెత్తాచెదారం నిండి ఉండటంతో మురుగు పారడం లేదు. **-సుధాకర్, స్థానికుడు**

సమాధానం: కాలువల్లో పూడిక తీయిస్తాం. ఆ ప్రాంతంలో బ్లీచింగ్ పౌడర్ చల్లిస్తాం. **-చంద్రశేఖర్‌రెడ్డి, పంచాయతీ ఈవో**

శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

తిరుమల, న్యూస్‌టుడే: శ్రీవారిని శుక్రవారం తెల్లవారుజామున అభిషేక సేవలో కలెక్టర్ వెంకటేశ్వర్, ఉదయం వీఐపీ బ్రేక్‌లో అమీర్‌పేట ఎమ్మెల్యే కె.వెంకటేష్, మధ్యప్రదేశ్ ఎంపీ గణేష్ సింగ్, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ, సినీనటుడు చమ్మక్ చంద్ర దర్శించుకున్నారు. వీరికి తితిదే అధికారులు స్వాగతం పలికి శ్రీవారి దర్శనం చేయించారు.

అమ్మవారి సేవలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి

ఆలయం ఎదుట జస్టిస్ అరవింద్ కుమార్ తదితరులు

తిరుచానూరు, న్యూస్‌టుడే: శ్రీపద్మావతి అమ్మవారిని శుక్రవారం సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరవింద్ కుమార్ దర్శించుకున్నారు. ఆయనకు ఆలయం వద్ద ఏఈవో దేవరాజులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేశారు. ఆలయంలో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారి దర్శనం చేసుకుని పూజలు చేశారు.

ఇదో రకం దందా

వాళ్లే తొలగిస్తారు.. వాళ్లే అప్పగిస్తారు

తిరుపతి(నగరపాలిక), న్యూస్‌టుడే: తిరుపతి నగర పాలక సంస్థ కార్యాలయం వేదికగా కొత్త రకం దందా విచ్చలవిడిగా సాగుతోంది. పట్టణ ప్రణాళిక విభాగపు అధికారులు, సిబ్బంది తొలగించిన బ్యానర్లు, స్వాధీనం చేసుకున్న వస్తువుల జాడ కనిపించకుండా పోతున్నాయనే విమర్శలున్నాయి. నగరపాలిక సిబ్బంది స్వాధీనం చేసుకున్న వస్తువులు, బ్యానర్లు బాధితులకు కాకుండా ముందస్తు ఒప్పందం ప్రకారం ఇతరులు తీసుకెళ్తున్నట్లు చెబుతున్నారు. నగరంలో తొలగించిన బ్యానర్ల ఫ్రేమ్‌లను నిత్యం తొలగించడం, వాటిని అదే రోజు ఇతరులకు అప్పగిస్తున్నట్లు తెలుస్తోంది.

నగరపాలిక కార్యాలయం నుంచి దర్జాగా వెనక్కి తీసుకెళ్తున్న బ్యానర్ల ఫ్రేమ్‌లు

అనధికారిక బ్యానర్ స్వాధీనానికి లెక్కేది?

తిరుపతిలో సామాన్యుని నుంచి వివిధ రంగాల ఉన్నత స్థాయి ప్రముఖుల వరకు ఉచిత ప్రచారానికి అలవాటు పడ్డారు. నగరపాలిక అనుమతించిన ప్రాంతాల్లో నిర్ణీత రుసుము చెల్లించి వాటిని బ్యానర్‌పై ముద్రించి ప్రదర్శించాల్సి ఉంటుంది. ఆ తరహా బ్యానర్ల ఏర్పాటు అనుమతులు నెలకు నాలుగైదుకు మించి ఉండడం లేదు. అయితే నిత్యం పదుల సంఖ్యలో ప్రచార, పుట్టిన రోజు, శ్రద్ధాంజలి, ప్రారంభోత్సవ, వాణిజ్య అవసరాల బ్యానర్లు నగరంలో ఏ ప్రాంతంలో చూసినా కనిపిస్తుంటాయి. నగరపాలికకు సంబంధం లేకుండా కేవలం రూ.వెయ్యి నుంచి రూ.2 వేలు ఖర్చుచేస్తే చాలు 10 అడుగుల వెడల్పు, పది అడుగుల ఎత్తుతో తయారు చేసిన భారీ ఇనుప కడ్డీల ఫ్రేమ్‌తో తయారు చేసిన బ్యానర్ నగరంలోని ఎంతటి రద్దీ ప్రాంతంలోనైనా ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. అనధికారిక వెసులుబాటు ఉండడంతో ఖజానాకు నిత్యం రూ.లక్షల్లో గండి పడుతోంది. అధికారికంగా 10 బ్యానర్లు కనిపిస్తే అనధికారిక బ్యానర్లు వందల సంఖ్యలో ఉంటున్నాయి.

అన్ని అధికారాలు వారి చేతుల్లోనే..

అనధికారిక బ్యానర్ల ఏర్పాటుకు నగరపాలిక పట్టణ ప్రణాళిక విభాగపు అధికారులు, సిబ్బంది నుంచి దొడ్డిదారి అనుమతి మాత్రం తీసుకోవాల్సి ఉంటుంది. నగరపాలికకు చెల్లించాల్సిన రుసుములు చెల్లించకుండా, ఒక బ్యానర్ ఏర్పాటుకు అనుమతి పొంది పది బ్యానర్లు ఏర్పాటు చేసుకోవడం, అనధికారికంగా ఏర్పాటు చేసుకున్న బ్యానర్లను రెండు, మూడురోజుల పాటు తొలగించకుండా ఉండేందుకు, తొలగించిన బ్యానర్లను తిరిగి అప్పగించడం లాంటి సర్వాధికారాలు నగరపాలిక పట్టణ ప్రణాళిక విభాగం చేతుల్లో ఉంటున్నాయి. వారే అనధికారిక బ్యానర్లు, ఇతర వస్తువుల్ని తొలగించి నగరపాలిక కార్యాలయానికి తరలించి.. కార్యాలయంలో ఉన్నతాధికారులు లేని సమయంలో తిరిగి వాటిని అప్పగించి తమ అనధికారిక అనుమతులకు సార్థకత పొందుతున్నారు.

మిస్సెస్ అండ్ మిస్టర్ విజేతలు వీరే

తిరుపతి (బైరాగిపట్టెడ), న్యూస్‌టుడే: తిరుపతి, చిత్తూరు జిల్లాలకు సంబంధించి మిస్సెస్ అండ్ మిస్టర్ ఫైనల్ పోటీల విజేతల వివరాలను నిర్వాహకులు శుక్రవారం ప్రకటించారు. అందం, ఆత్మవిశ్వాసం, మహిళల సాధికారతకు సూచికగా ఓ ప్రైవేట్ సంస్థ ఇటీవల ఫ్యాషన్ షో కార్యక్రమం నిర్వహించింది. ఇందులో విజేతలను ప్రకటించారు. టాప్ విన్నర్స్‌గా మిస్-2025గా రేష్మ రాయల్, సిమ్రాన్ మని, లక్ష్మీ, సౌందర్య ట్రిన్నీ రాయ్ నిలిచారు. మిస్ దివాగా ఉషశ్రీ, మిస్ గ్రేస్ ఫుల్‌గా మైథిలి, టాప్ విన్నర్స్ మిస్టర్‌గా బి.లావణ్య, సురేశ్, తులసి, మాధవి, వాసుకి నిలిచారు.

6 నుంచి జ్యేష్ఠాభిషేకం

తిరుపతి (తితిదే), న్యూస్‌టుడే: శ్రీగోవిందరాజస్వామి ఆలయంలో జులై 6 నుంచి 8వ తేదీ వరకు జ్యేష్ఠాభిషేకం జరుగుతుంది.

వారాహి అమ్మవారికి పట్టువస్త్రాల సమర్పణ

రామచంద్రాపురం, న్యూస్‌టుడే: రాయలచెరువు సమీపంలో గల శ్రీశక్తి పీఠంలో జరుగుతున్న శ్రీవారాహి నవరాత్రుల ఉత్సవాల్లో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్‌రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. పీఠాధిపతులు సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి, రమ్యానంద భారతి స్వామి ఆశీర్వాదాలు పొందారు.

ప్రతి కుటుంబానికి మేలు

తిరుపతి(జీవకోన), న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వ పాలనలో ప్రతి కుటుంబానికి మేలు జరుగుతోందని మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ అన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని శుక్రవారం 24వ డివిజన్‌లో నిర్వహించారు. సూపర్ సిక్స్ పథకాల అమలుపై ప్రజలకు అవగాహన కల్పించారు. కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి, డీసీసీ ఛైర్మన్ అమాస రాజశేఖర్ రెడ్డి, యాదవ కార్పొరేషన్ ఛైర్మన్ నరసింహాయాదవ్, నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ సదాశివం, నాయకులు పాల్గొన్నారు

పథకాల కరపత్రం అందజేస్తున్న నేతలు నరసింహ యాదవ్, సుగుణమ్మ, పనబాకలక్ష్మి

అంతర్జాతీయ సదస్సు బ్రోచర్ ఆవిష్కరణ

తిరుపతి (ఎస్వీయూ), న్యూస్‌టుడే: శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో నవంబరు 17-19 తేదీల్లో యూజీసీ ఇన్ ఫోకస్ నెట్ నిర్వహించే అంతర్జాతీయ సదస్సు బ్రోచర్‌ను విశ్వవిద్యాలయం ఉపకులపతి అప్పారావు, రిజిస్ట్రార్ భూపతి నాయుడు తదితరులు ఆవిష్కరించారు. సదస్సుకు 7 దేశాల నుంచి దాదాపు 500 మంది ప్రతినిధులు పాల్గొంటారని వారు తెలిపారు.

రోశయ్య విగ్రహం ఏర్పాటు చేయాలి

తిరుపతి(భవానీనగర్): నగర పరిధిలోని సీతమ్మ భూముల్లో మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య స్మారక విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ఆర్యవైశ్యులంతా కలిసి నిర్ణయం తీసుకున్నట్లు ఆర్యవైశ్య మహాసభ సీనియర్ నాయకులు, కాణిపాకం మాజీ బోర్డు సభ్యులు నరసింహులు శెట్టి తెలిపారు. శుక్రవారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడారు.

కలెక్టర్‌కు అభినందనలు

తిరుపతి (మంగళం), న్యూస్‌టుడే: కలెక్టర్‌గా వెంకటేశ్వర్ బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తయిన సందర్భంగా శుక్రవారం రెవెన్యూ, కలెక్టరేట్ అధికారులు, సిబ్బంది ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు.

కలెక్టర్ వెంకటేశ్వర్‌కు శుభాకాంక్షలు తెలిపిన అధికారులు

ఇంజినీరింగ్‌లో మెరిసిన విద్యార్థి

సాంబమూర్తినగర్, గాంధీనగర్: కాకినాడలో శుక్రవారం నిర్వహించిన జేఎన్‌టీయూకే స్నాతకోత్సవం సందర్భంగా గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా విద్యార్థులు బంగారు పతకాలు అందుకున్నారు. ఇందులో తిరుపతికి చెందిన విద్యార్థిని ఉన్నారు. తిరుపతికి చెందిన దాసరి ఇందుమతి గుంటూరు ఎన్ఆర్ఐ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ పూర్తి చేసింది. తండ్రి దాసరి కృష్ణమూర్తి లారీ డ్రైవర్. తల్లి మాధవి గృహిణి. అధ్యాపకులు, తల్లిదండ్రుల సహకారంతో బంగారు పతకం సాధించినట్లు చెబుతోంది.

'ఆర్థిక సాయం చేసి నా కుమారుడిని కాపాడండి'

తిరుపతి(భవానీనగర్), న్యూస్‌టుడే: పుట్టుకతోనే తలలో నీరు చేరిపోవడంతో తన కుమారుడు తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నాడని, దాతలు ఎవరైనా ముందుకొచ్చి ఆర్థికంగా ఆదుకోవాలని అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం నరసాపురం గ్రామానికి చెందిన దొడములదొడ్డి శ్రీనివాసులు వాపోయారు. శుక్రవారం తిరుపతి ప్రెస్‌క్లబ్లో ఆయన మాట్లాడారు. తనకు కళ్లు కూడా సరిగా కనిపించవని, బిడ్డను ఎలాగైనా బతికించుకోవడానికి ఇప్పటికే అప్పులు చేసి ఆసుపత్రులలో వైద్యం చేయించానన్నారు. మానవత దృక్పథంతో దాతలు సహాయం చేయాలని వేడుకుంటున్నామన్నారు.

మాట్లాడుతున్న బాధితుడి తండ్రి శ్రీనివాసులు

విగ్రహం ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి

తిరుపతి(బైరాగిపట్టెడ), న్యూస్‌టుడే: అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం అంకిశెట్టిపల్లి బుద్ధునికొండపై గౌతమ బుద్ధుని విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని భారతీయ అంబేడ్కర్ సేన(బాస్) రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాలకుంట శ్రీనివాసులు, రాష్ట్ర అధికార ప్రతినిధి ఉమాపతి డిమాండ్ చేశారు. బుద్ధునికొండలో బుద్ధుని విగ్రహం ధ్వంసం ఘటనపై శుక్రవారం తిరుపతి శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీలో అంబేడ్కర్ విగ్రహం వద్ద బాస్ నాయకులు నిరసన తెలిపారు.

విద్యా సామగ్రి పంపిణీ

పాకాల, న్యూస్‌టుడే: ఇరంగారిపల్లి ప్రాథమిక పాఠశాలలోని 55 మంది విద్యార్థులకు పాకాల ప్లాటినం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచితంగా రాత పుస్తకాలు, ఇతర విద్యా సామగ్రిని శుక్రవారం పంపిణీ చేశారు. లయన్స్ క్లబ్ సభ్యుడు జేఎన్ బాలాజీ మనవరాలు ఇషిక పుట్టిన రోజు సందర్భంగా వితరణగా అందించినట్లు క్లబ్ అధ్యక్షుడు తులసీరామన్ తెలిపారు. క్లబ్ ప్రతినిధులు కుప్పుస్వామినాయుడు, మాధవి, సుకన్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

విద్యాసామగ్రి అందుకున్న విద్యార్థులు

ప్రమాదం జరిగితేనే పట్టించుకుంటారా?

తిరుపతి ఆర్టీసీ సెంట్రల్ బస్టాండ్ ప్రాంగణంలోని పార్సిల్ రవాణా కార్యాలయం డెలివరీ విభాగం వద్ద పైకప్పు ప్రమాదకరంగా పెచ్చులూడి ఇనుప చువ్వలు బయటికి కన్పిస్తున్నాయి. వర్షాకాల నేపథ్యంలో ఎప్పుడు పెచ్చులూడి తలపై పడతాయేనని ఇక్కడికి వచ్చే ప్రయాణికులు, సిబ్బంది బిక్కుబిక్కుమంటున్నారు. ఏదేని అనుకోని ఘటన జరగక ముందే అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
- ఈనాడు, తిరుపతి

వాహనాలకు మరమ్మతు.. స్తంభించిన ట్రాఫిక్

చంద్రగిరి మండలం శ్రీనివాసమంగాపురం వద్ద పీలేరు రోడ్డులోని ఎయిమ్ టెక్నాలజీస్ పరీక్ష కేంద్రంలో శుక్రవారం ఆల్ ఇండియా ఆయుర్వేదిక్ పీజీ ఎంట్రెన్స్ టెస్ట్ జరిగింది. ఇదే మార్గంలో ఉదయం ఆర్టీసీ బస్సు, టమాటాల లోడ్‌తో వెళ్తున్న ట్రాన్స్‌పోర్టు జీపు మరమ్మతుకు గురై రహదారిలో నిలిచిపోయాయి. ఈక్రమంలో పీజీ ఎంట్రెన్స్ పరీక్ష అనంతరం విద్యార్థులు బయటికొచ్చిన సమయంలో వాహనాల రాకపోకలతో ట్రాఫిక్ స్తంభించింది. ప్రయాణికులు, విద్యార్థులు, శ్రీవారి భక్తులు, చోదకులు ఇబ్బందులు పడ్డారు. పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేసి వాహనాలు వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. **- ఈనాడు, తిరుపతి**

చినుకు పడితే చిత్తడే

తిరుపతి-పచ్చికాపలం ప్రధాన రహదారి నుంచి మండలంలోని బలిజపల్లికి వెళ్లే దారిలో చినుకు పడితే వర్షపు నీరు నిల్వ చేరి బురద కుంటను తలపిస్తోంది. దీంతో ఈ మార్గంలో ప్రజలు రాకపోకలు సాగించడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి రహదారిలో వర్షపు నీరు నిల్వ చేరకుండా చూడాలని గ్రామస్థులు కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, రామచంద్రాపురం**

తల్లికి వందనం పథకంతో

దంపతుల మధ్య తగాదాలు

కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్

ఈనాడు, దిల్లీ: తల్లికి వందనం పథకం కింద ఇస్తున్న డబ్బుల కారణంగా భార్యాభర్తల మధ్య తగాదాలు పెరుగుతున్నాయని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ పేర్కొన్నారు. ఈ పథకం కింద ఇస్తున్న డబ్బులు బ్రాందీ దుకాణాలకు వెళుతున్నాయని చెప్పారు. విద్యార్థులకు ఆ డబ్బు ఉపయోగపడడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారమిక్కడ ఆయన ఏపీభవన్‌లో విలేకర్లతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు విద్యార్థులు చదువుకొనే పాఠశాలలు, కళాశాలలకే నేరుగా డబ్బులు జమయ్యేవని, ఇప్పుడు నేరుగా తల్లుల ఖాతాల్లోకి డబ్బులు వేస్తున్నట్లు పేర్కొన్నారు. దీని వల్ల విద్యార్థులకు జరుగుతున్న నష్టాన్ని గమనించి ప్రభుత్వం పిల్లలు చదువుకొనే విద్యాసంస్థల ఖాతాల్లోకే డబ్బులు జమచేయాలని కోరుతున్నట్లు చెప్పారు. ఇదివరకు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏపీలో 35 వేల పాఠశాలలు ప్రారంభించాయని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక ఏడాదిలో 5 వేల పాఠశాలలు మూసేసిందని ఆరోపించారు. ఈ ఏడాది మరో 5వేలు మూసేయడానికి ప్రయత్నాలు చేస్తోందన్నారు. 35 వేల పాఠశాలలను వచ్చే అయిదేళ్లలో 10 వేలకు కుదించాలని కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఈ కుట్రలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని, పాఠశాలల జోలికొస్తే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

సోలార్ విద్యుత్తుపై అవగాహన కల్పించండి

చంద్రగిరి గ్రామీణ, న్యూస్‌టుడే: స్వర్ణ నారావారిపల్లిలో భాగంగా ఆరేపల్లి రంగంపేట పంచాయతీలలోని గృహాలకు సూర్య ఘర్ పథకం కింద సోలార్ విద్యుత్తును అమర్చారు. సోలార్ విద్యుత్ పూర్తిగా వినియోగంలోకి రావడానికి కొన్ని ధ్రువపత్రాలు సమర్పించాల్సి ఉంది. అందులో భాగంగా శుక్రవారం రంగంపేట సచివాలయంలో విద్యుత్ శాఖ అధికారులు, ఆశా వర్కర్లు, సంఘమిత్రలు, అంగన్‌వాడీ టీచర్లతో ఎంపీడీవో వెంకటరత్నం సమావేశమయ్యారు. సోలార్ విద్యుత్‌పై ప్రజల్లో అవగాహన కల్పించాలని చెప్పారు.

పూర్వ విద్యార్థి దాతృత్వం

తిరుపతి(విద్య): తిరుపతి శ్రీవేంకటేశ్వర ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 1983-87లో సివిల్ ఇంజినీరింగ్‌లో డిప్లమో చదివిన వై.సురేష్ బాబు అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీరుగా పనిచేస్తున్నారు. చదివిన కళాశాల అభివృద్ధి కోసం తనవంతుగా ఆయన తల్లి వై.గోవిందమ్మ ద్వారా రూ.2,31,016 చెక్కును కళాశాల ప్రిన్సిపల్ ద్వారకనాథరెడ్డికి శుక్రవారం అందజేశారు. ప్రిన్సిపల్, అధ్యాపకులు దాత తల్లిని ఘనంగా సన్మానించారు.

నగరాభివృద్ధికి సహకరించండి

తిరుపతి(మంగళం), న్యూస్‌టుడే: తిరుపతి అభివృద్ధికి సహకరించాలని ఎంపీ గురుమూర్తి టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్‌ను కోరినట్టు శుక్రవారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ముంబయిలో ఆయన్ను కలిసి ప్రతిపాదనలు సమర్పించినట్టు చెప్పారు.

ప్రభుత్వంపై వైకాపా కుట్ర

మాట్లాడుతున్న మురళీమోహన్

తిరుపతి(భవానీనగర్), న్యూస్‌టుడే: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి రైతులను ఆదుకున్నది కూటమి ప్రభుత్వం మాత్రమేనని, ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆరోపణలు చేస్తూ చెడ్డ పేరు తీసుకురావాలని వైకాపా కుట్ర చేస్తోందని పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ అన్నారు. శుక్రవారం తిరుపతి ప్రెస్‌క్లబ్లో ఆయన మాట్లాడారు. మాజీ సీఎం జగన్ తన వైకాపా నాయకులకు చెందిన గుజ్జు ఫ్యాక్టరీల వద్దకు వెళ్లి ప్రభుత్వం ఆదేశించిన ఎనిమిది రూపాయలు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించగలరా?, ఎవరిని ప్రశ్నించడానికి జగన్ బంగారుపాళ్యంకు వస్తున్నారని ప్రశ్నించారు. ● మామిడి రైతులపై వైకాపా చూపిస్తోంది నటనేనని యాదవ కార్పొరేషన్ ఛైర్మన్ నరసింహ యాదవ్ ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడుతూ ఆరోపించారు.

మామిడి రైతులను ఆదుకోవడంలో విఫలం

తిరుపతి(మంగళం), న్యూస్‌టుడే: మామిడి రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని వైకాపా ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గిట్టుబాటు ధర లేక చిత్తూరు జిల్లాలో రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ నెల 9న బంగారుపాళ్యంలో మామిడి రైతుల కష్టాలు తెలుసుకునేందుకు మాజీ సీఎం జగన్ వస్తారని స్పష్టం చేశారు. మేయర్ శిరీష, నగర అధ్యక్షుడు రవిచంద్రారెడ్డి, ఎస్సీ సెల్ నాయకుడు రాజేంద్ర పాల్గొన్నారు.

మాట్లాడుతున్న భూమన కరుణాకర్‌రెడ్డి

ఘనంగా వంగవీటి జయంతి

తిరుపతి(బైరాగిపట్టెడ), న్యూస్‌టుడే: వంగవీటి మోహన రంగా జీవితం అందరికీ ఆదర్శప్రాయమని ఎమ్మెల్యే శ్రీనివాసులు పేర్కొన్నారు. స్థానిక అనంత వీధి కూడలిలో రాధా రంగా మిత్రమండలి, అనంత వీధి బలిజ సోదరుల ఆధ్వర్యంలో శుక్రవారం రంగా జయంతి వేడుకలు నిర్వహించారు. రాష్ట్ర హస్తకళల ఛైర్మన్ పసుపులేటి హరిప్రసాద్, డిప్యూటీ మేయర్ ముద్రనారాయణ, కూటమి నేతలు ఊకా విజయకుమార్, సామంచి శ్రీనివాస్, ఆర్కాట్ కృష్ణప్రసాద్, తులసి తదితరులు పాల్గొన్నారు.
● **చంద్రగిరి:** బస్టాండు కూడలిలో వంగవీటి జయంతి నిర్వహించారు. నియోజకవర్గ రాధా రంగా మిత్రమండలి కన్వీనర్ గోపీరాయల్, బెల్లంకొండ రమేష్, నీలకంఠరాయల్, రాజులు పాల్గొన్నారు.

రంగా చిత్రపటానికి నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే శ్రీనివాసులు, హరిప్రసాద్, ఊకా విజయ్ కుమార్, కృష్ణ ప్రసాద్ తదితరులు

హద్దు మీరితే కఠిన చర్యలు తప్పవు

తిరుపతి(నగరపాలిక), న్యూస్‌టుడే: నగరపాలిక పట్టణ ప్రణాళిక విభాగం అధికారులపై వస్తున్న అవినీతి ఆరోపణలపై కమిషనర్ మౌర్య శుక్రవారం తీవ్రంగా స్పందించారు. విధి నిర్వహణలో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నగరపాలిక పట్టణ ప్రణాళిక విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించి ఓపెన్ ఫోరమ్‌లో ప్రజల సమస్యల్ని ఆమె అడిగి తెలుసుకున్నారు. ఖాదీ కాలనీ మాస్టర్ ప్లాన్ రోడ్డులో ఇళ్లను కోల్పోయిన బాధితులు కమిషనర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు.

కాలువల్లో పూడికతీతకు

మోక్షమెప్పుడో?

☛ దుర్వాసనతో ఇబ్బందుల్లో స్థానికులు
☛ వర్షాలకు ముందే శుభ్రం చేయాలంటున్న స్థానికులు

నగరంలోని ప్రధాన కాలువల్లో వ్యర్థాల తొలగింపు సమస్యాత్మకంగా మారింది. వైకాపా ప్రభుత్వం ఐదేళ్లు వాటి గురించి పట్టించుకోలేదు. ఫలితంగా కాలువల్లో పిచ్చి మొక్కలు మొలిచి, మట్టి, వ్యర్థాలు పేరుకుపోయాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే గతేడాది ప్రధాన కాలువల్లో వ్యర్థాలు, మట్టి తొలగించింది. ఏడాది తర్వాత మరలా ఇటీవల ప్రధాన కాలువలను శుభ్రం చేయాలని ఉత్తర్వులు జారీ చేసినా ఇంతవరకు వాటి గురించి పట్టించుకోలేదు. రానున్నది వర్షాకాలం కావడంతో కాలువలను శుభ్రం చేయకపోతే మురుగు పారడం కష్టంగా మారుతుంది. నగరపాలిక అధికారులు వర్షాలకు ముందే నక్కల కాలువను శుభ్రం చేయించాలని స్థానికులు కోరుతున్నారు.
- న్యూస్‌టుడే, ముత్యాలరెడ్డిపల్లి

నక్కల కాలువలో పేరుకున్న వ్యర్థాలు

ముత్యాలరెడ్డిపల్లిలోని ఎస్వీనగర్‌లో నక్కల కాలువ ఉంది. ఇది పద్మావతీ మహిళా డిగ్రీ కళాశాల నుంచి ప్రారంభమవుతుంది. ఒక్కో చోట ఒక్కో విధంగా పది అడుగుల నుంచి ఐదడుగుల వరకు వెడల్పుతో విస్తరించి ఉంది. ఈ కాలువ ఎస్వీనగర్ నుంచి ఎయిర్‌బైపాస్ రోడ్డు వద్ద ఉన్న పెద్ద కాలువకు అనుసంధానంగా ఉంది. సుమారు రెండు కి.మీ దూరం ఉన్న ఈ కాలువకు ఆనుకునే ప్రజలు ఇళ్లు నిర్మించుకుని నివశిస్తున్నారు. సమీపంలోని నివాసులు వ్యర్థాలు తీసుకొచ్చి కాలువలో వేస్తున్నారు. వీటిని పారిశుద్ధ్య సిబ్బంది తొలగించడానికి అవకాశం లేదు. ● కాలువ సుమారు ఏడడుగుల లోతుతో ఉంది. ఏడాది కాలంగా కాలువలో వ్యర్థాలు, మట్టి పేరుకుపోయాయి. అక్కడక్కడ పచ్చిగడ్డి మొలిచింది. మట్టి పేరుకుపోయి కుప్పలుగా ఉండడంతో మురుగు ముందుకు కదలకుండా ఉంది. ఫలితంగా నీళ్లు రంగుమారి పాచిపట్టిపోయాయి. చిన్న పాటి వర్షం వచ్చినా కాలువ నుంచి దుర్వాసన వెదజల్లుతోందని సమీపంలోని నివాసులు వాపోతున్నారు. దోమల వల్ల విషజ్వరాలు వచ్చే ప్రమాదం ఉందని వాపోతున్నారు. ఈ కాలువను శుభ్రం చేయాలంటే జేసీబీ ఏర్పాటుచేసి మట్టి, వ్యర్థాలు తొలగించాల్సి ఉంది. ఆకర్ష నగరం అని చెప్పుకొంటున్నా, లోపల కాలనీల్లోని పెద్ద కాలువల్లో వ్యర్థాల తొలగింపులో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. నగరపాలిక అధికారులు ఇకనైనా స్పందించి నక్కల కాలువను శుభ్రం చేసి, పరిసరాలు శుభ్రంగా ఉంచాలని స్థానికులు కోరుతున్నారు.

పోలీసులపై తిరగబడ్డ మందుబాబు

తిరుపతి(నేరవిభాగం): రోడ్డుపై మద్యం తాగుతున్న మందుబాబును స్టేషన్‌కు తీసుకురాగా పోలీసులపై తిరగబడ్డాడు. స్టేషన్‌కు వచ్చేందుకు ససేమిరా అన్న మందుబాబును పోలీసులు కొట్టడంతో తిరగబడి దూషిస్తూ హల్‌చల్ చేశాడు. లీలామహల్‌కు చెందిన సాయి స్థానిక అమెరికన్ బార్ వద్ద బహిరంగంగా మద్యం తాగుతుండగా గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతన్ని స్టేషన్‌కు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. రాకుండా మొరాయించడంతో కొట్టుకుంటూ స్టేషన్‌కు తీసుకొచ్చారు. దీంతో పోలీస్ స్టేషన్‌లో తిడుతూ హంగామా చేశాడు. సాయి హత్యాయత్నం కేసులో జైలుకు వెళ్లి వచ్చాడు. దీనిపై సీఐ రామ్‌కిషోర్ స్పందిస్తూ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేసి జరిమానా కట్టిస్తామని చెప్పారు.

బహిరంగ ప్రకటన

ఇందుమూలముగా యావన్మంది ప్రజానికానికి తెలియజేయునది ఏమనగా మా కక్షిదారుడైన **కెనరా బ్యాంక్, జీవకోన రోడ్డు బ్రాంచ్, తిరుపతి,** బ్రాంచ్ మేనేజర్ వారి సూచనలమేరకు ఇచ్చిన బోగట్టా ప్రకారం డి.నెం. 8-1, కిచ్చెన్నగారి గ్రామం, పాలకూరు పోస్ట్, పూతలపట్టు మండలం, చిత్తూరు జిల్లాలో నివసించు **మునిరత్నం నాయుడు గారి భార్య ఆర్. రాణి** మరియు రాణిగారి ప్రిన్సిపాల్ అయిన ఒ.రమేష్ బాబు కి సంబంధించిన ఈ క్రింది షెడ్యూలు దాఖలా ఆస్తిని **J.H. Mouldings Pvt. Ltd.,** మేనేజింగ్ డైరెక్టర్ అయిన ఎస్. హరీష్, తండ్రి ఆర్.వి.శ్రీనివాసులు కొనుగోలుచేయుచున్నారు. వీరు బ్యాంకు లోను నిమిత్తమై లింక్ డాక్యుమెంట్స్ నెం. 4436/2004, 4119/1991 స్థిరాస్తికి సంబంధించిన డ్యాకుమెంట్స్ దారిపోయినవి. సదరు డాక్యుమెంట్స్ ఎంత వెతికిననూ దొరకలేదు. సదరు డాక్యుమెంట్స్ ద్వారా **ఎస్. హరీష్‌కి** ఈ క్రింది షెడ్యూలుపై సకలు పత్రము ద్వారా లోన్ మంజూరు చేయుటలో ఎవ్వరికైననూ ఎలాంటి అభ్యంతరములు ఉన్నచో ఏడు రోజులలోగా మీకు గల అభ్యంతరములను వ్రాతపూర్వకముగా తెలియపరచవలసినది. లేని ఎడల ఎటువంటి అభ్యంతరములు లేవని భావించి లోను మంజూరు చేయబడును.

షెడ్యూలు-1: తిరుపతి జిల్లా, తిరుపతి రి.డి., తిరుపతి రేణిగుంట సబ్.డి., రేణిగుంట మండలం, నెం. 10, గాజులమండ్యం గ్రామ లెక్కదాఖలా, వార్డు నెం.9, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఏరియా సర్వేనెం. 811 లో వుండు ఎ.సి.సి. రూఫ్ రేకుల షెడ్డు, నెం.6, దీనికి గల హద్దులు తూర్పు : 60అ॥ల రోడ్డు, పడమర : 60 అ॥ల రోడ్డు, మరియు షెడ్ నెం. 03, 05, దక్షిణం షెడ్ నెం.7 దీనికి తూర్పు - పడమర : 170అ॥లు, ఉత్తరం - దక్షిణం : 120అ॥లు వెరసి మొత్తం 20400 చ॥అ॥ లేక 2266.66 చ॥గ॥లు మరియు **షెడ్యూలు-2 :** తూర్పు - పడమర : 60అ॥లు, ఉత్తరం దక్షిణం : 16అ॥లు మొత్తం 960 చ॥అ॥లు ఐరన్ షెల్టర్, 25 హెచ్.పి. మోటార్ తో కలిపి.

నగరం సునీల్ కుమార్, అడ్వకేట్, కుమ్మరతోపు, తిరుపతి. సెల్:9440259259

(c) eenadu

శ్రీకాళహస్తి
•శ్రీకాళహస్తి • సత్యవేడు

రోగులకు నాణ్యమైన వైద్యం

రికార్డులు పరిశీలిస్తున్న అధికారులు

జీఎన్‌కండ్రిగ: రోగులకు నాణ్యమైన వైద్యం అందించేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర స్టాటిస్టికల్ డిప్యూటీ డైరెక్టర్ చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మిక తనిఖీ నిర్వహించి రోగులతో మాట్లాడారు. అనంతరం వైద్య సిబ్బందికి పలు సూచనలు చేశారు. శస్త్రచికిత్సలు పెంచాలని ఆదేశించారు. శ్రీకాళహస్తి డిప్యూటీ డీఎంహెచ్‌వో ముద్దురాజేశ్, జిల్లా స్టాటిస్టికల్ అధికారి నాగేంద్రకుమార్ పాల్గొన్నారు.

ఆలయ భజంత్రీకి మదర్‌థెరిసా అవార్డు

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: ముక్కంటి ఆలయంలో భజంత్రీగా పనిచేస్తున్న మల్లికార్జున్ ఉగాది పురస్కారాన్ని అందుకున్నారు. శుక్రవారం విజయవాడలో మదర్‌థెరిసా సేవా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో డోలు విద్వాంసులుగా తన కంటూ ప్రత్యేక గుర్తింపును పొందినందుకు మదర్‌థెరిసా సేవా పురస్కారాన్ని అందుకున్నారు. అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది మల్లికార్జున్‌కు అభినందనలు తెలిపారు.

ఆరాధన వేడుకలు రేపు

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: పట్టణంలోని శ్రీశుకబ్రహ్మాశ్రమంలో వ్యాసాశ్రమ వ్యవస్థాపక పీఠాధిపతి సద్గురు మలయాళస్వాముల ఆరాధనోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆశ్రమంలోని విద్యాప్రకాశ పరిషత్ సభ్యులు తెలిపారు. ప్రత్యేక కార్యక్రమాలు జరుపుతున్నట్లు పరిషత్ సభ్యులు తెలిపారు.

అధికారులతో సమీక్షిస్తున్న ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి, ఆర్డీవో భానుప్రకాష్‌రెడ్డి

పేదరిక నిర్మూలనే ప్రధాన లక్ష్యం

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: పేదరిక నిర్మూలనే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తోందని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి, ఆర్డీవో భానుప్రకాష్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని పంచాయతీరాజ్ అతిథి గృహంలో శుక్రవారం నియోజకవర్గ స్థాయి అధికారులతో పీ4 అమలుపై సమీక్షించారు. ఈ విధానం ద్వారా చేపట్టదల్చిన అభివృద్ధి పనులపై శాఖల వారీగా చర్చలు చేపట్టారు. ● పురపాలక సంఘ పరిధిలో పనిచేస్తున్న మెప్మా సిబ్బంది ప్రభుత్వం పంపిణీ చేసిన ట్యాబ్‌లను ఎమ్మెల్యే అందజేశారు. పుర కమిషనర్ సంజీవకుమార్ పాల్గొన్నారు. ● జలాశయాలు వాటికి అభివృద్ధికి సంబంధించి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి సమీక్ష జరిపారు. జలవనరుల శాఖ డివిజన్ స్థాయి అధికారులతో సమావేశమై సోమశిల-స్వర్ణముఖి, బాలాజీ, మల్లెమడుగు జలాశయాల అభివృద్ధికి డీపీఆర్ సిద్ధం చేయాలని ఆదేశించారు. **రేణిగుంట:** సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి శుక్రవారం వెంకటాపురంలో పర్యటించారు. తుడా ఛైర్మన్ దివాకర్ రెడ్డి పాల్గొన్నారు.

సాగునీరు పరిశ్రమలకా..?

- ఎస్ఎస్ కెనాల్ పేరుతో తరలించే యత్నం
- ఆయకట్టు రైతుల పరిస్థితి ప్రశ్నార్థకం

మేర్లపాక చెరువు

శ్రీకాళహస్తి(గ్రామీణ)(ఏర్పేడు), న్యూస్‌టుడే: సోమశిల-స్వర్ణముఖి కాలువ పనులు పూర్తికాక మునుపే చెరువుల నీటిని పరిశ్రమలకు తరలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుండటంతో ఆయకట్టు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నీటిని పరిశ్రమలకు కేటాయిస్తే.. చెరువు నీటిపై ఆధారపడి పంటలు సాగుచేస్తున్న రైతులు సంక్షోభంలో పడనున్నారు. ప్రైవేట్ పరిశ్రమ అవసరాల కోసం సాగునీటిని తరలిస్తామనడంతో మేర్లపాక పంచాయతీలో సుమారు 700 ఎకరాలు బీడుగా మారి పేద రైతులు రోడ్డున పడే పరిస్థితి.

పరిశ్రమల మైండ్ గేమ్

సోమశిల- స్వర్ణముఖి కాలువకు అనుసంధానంగా మేర్లపాక చెరువును ప్రభుత్వం గతంలో రిజర్వాయర్‌గా తీర్చిదిద్దింది. ఈ నేపథ్యంలో ఇక్కడి నుంచి తిరుపతి ఐఐటీతో పాటు సమీపంలోని పరిశ్రమలకు అవసరమైన నీటిని సరఫరా చేసేందుకు వెసులుబాటు కల్పించింది. అయితే ఐదేళ్ల వైకాపా పాలనలో సోమశిల- స్వర్ణముఖి కాలువ పనులు పట్టించుకోకపోవడంతో అణువంత అభివృద్ధి కూడా జరగలేదు. దీంతో కాలువలు, రిజర్వాయర్‌ల్లో ఎటుచూసినా ముళ్ల పొదలు దర్శనమిస్తున్నాయి. అయితే కాలువల్లోకి నీరు విడుదల కాకుండానే చెరువుల్లోకి వచ్చే వర్షపునీటిని పంటలకు అందకుండా ఎస్ఎస్ కెనాల్ పేరుతో ముందుగానే తరలించేలా స్థానిక పరిశ్రమలు మైండ్ గేమ్‌ను అమలు చేసేందుకు యత్నిస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.

ఇలా తీసుకెళ్లేందుకు ప్రణాళికలు

మేర్లపాక రిజర్వాయర్‌ను చేరిన వర్షపునీరు.. గొలుసుకట్టు కాల్వ ద్వారా వెంకటరామాపురం, సోమనస్తుగుంట, తాండ్రాయగుంటలకు చేరుతుంది. ఈ వర్షపునీటితో మేర్లపాక, ఏర్పేడు, మునస్సముద్రం, చింతపట్టుతో పాటు శ్రీకాళహస్తి మండలంలోని కొందరు రైతులు పంటలు సాగుచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ నీటిని నేరుగా శ్రీకాళహస్తి మండలం రాచగన్నేరి సమీపంలోని పరిశ్రమ, మేర్లపాక సమీపంలోని పరిశ్రమలు వినియోగించుకునేందుకు

చెరువును పరిశీలిస్తున్న అధికారుల బృందం (పాత చిత్రం)

ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇందుకు కోసం ఐటీఐ జలవనరుల శాఖ ఈఈ, శ్రీకాళహస్తి ఆర్డీవో భానుప్రకాష్‌రెడ్డి, డీఈఈ ఆదినారాయణ, ఏఈ జయకుమార్, తహసీల్దారు భార్గవి సాధ్యాసాధ్యాలు పరిశీలించారు. దీనిపై రైతుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది.

కేవలం పరిశీలనే..

చెరువుల నుంచి పరిశ్రమలకు నీటి సరఫరా విషయంపై కేవలం పరిశీలించాం. దీనిపై ఎలాంటి అనుమతులు, ప్రతిపాదనలు లేవని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ సీనియర్ అధికారి 'న్యూస్‌టుడే'కు తెలిపారు.

నిబంధనల అతిక్రమణ

మేర్లపాక సమీపంలోని ఓ పరిశ్రమ ఏకంగా నిబంధనలు అతిక్రమించింది. అధికారుల అనుమతి లేకుండానే పక్కనే ఉన్న చెరువు నీటిని అవసరాల కోసం వినియోగించుకుంటోంది. పరిశ్రమకు అనుగుణంగా మలుచుకుని అందులోని నీటి వినియోగం, పక్కనే దారి, కాలువలు, కలుజు వంటివి ఏర్పాటు చేసుకున్నారు. నిబంధనల ప్రకారం ప్రభుత్వం నుంచి రాయల్టీ పొందాల్సి ఉండగా ఇక్కడ అవి అమలు కాకపోవంతో జలవనరులశాఖ అధికారులు గుర్తించి పనులను అడ్డుకున్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM TO 1 PM)
శ్రీకాళహస్తి: 80085 74555
నాగలాపురం: 98854 43308

ఏర్పేడు, న్యూస్‌టుడే: సమస్య: పరమాపల్లి క్రాస్‌లో బస్‌షెల్టర్ లేకపోవడంతో బయటి ప్రాంతాల్లో చదివే విద్యార్థులు ఎండ, వానకు అవస్థలు పడుతూ బస్సుల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉంది. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలి. - రాఘవ, స్థానికుడు

సమాధానం: ఆర్టీసీ డీఎంతో చర్చించి బస్సు పరమాలపల్లి లోపలికి వెళ్లేలా చర్యలు తీసుకుంటాం. - ప్రమీలత, ఎంఈవో, ఏర్పేడు

సత్యవేడు, న్యూస్‌టుడే: సమస్య: మండలంలోని [illegible] రాత్రి పూట విష పురుగుల సంచారంతో ఇబ్బంది పడుతున్నాం. - మునస్వామి, స్థానికుడు

సమాధానం: వెంటనే పరిశీలించి పారిశుద్ధ్య పనులు చేయిస్తాం. - వాణి, పంచాయతీ కార్యదర్శి

తీరిన తాగునీటి సమస్య

స్పందనకు వందనం

వరదయ్యపాళెం: మండలకేంద్రంలో విరిగిన తాగునీటి గొట్టాలకు [illegible] 'ఈనాడు'లో 'మేమున్నాం.. మీకు తోడుగా' శీర్షికన వార్త ప్రచురితమైంది. స్పందించిన పంచాయతీ కార్యదర్శి బసిరెడ్డి సిబ్బందిని పంపి తాగు నీటి గొట్టాలను పునరుద్ధరింపజేశారు.

ఆదాయ వనరులు పెంచుకోవాలి

పంచాయతీ సిబ్బందికి సూచలిస్తున్న డీపీవో సుశీలాదేవి

నారాయణవనం, న్యూస్‌టుడే: పంచాయతీ పరిధిలోని కల్యాణ మండపాలు, రైస్ మిల్లులు, వాణిజ్య సముదాయాలు, భారీ భవనాలకు మళ్లీ కొలతలు తీసి పన్నులు విధించాలని డీపీవో సుశీలాదేవి అధికారులను ఆదేశించారు. శుక్రవారం నారాయణవనం పంచాయతీని ఆకస్మికంగా సందర్శించి పారిశుద్ధ్యం, చెత్త సేకరణపై ప్రజల నుంచి వివరాలు సేకరించారు. శ్మశానం ప్రహరీ గోడ వెలుపల నిల్వ చేసిన చెత్తను నెల రోజుల్లో శుభ్రం చేయాలని సూచించిన వెంటనే స్పందించడంపై కార్యదర్శి, సిబ్బందిని అభినందించారు.

ఘనంగా వంగవీటి రంగా జయంతి

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: వంగవీటి మోహన రంగా జయంతి వేడుకలు పట్టణంలో ఘనంగా నిర్వహించారు. శుక్రవారం ఉదయం వంగవీటి రాధా రంగా మిత్రమండలి నేతృత్వంలో ఏరియా ఆస్పత్రి సమీపంలోని విగ్రహానికి నివాళులు అర్పించారు. అనంతరం పేదలకు అన్నదానం చేశారు. ముక్కంటి ఆలయ ట్రస్టుబోర్డు మాజీ ఛైర్మన్ అంజూరు శ్రీనివాసులు, సిద్దులుగారి ప్రసాద్, గోవర్ధన్, నారాయణ పాల్గొన్నారు. ● పట్టణంలోని పెళ్లిమండపం వద్ద వంగవీటి మోహనరంగా జయంతిని పురస్కరించుకుని పేదలకు అన్నదానం చేశారు. కూటమి నేతలు సాయి, చంద్ర, అమర్‌నాథ్ పాల్గొన్నారు.

ఎమ్మెల్యే చొరవతో సీఎంఆర్ఎఫ్ నిధుల విడుదల

నారాయణవనం, న్యూస్‌టుడే: ఎమ్మెల్యే ఆదిమూలం చొరవ చూపడంతో మండల కేంద్రానికి చెందిన ఇద్దరికి సీఎంఆర్ఎఫ్ నిధులు విడుదలయ్యాయి. బాధితులు మునీశ్వరికి రూ.1,46,075, తులసీరామన్‌కు రూ.22,632 నగదు బ్యాంకు ఖాతాల్లో జమైనట్లు బాధితులు శుక్రవారం ఎమ్మెల్యేకు తెలిపారు. ఇటీవల వారికి ఇచ్చిన ఎల్‌వోసీలు సాంకేతిక కారణాలతో చెల్లలేదు. దీంతో ఎమ్మెల్యే చొరవ తీసుకుని నగదు జమ చేయించారు. **సత్యవేడు:** సుమారు 12,756 బంగారు కుటుంబాలను అధికారులు, ప్రజా ప్రతినిధులు దత్తత తీసుకుని వారిని ఆర్థికంగా బలోపేత

ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలుపుతున్న బాధితులు

దిశగా కృషి చేయాలని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం స్పష్టం చేశారు. 2047- విజన్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా శుక్రవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో అధికారులకు దిశానిర్దేశం చేశారు. డ్వామా పీడీ శ్రీనివాస ప్రసాద్‌తో కలిసి ఆయన మాట్లాడారు.

పంట సంజీవని గుంతలు వేగవంతం చేయండి

పిచ్చాటూరు, న్యూస్‌టుడే: జిల్లాలో పంట సంజీవని గుంతల పనులను ఉపాధి సిబ్బంది వేగవంతం చేయాలని డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాసప్రసాద్ సూచించారు. పిచ్చాటూరులో గుంతల తవ్వకం పనులను ఆయన పరిశీలించారు. నిర్మాణం పూర్తయిన అన్ని పనులకు బిల్లులను సకాలంలో అందిస్తామన్నారు. ఆయన వెంట ఎంపీడీవో మహమ్మద్‌రఫీ ఉన్నారు.

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ఏర్పేడు, న్యూస్‌టుడే: ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి గురవారెడ్డి తెలిపారు. మండలంలో పార్టీ నేతలతో కలసి కందాడలో శుక్రవారం సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటా తిరిగి కరపత్రాలు పంపిణీ చేస్తూ ఏడాది కాలంలో సాధించిన ప్రగతి, చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు గురించి ప్రజలకు వివరించారు. పార్టీ మండల అధ్యక్షులు నాగరాజునాయుడు, శివశంకర్‌రెడ్డి, పొన్నారావు, సూర్యనాయుడు, రాఘవేంద్ర, మునెయ్య, హంస పాల్గొన్నారు.

సమస్య చెబితే.. నిప్పు పెట్టారు

మండలంలోని రాజగోపాలపురం వద్ద పడేసిన శ్రీసిటీ వ్యర్థాలపై 'ఈనాడు'లో శుక్రవారం 'శ్రీసిటీ వ్యర్థాలు..రైతులకు అవస్థలు' శీర్షికన చిత్ర కథనం ప్రచురితమైంది. అయితే వాటిని అక్కడి నుంచి తొలగించాల్సిన గుత్తేదారులు.. గుట్టు చప్పుడు కాకుండా వ్యర్థాలకు నిప్పు పెట్టారు. దీంతో సుమారు కిలోమీటరు మేర పొగ కమ్ముకుంది. దీంతో సమీప ప్రాంత వాసులు ఇక్కట్లు పడ్డారు. వరదయ్యపాళెం మండలంలోని పలు చోట్ల డంప్ చేసిన వ్యర్థాలకు ఇలాగే నిప్పు పెట్టడంతో అక్కడి వారు ఇబ్బంది పడ్డారు. అధికారులు ఇప్పటికైనా స్పందించాలని కోరుతున్నారు. - **న్యూస్‌టుడే, సత్యవేడు**

మిస్సెస్ అండ్ మిస్టర్ విజేతలు వీరే

తిరుపతి (బైరాగిపట్టెడ), న్యూస్‌టుడే: తిరుపతి, చిత్తూరు జిల్లాలకు సంబంధించి మిస్సెస్ అండ్ మిస్టర్ ఫైనల్ పోటీల విజేతల వివరాలను నిర్వాహకులు శుక్రవారం ప్రకటించారు. అందం, ఆత్మవిశ్వాసం, మహిళల సాధికారతకు సూచికగా ఓ ప్రైవేట్ సంస్థ ఇటీవల ఫ్యాషన్ షో కార్యక్రమం నిర్వహించింది. ఇందులో విజేతలను ప్రకటించారు. టాప్ విన్నర్స్‌గా మిస్-2025గా రేష్మ రాయల్, సిమ్రాన్ మని, లక్ష్మీ, సౌందర్య జెస్సికా రాయ్ నిలిచారు. మిస్ దివగా ఉషశ్రీ, మిస్ గ్రేస్ ఫుల్‌గా మైథిలి, టాప్ విన్నర్స్ మిస్సెస్‌గా బి.లావణ్య, సురేఖ, తులసి, మాధవి, వాసుకి నిలిచారు.

రాయంచపై పార్థుని వైభవం

ఊరేగుతున్న పాండవ మధ్యముడు

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: శ్రీద్రౌపదీ సమేత ధర్మరాజుల స్వామి వార్షిక ఉత్సవాల్లో భాగంగా పాండవ మధ్యముడైన అర్జునుడు రాయంచపై పురవీధుల్లో ఊరేగారు. అర్జున తపస్సు ఉత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం రాత్రి ఉత్సవమూర్తిని పురవీధుల్లో ఊరేగించారు. మేళతాళాలు, గోవిందనామస్మరణల మధ్య ఉత్సవమూర్తి ఊరేగింపు ఆద్యంతం రమణీయంగా సాగింది.

వారాహి అమ్మవారికి విశేష పూజలు

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: వారాహి నవరాత్రులను పురస్కరించుకుని శ్రీకాళహస్తీశ్వరాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం అమ్మవారికి విశేష పూజలు జరిపారు. ఈ విశేషోత్సవాన్ని పురస్కరించుకుని భక్తులు నిమ్మకాయల దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు.

ఘనంగా వాసవి కన్యకాపరమేశ్వరికి..

ఏర్పేడు: మండలంలోని పాపానాయుడుపేటలో వెలసిన శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరిదేవి ఆలయంలో అషాడమాసం పూజలు నిర్వహించారు. శుక్రవారం అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు చేసి కుంకుమ అలంకరణ చేపట్టారు. భక్తులు పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఆలయం తరుపున తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

త్రిశూలస్నానం చేయిస్తున్న అర్చకులు

ధ్వజావరోహణంతో ఉత్సవాలు పరిసమాప్తం

నారాయణవనం, న్యూస్‌టుడే: స్థానిక శ్రీ చంపకవల్లీ సమేత పరాశరేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ధ్వజావరోహణంతో ఘనంగా ముగిశాయి. శుక్రవారం ఉదయం ఆలయంలో మూలవర్లకు అభిషేకాలు నిర్వహించి ప్రత్యేకంగా పూజలు చేశారు. అనంతరం అర్చకులు వేదమంత్రాల నడుమ శాస్త్రోక్తంగా త్రిశూల స్నానం చేపట్టారు. సాయంత్రం ధ్వజస్తంభంపై నుంచి గరుడపటాన్ని కిందకు దించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తితిదే ఏఈవో రవి, సూపరింటెండెంట్ ధర్మయ్య పాల్గొన్నారు.

విద్యుత్తు కనెక్షన్ తొలగింపు.. రేణిగుంట: మండలంలోని గురవరాజపల్లి అంబేద్కర్ కాలనీలో ఓ ఇంటి వారు మూడు నెలలుగా విద్యుత్తు బిల్లు చెల్లించకపోవడంతో లైన్‌మెన్ శుక్రవారం కనెక్షన్ తొలగించారు. వారు వెంటనే ఆన్‌లైన్‌లో బిల్లు కట్టి.. చీకట్లో ఎస్సీ కుటుంబం అంటూ సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశారు. దీనిపై ఏఈ పుణ్యకోటి మాట్లాడుతూ బిల్లు చెల్లించాక కనెక్షన్ పునరుద్ధరించామని తెలిపారు.

ఒలంపియాడ్‌లో విద్యార్థిని సత్తా.. శ్రీకాళహస్తి: అంతర్జాతీయ ఒలంపియాడ్ గణితశాస్త్ర పరీక్షల్లో ఎంజీఎం విద్యార్థిని నైనిత 13,424 ర్యాంకు సాధించినట్లు పాఠశాల నిర్వాహకులు మయూర్ తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆమెను జ్ఞాపికతో సత్కరించారు.

విలీనానికి వ్యతిరేకంగా నిరసన

ఏర్పేడు: పాఠశాల విలీనాన్ని వ్యతిరేకిస్తూ అంజిమేడు పంచాయతీ పోతుమానుగుంట ఎస్టీకాలనీ ప్రజలు శుక్రవారం నిరసన చేపట్టారు. రెండు కి.మీ దూరంలో ఉన్న అంజిమేడు పాఠశాల్లో విలీనం చేయడం దారుణమన్నారు. మధ్యలో రైల్వేట్రాక్, ఆరు వరుసల ప్రధాన రహదారి ఉండటంతో రాకపోకలు సాగించలేని పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై పలుమార్లు ఉన్నతాధికారులకు విన్నవించుకున్నా ప్రయోజనం లేదని వాపోయారు.

ప్రవీణ్‌కుమార్‌కు సన్మానం.. నాగలాపురం: పంచాయతీ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంటుగా పనిచేసి కార్వేటినగరానికి బదిలీపై వెళుతున్న ప్రవీణ్‌కుమార్‌ను సర్పంచి చిన్నదురైసుధ, ఈవో శంకరయ్య, పంచాయతీ సిబ్బంది, నేతలు శుక్రవారం ఘనంగా సన్మానించారు.

శంకర్‌రెడ్డికి సన్మానం.. సత్యవేడు: నియోజకవర్గ తెదేపా సమన్వయకర్తగా ఇటీవల బాధ్యతలు తీసుకున్న శంకర్‌రెడ్డిని శుక్రవారం కలిసి శాలువతో ఘనంగా సన్మానించారు. తెదేపా నాయకులు మురళి, ఎంపీటీసీ సభ్యుడు బాలసుందరంరెడ్డి, సునీల్ జైన్ పాల్గొన్నారు. **నాగలాపురం:** మండలంలో ప్రగతి పనులు, పార్టీ అంతర్గత వ్యవహారాలపై దృష్టి పెట్టాలని తెదేపా నియోజకవర్గ సమన్వయకర్త శంకర్‌రెడ్డిని స్థానిక నేతలు కోరారు. పార్టీ మండలాధ్యక్షుడు శ్రీనివాసులు యాదవ్, మురళి పాల్గొన్నారు. **నారాయణవనం:** సమన్వయకర్త శంకర్ రెడ్డిని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తనయుడు, జడ్పీటీసీ సభ్యుడు కోనేటి సుమన్ కుమార్ మర్యాద పూర్వకంగా కలిశారు.

పదోన్నతులు కల్పించాలి

సత్యవేడు, న్యూస్‌టుడే: అర్హులైనా ఆర్టీసీ ఉద్యోగులందరికీ పదోన్నతులు కల్పించాలని ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ డిపో సెక్రటరీ మధుబాబు కోరారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు.. ఆర్టీసీ కార్మికుల సమస్యలపై శుక్రవారం స్థానిక ఆర్టీసీ గ్యారేజీ వద్ద యూనియన్ నాయకులు ఎర్రబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. 12వ పీఆర్సీ కమిషన్ ప్రకటించాలని, మహిళలకు ఉచిత బస్సు పథకం కొనసాగాలంటే కొత్త బస్సులు కొనుగోలు చేసి సిబ్బంది కొరత తీర్చాలన్నారు. మహేశ్వర్, మనోహర్ పాల్గొన్నారు. **తొట్టంబేడు:** ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే

నిరసన తెలుపుతున్న ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు

అమలు చేయాలని ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ గౌరవాధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు డిమాండ్ చేశారు. శుక్రవారం శ్రీకాళహస్తి ఆర్టీసీ డిపో ఆవరణలో ఎంప్లాయిస్ యూనియన్ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన గేట్ ధర్నాలో ఆయన పాల్గొని ఆయన మాట్లాడారు.

పాముకాటుతో రైతు మృతి

ఏర్పేడు: పాముకాటుతో రైతు మృతి చెందిన ఘటన మండలంలోని గుండ్లకండ్రిగలో శుక్రవారం జరిగింది. గ్రామానికి చెందిన వెంకట్రాయులు(57) వారం కిందట పొలం పనుల్లో ఉండగా పాముకాటుకు గురయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు వైద్యం నిమిత్తం తిరుపతి రుయాకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. సమాచారం అందుకున్న ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి సతీమణి రిషితారెడ్డి గుండ్లకండ్రిగకు చేరుకుని వెంకట్రాయులు మృతదేహానికి నివాళి అర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

తీరని దారిద్ర్యం

- నాడు ప్రారంభమైన నేటికీ అసంపూర్తే
- రహదారులపై రాకపోకలకు ఇబ్బందులు

వరదయ్యపాళెం న్యూస్‌టుడే: రహదారులే ప్రగతికి చిహ్నాలు. రహదారులు బాగుంటే ప్రజలకు కష్టాలు తీరతాయి. అలాంటి రహదారుల ప్రగతికి తెదేపా ప్రభుత్వ హయాంలో నిధులు మంజూరయ్యాయి. కొన్నిచోట్ల పనులు ప్రారంభం కాగా, మరి కొన్నిచోట్ల పనులు ప్రారంభమే కాలేదు. వైకాపా ప్రభుత్వం మారడంతో మంజూరైన నిధులు వెనక్కిమళ్లాయి. దీంతో ఆ ప్రాంత ప్రజలకు 'దారి'ద్ర్యం తప్పలేదు. మళ్లీ కూటమి ప్రభుత్వం రావడంతో ఈ రహదారుల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తారని ప్రజలు ఆశతో ఎదురుచూస్తున్నారు.

ఏడేళ్లుగా అవస్థలే

ఈ చిత్రంలో కనిపిస్తున్నది బీఎన్‌కండ్రిగ మండలం శ్రీకాళహస్తి- తడ రహదారి నుంచి టీబీపురం గ్రామానికి వెళ్లే రహదారి. గత (2014-19)తెదేపా ప్రభుత్వం హయాంలో రహదారుల అభివృద్ధిలో భాగంగా ఈ రహదారి అభివృద్ధికి రూ. 60 లక్షలు విడుదలయ్యాయి. గుత్తేదారులు పనులు చేపట్టగా ఎన్నికల నియమావళి రావడంతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. అప్పటి నుంచి ఏడేళ్లుగా ఎటువంటి పురోగతిలేదు. దీంతో గ్రామీణ ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే పరిస్థితి నియోజకవర్గంలో పలుచోట్ల నెలకొంది.

కంకర తేలి.. గాయాలు చేసి

వరదయ్యపాళెం మండలంలో శ్రీకాళహస్తి-తడ రహదారి నుంచి మరదవాడ రహదారి పలు క్వారీల నుంచి నిత్యం వందలాది వాహనాల రాకపోకలు సాగిస్తూ అడుగడుగునా గుంతలమయమై నరకప్రాయంగా మారింది. రహదారి ఆధునికీకరణకు (2014-19) గత ప్రభుత్వహయాంలో నిధులు వచ్చి పనులు ప్రారంభించారు. ఎగువ మరదవాడ, దిగువ మరదవాడ వరకు తారురోడ్డు నిర్మాణం పూర్తి కాగా, క్వారీల నుంచి వాహనాలు వెళ్లే మార్గంలో దాదాపు కి.మీ వరకు సీసీరోడ్డు వేయాల్సి ఉంది. ఈలోగా 2019లో ఎన్నికలు రావడంతో పనులు నిలిచిపోయాయి. పనులు నిలిచిపోవడంతో నాడు వేసిన కంకర నేడు గుంతలు తేలి ప్రజలకు నరకం చూపుతున్నాయి. ● బీఎన్‌కండ్రిగ మండలంలో టీబీపురం, తహనగర్, చిన్నాయగుంట, పూసలపల్లి, పెద్దపాలవేడు తదితర గ్రామాల్లో ఇదే పరిస్థితి. సత్యవేడు మండలం కొత్తమారికుప్పం పంచాయతీ అమాసరెడ్డికండ్రిగ నుంచి ముసలిరాజుకండ్రిగ వరకు గత ప్రభుత్వహయాంలో సీసీరోడ్డు నిర్మాణం నిమిత్తం పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. ఏడేళ్లుగా ఈ రహదారి కంకరతేలి అవస్థలు కల్గిస్తోంది.

అల్లూరి జీవితం ఆదర్శం.. రేణిగుంట: స్వాతంత్ర్య వీరుడు అల్లూరి సీతారామరాజు జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని జన విజ్ఞాన వేదిక, వేమన విజ్ఞన వేదిక నాయకులు తెలిపారు. ఆయన జయంతిని రేణిగుంట జడ్పీ బాలుర, బాలికల ఉన్నత, ఎస్టీ గురుకుల పాఠశాలలో నిర్వహించారు.

మొక్కలతోనే భావితరాల రక్షణ.. తొట్టంబేడు: మొక్కలు నాటితేనే భావి తరాలకు రక్షణ కలుగుతుందని సేవ్ ఆక్సిజన్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కేశవులు అన్నారు. మండలంలోని పెద్దకన్నలి జడ్పీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఆ సంస్థ ఆధ్వర్యంలో 200 మొక్కలు నాటారు.

సర్వసభ్య సమావేశం వాయిదా.. ఏర్పేడు: మండలంలో శనివారం జరగాల్సిన సర్వసభ్య సమావేశాన్ని ఈనెల 8వ తేదీకి వాయిదా వేసినట్లు ఎంపీడీవో సౌభాగ్యం ఓ ప్రకటనలో తెలిపారు.

డ్రోన్లతో నిఘా.. రేణిగుంట: పట్టణ పోలీసుస్టేషన్ పరిధిలోని కరకంబాడి పంచాయతీ మల్లెమడుగు రిజర్వాయిర్, తారకరామానగర్, ఇంజనీరింగ్ కళాశాలల వెనుక పోలీసులు డ్రోన్లతో నిఘా ఉంచారు. సీఐ జయచంద్ర పాల్గొన్నారు.

వినతి.. వరదయ్యపాళెం: డ్రైనేజీ, వంతెన ఆధునికీకరణకు తుడా నిధులు కేటాయించాలని భాజపా మండల అధ్యక్షుడు దిలీప్‌రాయల్ తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్‌రెడ్డికి విన్నవించారు.

నేడు జాతీయ లోక్‌అదాలత్.. సత్యవేడు: పెండింగ్ కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జూనియర్ సివిల్ జడ్జి వెంకటనాగరాజు శుక్రవారం ఓ ప్రకటనలో స్పష్టం చేశారు.

ఆలయానికి నగదు విరాళం.. తొట్టంబేడు: చెన్నై రోడ్డులోని చిలక మహాలక్ష్మి ఆలయ పునర్నిర్మాణానికి రూ.10,116 విరాళం లభించినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.

మద్యం మత్తులో వీరంగం.. ఏర్పేడు: మద్యం మత్తులో కొందరు యువకులు వీరంగం సృష్టించిన ఘటన మునగలపాళెం సమీపంలో గురువారం రాత్రి జరిగింది. అరుంధతివాడ వద్ద ప్రధాన రహదారిపై స్థానికులతో పాటు బయట ప్రాంతాల వారు మత్తులో దాడులకు దిగారు. దీన్ని చూసిన స్థానికులు భయాందోళనలతో పరుగులు తీశారు.

సార్వత్రిక సమ్మెను విజయవంతం చేద్దాం.. ఏర్పేడు, న్యూస్‌టుడే: కేంద్రం ప్రవేశపెట్టిన లేబర్‌కోడ్స్‌ను వ్యతిరేకిస్తూ ఈ నెల 9న చేపట్టిన సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని రైతు సంఘం నేతలు పిలుపునిచ్చారు. దీనికి సంబంధించిన పుస్తకాలను శుక్రవారం ఏర్పేడులో ఆవిష్కరించారు. రంగయ్య, కరీముల్లా, వెంకటాద్రి, పాండు, రంగమ్మ, భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.

అధికారుల నిలదీత

రేణిగుంట, న్యూస్‌టుడే: పంచాయతీ సమస్యలపై వివిధ పార్టీల నాయకులు, ప్రజలు అధికారులను ప్రశ్నించారు. సర్పంచి నాగేశం అధ్యక్షతన శుక్రవారం స్థానిక పంచాయతీ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన గ్రామసభ రసాభాసగా మారింది. వివిధ పార్టీలకు చెందిన నాయకులు, ప్రజాప్రతినిధులు పారిశుద్ధ్య సమస్య, సంత ధరల పట్టిక, పలు ప్రదేశాల్లో రోడ్డును ఆక్రమించి ఇళ్లు నిర్మిస్తున్నారని, తదితర సమస్యలపై అధికారులను నిలదీశారు. ప్రధానంగా ఇటీవలే టెండర్లు దక్కించుకున్న వారు పూర్తిగా నిధులు కట్టకుండా ఇష్టానుసారంగా వసూళ్లకు పాల్పడుతున్నారని, వారిని ఎందుకు నియంత్రించలేకపోతున్నారని ప్రశ్నించారు. త్వరలో పరిష్కరిస్తామని ఇన్‌ఛార్జి ఎంపీడీవో ప్రభురావు తెలిపారు. పంచాయతీ కార్యదర్శి మాధవి పాల్గొన్నారు.

అధికారులను ప్రశ్నిస్తున్న ప్రజాప్రతినిధులు

IN THE COURT OF ADDITIONAL SUBORDINATE JUDGE AT PONNERI
O.S.No: 158 OF 2024

Ramakrishnan and others. ..Plaintiffs
Vs
Kebiraj and others... ..Defendants

To
Mr. Chekkaladhayi Chettiyar @ Jekkaiah, S/o. Venkatesalu, S.C.Colony, Aruduru Varadaiahpalayam Mandalam, Chittoor Jilla, Andhrapradesh-517541.

Sir,
The plaintiff has filed a suit against you for declaration and the consequential relief of permanent injunction and also declaration that the sale deed dated 14.12.2022 is null and void.

Hence, you are hereby summoned to appear in the above court in person or by pleader on 14.07.2025 at 10.15 AM., failing which the case will be decided exparte.

Plaintiff counsel
(T. SUSAIRAJ)
Ponneri

(c) eenadu

గూడూరు
•గూడూరు • వెంకటగిరి • సూళ్లూరుపేట

గూడూరులో నిమ్మ ధరలు

మొదటి రకం: కేజీ రూ. 26 నుంచి రూ. 35 వరకు
రెండో రకం: కిలో రూ. 15 నుంచి రూ. 25 వరకు

కోళ్ల ధరలు

నెల్లూరు పౌల్ట్రీ అసోసియేషన్

బ్రాయిలర్	118
లేయర్	112
బ్రాయిలర్స్	216
బ్రాయిలర్స్ స్కిన్‌లెస్	238
లేయర్ మాంసం	190

నేడు జాతీయ లోక్ అదాలత్

సూళ్లూరుపేట, న్యూస్‌టుడే: పట్టణంలోని జూనియర్ ప్రిన్సిపల్ మెజిస్ట్రేట్ కోర్టులో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు స్థానిక న్యాయమూర్తి పి. సంయుక్త ఒక ప్రకటనలో తెలిపారు.

జీకేపల్లి రైల్వేగేటు మూసివేత

వెంకటగిరి, న్యూస్‌టుడే: వెంకటగిరి నుంచి జీకేపల్లి మార్గంలోని రైల్వేగేటును మూడు రోజులు పాటు మూసేస్తున్నట్లు రైల్వే సీనియర్ ఇంజినీరింగ్ అధికారి స్వామినాథన్ తెలిపారు. గేటు వద్ద మరమ్మతులు చేపడుతుండటంతో గేటు మూసేస్తున్నామన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా..

గూడూరు : 85002 02046
నాయుడుపేట: 80085 73970
సూళ్లూరుపేట: 96188 78782
వెంకటగిరి : 80085 73966
సమయం 10 AM TO 1 PM

కోట, న్యూస్‌టుడే: సమస్య: అల్లంపాడు నుంచి దైవాల దిబ్బ రోడ్డు అధ్వానంగా ఉంది. వాహనచోదకులు ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపాటి వర్షం వచ్చినా రోడ్డుపై వెళ్లాలంటే అవస్థలే. అధికారులు స్పందించి మరమ్మతులు చేయవలసిన అవసరం ఉంది. **రాజారామ్‌రెడ్డి, స్థానికుడు**

సమాధానం: పరిశీలించి మరమ్మతులకు ప్రతిపాదనలు పంపుతాం. **కిరణ్, ఇన్‌ఛార్జి ఏఈ**

బాలాయపల్లి, న్యూస్‌టుడే: సమస్య: సంగవరం కూడలిలో బోరు సరిగా లేదు. నీరు తక్కువగా వస్తోంది. బోరు హ్యాండిల్‌ను సరిచేయాలి. **రాము, గ్రామస్థుడు**

సమాధానం: బోరును బాగుచేసి నీరు వచ్చేలా చర్యలు తీసుకుంటాం. **వినీల్‌కుమార్, ఎంపీడీవో, బాలాయపల్లి**

గూడూరు పట్టణం, న్యూస్‌టుడే: సమస్య: గూడూరు పురపాలక పరిధిలోని గోగినేనిపురం ప్రాంతంలో వీధి దీపాలు సక్రమంగా వెలగడం లేదు. దీంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలి. **రాఘవేంద్ర, చెన్నూరు**

సమాధానం: వీధి దీపాలను వెంటనే సిబ్బంది ద్వారా ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటాం.
వెంకటేశ్వర్లు, కమిషనర్, గూడూరు పురపాలక సంఘం

వెంకటగిరి, న్యూస్‌టుడే: సమస్య: తూర్పు వీధిలోని జడ్పీ బాలికోన్నత పాఠశాల ముంగిట సైడు కాలువలో వ్యర్థాలు పేరుకుపోయాయి. **- కోటేశ్వరరావు**

సమాధానం: వ్యర్థాలు తొలగిస్తాం.
- రామారావు, శానిటరీ ఇన్‌స్పెక్టర్

తడ, న్యూస్‌టుడే: సమస్య: తడకండ్రిగ ప్రాథమిక పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రం వెనుక చెత్తకుండీలో వ్యర్థాలు మురిగి దుర్వాసన వస్తోంది. **- లోకేష్**

సమాధానం: స్థానికులతో చర్చించి చెత్తకుండీని తొలగించడమా లేక మరో చోటకు మార్చుతాం.
- శేఖర్ నాయక్, ఎంపీడీవో

పేదలకు అండగా కూటమి ప్రభుత్వం

లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే రామకృష్ణ

వెంకటగిరి, న్యూస్‌టుడే: పేద ప్రజలకు అండగా కూటమి ప్రభుత్వం నిలుస్తుందని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ అన్నారు. నియోజకవర్గంలోని 14 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను శుక్రవారం అందించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రూ.15.60 లక్షలు విలువ చేసే చెక్కులు అందించారు. • **నేడు రాణిపేటలో సుపరిపాలన..:** పట్టణంలోని 11వ వార్డులోని రాణిపేటలో సుపరిపాలన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెదేపా కార్యాలయం వర్గాలు తెలిపాయి. ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పాల్గొంటారని వివరించాయి. • నూతనంగా బాధ్యతలు చేపట్టిన తహసీల్దారు నరసింహరావు ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణను మర్యాద పూర్వకంగా కలిశారు. రెవెన్యూ పరంగా నెలకొన్న సమస్యలపై చర్చించారు.

ఆర్టీసీ ఉద్యోగుల ధర్నా.. వెంకటగిరి: ఆర్టీసీ ఉద్యోగులకు ఆరేళ్లుగా పెండింగ్‌లోని ఉద్యోగోన్నతులు వెంటనే ఇవ్వాలని ఈయూ జిల్లా అధ్యక్షుడు చంద్ర డిమాండు చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం ఆర్టీసీ డిపో వద్ద కార్మికులు నిరసన కార్యక్రమం చేపట్టారు. జోన్ సంయుక్త కార్యదర్శి రవికుమార్, నేతలు ప్రసాద్, వెంకటేశ్వర్లు, భాస్కర్ నాయుడు, కృష్ణారావు, మోహన్, హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

వైకాపా నాయకుల కనుసన్నల్లో పనులు

● ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆయనకే

నాయుడుపేట పాత తహసీల్దారు భవనాన్ని తొలగిస్తున్న యంత్రం

నాయుడుపేట పట్టణం, న్యూస్‌టుడే: పురపాలక సంఘం పరిధిలో అభివృద్ధి, ఇతర పనులన్నీ వైకాపా అనుచరుల కనుసన్నల్లో జరుగుతున్నాయి. స్థానిక పాత తహసీల్దారు కార్యాలయ స్థలాన్ని రెవెన్యూ అధికారులు పురపాలక సంఘానికి కేటాయించారు. ఇది శిథిలమవడంతో తొలగించేందుకు రూ.5 లక్షలు కేటాయించారు. ఈ పనులను ఇటీవల తెదేపాలో చేరిన ఓ గుత్తేదారుడికి అప్పగించారు. ఈయన వైకాపాకు చెందిన వారితో చేయిస్తున్నారు. అంతేగాక ఈ వ్యర్థాలను లోతట్టు ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇక్కడే ఆరేడు రేకుల షెడ్లు వేస్తున్నారు. ఈ పనులకు మరో రూ.5లక్షలు పైగా కేటాయించారు. ఇవి కూడా ఆయనే చేపడుతున్నారు.

భవన నిర్మాణానికి గోతులు

మొత్తం ఒకరికే

పురపాలక సంఘం పరిధిలోని తాగునీటి పైపులైన్ల పనుల మరమ్మతులను వైకాపా నాయకుడికి అప్పగించారని తెలుస్తోంది. మొత్తం 25 వార్డుల్లో కొన్ని ఒకరికి ఇచ్చారు. మరో పది వార్డుల్లో దెబ్బతిన్న పైపులైన్ల మరమ్మతులు చేసేలా అప్పగించారని సమాచారం. ఈయన జగన్ హయాంలోనూ పనులు చేశారు. తాజాగా తెదేపా నాయకులను మచ్చిక చేసుకుని పనులు చేస్తున్నారు.

ఏ పార్టీలో అధికారంలో ఉంటే అందులోకి

పురపాలక సంఘం పరిధిలోని జువ్వలపాళానికి చెందిన ఈయన ఏపార్టీ అధికారంలో ఉంటే ఆపార్టీలోకి వెళ్తారు. పురపాలక సంఘం పరిధిలోని పనుల కోసం రాజకీయ నాయకుల ద్వారా ముఖ్య నాయకులను ప్రసన్నం చేసుకుంటారు. గత తెదేపా హయాంలోనూ పనులు చేసి తర్వాత వైకాపాలోకి వచ్చి పురపాలక సంఘం పనులన్నీ చేశారు. కూరగాయల మార్కెట్, ఇతర పనులను సొంతం చేసుకున్నారు. తాజాగా తెదేపాలోకి వచ్చిన కొన్ని రోజుల వ్యవధిలోనే పనులు దక్కించుకున్నారు. పురపాలక సంఘం పరిధిలోని ప్రధాన తెదేపా నాయకులు, అధికారులు ఆయనైతేనే ఎప్పుడైనా ఏనైనా చెప్పిన వెంటనే పనులు పూర్తి చేస్తారని, ఇస్తున్నామని అంటున్నారు.

● ఈ విషయమై ఏఈ చంద్రను వివరణ కోరగా భవనం శిథిలావస్థకు చేరడంతో తొలగిస్తున్నామని, రేకుల షెడ్లను వేయిస్తున్నామన్నారు.

తమ్మినపట్నంలో ఎమ్మెల్యే పర్యటన

అభివృద్ధి పనుల శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే సునీల్‌కుమార్

చిల్లకూరు, న్యూస్‌టుడే: మండలంలోని తమ్మినపట్నం పంచాయతీలో 'సుపరిపాలనలో తొలి అడుగు'లో భాగంగా ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్ శుక్రవారం పర్యటించారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో చేపట్టిన వివిధ సంక్షేమ పథకాలను వివరించే కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేసి సమస్యలపై ఆరా తీశారు. రూ.5 లక్షలతో నూతనంగా నిర్మించిన సిమెంటు రోడ్డు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. తెదేపా మండలాధ్యక్షుడు దువ్వూరు రాజశేఖర్‌రెడ్డి, నేతలు సతీష్‌యాదవ్, వెంకయ్య, రామయ్య పాల్గొన్నారు.

దుర్గామలేశ్వరికి శాకంబరి అలంకరణ

నాయుడుపేట, న్యూస్‌టుడే: మండలంలోని తిమ్మాజీకండ్రిగ సమీపంలో స్వర్ణముఖి నది తీరంలో ఉన్న దుర్గామలేశ్వరి ఆలయంలో శుక్రవారం పూజలు ఘనంగా జరిగాయి. ఉదయం అభిషేకాలు అనంతరం కూరగాయలతో అలంకరించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని దర్శించుకున్నారు.

పట్టించుకుంటే ఉపయోగమే

వాకాడు మండలంలోని వాలమేడు పంచాయతీ పరిధిలోని పాతేటివారి పాలెం వద్ద ఏళ్ల తరబడి నిర్మించిన తుపాను రక్షిత భవనం అధ్వానంగా ఉంది. మొన్నటి వరకు ఇతర వస్తువులు ఈ భవనంలో ఉంచేవారు. ప్రస్తుతం భవనం చుట్టూ ముళ్ల పొదలతో అధ్వానంగా ఉంది. భవనాన్ని బాగు చేస్తే రానున్న వర్షాకాలంలో విపత్తుల సమయంలో ప్రజలకు ఎంతగానో రక్షణ కల్పిస్తుందని స్థానికులు అంటున్నారు. సంబంధిత అధికారులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. **వాకాడు, న్యూస్‌టుడే**

కారూరులో సుపరిపాలన కరపత్రాలు అందజేస్తున్న ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, నాయకులు

కూటమి పాలనతోనే అభివృద్ధి, సంక్షేమం

తడ, న్యూస్‌టుడే: కూటమి పాలనలోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ అన్నారు. మండలంలోని కారూరు, పూడి, తడ పంచాయతీల్లో శుక్రవారం సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. వైకాపా ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాల్జేసిందని ఆరోపించారు. సీఎం చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ పథకాలను ఒక్కొక్కటిగా అమల్లోకి తెస్తున్నారని, ఇచ్చిన హామీ మేరకు సామాజిక పింఛన్లను రూ.4వేలకు పెంపు, ఇంట్లో ప్రతి బిడ్డకు తల్లికి వందనం కింద రూ.13వేలు పథకాలు పక్కాగా అమలయ్యాయన్నారు. అనంతరం ఏడాది పాలన అభివృద్ధి కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు. పార్టీ మండలాధ్యక్షులు మురళీరెడ్డి, నాయకులు కె.శెల్వం, బొమ్మన పళని, సుదర్శన్‌రావు, జీవా, నీలకంఠం, శివాజీ తదితరులు పాల్గొన్నారు.

శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

SHRIRAM Finance

రిజిస్టర్డ్ ఆఫీస్: శ్రీ టవర్స్, ప్లాట్ నెం.14ఎ, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండీ, చెన్నై- 600032, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ రాష్ట్రాలకు పరిపాలనా కార్యాలయం: డి.నెం.3-6-478, 4వ అంతస్తు, ఆనంద్ ఎస్టేట్ లిబర్టీ రోడ్డు, హిమాయత్‌నగర్, హైదరాబాద్ - 500029, వెబ్‌సైట్: www.shriramfinance.in, బ్రాంచ్ కార్యాలయము: డి.నెం.14/16, 1వ అంతస్తు, ఐసీఎస్‌రోడ్డు, గూడూరు, తిరుపతి జిల్లా - 524101

డిమాండ్ నోటీసు

సెక్యూరిటైజేషన్ & రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం, 2002 లోని సెక్షన్-13(2) క్రింద డిమాండ్ నోటీసు

[illegible] సెక్యూర్డ్ ఆస్తులను విడిపించుకొనుటకు గల అవకాశమును వారి దృష్టికి తీసుకురావడమైనది.

రుణగ్రహీతలు, సహ రుణగ్రహీతలు, గ్యారంటీదారుల పేర్లు మరియు చిరునామా

1) మెస్సర్స్ శ్రీరామ ఎంటర్‌ప్రైజస్, రెప్ బై ఇట్స్ ప్రొప్రయిటర్ శ్రీ ఎన్.శ్రీనివాసుల తండ్రి ఎన్.నారాయణశెట్టి, డి.నెం.3/4/12, బందిలదొడ్డి వీధి, చిన్న దర్గా వీధి, నాయుడుపేట మండలం, నెల్లూరు జిల్లా - 524126
2) శ్రీ ఎన్.శ్రీనివాసులు (చనిపోయినారు), తండ్రి ఎన్.నారాయణశెట్టి
3) ఎన్.సంగమేశ్వరరావు తండ్రి ఎన్.నారాయణశెట్టి, డి.నెం.3/4/12, బందిలదొడ్డి వీధి, చిన్న దర్గా వీధి, నాయుడుపేట మండలం, నెల్లూరు జిల్లా - 524126
4) సి.హెచ్.చెంచులక్ష్మి (చనిపోయినారు) భర్త వెంకటేశ్వర్లు
5) కె.వెంకటేశ్వర్లు తండ్రి సుబ్రమణ్యం, రాజగోపాలపురం, నాయుడుపేట మండలం, నెల్లూరు జిల్లా
6) ఎన్.వాణి భర్త ఎన్.శ్రీనివాసులు, డి.నెం.3/4/12, బందిలదొడ్డి వీధి, చిన్న దర్గా వీధి, నాయుడుపేట మండలం, నెల్లూరు జిల్లా - 524126
7) ఎన్.మహేంద్ర తండ్రి ఎన్.శ్రీనివాసులు, డి.నెం.3/4/12, బందిలదొడ్డి వీధి, చిన్న దర్గా వీధి, నాయుడుపేట మండలం, నెల్లూరు జిల్లా - 524126
8) ఎన్.గాయత్రి తండ్రి ఎన్.శ్రీనివాసులు, డి.నెం.3/4/12, బందిలదొడ్డి వీధి, చిన్న దర్గా వీధి, నాయుడుపేట మండలం, నెల్లూరు జిల్లా - 524126
9) ఎన్.నారాయణ తండ్రి ఎన్.శ్రీనివాసులు, డి.నెం.3/4/12, బందిలదొడ్డి వీధి, చిన్న దర్గా వీధి, నాయుడుపేట మండలం, నెల్లూరు జిల్లా - 524126
10) కె.ప్రసూన తండ్రి వెంకటేశ్వర్లు, డి.నెం.3/4/12, బందిలదొడ్డి వీధి, చిన్న దర్గా వీధి, నాయుడుపేట మండలం, నెల్లూరు జిల్లా - 524126
11) కె.మల్లిక తండ్రి వెంకటేశ్వర్లు, డి.నెం.3/4/12, బందిలదొడ్డి వీధి, చిన్న దర్గా వీధి, నాయుడుపేట మండలం, నెల్లూరు జిల్లా - 524126
12) కె.సుకన్య, తండ్రి వెంకటేశ్వర్లు, డి.నెం.3/4/12, బందిలదొడ్డి వీధి, చిన్న దర్గా వీధి, నాయుడుపేట మండలం, నెల్లూరు జిల్లా - 524126
13) కె.కాశీ తండ్రి వెంకటేశ్వర్లు, డి.నెం.3/4/12, బందిలదొడ్డి వీధి, చిన్న దర్గా వీధి, నాయుడుపేట మండలం, నెల్లూరు జిల్లా - 524126

(6,7,8,9 వారలు చనిపోయిన నెం.2 యొక్క వారసులు మరియు 10,11,12,13 వారలు చనిపోయిన నెం.4 యొక్క వారసులు మరియు 5& 6 వారలు కూడా చనిపోయిన నెం.4 వారలకు వారసులు మరియు రికార్డులలో ఇదివరకే గ్యారంటార్లుగా వున్నారు)

ఎన్‌పిఏ తేది: 14.07.2013 డిమాండ్ నోటీసు తేది: 21.06.2025
ఋణ మొత్తం రూ.25,00,000 (ఇరవై ఐదు లక్షల రూపాయలు మాత్రమే)
అగ్రిమెంటు నెం: GUDRBTF1203290018
డిమాండ్ నోటీసు అమౌంట్: రూ1,72,49,957/- (ఒక కోటి డెబ్బై రెండు లక్షల నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఏడు రూపాయలు మాత్రమే)

స్థిరాస్తి వివరములు

ఎన్.శ్రీనివాసులు (చనిపోయినారు) తండ్రి ఎన్.నారాయణశెట్టి, ఎన్.సంగమేశ్వరరావు తండ్రి ఎన్.నారాయణశెట్టి, & సి.హెచ్.చెంచులక్ష్మి (చనిపోయినారు) భర్త వెంకటేశ్వర్లు పేరున డాక్యుమెంట్ నెం. 705/2012, తేది: 28.03.2012

1వ అయిటం: నెల్లూరుజిల్లా, గూడూరు రిజిస్ట్రేషన్ జిల్లా, నాయుడుపేట సబ్ జిల్లా, నాయుడుపేట మండలం, విన్నమాల మజరా, నాయుడుపేట గ్రామ పంచాయతీ & గ్రామలెక్కదాఖలా, వార్డునెం.3, బ్లాక్ నెం.4, బందిలదొడ్డి వీధి, టెర్రేస్ కలిగిన ఇంటి యొక్క విస్తీర్ణం 20 అంకణముల 45 చ.అ. ఇందున 13 అంకణములు లేదా 97 1/2 చ.మీల టెర్రేస్ బిల్డింగ్ అన్ని ఫిక్చర్లు మరియు ఫిట్టింగులతో సహా. **2936.చ.అ.లకు హద్దులు:**తూర్పు: పంచాయతీ బోర్డు లేన్, పడమర: పంచాయతీబోర్డు లేన్ ఉత్తరం: ఈ ఆస్తికి మరియు విన్నమాల రాధాక్రిష్ణయ్య ఇంటి మధ్య వున్న జాయింట్ గోడలో 1/2 వాటా. దక్షిణం: ఈ ఆస్తికి మరియు గాదిరెడ్డి నరసింహులు ఇంటి మధ్య వున్న జాయింట్ గోడలో 1/2 వాటా.

2వ అయిటం: పైన తెలిపిన ఐటం నెం.1లోని 20 అంకణముల 45 చ.అ. స్థలంలోని 13 అంకణములలో నిర్మాణం మరియు మిగిలిన 7.75అంకణములు 3 అంతస్తుల బిల్డింగ్ ఒక్కొక్క అంతస్తు విస్తీర్ణం 558 చ.అ. పిళ్ళారిగుడి వీధికి తూర్పు వైపు నున్న డి.నెం.3-4-12, హెచ్ఎస్‌సి నెం.12089, 9179, 4618, 9178 హద్దులు: తూర్పు: రోడ్డు-18 అ, పడమర: చందులూరు చెంచులక్ష్మి నీలిశెట్టి రామపందు మరియు నీలిపందు సంగమేశ్వరరావు ఇంటికి మరియు ఈ ఆస్తికి మధ్య వున్న జాయింట్ గోడ - 18అ. ఉత్తరం: విన్నకోట రాధాక్రిష్ణయ్య ఇల్లు మరియు ఈ ఆస్తికి మధ్యనున్న జాయింట్ గోడ -31అ. దక్షిణం: దర్శి వెంకటనారాయణ ఇల్లు మరియు ఈ ఆస్తికి మధ్యనున్న జాయింట్ గోడ - 31అ.

ఈ పరిస్థితులలో రుణగ్రహీతలు, సహ రుణగ్రహీతలు మరియు గ్యారంటీదారులకు తెలియజేయడమేనగా ఈ పత్రికా ప్రకటన వెలువడిన రోజు నుండి 60 రోజులలోపు పైన పేర్కొన్న ఋణ మొత్తము భవిష్యత్ వడ్డీతోపాటు మరియు ఇతర ఖర్చులను చెల్లించ వలెను. 60 రోజుల వ్యవధి దాటిన తర్వాత సెక్యూరిటైజేషన్ మరియు రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ మరియు ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం, 2002 యొక్క సెక్షన్ 13(4)ను అనుసరించి రుణగ్రహీత, తనఖాదారుకు చెందిన సెక్యూర్డ్ ఆస్తులను స్వాధీనపరచుకొనుటకు చర్యలు చేపట్టబడునని తెలియ జేయడమైనది.

సదరు చట్టంలోని సెక్షన్13(13) ను అనుసరించి రుణగ్రహీతకు చెందిన సెక్యూర్డ్ ఆస్తులపై మా సంస్థ ముందస్తు అనుమతి లేకండా ఇతరులకు బదలాయించుట, అమ్మకము మరియు లీజుకు ఇవ్వడం ఇంకా ఏ ఇతర లావాదేవీలు చేయరాదని తెలియజేయడమైనది.

సం/- అధీకృత అధికారి,
శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

పలకలు చేత పట్టి నిరసన తెలుపుతున్న విద్యార్థులు, గ్రామస్థులు

పాఠశాలల విలీనం రద్దు చేయాలని నిరసనలు

బాలాయపల్లి, సూళ్లూరుపేట, గూడూరు పట్టణం, న్యూస్‌టుడే: పాఠశాలల విలీన ప్రక్రియ రద్దు చేయాలని బాలాయపల్లి మండలం పిగిలాం పంచాయతీ జార్లపాడు, సూళ్లూరుపేట మండలం నూకలపాలెం గ్రామస్థులు ఆందోళన చేశారు. గూడూరులో సీఐటీయూ నాయకుడు జోగి శివకుమార్ ఎంఈవో రవీంద్రబాబుకు వినతిపత్రం అందజేశారు.

వంగవీటికి నివాళి

వెంకటగిరి, న్యూస్‌టుడే: పేదలు కోసం పోరాడిన వంగవీటి మోహన రంగా మహనీయుడని ఆలిండియా రాయల్‌కాప్స్ ప్రధాన కార్యదర్శి, జనసేన నేత తోట కృష్ణయ్య అన్నారు. శుక్రవారం తూర్పువీధిలోని కాపు కార్యాలయం వద్ద వంగవీటి మోహన రంగా జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. రాజేశ్వరరావు, రాము, విజయ్‌కుమార్, ప్రసాద్, తిరుపాల్, మహేష్‌తులసీదాస్, శిరీషా పాల్గొన్నారు.

'కూటమి నేతల ప్రమేయం లేదు'

వాకాడు, న్యూస్‌టుడే: మండల జడ్పీటీసీ రౌతు రామకృష్ణపై పోలీసులు పెట్టిన కేసులో కూటమి నేతల ప్రమేయం లేదని మండల తెదేపా అధ్యక్షుడు దువ్వూరు మధురెడ్డి, భాజపా నియోజకవర్గం కన్వీనర్ పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి పేర్కొన్నారు. గురువారం కూటమి నేతలపై వైకాపా నేతలు చేసిన విమర్శలను ఖండిస్తూ కూటమి నేతలు శుక్రవారం స్థానిక బ్యారేజీ అతిథి గృహంలో విలేకర్లతో మాట్లాడుతూ ఉపాధి పథకం ఏపీడీని బూతులు తిట్టడం. . ఏపీవో విజయమ్మపై దౌర్జన్యం చేసి విధులకు ఆటంకం కలిగించడంతో ఆయనతో పాటు మరో నలుగురిపై పోలీసులు కేసులు నమోదు చేశారే తప్ప ఇందులో తమ ప్రమేయం లేదన్నారు. వైకాపా పాలనలో ఉపాధి హామీ పథకంలో మండలంలోని బాలిరెడ్డిపాలెం, కల్లూరులో అవినీతి అక్రమాలు మీరే చేశారన్నారు. ఆ సమయంలో మీరు ఎంతో మందిని ఇబ్బందులు పెట్టలేదా అని ప్రశ్నించారు. ఎస్సీలపై అక్రమ కేసులు పెట్టే పద్ధతి వైకాపా నేతలదేనని అన్నారు. కూటమి నేతలు కృష్ణమూర్తి, శ్రీనివాసులురెడ్డి, జనార్దన్‌రెడ్డి, అజిత్ రెడ్డి, బత్తిన ప్రమీల, జనసేన మండల నేత శివకుమార్ పాల్గొన్నారు.

బాధిత కుటుంబానికి పరామర్శ

నాయుడుపేట పట్టణం, న్యూస్‌టుడే: నాయుడుపేట పురపాలక సంఘం తుమ్మూరుకు చెందిన మునీశ్వర్ కుటుంబ సభ్యులను శుక్రవారం సీపీఎం నాయకులు ముకుంద, లక్ష్మీలు పరామర్శించారు. గురువారం మునీశ్వర్ విద్యుదాఘాతంతో మృతి చెందడంతో బాధిత కుటుంబానికి తెదేపా నాయకులు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.

పేదలకు అన్నదానం

నాయుడుపేట పట్టణం, న్యూస్‌టుడే: స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా చాగంటి సత్సంగం ఆధ్వర్యంలో శుక్రవారం పేదలకు అన్నదానం చేశారు. ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు జన్మదినం సందర్భంగా అన్నదానం చేసి సేవా కార్యక్రమాలు నిర్వహించారు. మల్లికార్జున్ రావు, కిషోర్‌కుమార్, సుధీర్, రామిరెడ్డి పాల్గొన్నారు.

చిన్నారులకు చేయూత

వాకాడు, న్యూస్‌టుడే: వాకాడులోని ఎన్‌జేఆర్ కాలనీలోని అంగన్‌వాడీ కేంద్రం చిన్నారులకు స్వర్ణ సాగరం సంస్థ విద్యా సామగ్రి, బోర్డు, ఫ్యాన్ అందించారు. వీటిని శుక్రవారం మండల తెదేపా అధ్యక్షుడు దువ్వూరు మధురెడ్డి చేతుల మీదుగా అందించారు. కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు దామా విజయకుమార్, తెంగన్‌వాడీ కార్యకర్త శాంతి, స్థానికులు పాల్గొన్నారు.

వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య

● మృతదేహంతో బంధువుల నిరసన

పెళ్లకూరు: వేధింపులు తాళలేకనే పెళ్లకూరు మండలం పునబాక ఎస్టీ కాలనీకి చెందిన అమాస దుర్గ ఆత్మహత్య చేసుకుందని బంధువులు ఆరోపించారు. నాలుగురోజుల కిందట ఆమె ఆత్మహత్యకు యత్నించగా.. తిరుపతి రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. మృతదేహంతో ఆమె బంధువులు స్థానిక పోలీస్‌స్టేషన్ ఎదుట నిరసన చేపట్టారు. అల్లుడు ఇంటి వద్ద లేని సమయంలో తన కుమార్తెపై మస్తానమ్మ, అబ్దుల్, మరికొందరు దాడి చేసి వేధించడంతో ఆత్మహత్య చేసుకుందని తల్లి వరలక్ష్మి న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. నిందితులను అరెస్టు చేయాలంటూ మృతదేహం ఉన్న వాహనంతో పలువురు మహిళలు స్టేషన్ వద్ద బైఠాయించి నినాదాలు చేశారు. గంటపాటు ఉద్రిక్తత నెలకొంది. సీఐ సంగమేశ్వరరావు, ఎస్సై నాగరాజు, ఆదిలక్ష్మి, స్వప్న తగిన చర్యలు తీసుకుంటామని చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. బాధితులకు మద్దతుగా వచ్చినందుకు పునబాక గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు దాడి చేశారంటూ బేన్ని అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు.

నిరసన తెలుపుతున్న బంధువులు

ఘనంగా అల్లూరి సీతారామరాజు జయంతి

వేడుకలో విద్యార్థులు, ఉపాధ్యాయులు

కోట, న్యూస్‌టుడే: వెంకన్నపాళెం ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలను విద్యార్థులు, ఉపాధ్యాయులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రతిమకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన స్వాతంత్ర్య సమరంలో చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు ప్రభాకర్, ఉపాధ్యాయులు మహమ్మద్ రజ్వీ, శ్రీనివాసరావు, సులోచనరాణి, విద్యార్థులు పాల్గొన్నారు.

ఆక్రమిత భూమిలో బోర్డు ఏర్పాటు

నాయుడుపేట పట్టణం, న్యూస్‌టుడే: నాయుడుపేట పురపాలక సంఘం పరిధిలోని అన్నా చెరువు పదెకరాల విస్తీర్ణంలో కొందరు కొంత మేర ఆక్రమిస్తుండటంతో శుక్రవారం రెవెన్యూ, పురపాలక శాఖ అధికారులు బోర్డు ఏర్పాటు చేశారు. జాతీయ రహదారి ఆనుకుని ఉండే ఈ భూమిలో కొందరు గురువారం రాత్రి యంత్రాలతో గ్రావెల్ తోలి చదును చేయడంతో స్థానికులు ఉన్నతాధికారులకి ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు ఇది ప్రభుత్వ భూమిగా బోర్డు ఏర్పాటు చేసి, ఇందులోకి ఎవరూ రాకూడదని హెచ్చరించారు.

మిస్సెస్ అండ్ మిస్టర్ విజేతలు వీరే

తిరుపతి (బైరాగిపట్టెడ), న్యూస్‌టుడే: తిరుపతి, చిత్తూరు జిల్లాలకు సంబంధించి మిస్సెస్ అండ్ మిస్టర్ ఫైనల్ పోటీల విజేతల వివరాలను నిర్వాహకులు శుక్రవారం ప్రకటించారు. అందం, ఆత్మవిశ్వాసం, మహిళల సాధికారతకు సూచికగా ఓ ప్రైవేట్ సంస్థ ఇటీవల ఫ్యాషన్ షో కార్యక్రమం నిర్వహించింది. ఇందులో విజేతలను ప్రకటించారు. టాప్ విన్నర్స్‌గా మిస్-2025గా రేష్మ రాయల్, సిమ్రాన్ మని, లక్ష్మీ, సౌందర్య జెస్సికా రాయ్ నిలిచారు. మిస్ దివగా ఉష్శ్రీ, మిస్ గ్రేస్ ఫుల్‌గా మైథిలి, టాప్ విన్నర్స్ మిస్సెస్‌గా బి.లావణ్య, సురేఖ, తులసి, మాధవి, వాసుకి నిలిచారు.

యువతిపై అత్యాచారయత్నం.. యువకుడిపై కేసు..

నాయుడుపేట పట్టణం, న్యూస్‌టుడే: పట్టణ పరిధిలోని ఉదయ్ అనే యువకుడిపై పోలీసులు అత్యాచారయత్నం కేసు నమోదు చేశారు. అతడు బుధవారం రాత్రి పట్టణంలోని ఓ వీధిలో యువతి ఒంటరిగా ఉండటంతో ఇంట్లోకి చొరబడి ఆమెను బలాత్కారం చేయబోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

డంపింగ్ యార్డులో టన్నుల్లో ఇసుక నిల్వ

❖ లక్ష్యం 50 వేల టన్నులు ❖ ప్రస్తుతం 20 వేలు



గూడలి డంపింగ్ యార్డులో ఇసుక గుట్టలు

గూడూరు గ్రామీణం, న్యూస్‌టుడే: రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలకు ఇసుక కొరత రాకూడదన్న కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో గనుల శాఖ అధికారులు కోట మండలం గూడలి స్వర్ణముఖినది వద్ద ఏర్పాటు చేసిన డీసిల్టింగ్ కేంద్రం నుంచి 20 వేల టన్నుల ఇసుకను విద్యానగర్ డంపింగ్ యార్డులో సిద్ధం చేశారు. 50 వేల టన్నుల ఇసుక నిల్వ ఉంచాలన్న కలెక్టర్ ఆదేశాలతో ఇప్పటి వరకు 20 వేల టన్నుల ఇసుకను నిల్వ చేయగా మిగిలిన ఇసుకను యార్డుకు తరలిస్తున్నారు. వేల టన్నుల ఇసుకను డంపింగ్ యార్డులో నిల్వ చేస్తున్నా కొనుగోలు పెద్ద సంఖ్యలో చేస్తారా అన్నది సమస్యగా మారింది. ఇప్పటికే వాకాడు, కోట, చిట్టమూరు మండలాల్లో అనధికారిక ఇసుక రీచ్‌లు ఉండడంతో ఆరు నెలలుగా ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు. ఉచిత ఇసుక పేరుతో అక్రమార్కులు నియోజకవర్గంలో జోరుగా సాగిస్తున్నారు.

నిర్ణయించని ధర..: మరో మూడు నెలల్లో గూడలి డీసిల్టింగ్ కేంద్రం నుంచి ఇసుక తవ్వకాలు నిలిచి పోతాయి. అప్పటిలోగా డంపింగ్ యార్డుకు 50 వేల టన్నుల ఇసుకను తరలించి టన్ను ఇసుక ధరను నిర్ణయించి ప్రజలకు అమ్మకాలు చేపట్టాలి. అయితే నేటికీ గనుల శాఖ ధరను నిర్ణయించలేదు. ప్రస్తుతం కొందరు డీసిల్టింగ్ కేం ద్రం నుంచి నేరుగా కొనుగోలు చేస్తున్నారు. మూడు మండలాల్లో ఏర్పాటు చేసిన అనధికారిక రీచ్‌ల నుంచి ట్రాక్టర్‌లో నాలుగున్నర టన్నుల ఇసుకను నింపితే రూ.వెయ్యి చొప్పున తీసుకొంటూ ప్రజలకు రవాణాతో కలిపి రూ.2 వేలకు విక్రయిస్తున్నారు. దూరాన్ని బట్టి మరింత అదనంగా వసూలు చేస్తున్నారు.

అనధికారిక రీచ్‌లతో గండి..: గనుల శాఖ ద్వారా కోట మండలం గూడలి వద్ద స్వర్ణముఖి నదిలో డీసిల్టింగ్ కేంద్రం ఏర్పాటు చేయగా, కోట మండలంలోని రుద్రవరం, తిన్నెలపూడి, పుచ్చలపల్లి, దొరవుకట్ట ప్రాంతాల్లో స్వర్ణముఖి నదిలో అనధికారిక ఇసుక రీచ్‌లు కొనసాగుతున్నాయి. వాకాడు మండలంలోని బాలిరెడ్డిపాలెం, గంగన్నపాలెం, తూపిలి, పామంజి ప్రాంతాల్లో నది నుంచి ఉచితం మాటున ఇసుకను అక్రమంగా తరలించి కంపెనీలకు అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. చిట్టమూరు మండలం రొయ్యల వాగులో ఇసుక అక్రమ రవాణా సాగుతోంది. దీంతో ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డు నుంచి ఇసుక కొనుగోలుకు ఎవరు రావడం లేదు. మూడు మండలాల్లో ఇసుక అక్రమ తరలింపుతో ఆరు నెలలుగా ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారు.

చర్యలు తీసుకుంటాం

డంపింగ్ యార్డులో 50 వేల టన్నుల ఇసుకను నెలాఖరు నాటికి సిద్ధం చేస్తాం. త్వరలో టన్ను ఇసుక ధరను నిర్ణయిస్తాం. అనధికారిక రీచ్‌లపై చర్యలు తీసుకుంటాం.
- శ్రీనివాసరావు, గనుల శాఖ ఏడీ

(c) eenadu

'కూటమి'లోనూ అదును.. కుటిల వ్యూహాలకు పదును!!

విశాఖలో కొందరు వైకాపా నాయకులు ఐదేళ్ల విధ్వంసాలు సాగించారు. కూటమి ప్రభుత్వం పాలనా పగ్గాలు చేపట్టినా.. వారిదే హవా సాగుతుండటం గమనార్హం.

ఇది ముమ్మాటికీ నిజం అనేలా.. నాటి అక్రమాలను సక్రమం చేసుకునేలా గుట్టు చప్పుడుకాకుండా వ్యవహారాలు సాగిపోతున్నాయి. ఎన్నికల తర్వాత కొందరు కూటమి పార్టీల తీర్థం పుచ్చుకోగా, పలువురు కూటమిలోని కొందరు నాయకులతో కలిసి చక్రం తిప్పుతున్నారు. అధికారులపై ఒత్తిళ్లు తేవడంతో వారి దస్త్రాలకు ఆమోద ముద్ర పడుతోంది.
—ఈనాడు, విశాఖపట్నం

అక్రమాలు సక్రమం దిశగా.. వైకాపా నేతల మంత్రాంగం

టీడీఆర్‌లు కట్టబెట్టేందుకు: రేవళ్ల పాలెంలో రూ.208కోట్ల టీడీఆర్ బాండ్ల మంజూరుపై విమర్శలు రావడంతో గత ప్రభుత్వంలోనే ప్రక్రియ నిలిపేశారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఈ బాండ్లను విడుదల చేసుకునేందుకు వ్యూహాలు పన్నారు. ప్రభుత్వం నుంచి మెమో సైతం జారీ అయింది. దీనిపై పత్రికల్లో కథనాలు ప్రచురితం కావడంతో బాండ్లు రద్దు చేస్తూ, ఆధారాలతో మళ్లీ దరఖాస్తు చేసుకోవాలంటూ ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. కంచరపాలెం జోగారావునగర్ మురికివాడ తరలింపులో 5200 గజాలకు నాలుగు రెట్లు టీడీఆర్ జారీ పెండింగ్‌లో ఉండగా, ఇటీవల పావులు కదిలాయి. వెంకటపతిరాజునగర్ మురికివాడలో సైతం రూ.45 కోట్ల టీడీఆర్‌లకు గత ప్రభుత్వంలో బీజం పడగా, తాజాగా కూటమి నాయకుల సహకారంతో ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

స్థలంపై కన్ను: మధురవాడలో 'సీతాకోక చిలుక' పార్కు స్థలంపై ఆ పక్కనే ఉన్న స్థల యజమానులు కన్నేశారు. తమ భూమికి విలువ పెరిగేలా జీవీఎంసీ పార్కు స్థలం 489 చదరపు గజాలు తీసుకుని, రోడ్డుకు అనుసంధానం లేని స్థలాన్ని జీవీఎంసీకి కట్టబెట్టేలా గత ప్రభుత్వంలో చక్రం తిప్పారు. కొన్ని కారణాలతో అప్పట్లో అడుగు ముందుకు పడలేదు. తాజాగా గుట్టుచప్పుడు కాకుండా నేతల సహకారంతో మళ్లీ పార్కు స్థలం దక్కించుకునేలా రంగం సిద్ధం చేశారు. కౌన్సిల్ ఆమోదం లేకుండా భూమి బదలాయింపునకు ఆదేశిస్తూ మెమో జారీ కావడం చర్చనీయాంశంగా మారింది.

ఆ నేతలకు అనుకూలంగా: కూర్మన్నపాలెంలో వైకాపా మాజీ ఎంపీ ఎంవీవీ చేపట్టిన భారీ ప్రాజెక్టుకు రూ.7.45 కోట్ల మేర నాలా పన్ను బకాయిలున్నట్లు సమాచారం. అయినా ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ అధికారులు జారీ చేశారు. రైవాడ కాల్వ బఫర్ జోన్ స్థలాన్ని ఆక్రమించారని, రెండు శ్మశాన స్థలాలు కబ్జా చేసి దారి ఏర్పాటు చేశారంటూ ఇటీవల కార్పొరేటర్ జగన్ మంత్రులు లోకేశ్, నారాయణలకు ఫిర్యాదు చేశారు. మరో వైపు ఆ ప్రాజెక్టుకు 150 కేఎల్‌డీ శుద్ధి నీరు పైపులైను ద్వారా సరఫరా చేసేందుకు రూ.1.21 కోట్లు ఖర్చు చేయాలని కూటమి అధికారంలోకి వచ్చాక మొదటి కౌన్సిల్ సమావేశ అజెండాలో చేర్చడం గమనార్హం.

★ గత ప్రభుత్వ పాలనలో నగరంలో విలువైన ప్రాజెక్టులు వైకాపా నేతల పరమయ్యాయి. మధురవాడ ప్రాంతంలో రూ.వెయ్యి కోట్ల విలువైన భూములు వైకాపా ముఖ్య నేతకు వరుసకు సోదరుడయ్యే వ్యక్తి గుప్పిట్లోకి వెళ్లాయి. ప్రస్తుతం 32 ఎకరాల్లో పనులు జరుగుతుండగా, మరో 18 ఎకరాల్లో ప్లాన్ అనుమతులకు దరఖాస్తు చేశారు. మరో చోట విలువైన భూముల్లో పాగా వేసిన ఓ మాజీ మంత్రి సోదరుడు ప్లాన్ అనుమతులు రాకుండానే దర్జాగా పనులు చేస్తూ, విల్లాల అమ్మకానికి బుకింగ్‌లు ప్రారంభించేశారు.

పెళ్లి సంబంధాల కోసం వెతుకుతున్నారా..!

నేడు, రేపు కమ్మ కులస్థుల అవివాహితులకు 'ఈనాడు పెళ్లిపందిరి' ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం

తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదికైన 'ఈనాడు పెళ్లిపందిరి' కమ్మ కులస్థుల అవివాహితుల కోసం ఉచిత ప్రొఫైల్, రిజిస్ట్రేషన్ నిర్వహిస్తోంది. విశాఖ నగరం అక్కయ్యపాలెంలోని 'ఈనాడు' కార్యాలయం వేదికగా ఈ కార్యక్రమం జరుగుతుంది.

★ వివాహం కోసం ఎదురు చూస్తున్న అవివాహితులతో పాటు సంబంధిత కుటుంబీకులు **నేడు (శనివారం, జులై 5న), రేపు (ఆదివారం జులై 6న)** ఉదయం 9 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పాల్గొని ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

★ మరిన్ని వివరాలకు **91549 18858, 80080 01686** ఫోన్ నెంబర్లలో సంప్రదించవచ్చు. ఫోన్ లేదా యాప్ ద్వారా కూడా ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. బయోడేటా, ఫోటోలను పైన తెలియజేసిన వాట్సాప్ నెంబర్లకు పంపవచ్చు.
– న్యూస్‌టుడే, అక్కయ్యపాలెం

పనులన్నీ.. 'నిధి'తోనే..! వివరాలు 12లో

నేషనల్ సిల్క్ ఎక్స్‌పో
డైరెక్ట్ వీవర్స్ ప్రదర్శన మరియు అమ్మకం
5 నుండి 9 జూలై 2025
సమ్మర్ & వెడ్డింగ్ ప్రత్యేకం
అన్ని లేటెస్ట్ వెరైటీలు & కొత్త డిజైన్‌లు
• సిల్క్ కాటన్ శారీ • డిజైనర్ వేర్ • ఎథ్నిక్ వేర్
• కుర్తి • ఫ్యాషన్ జ్యూయలరీ • హోమ్ లినెన్ • ఇంకా మరెన్నో
హోటల్ గ్రీన్ పార్క్
వాల్తేరు మెయిన్ రోడ్డు, విశాఖపట్నం
UP TO 50% DISCOUNT BY WEAVERS
M: 9441987009 | Entry Free | All UPI Online / Debit & Credit Cards Accepted

LOOKING FOR ENGINEERING GRADUATE / TEACHERS WITH PASSION
We are looking for dynamic, energetic, multifaceted candidate with excellent communication skills and a positive attitude to teach
❖ IIT Foundation for Physics & Chemistry (VI to IX Class)
❖ MINIMUM 5 Yrs. EXP. IN REPUTED SCHOOL
SRI SURYATHEJ SCHOOL
Chaitanya Nagar, Old Gajuwaka
☎ 9866995020

జగన్నాథునికి పట్టువస్త్రాల సమర్పణ

అర్చకులకు వస్త్రాలు అందజేస్తున్న హోంమంత్రి అనిత

వన్‌టౌన్, న్యూస్‌టుడే : పాతనగరం టర్నర్‌చౌల్ట్రీ ఆవరణలోని జగన్నాథస్వామిని శుక్రవారం ఉదయం రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు. పాయకరావుపేటలోని పాండురంగస్వామి ఆలయం తరపున ఈఓ దివ్యతేజతో కలిసి మంత్రి పట్టువస్త్రాలు అందజేసి, ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు దేవాదాయశాఖ సహాయ కమిషనర్ టి.అన్నపూర్ణ, ఆలయ ఈఓ రాజగోపాల్‌రెడ్డి, అర్చకులు జగన్నాథాచార్యులు, రంగనాథాచార్యులు పూర్ణకుంభంతో మంత్రికి స్వాగతం పలికారు. అనంతరం మంత్రి అనిత మాట్లాడుతూ... ఏటా జగన్నాథస్వామిని దర్శించుకుని పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోందన్నారు.

మన విశాఖపట్నంలో !!
WHITE GOLD
స రి గ మ ప LI'L CHAMPS
ఆడిషన్స్
మీ చిన్నారుల్లో పాటలు పాడే టాలెంట్ వుందా?
అయితే, 4 నుండి 12 సంవత్సరాల మధ్య వయసుగల చిన్నారులకు సువర్ణావకాశం.
తేదీ : 06-07-2025 ఆదివారం ఉ.10:00 గం.ల నుండి సా.4:00 గం.ల మధ్య
వేదిక : విశాఖపట్నం, కె.ఎస్.ఆర్.ఫంక్షన్ ప్లాజా, మెయిన్ రోడ్, రైతు బజార్ ఎదురుగా, ఆక్సిజన్ టవర్స్ సమీపంలో, సీతమ్మధార.
వివరాలకు : 9154145100
Z తెలుగు

దుర్గాదేవికి జేజేలు

జీవీఎంసీ 89వ వార్డు ఖారవేలనగర్ సమీప శ్రీదుర్గాదేవి ఆలయంలో శుక్రవారం అమ్మవారిని గాజులతో ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. పరిసర ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దుర్గా మాతకు మొక్కులు చెల్లించుకున్నారు.
–న్యూస్‌టుడే, గోపాలపట్నం

'మెట్టు'కో గండం.. పెట్టుకో దండం!!

ఈ నెల 9న సింహాచలం అప్పన్న 'గిరి ప్రదక్షిణ' జరగనుంది. భారీ సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. ఇదే సమయంలో తొలిపావంచా నుంచి చాలా మంది మెట్లదారిలో కొండపైకి వెళ్తారు. అయితే...పూర్తికాని కొత్త మెట్ల మార్గం భక్తులను భయపెడుతోంది. ఉన్న మార్గం కూడా చాలా చోట్ల సరిగా లేదు. గత వైకాపా ప్రభుత్వ హయాంలో 216 మెట్లు కట్టి ఆపేయగా..కూటమి ప్రభుత్వ హయాంలో 'ప్రసాద్' పథకంలో 83 మెట్లు కట్టి నిలిపేశారు. పరిణామాలు ఏవైనా చివరికి అప్పన్న భక్తులకే అగచాట్లు అన్నట్లు ఉంది. త్వరగా పూర్తి చేయాలని భక్తులు కోరుతున్నారు. – ఈనాడు, విశాఖపట్నం

USA & Europe Education fair
ivy Overseas
YOUR HONEST STUDY VISA PARTNER
USA GERMANY IRELAND FRANCE SWEDEN DENMARK FINLAND SWITZERLAND
Interact with 75+ Universities
ENTRY FREE
DATE | TIME | VENUE
05 July | Sat 11am to 5pm
Hotel Daspalla, Vizag
On spot offer & scholarship confirmation*
Carry a set of documents to apply immediately*
9090 07 9393
STUDY VISA EXPERTS SINCE 2011

లక్కీ ఆడీ సేల్
UPTO 50% OFF
*T&C Apply
LUCKY shopping mall
WOMEN • MEN • KIDS
Vizag - Anakapalle - Vijayawada
Peddapuram - Palasa - Markapuram
Ongole - Payakaraopeta (Tuni)
Rajam - Nellore
ఇది దా సర్ ప్రైజ్ !

Ladies Wear
Upto 30% షరారా
4-999 | 3-899 | 3-799 డ్రెస్ మెటీరియల్
4-499 | 5-499 | 3-699 కుర్తీ
₹499 4pc లెగ్గింగ్
₹199 4pc చున్నీ
₹549 ₹1099 పటియాల
₹399 ₹799 కుర్తీ సెట్
₹999 3pc కార్డ్ సెట్
₹799 ₹1599 లాంగ్ ఫ్రాక్స్
₹499 5pc టీ-షర్ట్స్
₹499 4pc బోటమ్స్
₹499 4pc నైటీ
₹85 నైటీ
₹649 ₹1299 నైట్ డ్రెస్
₹999 4pc వెస్టర్న్ టాప్స్

Mens Wear
₹999 2pc క్యాజువల్ షర్ట్స్
₹999 2pc కాటన్ పాంట్స్
2pc ₹1199 | 3pc ₹1199 ఫార్మల్ ట్రౌజర్స్
Buy 2 Get 1 Free టామ్ ఐరిస్ షర్ట్స్
flat 50% off V-3 టీ-షర్ట్స్
₹1099 3pc CNC టీ-షర్ట్స్
₹599 3pc బ్రాండెడ్ టీ-షర్ట్స్
₹499 2pc బ్రాండెడ్ ట్రాక్స్
₹349 2pc బ్రాండెడ్ షార్ట్స్
Buy 2 Get 2 Free
U.S. POLO ASSN. ARROW FLYING MACHINE LINEN CLUB MUFTI parx
Buy 2 Get 50% off
CANOE ROOKIES spykar
Buy 1 Get 1 Free Levi's
Buy 3 Get 50% off KILLER JACK & JONES
Buy 4 Get 50% off CRIMSOUNE CLUB BLACKBERRYS

Kids Wear
1+1 & COMBO OFFERS

Handlooms
₹499 5pc డోర్ కర్టెన్
₹699 3pc బెడ్ షీట్స్ 6/6
₹499 4pc బెడ్ షీట్స్ 4/6
₹99 పిల్లో (1+1)
₹499 7pc పెట్టీ కోట్
₹199 4pc టవల్

Sarees Offers
₹33 ₹99 హ్యాండ్లూమ్ ప్రింటెడ్ శారీ
₹116 ₹299 లీలా కాటన్ శారీ
₹125 ₹299 షిఫాన్ ప్రింటెడ్ శారీ
₹149 ₹299 మయూరి కాటన్ శారీ
₹199 ₹399 లక్ష్మీ డిజైనర్ శారీ
₹275 ₹599 లెలిన్ డిజిటల్ ప్రింటెడ్ శారీ
₹499 5pc బెంగాలీ కాటన్ శారీ
₹999 5pc శ్రీకళ క్యాటలాగ్ శారీ
₹899 4pc సూపర్ ఫాస్ట్ క్యాటలాగ్ శారీ
₹799 3pc గంగోత్రి క్యాటలాగ్ శారీ
₹299 ₹599 సేలం సిల్క్ శారీ
₹349 ₹699 వాటిక సిల్క్ శారీ
₹399 ₹799 శిల్పకళ బ్లౌజ్ వర్క్ శారీ
₹449 ₹999 మోతీ మహల్ శారీ
₹549 ₹1099 స్వర్ణ సాఫ్ట్ డిజిటల్ శారీ
₹599 ₹1199 క్లాసిక్ సిల్క్ శారీ
₹699 ₹1399 రుద్ర పట్టు శారీ
Pattu Sarees
₹1249 ₹2499 చంద్రిక పట్టు శారీ
₹1999 ₹3999 కంచి పాడ్స్ శారీ
₹2499 ₹4999 మీనా బ్రొకేడ్ శారీ
₹2999 ₹5999 యశోద బ్రొకేడ్ శారీ
upto 30% క్యాటలాగ్ శారీస్
upto 40% గాగ్రాస్
upto 50% డిజైనర్ వర్క్ శారీ
₹599 ₹1199 డిజిటల్ ప్రింటెడ్ ఆఫ్ శారీ

(c) eenadu

'పాండ్రంగిని పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం'

పద్మనాభం, న్యూస్‌టుడే: విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు పుట్టిన ఊరు పాండ్రంగిని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. పాండ్రంగి గ్రామంలో శుక్రవారం జరిగిన అల్లూరి జయంతి వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత అల్లూరి పార్కులోని సీతారామరాజు విగ్రహానికి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్.మాధవ్‌లతో కలిసి నివాళులర్పించారు. అక్కడ నుంచి అల్లూరి జన్మగృహం సందర్శించి అక్కడున్న అల్లూరి, ఆయన తల్లి విగ్రహాలకు పూలమాలలు వేశారు. అనంతరం జరిగిన సభలో మంత్రి మాట్లాడారు. అల్లూరి సీతారామరాజు త్యాగ నిరతి ఆదర్శ ప్రాయమన్నారు. అటువంటి మహానుభావులను నిత్యం స్మరించుకోవాలన్న ధ్యేయంతో ప్రభుత్వం అల్లూరి జయంతిని రాష్ట్ర ఉత్సవంగా నిర్వహిస్తోందన్నారు. ఎమ్మెల్యే గంటా మాట్లాడుతూ పాండ్రంగిలో అసంపూర్తిగా నిలిచిన పనులను పూర్తి చేయడానికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని కోరారు. పద్మనాభంలోని అనంత పద్మనాభ స్వామి ఆలయం, యుద్ధభూమి (విజయ రామరాజు సమాధి), పొట్నూరులోని విజయ స్తూపం, గుడిలోవ ఆలయాలను పర్యాటక సర్క్యూట్‌గా అభివృద్ధి చేయాలన్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్.మాధవ్ మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు నడయాడిన ప్రాంతాలను పుణ్యక్షేత్రాలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానన్నారు. అనంతరం భరతమాత ఆలయం నిర్మాణానికి భూమి పూజ చేశారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఎమ్మెల్యే గంటా అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి అప్పలనరసింహరాజు, భాజపా జిల్లా అధ్యక్షుడు పరశురామరాజు, ఏఎంసీ ఛైర్మన్ కురిమిన రామస్వామినాయుడు, రీజనల్ డైరెక్టర్ జీవీబీ.జగదీశ్, భీమిలి ఆర్డీవో సంగీత్ మాధుర్, జనసేన నియోజకవర్గ సమన్వయకర్త సందీప్ పంచకర్ల, సర్పంచి పి.ఝాన్సీ, ఎంపీటీసీ సభ్యులు పి.నారాయణమ్మ, పి.సంతోషి తదితరులు పాల్గొన్నారు.

అల్లూరి విగ్రహానికి నివాళి అర్పించిన మంత్రి కందుల దుర్గేష్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, ఎమ్మెల్యే గంటా, తదితరులు

పనులన్నీ... 'నిధి'తోనే..!

జీవీఎంసీ టెండర్లు, బిల్లులకు కొత్త పోర్టల్

కార్పొరేషన్, న్యూస్‌టుడే : మహా విశాఖ నగర పాలక సంస్థ చేపట్టే ప్రతి పని ఇకపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన 'నిధి' పోర్టల్‌లో నమోదు చేయాల్సిందే. టెండర్ నుంచి పని పూర్తయ్యేంత వరకు అన్ని వివరాలు అప్‌లోడ్ చేయడంతో పాటు, బిల్లులు 'నిధి' నుంచే పొందాల్సి ఉంటుంది.

అమల్లో జాప్యం..!: కొత్త విధానంతో బిల్లుల చెల్లింపులో పారదర్శకత ఉంటుందని ప్రభుత్వం భావిస్తుంది. అయితే కొన్ని లోటుపాట్లతో ఇబ్బందులు తప్పవని, ఇప్పటికే పూర్తి చేసిన పనుల వివరాల నమోదుకు, బిల్లులు పొందేందుకు అవసరమైన ఏర్పాట్లు లేవని గుత్తేదారులు చెబుతున్నారు. గత నెలలోనే ప్రభుత్వం నిధి పోర్టల్‌కు సంబంధించి విధి విధానాలు రూపొందించి జీవీఎంసీ అధికారులకు పంపినా... నేటికీ అమల్లోకి తీసుకురాలేదు.

ఏటా చెల్లింపులు ఇలా..: ★ మహా విశాఖ నగర పాలక సంస్థ ఏటా రూ.450 కోట్ల విలువైన సాధారణ, ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తుంటుంది. ఏటా రూ.350 కోట్ల నుంచి రూ.400 కోట్లు వరకు గుత్తేదారులకు బిల్లులు చెల్లిస్తుంటుంది. ఎనిమిదేళ్ల క్రితం వరకు జీవీఎంసీ సొంత నిధులు కమిషనర్ ఖాతాలోకి వస్తే, అక్కడ నుంచి వాటిని వివిధ అవసరాలకు, గుత్తేదారుల బిల్లులు చెల్లింపునకు వినియోగించారు.

★ ఆ తర్వాత సీఎఫ్‌ఎంఎస్ (కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ సిస్టం) అమల్లోకి తీసుకొచ్చారు. అయితే నగర ప్రజలు ఆన్‌లైన్‌లో చెల్లించే వివిధ రకాల పన్నుల సొమ్ము రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్తుంది. జీవీఎంసీ సౌకర్యం, మీ-సేవ, బ్యాంకుల్లో చెల్లించే పన్నుల సొమ్మంతా కమిషనర్ ఖాతాలోకి జమ అవుతాయి. దీంతో సీఎఫ్‌ఎంఎస్‌తో పాటు, జీవీఎంసీ కమిషనర్ ఖాతా నుంచి బిల్లుల చెల్లింపులు జరుగుతున్నాయి.

ఆధునిక విద్యుత్తు దీపాల ప్రాజెక్టులో భాగంగా భూగర్భంలో అమర్చిన విద్యుత్తు లైన్లు

నూతన విధానంలో..: ★ నిధి పోర్టల్ వినియోగంలోకి తీసుకొస్తే రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా గుత్తేదారులకు బిల్లులు ఇవ్వాల్సి ఉంటుంది. జీవీఎంసీ కమిషనర్ ఖాతాకు చేరే ఆస్తి పన్ను సొమ్ము మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి జమ చేస్తే... అక్కడ నుంచే ఉద్యోగుల వేతనాలు, గుత్తేదారుల బిల్లుల చెల్లింపు ఉంటుంది. ఒకవేళ ఆయా నిధులను ఇతర పనులకు మళ్లిస్తే నగర అభివృద్ధికి గండి పడినట్టే.

★ రాష్ట్రంలో చిన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఇప్పటికే నిధి పోర్టల్ పరిధిలోకి వెళ్లాయి. మహా విశాఖ నగర పాలక సంస్థకు బలమైన ఆర్థిక వ్యవస్థ ఉండటంతో, జీవీఎంసీని మినహాయిస్తే బాగుంటుందనే వాదన వినిపిస్తుంది.

★ ప్రస్తుతం అమలవుతున్నట్టు 010 పద్దు ద్వారా ఉద్యోగుల వేతనాలను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసి, అభివృద్ధి పనులకు సంబంధించి జీవీఎంసీ నిధులు వినియోగించుకునేలా వెసులుబాటు కల్పిస్తే బాగుంటుందని అధికారులు చెబుతున్నారు.

కలెక్టరేట్‌లో అల్లూరి జయంతి

వన్‌టౌన్, న్యూస్‌టుడే : మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 128వ జయంతిని శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించారు. కలెక్టర్ హరేంధిర ప్రసాద్, డీఆర్వో భవానీ శంకర్, కలెక్టరేట్ ఏఓ కేవీ ఈశ్వరరావు, డీఆర్‌డీఏ, యూసీడీ పీడీలు లక్ష్మీపతి, సత్యవాణి, ఎల్‌డీఎం శ్రీనివాసరావు, నాబార్డు ఏజీఎం బసంత్‌కుమార్ తదితరులు హాజరై సీతారామరాజు చిత్రపటానికి నివాళి అర్పించారు. ● బీచ్‌రోడ్డులో అల్లూరి విగ్రహానికి కలెక్టర్ హరేంధిరప్రసాద్, జీవీఎంసీ అదనపు కమిషనర్ రమణమూర్తి, జెడ్పీ శివప్రసాద్ తదితరులు నివాళి అర్పించారు.

నివాళి అర్పిస్తున్న కలెక్టర్ హరేంధిరప్రసాద్, చిత్రంలో డీఆర్వో భవానీశంకర్ తదితరులు

ప్రణాళిక విభాగానికి 16 ఫిర్యాదులు

కార్పొరేషన్, న్యూస్‌టుడే : మహా విశాఖ నగర పాలక సంస్థలో శుక్రవారం నిర్వహించిన ప్రణాళిక విభాగం ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమానికి 16 వినతులు వచ్చాయి. జోన్-1కి ఒకటి, జోన్-2కు రెండు, జోన్-3కు ఏడు, జోన్-4కి ఒకటి, జోన్-5కి ఒకటి, జోన్-6కు మూడు, జోన్-8కు ఒక ఫిర్యాదు అందాయి. ప్రధాన పట్టణ ప్రణాళికాధికారి ప్రభాకర్ ఆయా ఫిర్యాదులు స్వీకరించి, పరిష్కారానికి హామీ ఇచ్చారు.

ఆరిలోవలో కొండచిలువ కలకలం

ఆరిలోవ, న్యూస్‌టుడే: 13వ వార్డు ఆరిలోవ ఆపరేషన్ కాలనీలో భారీ కొండచిలువ కలకలం రేపింది. శుక్రవారం సాయంత్రం స్థానిక నీళ్ల ట్యాంకు వద్ద కొండచిలువను స్థానికులు చూసి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఆ శాఖ సిబ్బంది నాగరాజు, శ్రీను అక్కడికి చేరుకుని అరగంట సేపు శ్రమించి పట్టుకున్నారు. దాన్ని కంబాల కొండపై వదులుతామని తెలిపారు. సుమారు 9 అడుగుల పొడవున్న ఈ కొండచిలువ స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది.

కొండచిలువను పట్టుకున్న అటవీశాఖ సిబ్బంది

అభివృద్ధి పనులకు ప్రాధాన్యం : కలెక్టర్

వన్‌టౌన్, న్యూస్‌టుడే : జిల్లాలో నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ హరేంధిరప్రసాద్ ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం ఆయన కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. ఇటీవల జరిగిన దిశ, డీఆర్సీ సమావేశాల్లో చర్చకు వచ్చిన అంశాలు, వాటి పురోగతిపై సమీక్షించారు. జిల్లా ప్రజాప్రతినిధులు సూచించిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అభివృద్ధితో పాటు, సంక్షేమ కార్యక్రమాలు అమలు పక్కాగా జరగాలన్నారు. డీఆర్వో భవానీశంకర్, జడ్పీ డిప్యూటీ సీఈఓ రాజ్‌కుమార్, ఆర్డీఓలు, ఎస్‌డీసీలు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు

'జల విమాన' సేవలకు సీలేరు ఎంపిక!

సీలేరు, న్యూస్‌టుడే: పర్యాటకంగా అల్లూరి సీతారామరాజు జిల్లా మరింత ముందుకెళ్లనుంది. జిల్లాలో 'జల విమాన' సేవలు అందించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పర్యాటక కారిడార్‌ను కలుపుతూ రూట్‌మ్యాప్ సిద్ధం చేసింది. గూడెంకొత్తవీధి తహసీల్దార్ రామకృష్ణ, జెన్‌కో ఎస్‌ఈ చంద్రశేఖర్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, సీలేరు వద్ద మారెమ్మ ఆలయం స్నానాల ఘాట్ ప్రాంతాలతోపాటు, జలాశయం ప్రాంతాలను, పలు ప్రాంతాలను చూశారు. జెన్‌కో అధికారుల అభిప్రాయాలను తహసీల్దార్ తెలుసుకున్నారు. త్వరలో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ ప్రాజెక్టు చేపట్టేలా అధికారులు చర్చించారు. విశాఖపట్నంలోని కైలాసగిరి నుంచి జిల్లాలోని జోలాపుట్టు, లంబసింగి, సీలేరు వరకు జల విమాన సేవలు అందించడానికి ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. మారెమ్మ ఆలయ స్నానాల ఘాట్ నుంచి సుమారు మూడు కిలోమీటర్ల మేర జల విమాన రన్‌వే అనుకూలంగా ఉందని, యాత్రికుల కోసం ఒక ఎకరా స్థలం అవసరమవుతున్నట్టు గుర్తించామని తెలిపారు.

మారెమ్మ ఆలయ స్నానాల ఘాట్ ప్రాంతాన్ని పరిశీలిస్తున్న తహసీల్దార్ రామకృష్ణ, ఎస్ఈ చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు

'మట్టి' పనులపై విచారణకు డిమాండ్

కార్పొరేషన్, న్యూస్‌టుడే: గ్రీన్‌బెల్ట్ స్థలంలో మొక్కల పెంపకానికి వీలుగా నిర్వహించిన టెండర్ ప్రకారం అడుగు మేర వేయాల్సిన మట్టిని, కేవలం అంగుళం ఎత్తులో వేసిన అంశంపై లోతైన విచారణ జరిపి... బాధ్యులైన గుత్తేదారు, అధికారులపై చర్యలు తీసుకోవాలని కూటమి కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. శుక్రవారం 'ఈనాడు'లో 'అడ్డంగా దోచేందుకు.. 'అడుగు' పెట్టారు' శీర్షికతో ప్రచురితమైన కథనానికి కార్పొరేటర్లు గంధం శ్రీనివాస్, పల్లా శ్రీనివాస్, పీతల మూర్తియాదవ్ స్పందించారు. మట్టి పోసిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ వ్యవహారంపై ప్రధాన ఇంజినీర్ పల్లంరాజును కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు.

ఈనాడు కథనానికి స్పందన

పాస్‌పోర్ట్ కార్యాలయం సమీప గ్రీన్‌బెల్ట్‌లో మట్టిని పరిశీలిస్తున్న కూటమి కార్పొరేటర్లు

'సీతాకోక చిలుక' పార్కుపై సీడీఎంఏ దృష్టి

కార్పొరేషన్, న్యూస్‌టుడే : మధురవాడలో జీవీఎంసీకి చెందిన సీతాకోకచిలుక పార్కు స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడానికి చేస్తున్న ప్రయత్నాలపై శుక్రవారం 'ఈనాడు'లో 'భూచోళ్ల చేతిలో సీతాకోక చిలుక' శీర్షికతో కథనం ప్రచురితమైంది. దీనిపై మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ కమిషనర్, సంచాలకుడు సంపత్‌కుమార్ స్పందించారు. పార్కు వివరాలతో పాటు, ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన మెమోను సమర్పించాలని జీవీఎంసీ అధికారులను కోరినట్లు తెలిసింది. ప్రైవేటు వ్యక్తులకు పార్కు స్థలాన్ని ఇవ్వడం సరికాదని ఆయన అభిప్రాయపడినట్లు విశ్వసనీయ సమాచారం.

నేటి సీపీటీ పరీక్షకు ఏర్పాట్లు

వన్‌టౌన్, న్యూస్‌టుడే : ఏపీపీఎస్సీ జారీ చేసిన వివిధ నోటిఫికేషన్ల ద్వారా నియమితులైన ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులోని గ్రేడ్-2 ఉద్యోగులకు, గ్రూపు-2 ద్వారా ఎంపికైన వారికి శనివారం కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ (సీపీటీ) నిర్వహించనున్నారు. మొత్తం మూడు సెక్షన్లలో నిర్వహించే పరీక్షకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) సీహెచ్.భవానీ శంకర్ ఆదేశించారు. శుక్రవారం ఆయన ఎగ్జామ్ సెక్షన్, లైజనింగ్ అధికారులతో సమావేశమయ్యారు. ఉదయం 9.30 నుంచి 10.30 గంటల వరకు, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2 గంటల వరకు, సాయంత్రం 4.30 నుంచి 5.30 గంటల వరకు పరీక్ష జరుగుతుందన్నారు. గాజువాకలోని ఎస్ఎస్ సొల్యూషన్స్ కేంద్రంలో జరిగే పరీక్షకు 186 మంది అభ్యర్థులు హాజరవుతారన్నారు. అభ్యర్థులు సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో 30 నిమిషాలు ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలన్నారు. సమావేశంలో పరీక్షల విభాగం పర్యవేక్షకులు శ్యామ్, లైజనింగ్ అధికారి సూర్యకళ తదితరులు పాల్గొన్నారు.

అధికారులతో మాట్లాడుతున్న డీఆర్వో భవానీశంకర్

'ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలి'

అల్లిపురం, న్యూస్‌టుడే : విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నా, కీలకమైన ప్లాంట్ ఆపరేషన్ విభాగాలను ప్రైవేటుకు అప్పగించే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని పరిరక్షణ పోరాట సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాసరావు ఆరోపించారు. డాబాగార్డెన్స్ దరి అల్లూరి విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం ఉక్కు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. కీలక విభాగాలను అప్పగించే ప్రక్రియ జులై 12లోపు ముగుస్తుందన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి, కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి ప్రైవేటీకరణ ఆపాలని కోరారు. సీపీఎం నాయకుడు నరసింగరావు, ఉక్కు పోరాట కమిటీ నాయకులు పాల్గొన్నారు.

సమావేశంలో చలసాని శ్రీనివాసరావు, ఉక్కు కార్మిక నాయకులు

మానసిక దివ్యాంగ బాలికపై అత్యాచారయత్నం

కొరియర్ బాయ్‌పై పోక్సో కేసు నమోదు

విశాలాక్షినగర్, న్యూస్‌టుడే : మానసిక దివ్యాంగ బాలికపై అత్యాచారయత్నం చేసిన యువకుడిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. తూర్పు డివిజన్ ఏసీపీ లక్ష్మణమూర్తి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రేసపువానిపాలెం వినాయకనగర్ వీధిలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్న పిన్నింటి చంద్రశేఖర్ ఒక ఆన్‌లైన్ ఆహార సరఫరా సంస్థ కొరియర్ బాయ్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. శుక్రవారం స్థానికంగా ఉండే మానసిక దివ్యాంగ బాలిక(12)ను తన గదిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేయబోయాడు. బాలిక అరుపులకు బయటకు వచ్చింది. స్థానికులు గుర్తించి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. బాధితుల ఫిర్యాదుపై మూడో పట్టణ పోలీసులు నిందితుడు చంద్రశేఖర్‌పై పోక్సో కేసు నమోదు చేశారు. కొద్దిరోజులుగా బాలికకు తినుబండారాలు ఇస్తూ పరిచయం పెంచుకున్నాడని, ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయం చూసుకుని అత్యాచారం చేయబోయాడని పోలీసులు తెలిపారు. నిందితుడు పరారీలో ఉన్నాడని పేర్కొన్నారు.

చికెన్ ధరలు

(కిలోకి - రూ.లలో)

	విశాఖ	[illegible]
ఫారం గేటు	83	75
లైవ్	105	95
డ్రెస్డ్	152	160
స్కిన్‌లెస్	173	170

మార్గదర్శి చిట్‌ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్
ఈ క్రింది చిట్ గ్రూపులు మా అనకాపల్లి బ్రాంచి వద్ద లభించును.

చిట్ గ్రూపు	వ్యవధి నెలల్లో	నెలవారీ వాయిదా	చిట్ విలువ
LT D	50	50,000	25,00,000
LT X	50	20,000	10,00,000
LT T	50	10,000	5,00,000
LT S	50	6,000	3,00,000
FT V	40	1,00,000	40,00,000

తదుపరి వివరాల కొరకు బ్రాంచి మేనేజర్ శ్రీ ఎం. సుధీర్ గారిని సంప్రదించగలరు.
మొబైల్ నెం. 80082-46969, ల్యాండ్‌లైన్: 08924-224988.

EENADU Classifieds

AUTO

VEHICLES FOR SALE

Creta 2022 Run 72000 Diesel * TATA Punch 2022 Run 7000 Petrol Owner Dirven for Sale. ✆ 9849113313, 8333859555.

BUSINESS SERVICES

లోకేష్ గోల్డ్ లోన్స్ బ్యాంక్/ ప్రైవేట్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి అదేరోజు మార్కెట్ రేటుకు కొనబడును. ✆ 9848488068, 7799223300.

GK గోల్డ్‌లోన్ బ్యాంకు / ప్రైవేటు తనఖాలో ఉన్నబంగారాన్ని విడిపించి అదే రోజు మార్కెట్ ధరకు కొనబడును. లేదా అదిక ఋణం ఇప్పించబడును. సం॥ 8897731257.

శ్రీవల్లి గోల్డ్ లోన్స్ బ్యాంకు/ ప్రైవేట్ తనఖాలో ఉన్న బంగారాన్ని విడిపించి అదేరోజు మార్కెట్ ధరకు కొనబడును, అదిక ఋణం ఇప్పించబడును. ✆ 9908545224.

BUSINESS OFFER

టైలరింగ్ వర్క్స్ ఇంటి వద్దనే పనిచేసే స్త్రీలు కావలెను. వారికి క్లాత్ ఇచ్చుటకు స్టాక్ పాయింట్స్ పెట్ పార్టనర్స్ కావలెను. ✆ 7093632399.

BUILDING CONSTRUCTION

ఇళ్లు, ప్లాట్లు మీకు నచ్చిన విధంగా కట్టించి ఇవ్వబడును. 100 - 500 గ॥లోపు స్థలాలు డెవలప్‌మెంట్ / అవుట్ రేట్‌కు కావలెను. * మావద్ద లోన్ సదుపాయం కలదు. MSR బిల్డర్స్ వైజాగ్. Ph: 9121314141.

HEALTH & CARE

మందు మానేయడం ఎలా? బరువు పెరుగుటకు, జాయింట్ పెయిన్స్, షుగర్‌కు విశాఖపట్నం : హోటల్ దాక్షాయణి, రైల్వేస్టేషన్ రోడ్, చావుల మదుం జంక్షన్ వద్ద. ప్రతీనెల 5, 19 తేదీల్లో మందులు.

PERSONAL INTEREST COURSES

MUSIC & DANCE CLASSES

DANCE CLASS
SUNDAY DANCE TEACHING OF INDIAN FOLK AND CLASSICAL DANCE FROM 3 PM TO 6 PM AT SEETHAMMADHARA, VIZAG. ARRANGE SHOWS IN ALL OVER INDIA, ABROAD.
✆ 8522990123

PEOPLE CARE

OLD AGE HOME

గోల్డేజ్ హోమ్ & హాస్పిటల్ Ex. ఆర్మీ డాక్టర్లచే 1979 నుండి సేవ్యా. ఏ.సి, గార్డెన్, ఫిజియో, Wifi రుషికొండ, మారికవలస. ఫోన్: 9248514644

ఆధునిక వసతులతో AC మరియు నాన్ AC రూమ్స్ మరియు డాక్టర్ పర్యవేక్షణలో రిటైర్మెంట్ హోమ్, అక్కయ్యపాలెం, హైవే బస్టాప్ దగ్గర. 7794948777.

REAL ESTATE

FLAT FOR SALE

JAGADAMBA

FLATS FOR SALE
New 2 BHK N/F, S/F, 870 sft. 100% Vasthu, Car Parking, Lift, 24 hrs. Water, Near ZILLAPARISHAD, Bharati Hospital, Vizag. Contact: ✆ 98494 27319, 98480 27042

MADHURAWADA

Rera approved 2 BHK 1080 Sft South Facing VUDA Flats near P.M. Palem Last Bus Stop. ✆ 9949174550.

N A D

1150 Sft Flat West Facing 20 Feet Road Near Karasa Indian Oil Pump Near Nad. ✆ 9949174550.

SUJATHANAGAR

2BHK, 3BHK Flats for Sale with Car Parking Nr. Mahathi School Jn., Purushothapuram. Work in Progress with Bank Loan Avail. ✆ 9052222246.

GENERAL

70 Lakhs 3 BHK Flat 1325 Sft, 5th Floor, West Facing, Car Parking, Lift, Pedda Waltair. Ph: 9849289146.

Deluxe 3BHK 1539 SFt. E/W Flats Opp. Road to 3 Town PS. Under Construction at Chinawaltair. Pl. Cont: 9573493811.

FLATS FOR SALE
2 BHK DELUX FLATS FOR SALE Fully Furnished, @ 69,76,89 Lakhs Including GST, TDS and Registration at South Jail Road, Dabagardens, Vizag. ✆ 9885026216, 9951545625

HOUSE FOR SALE

ATCHYUTAPURAM

North- East Corner Building for Sale. Ready to Move. 121 Sq.Yds. (Cellar+ G+1) 60 Ft., Double Rd., Facing. Prime Location at Atchutapuram ✆ 9885824528.

MVP COLONY

We have beautiful House Villa at Pedawaltair, Near Visakha Eye Hospital build 19/ S.Y. Land Construction 2,900 Sq. Feet. North Facing with Interiors and Cupboards. Ph.: 8500337456.

PENDURTHI

పెందుర్తి- పోలీస్‌స్టేషన్ డౌన్ E/F 133 చ॥గ॥ క్రొత్త ఇల్లులు సెల్లార్+ 2BHK & సాయిపురం (JCH) లేఅవుట్‌లో E/F 200, N/F 150 గ॥ స్థలంలు అమ్మకం. 9885357879, 9985449346.

SIMHACHALAM

సింహాచలం శ్రీనివాసనగర్ బంగారు తల్లి వృద్ధాశ్రమం OPP గణేష్ కోలనీ రోడ్డుకి Second Line లెవ్వల్‌లో W/F 200 గజాలు (33x55) 2BHK ఇండివిడ్యువల్ ఇల్లు అమ్మకం. Ph: 8464070403.

GENERAL

విజయవాడ గన్నవరం దగ్గర NH-16 హైవేని ఆనుకుని 60 అ॥ రోడ్డు తూర్పు ఫేసింగ్ ఒక్కొక్క ఫ్లోరు 2000 Sq.Ft.తో 466 చ॥గ॥లలో G+3 Triplex బిల్డింగ్ అమ్మకమునకు కలదు. ✆ 88774 58888.

PLOT FOR SALE

ANANDAPURAM

Commercial Site for Sale. Boyapalem to Anandapuram Highway, E/F, (120x300) 3965 Sq.Yd. Direct Parties only. Con.: 8073033857.

ఆనందపురం పూలమార్కెట్ సమీపంలో గొట్టిపల్లి ఊరుని ఆనుకొని పంచాయతీ లేఅవుట్ B.T. రోడ్డు, కరెంటు, కాంపౌండ్ వాల్ మొ॥ సౌకర్యాలతో 100 గజాలు 11 లక్షలు మాత్రమే. 9652635807.

BEACH ROAD

భీమిలి బీచ్ రోడ్‌కి Sea Facing 2000 Square Yards Site East Facing అమ్మకానికి కలదు. Ph: 6305861329.

BHOGAPURAM

Highway facing @ polipalli & Savaravalli Jn. All corner plots North/East facing 200,400,533 sq.yds with 90% bank loan. ✆ 8309646918.

KOTHAVALASA

కొత్తవలస- అరుకు రోడ్డుకు ప్రక్కన దాసులపాలెం ఊరుకు ఆనుకొని పతంజలి ఫుడ్ కోర్ట్ వెనుక ఉడా అప్రూవ్డ్‌తో గజం: 5,500/- - 6,500/- వరకు అమ్మబడును. డైరెక్ట్ సేల్స్ ✆ 8883375999.

KAPULUPPADA

Chepaluppada Nr. 6 Lines Beach Rd, VUDA 534 Syds E/F 40 Ft Rd. Ready for construction, Beside Blue Marino Villas. ✆ 8822909999.

PENDURTHI

పెందుర్తి జుత్తాడ మరియు రాజయ్యపేటలలో వుడా LRS కలిగిన స్థలములు మరియు నూతన గృహములు అమ్మకానికి కలవు. ✆ 9032038026, 8309303120.

SIMHACHALAM

సింహాచలంకి 6KM దూరంలో 100 చ॥గ॥ వుడా లేఅవుట్‌లో ఇంటి స్థలము అమ్మకమునకు కలదు. చ॥గ॥ 14,500 మాత్రమే. సెల్: 8759199999.

SHEELANAGAR

Urgent Sale VUDA Approved Plot @ STBL Township LN Gardens 143 Sq.Yds. East Facing. Nr. Vignan Institutes. ✆ 9182299459.

GENERAL

575 Sq.Yds. E/F for Development, 289 Sq.Yd. N/F for Sale, 1000 SFt. Suitable for Godown for Lease/Rent. ✆ 7207294138, 9177063077.

Prime Site 72 & 54 Cents at Dabbanda Near Simhachalam 18km from RTC Complex, Vizag. Contact: 8333859555, 9440320255.

విశాఖలో/ అనకాపల్లిలో NRI ఫామ్ ల్యాండ్స్ వేయుటకు ఇన్వెస్ట్ పార్టనర్స్ కావలెను. సంప్రదించండి. ✆ 7386414017/ 7093632399.

LEASE/ RENT

GENERAL

Rent/Lease @ MVP Colony, Sec-11, VSP. 6300 Sft & 16,500 Sft Suitable for Colleges, MNC Etc. Ph: 9849120130, 9848065402

Parawada Main Road 1700 Sft. each Floor under Construction for Long Lease. Suitable for Banks/ Showrooms etc. 9849261662.

TO LET

BEACH ROAD

Flat for Rent in Kirlampudi Layout 3 BHK 1650 Sft 5th Floor with Beach View @ Sneha Towers. ✆ 9866413333.

MARRIPALEM

2 BHK furnished spacious Duplex for Rent in Marripalem. Rs.25,000/ month. Ph: 9052721466. Owner room locked.

GENERAL

FOR RENT
2 BHK, 3 BHK, 4 BHK FLATS Fully Furnished with TV, Fridge, Washing Machine, AC and Modular Kitchen with all amenities for RENT for Guest House, Office, Companies etc.,
☛ One km from Railway Station, Vizag.
9885026216, 6302043534

Newly Painted Flat Eswar Gudipaty Resi, Ready to Occupy, Vizag Beach Road, Nr. Girijan Corporation Arabica Coffee Shop, Approx 1850 Sft, Sea View 2 Car Parks. ✆ 7702423699.

2BHK Fourth Floor with Car Park Eswar Gudipaty Residency Ready to Occupy Vizag Beach Rd, Nr. Girijan Corporation Arabica Coffee. ✆ 7702423699

COMMERCIAL

MADHURAWADA

Commercial Space - Rent G/F: 2800 Sft, 2/F 3000 Sft for any commercial usage, Nr. Carshed, Opp. Jaatara, NH-16, Madhurawada Jn. Ct: 9908483684, 9393923672.

1740 Sft commercial space for rent at 3rd floor, MJR Residency, HIG-34, HB Colony, PM Palem Main Road, Vsp. Ph:9177401993.

JOBS

Wanted receptionist at the Advanced Dental Care Center, Lawsonsbay Colony, Beach Road, Near Waltair Decd. Contact: 9642544334, 08912564334.

Wanted Office Assistant Female with knowledge of Cash, minimum Accounts and Computer knowledge. 8.30 AM to 6 PM. Contact: 9393003003.

Wanted Telecallers & Marketing Managers for Corporate Ltd. Company. Eligibility 26 Years & above. Priority will given to the people who worked on any respected Govt./ Private/ Central/ Rel. Insurance & I.T. Sector. Con: K.Uma Maheswari. Phone: 7680083117.

Job Requirement Managers: 4 Nos with Min 3 Years Exp. Executive: 5 Nos. 2 Wheeler Must. 9972130188/ 8904489899.

Job Recruitment: An Esteemed Org. Seeking following Posts for New Branch in Vizag. (1) GAO (M/F). Qlf: Retd. Emp. in Any Dept /Sec. Package: 19.20L. (2) Team Leaders (M/F). Qlf: Min 5Yrs. Exp in Any Org. Package: 14.40L. (3) CRM (F). Qlf: Min 2Yrs Exp in Any Business Sec. Package: 9.60L. Eligible Candidates Appointed Immediately. In Interview On 5 & 6 July. Cont: 9110762087 /8096991326.

Earn Extra Income online through Work from Home in Wellness Industry. 101, SI Res. Rd # 4, B.Hills, Hyd. ✆ 8919664679, 8309909749

Wanted Field Executives, Managers & Supervisors to Work in a Reputed Pickles Company. No Age limit (M/F), Ushodaya Jn, MVP. ✆ 9032781155.

WALK-IN-INTERVIEW
A 2 Decades Completing No.1 Position in 2 State (AP & TG) the below positions are require in Visakha Division & Branches.
✱ DIVISIONAL MANAGERS: 5 Posts.
✱ Qlf: Retd, Grade-1 Officers in Govt. Sectors in any Dept.
✱ Yearly Package: 18 Lakhs.
✱ CHIEF ADVISORS: 10 Posts.
✱ Qlf: Working / Retd. in any Public/ Pvt Companies.
✱ Yearly Package: 14 Lakhs.
✱ PART TIMERS/ WORK FROM HOME Can also apply.
✱ Monthly Package: 70,000/- (Nego) at the time of interview.
Interview on: 5-7-2025
Cont: GORLE RAMARAO, G.M. SEETHAMMADHARA, VSP
9553529529
6305831547

ప్రముఖ కార్పొరేట్ సంస్థ నందు పనిచేయుటకు మేనేజర్స్ కావలెను. M/F ... VRS, ... ✆ 9704486059.

వైజాగ్ సీతమ్మధార బ్రాంచ్ నందు పనిచేయుటకు మేనేజర్స్ M/F కావలెను. ... 95000/- ... VRS, ... Ph: 7330811149.

మార్కెటింగ్ ... ✆ 99120 11499, 99120 11899.

ఫైనాన్స్ రంగంలో ... 7680880513, 9100902198.

Study Power (Education Loans) సంస్థ నందు పనిచేయుటకు Staff మరియు కమీషన్ based Agents కావలెను. ✆ 8977731988.

TVS షోరూమ్ అనకాపల్లి నందు పనిచేయుటకు ... మేనేజర్స్ ... 20000/- + Inct. ✆ 8341546429.

FACULTY/ TEACHERS

Wanted Teacher for English and 1st to 5th Teachers, Sri Raghavendra School, Srinagar, Gajuwaka. Ph: 7095646444.

Wanted Lecturers Physics Chemistry Computer Science, Civics, Economics, Commerce, English. ✆ 9849216362, 7386487609.

TOURS AND TRAVELS

K.S.N. ఉచిత టూర్స్. రామేశ్వరం, ... తిరుపతి ... Con.: ... 9440367464. P. ... 9948715355.

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలు ప్రచురించటంలో ముందు జాగ్రత్తలు తీసుకోబడుతున్నాయి. ... ప్రకటనల విషయంలో పాఠకులు తగిన జాగ్రత్తలు తీసుకోవలసిందిగా సూచిస్తున్నాం.

(c) eenadu

పెందుర్తి

తెరపై ఈనాడు

పెందుర్తి, న్యూస్‌టుడే

లక్ష్మీకాంత్ స్క్రీన్-1- **జురాసిక్ వరల్డ్** (మార్నింగ్, ఫస్ట్ షో), **కన్నప్ప** (మ్యాట్నీ, సెకెండ్ షో) స్క్రీన్-2 - **తమ్ముడు**

ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలి

మద్దిలపాలెం, న్యూస్‌టుడే: ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతూ ఈనెల 9న నిర్వహించే ఆటోల బంద్‌ను విజయవంతం చేయాలని ఆటో ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి పడాల గోవింద్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఎంఎంటీసీకాలనీలోని శిర్డీ సాయి ఆటో స్టాండ్ డ్రైవర్ల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఆటో డ్రైవర్ల సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నాయకులు మధురెడ్డి, శ్రీను, ముత్యాలనాయుడు, హరి, రమణ, తదితరులు పాల్గొన్నారు.

రేపు గుర్రమ్మపాలెంలో మంత్రి పర్యటన

గుర్రమ్మపాలెం (పెందుర్తి), న్యూస్‌టుడే: సుపరిపాలనలో తొలి అడుగు - ఇంటింటికీ తెదేపా కార్యక్రమంలో భాగంగా ఆదివారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పెందుర్తి మండలం గుర్రమ్మపాలెం పంచాయతీలో పర్యటిస్తారని తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి గండి బాబ్జీ పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం గ్రామంలో ఏర్పాట్లపై ఆయన నాయకులతో చర్చించారు. ఆరోజు మంత్రి ఇంటింటికీ వెళ్లి ఏడాదిలో కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజలకు అవగాహన కల్పించనున్నారని, అనంతరం జరిగే సభలో పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో స్థల పరిశీలన, ఇతర ఏర్పాట్లపై స్థానిక నాయకులకు బాబ్జీ సూచనలిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచి సుఖవాసి అజయ్, గండ్రెడ్డి నగేశ్, పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా

80085 74978 సమయం: ఉ॥ 10 నుంచి మ॥ ఒంటి గంట మధ్య

పరవాడ, న్యూస్‌టుడే: ?: పరవాడ మండలం నక్కవానిపాలెంలోని కాలువల్లో వ్యర్థాలు పేరుకుపోయి తీవ్ర దుర్గంధంతో ఇబ్బందులు పడుతున్నాం. -గ్రామస్థులు. ✓: మీప్రాంత పారిశుద్ధ్య సమస్య త్వరితగతిన పరిష్కరిస్తాం. -ధర్మారావు, ఈవోపీఆర్డీ, పరవాడ

వేపగుంట, న్యూస్‌టుడే: ?: లక్ష్మీపురం-చీమలాపల్లి మార్గంలో మంచినీటి పైపులైన్ గొయ్యి ప్రమాదకరంగా ఉంది. -చిన్నారావు, లక్ష్మీపురం. ✓: వెంటనే పరిశీలించి చర్యలు తీసుకుంటాం. -రాజశేఖర్, మంచినీటి విభాగం ఏఈ

సబ్బవరం, న్యూస్‌టుడే: ?: సబ్బవరం సాయినగర్ కాలనీలో వ్యర్థాలు పేరుకుపోయి దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నాం. -వి.రామునాయుడు, సాయినగర్ కాలనీ, సబ్బవరం. ✓: క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకుంటాం. -వై.రాజేశ్వరరావు, గ్రామ కార్యదర్శి, సబ్బవరం

?: సబ్బవరం మండలం ఇరువాడలోని కాలువల్లో వ్యర్థాలు పేరుకుపోయాయి. -స్థానికులు, ఇరువాడ. ✓: వెంటనే పరిశీలించి పారిశుద్ధ్య చర్యలు చేపడతాం. -చైతన్య, ఈవోపీఆర్డీ, సబ్బవరం మండలం.

పెంపుడు జంతువులపై ప్రేమ.. కాకూడదు ప్రమాదం

రేపు ప్రపంచ జునోసిస్ దినోత్సవం

పెందుర్తి, న్యూస్‌టుడే: సమాజంలో చాలా మందికి జంతువులపై అమితమైన ప్రేమ ఉంటుంది. ఇంట్లో కుటుంబ సభ్యుల తరహాలోనే ప్రేమాభిమానాలతో పెంచుకుంటారు. పెంపుడు జంతువులకు చిన్నపాటి హాని జరిగినా విలవిల్లాడిపోతారు. కానీ, ఆ జంతువుల పట్ల సరైన జాగ్రత్తలు తీసుకోకుంటే అవి ప్రాణాంతక వ్యాధులకు కారణమవుతాయి. ఆదివారం ప్రపంచ జునోసిస్ దినోత్సవం సందర్భంగా జంతు సంబంధిత వ్యాధుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను పెందుర్తి పశువైద్యశాల వైద్యాధికారి డాక్టర్ వి.జగన్‌మోహన్ రావు వివరించారు. అవేంటంటే..

★ సమాజంలో మనిషితో సంచరించే వివిధ జంతువుల కారణంగా శాస్త్రవేత్తలు గుర్తించిన వ్యాధులు, రుగ్మతల్లో రేబిస్ వ్యాధి అత్యంత ప్రమాదకరం.

జంతువులను పెంచే వారితో పాటు ప్రయోగశాలల్లో, వ్యాధి నిర్ధారణ కేంద్రాల్లో పనిచేసే వారు, పశువుల ఆసుపత్రి సిబ్బంది, చర్మం, తోళ్ల పరిశ్రమ కార్మికులు జునోటిక్ వ్యాధుల నుంచి అప్రమత్తంగా వ్యవహరించాలి.

పెంపుడు శునకానికి టీకా వేస్తున్న పశు వైద్యాధికారి

గ్రామసింహాల విషయంలో....

వీధి కుక్కలు అధికంగా సంచరించే ప్రాంతాల్లో ఒంటరిగా వెళ్లేటప్పుడు చేతికర్ర ఉండడం మంచిది. అవి వెంట పడితే పరుగెత్తకుండా ఆగి నిలబడాలి. వాటి కళ్లలోకి చూడకూడదు. పిచ్చి కుక్కల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. శునకాలను బెదిరించడం, కొట్టడం, ఇబ్బంది పెట్టడం చేయకూడదు.

పెందుర్తిలో కుక్కకాటు బాధితుల సంఖ్య పెరుగుతోంది. గత నెలలో పెందుర్తి సీహెచ్‌సీలో 106 మంది కుక్కకాటుకు చికిత్స పొందారు. పెందుర్తి యూపీహెచ్‌సీలో 22 మంది, చినముషిడివాడ యూపీహెచ్‌సీలో 15 మంది చికిత్స పొందారు. ఆయా ఆసుపత్రుల్లో రేబిస్ టీకాలు అందుబాటులో ఉన్నాయి.

ఈ జాగ్రత్తలు తీసుకోవాలి

★ పశువుల పెంపకందారులు పాల ఉత్పత్తిలో పరిశుభ్రత పాటించాలి ★ పెంపుడు కుక్కలకు తప్పనిసరిగా రేబిస్ టీకాలు వేయించాలి ★ చిన్న పిల్లలు కుక్కలతో ఆడేటప్పుడు వాటి నోట్లో చేతులు పెట్టకూడదు ★ పూర్తిగా ఉడికిన మాంసం, గుడ్లు మాత్రమే తినాలి ★ వ్యాధి సోకిన పశువుల పాలు తాగకూడదు. పాలు బాగా మరిగించి మాత్రమే తాగాలి ★ పెంపుడు జంతువులు, పక్షులకు కాలానుగుణంగా వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి ★ జంతు కలేబరాలను లోతైన గోతిలో సున్నం చల్లి పూడ్చిపెట్టాలి ★ పెంపుడు జంతువులుంటే ఆవాసాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి..

ఉచితంగా రేబిస్ టీకాలు

ప్రపంచ జునోసిస్ డే సందర్భంగా పెందుర్తిలోని పశువైద్యశాలలో ఆదివారం పెంపుడు కుక్కలకు ఉచితంగా రేబిస్ టీకాలు వేస్తాం. సంబంధిత యజమానులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పశువైద్యాధికారి డాక్టర్ జగన్‌మోహన్‌రావు పేర్కొన్నారు.

వివాదాస్పద భూసమస్య పరిష్కారానికి కృషి

వేపగుంట, న్యూస్‌టుడే: వేపగుంటలో వివాదాస్పద 144 ఎకరాల వీఎంఆర్డీయే భూసమస్య పరిష్కారానికి కృషి చేస్తానని, ఇదే సమయంలో రైతులకు అన్యాయం జరగకుండా చూస్తానని ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు రైతులకు హామీ ఇచ్చారు. ఈ విషయంలో రెండు రోజులుగా రైతులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే సంబంధిత రైతులతో తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం చర్చించారు. ఈ విషయంలో కొంతమంది వైకాపా నాయకులు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని, అలాంటివి నమ్మవద్దని సూచించారు. తాము అభివృద్ధికి అడ్డు కాదని తమకు తగిన నష్టపరిహారం వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా రైతులు ఎమ్మెల్యేకు విన్నవించారు.

రైతులు, గ్రామపెద్దలతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే పంచకర్ల

విద్యార్థులు లక్ష్యాలపై దృష్టి సారించాలి

చినముషిడివాడ (పెందుర్తి), న్యూస్‌టుడే: చదువుకునే వయసులో విద్యార్థులు వ్యసనాలకు దూరంగా ఉండి లక్ష్యంపై దృష్టి సారించాలని పెందుర్తి సీఐ కె.వి.సతీశ్‌కుమార్ సూచించారు. జీవీఎంసీ 97వ వార్డు చినముషిడివాడ శాంతినగరం జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయిని శ్రీవాణి అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. ఈవ్‌టీజింగ్, మాదకద్రవ్యాలు, మత్తుపదార్థాలు, అసాంఘిక చర్యలకు పాల్పడితే ఎదురయ్యే ఇబ్బందులు, చట్టపరంగా ఎలాంటి శిక్షలు ఉంటాయో విద్యార్థులకు అవగాహన కల్పించారు. బాలలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా నేరుగా పోలీసులను సంప్రదించాలని సూచించారు.

సీసీపీ ఇన్‌ఛార్జికి అభినందన

ఉక్కునగరం(స్టీల్ సెక్టారు-3), న్యూస్‌టుడే: కోకోవెన్ విభాగంలోని కోల్ కెమికల్ ప్లాంటు(సీసీపీ) ఇన్‌ఛార్జిగా నియమితులైన బీఆర్‌ఎస్ నాయక్‌ను పలువురు అధికారులు, ఇంటక్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కొమ్ము ప్రసాద్ తదితరులు శుక్రవారం ఆయన ఛాంబర్‌లో కలసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా నాయక్ మాట్లాడుతూ ప్లాంటుకు లాభాలు వచ్చేలా అందరితో కలిసి పని చేస్తానన్నారు. సీనియర్ అధికారులు ఎం.వి.ఎస్.దుర్గాప్రసాద్, బోడ సంధ్య, బోడ సింగ్, రమేష్‌బాబు, అమర్‌సింగ్, రఘు నాయక్, వంశీ, తాండ్ర కనకరాజు, పాల్గొన్నారు.

విమల విద్యాలయంలో తరగతులు ప్రారంభించాలి

ఉక్కునగరం(స్టీల్ సెక్టారు-3), న్యూస్‌టుడే: ఉక్కునగరంలోని విశాఖ విమల విద్యాలయంలో వెంటనే తరగతులు ప్రారంభించాలని కోరుతూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు స్థానిక తెలుగు తల్లి విగ్రహం వద్ద శుక్రవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో గత నెల 12 నుంచి పాఠశాలలు ప్రారంభమైనా.. విశాఖ ఉక్కు యాజమాన్యం, ఆర్‌సీఎం డయోసిస్ సంస్థ విద్యార్థుల చదువులతో ఆటలాడుతున్నాయని ఆరోపించారు. ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులు చెల్లించలేక విమల విద్యాలయాన్ని నమ్ముకుని ఉన్నామన్నారు. పాఠశాలను ప్రారంభించి విద్యార్థులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

తెలుగు తల్లి విగ్రహం కూడలిలో నిరసన తెలుపుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు

అవీ ఇవీ

వినతుల స్వీకరణ

గుర్రమ్మపాలెం (పెందుర్తి), న్యూస్‌టుడే: పెందుర్తి మండలం రాంపురంలోని తెదేపా కార్యాలయంలో ప్రజా సమస్యలపై వినతుల స్వీకరణ కార్యక్రమం శుక్రవారం జరిగింది. నియోజకవర్గ ఇన్‌ఛార్జి గండి బాబ్జీ అర్జీలు స్వీకరించారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ మాజీ ఫ్లోర్‌లీడర్ రెడ్డి నారాయణరావు, నాయకులు పాల్గొన్నారు.

పరిసరాల శుభ్రతపై అవగాహన

వేపగుంట, న్యూస్‌టుడే: వేపగుంట ఎస్సీ బీసీ కాలనీలో శుక్రవారం దోమల నివారణపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జీవీఎంసీ జోన్-8 ఏఎంహెచ్‌వో అప్పల నాయుడు మాట్లాడుతూ ప్రతీ శుక్రవారం ప్రజలు తమ తమ ఇళ్లలో డ్రైడేగా పాటించాలన్నారు. డెంగీ దోమలు వృద్ధి చెందకుండా ఎప్పటికప్పుడు నీరు నిల్వ ప్రదేశాలను శుభ్రం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్ ప్రసాద్, మలేరియా విభాగాధికారి సత్యానందం తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న ఏఎంహెచ్‌వో అప్పలనాయుడు

రాయితీ విత్తనాల పంపిణీ

సబ్బవరం, న్యూస్‌టుడే: సబ్బవరం మండలం బంగారమ్మపాలెంలో రాయితీ విత్తనాల పంపిణీ కార్యక్రమం శుక్రవారం జరిగింది. సర్పంచి దాడి లావణ్య మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని దృష్టిలో కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దాడి కన్నమనాయుడు, దాడి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

పింగళి వెంకయ్యకు నివాళి

జాతీయ జెండాలతో విద్యార్థులు, ఉపాధ్యాయ సిబ్బంది

పరవాడ, న్యూస్‌టుడే: జీవీఎంసీ 77వవార్డు పరిధి చేపలపాలెం మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం స్వాతంత్ర్య సమరయోధుడు పింగళి వెంకయ్య వర్ధంతి నిర్వహించారు. ప్రధానోపాధ్యాయుడు కూరపాటి వినోద్‌కుమార్, సూరాడ సోంబాబు తదితర అతిథులు వెంకయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆయన దేశానికి అందించిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఆర్టీసీలో ఖాళీలను భర్తీ చేయాలని ఆందోళన

నిరసన తెలుపుతున్న ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు, కార్మికులు

మద్దిలపాలెం, న్యూస్‌టుడే: ఆర్టీసీలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ మద్దిలపాలెం సిటీడిపో అధ్యక్షుడు ఎంవీఎస్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో మద్దిలపాలెం సిటీడిపో, విశాఖపట్నం డిపోల వద్ద ఈయూ నాయకులు నిరసన చేపట్టారు. ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులకు తక్షణమే పదోన్నతులు కల్పించాలని, సొంతంగా ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేయాలని, వాటిని ఆర్టీసీ సిబ్బందితోనే నడిపించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు ఎస్.కె.వి.ఎ.రావు తదితరులు పాల్గొన్నారు.

పార్కుల్లో రూ.18 లక్షలతో వ్యాయామ పరికరాలు

చినముషిడివాడ (పెందుర్తి), న్యూస్‌టుడే: జీవీఎంసీ 97వ వార్డు పరిధి శ్రమశక్తినగర్‌లోని ఘంటసాల పార్కు, ఏకలవ్య కాలనీలోని పార్కుల్లో రూ.18లక్షలతో బహిరంగ వ్యాయామ పరికరాలు ఏర్పాటు చేయనున్నట్లు కార్పొరేటర్ శానాపతి వసంత పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆమె సంబంధిత పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో తెదేపా సీనియర్ నేత శానాపతి శంకర్రావు, కాలనీవాసులు శంకర్‌ప్రసాద్, మూర్తి, చిన్నాజీ, రాము తదితరులు పాల్గొన్నారు.

భూమి పూజలో పాల్గొన్న కార్పొరేటర్ శానాపతి వసంత, కాలనీవాసులు

నేటి నుంచి కళాభారతిలో సత్యభామ నృత్యోత్సవాలు

మద్దిలపాలెం, న్యూస్‌టుడే: పిఠాపురంకాలనీ కళాభారతి ఆడిటోరియంలో శని, ఆదివారాల్లో నటరాజ్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో సత్యభామ నృత్యోత్సవాలు పేరిట జాతీయ స్థాయి నృత్యోత్సవాలు, అవార్డుల ప్రదాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు బి.వి.కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు పాల్గొని భరతనాట్యం, కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఇస్తారని పేర్కొన్నారు.

చురుగ్గా గిరి ప్రదక్షిణ ఏర్పాట్లు

వేపగుంట, న్యూస్‌టుడే: గిరి ప్రదక్షిణ జరిగే మార్గంలో జీవీఎంసీ అధికారులు శుభ్రత పనులు వేగవంతం చేశారు. గోపాలపట్నం పెట్రోల్‌బంక్ నుంచి పాతగోశాల కూడలి వరకు, అక్కడి నుంచి వేపగుంట వరకు రహదారికి ఇరువైపులా ఉన్న అడ్డంకులను తొలగిస్తున్నారు. సింహగిరి చుట్టూ పాదయాత్ర చేసే భక్తుల రాకపోకలకు ఆటంకం లేకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నారు. 98వవార్డు శానిటరీ ఇన్‌స్పెక్టర్ వెంకటస్వామి ఆధ్వర్యంలో సిబ్బంది తుప్పలు, రహదారులపై మట్టి కుప్పలు తొలగించారు.

మరిడిమాంబ ఉత్సవాలు

వేపగుంట, న్యూస్‌టుడే: వరలక్ష్మీనగర్ పరిసర ప్రాంతాల ఆరాధ్యదైవం మరిడిమాంబ(పశువులమ్మ) అమ్మవారి మహోత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. మూడురోజులపాటు జరిగే ఈ వేడుకల్లో తొలిరోజు అమ్మవారికి 108 కలశాలతో అభిషేకాలు, ఇతర పూజలు నిర్వహించారు. భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.

కృష్ణావతారంలో జగన్నాథుడు

చింతలగ్రహారం(వేపగుంట), న్యూస్‌టుడే: చింతలగ్రహారం కృష్ణాపురంలో జరుగుతున్న జగన్నాథస్వామి రథోత్సవాల్లో భాగంగా శుక్రవారం స్వామివారు కృష్ణావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త ఆళ్ల తాతారావు ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

లంకెలపాలెం-సబ్బవరం మార్గంలో లారీ బోల్తా...

పరవాడ, న్యూస్‌టుడే: జాతీయ రహదారి లంకెలపాలెం నుంచి క్రషర్‌బుగ్గ లోడుతో వెళ్తున్న ఓ లారీ సబ్బవరం మార్గంలో కన్నూరు సమీపంలో శుక్రవారం బోల్తా పడింది. ఎదురుగా వస్తున్న ట్రాలర్ లారీని తప్పించే క్రమంలో అదుపు తప్పి రోడ్డుపక్కనున్న పొదల్లో ఓ విద్యుత్తు స్తంభాన్ని ఆనుకుని బోల్తా పడింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ స్వల్ప గాయాలతో బయట పడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆ సమయంలో అటువైపు ఎవరూ రాకపోవడంతో పెద్దప్రమాదం తప్పిందని స్థానికులు పేర్కొన్నారు.

కన్నూరు సమీపంలో వాహనం పడిపోయిందిలా..

తెగిపడిన విద్యుత్ తీగ.. తప్పిన ప్రాణాపాయం

వేపగుంట, న్యూస్‌టుడే: కృష్ణానగర్ ప్రధాన మార్గంలో ఓ విద్యుత్ తీగ శుక్రవారం అకస్మాత్తుగా తెగి పడడంతో ఓ దుకాణంలోని విద్యుత్ మీటర్, వైర్లు, ఇతర సామగ్రి పూర్తిగా కాలిపోయాయి. సంబంధిత దుకాణంలో టింకరింగ్, స్ప్రే పెయింటింగ్ పనులు చేస్తుంటారు. తీగ పడిన సమయంలో ఎవరూ అక్కడ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. సంబంధిత సిబ్బంది పర్యవేక్షణ లేకుండా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానికుల సమాచారం మేరకు విద్యుత్ సిబ్బంది తక్షణ మరమ్మతులు చేపట్టారు. గతంలో కూడా ఈ మాదిరిగానే ఓ ఇంటిపై విద్యుత్తు తీగ తెగి పడిందని స్థానికులు గుర్తు చేస్తూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కృష్ణానగర్‌లోని ఓ దుకాణంపై పడిన విద్యుత్ తీగ

విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి

విద్యా కిట్లు అందుకున్న విద్యార్థులతో అతిథులు, ఉపాధ్యాయులు

విద్యార్థులకు ప్రభుత్వం అందించిన సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లను శుక్రవారం ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు

దేశపాత్రునిపాలెం(పరవాడ), న్యూస్‌టుడే: విద్యార్థులు బాల్యం నుంచే చదువుతో పాటు అన్నిరంగాల్లో రాణించాలని 79వవార్డు కార్పొరేటర్ రౌతు శ్రీనివాసరావు అన్నారు. వార్డు పరిధిలోని దేశపాత్రునిపాలెం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల క్రమశిక్షణతో విద్య అభ్యసించి భవిష్యత్తులో ఉన్నతస్థాయికి ఎదగాలన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న వసతులను సద్వినియోగం చేసుకుని సత్ఫలితాలు సాధించాలన్నారు. ఈకార్యక్రమంలో కూటమి నాయకులు, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.

బోరుబావిని ప్రారంభిస్తున్న కార్పొరేటర్ శ్రీనివాసరావు

బోరుబావి ప్రారంభం

పరవాడ, న్యూస్‌టుడే: 79వవార్డు దేశపాత్రునిపాలెం పోలమాంబ ఆలయ సమీపంలో జీవీఎంసీ నిధులు వెచ్చించి ఏర్పాటు చేసిన బోరుబావిని శుక్రవారం వార్డు కార్పొరేటర్ రౌతు శ్రీనివాసరావు ప్రారంభించారు. గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ సిబ్బంది, నాయకులు పాల్గొన్నారు.

బడికి వెళ్లాలంటే భయం..

దర్పణం

సబ్బవరం, న్యూస్‌టుడే: సబ్బవరం మండలం పెదయాతపాలెంలోని ప్రాథమిక పాఠశాలకు వెళ్లాలంటే విద్యార్థులు భయపడుతున్నారు. తరగతి గదుల్లో శ్లాబు పెచ్చులు పడుతుండడంతో ఆందోళన చెందుతున్నారు. ఇక్కడి 5 తరగతుల్లో సుమారు 30 మంది చదువుతున్నారు. భవనం మెట్లమార్గం కూడా శిథిలావస్థకు చేరిందని, వర్షం పడినప్పుడు పిల్లలు బడికి వెళ్లేందుకు ఇష్టపడడం లేదని తల్లిదండ్రులు వాపోతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి వెంటనే తగిన మరమ్మతులు చేయించాలని కోరుతున్నారు.

పెచ్చులూడిన తరగతి గది శ్లాబ్, మెట్ల మార్గం వద్ద ఇలా..

దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలి

లంకెలపాలెం(పరవాడ), న్యూస్‌టుడే: లేబర్ కోడ్స్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 9వ తేదీన చేపట్టనున్న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కె.లోకనాథం కోరారు. ఈ మేరకు శుక్రవారం లంకెలపాలెంలో చేపట్టిన ప్రచారజాతాను ఆయన ప్రారంభించి మాట్లాడారు. కనీస వేతనం అమలు చేయాలని, కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. సమ్మెలో కార్మిక, రైతు సంఘాల ప్రతినిధులంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ ప్రతినిధులు ఆర్.శంకరరావు, గనిశెట్టి సత్యనారాయణ, పోతినాయుడు, వెంకటరావు, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.

ప్రచార జాతాలో మాట్లాడుతున్న లోకనాథం

ఉక్కునగరం కేవీలో దరఖాస్తుల ఆహ్వానం

ఉక్కునగరం(స్టీల్ సెక్టారు-3), న్యూస్‌టుడే: ఉక్కునగరం కేంద్రీయ విద్యాలయం(కేవీ)లో మిగిలి ఉన్న సీట్ల భర్తీకి ఆసక్తి కలిగిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ వంశీకృష్ణ ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు. 4, 9 తరగతులలో ఖాళీగా ఉన్న సీట్లకు, 6వ తరగతిలో మిగిలి ఉన్న ఎస్టీ విభాగం సీట్లకు, 10, 12 తరగతుల్లో మిగిలిన సీట్లకు ఉక్కు ఉద్యోగులు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు ఈనెల 5వ తేదీ నుంచి 8 వరకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈనెల 10వ తేదీన 4, 6, 10, 12 తరగతులకు లాటరీ ద్వారా, 9వ తరగతికి పరీక్ష ద్వారా విద్యార్థుల ఎంపిక జరుగుతుందన్నారు.

10న వాణిజ్య సముదాయాలకు వేలం

కార్పొరేషన్, న్యూస్‌టుడే : మహా విశాఖ నగర పాలక సంస్థ జోన్-4 పరిధిలో వాణిజ్య సముదాయాలకు ఈనెల 10న వేలం వేయనున్నట్లు జోనల్ కమిషనర్ మల్లయ్యనాయుడు తెలిపారు. ఆరోజు ఉదయం 11 గంటల నుంచి నిర్వహించే వేలంలో పాల్గొనే వారు... పూర్తి వివరాలకు జోనల్ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.

పార్టీ అభివృద్ధికి కృషి

సబ్బవరం, న్యూస్‌టుడే: సబ్బవరం మండలం ఇరువాడ జీవీస్ కల్యాణ మండపంలో శుక్రవారం వైకాపా సమావేశం నిర్వహించారు. వైకాపా నేత గుడివాడ అమర్‌నాథ్, మాజీ ఎమ్మెల్యేలు శోభా హైమావతి, అన్నంరెడ్డి అదీప్‌రాజ్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ పార్టీ అభివృద్ధికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ప్రైవేటు పాఠశాల నుంచి సర్కారు బడికి..

సబ్బవరం, న్యూస్‌టుడే: సబ్బవరంలోని ఓ ప్రైవేటు విద్యా సంస్థ నుంచి కొందరు విద్యార్థులు స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చేరారు. ప్రభుత్వ విద్యాలయాల్లో కల్పిస్తున్న సదుపాయాలకు ఆకర్షితులై ఆ బడిని వీడి ఇక్కడకు వచ్చినట్లు విద్యార్థులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం పాఠశాలలో జరిగిన ఓ కార్యక్రమంలో సంబంధిత తల్లిదండ్రులను, విద్యార్థులను ఎంఈవో రవీంద్రబాబు, ప్రధానోపాధ్యాయుడు తిరుపతిరావు అభినందించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

సబ్బవరం ఉన్నత పాఠశాలలో చేరిన విద్యార్థులతో ఉపాధ్యాయులు

అల్లూరికి ఘన నివాళి

పెందుర్తి, సబ్బవరం, న్యూస్‌టుడే: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతిని పెందుర్తిలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పెందుర్తి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో గుండు అప్పలరాజు, పరిపాలనాధికారి కొల్లి వెంకటరావు, సిబ్బంది అల్లూరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అల్లూరి పోరాట పటిమను వక్తలు కొనియాడారు. ★ సుజాతనగర్ 80అడుగుల రహదారిలో స్థానిక నాయకుడు దాట్ల మధు, మురళీరాజు, సుబ్బరాజు, సురేశ్‌బాబు, తదితరులు కేకు కోసి పంచిపెట్టారు. ★ అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో సుజాతనగర్ ఇండియన్ స్ప్రింగ్స్ పాఠశాల విద్యార్థులు బహుమతులు గెలుచుకున్నారు. ★ సబ్బవరంలోనూ ఈ కార్యక్రమం నిర్వహించారు. శాప్ డైరెక్టర్ పీబీవీఎస్ఎన్ రాజు, తదితరులు పాల్గొన్నారు.

పెందుర్తి మండల పరిషత్ కార్యాలయంలో సీతారామరాజు చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న ఎంపీడీవో అప్పలరాజు, సిబ్బంది

సుజాతనగర్ 80అడుగుల రహదారిలో..,

సబ్బవరంలో..

కూటమి పాలనలో అన్ని రంగాల్లోనూ పురోగతి

రాంపురం (పెందుర్తి), న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని, అన్ని రంగాల్లో అభివృద్ధి పరుగులు పెడుతోందని నాయకులు పేర్కొన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు - ఇంటింటికీ తెదేపా కార్యక్రమం.. శుక్రవారం సాయంత్రం పెందుర్తి మండలం రాంపురం గ్రామంలో జరిగింది. జడ్పీ మాజీ ఫ్లోర్‌లీడర్ రెడ్డి నారాయణరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెందుర్తి నియోజకవర్గ తెదేపా ఇన్‌ఛార్జి గండి బాబ్జీ, పరిశీలకుడు కోరాడ రాజబాబు అతిథులుగా పాల్గొన్నారు. 90వ పోలింగ్ బూత్ పరిధిలో ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం ఏడాదిలో చేపట్టిన పురోగతిని, భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలను వివరించారు. సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రెడ్డి వరలక్ష్మీ, గ్రామ తెదేపా అధ్యక్షుడు డి.శ్రీధర్, నాయకులు కుచ్చు కన్నయ్య, వెన్నెల సన్యాసినాయుడు, ఎ.బంగారునాయుడు, చలపతి, శంకర్రావు, శ్రీను, అజయ్, తదితరులు పాల్గొన్నారు.

సబ్బవరం, న్యూస్‌టుడే: సబ్బవరం మండలం పెదనాయుడుపాలెంలో స్థానిక తెదేపా నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి వివరించారు. కుటుంబ సభ్యులకు కరపత్రాలు అందించారు. త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల్లో తెదేపా బలపరిచే అభ్యర్థులను గెలిపించాలని కోరారు. నాయకులు కొటాన అప్పారావు, కోరాడ శ్రీనివాసరావు, రెడ్డి దేముడు బాబు, పోతల కనకరాజు, సబ్బవరపు నాగేంద్రకుమార్, పోతల అప్పలనాయుడు, తదితరులు పాల్గొన్నారు.

కార్యక్రమంలో పాల్గొన్న గండి బాబ్జీ, కోరాడ రాజబాబు, ఇతర నాయకులు

పెదనాయుడుపాలెంలో కరపత్రాలు అందిస్తున్న తెదేపా నాయకులు, కార్యకర్తలు

(c) eenadu

నాడన్నారు.. నేడన్నారు..
అర్ధంతరంగా వదిలేశారు..!

- వైకాపా ప్రభుత్వంలో నిధులు ఇవ్వక.. అసంపూర్తిగా పాఠశాలల భవన నిర్మాణాలు
- ఇప్పుడు ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు

ఈనాడు - అమరావతి

ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేస్తున్నామంటూ వైకాపా ప్రభుత్వంలో హడావుడి చేయడమే తప్ప ప్రారంభించిన పనులు పూర్తి చేసిన పాపాన పోలేదు. నిధులు ఇవ్వకపోవడంతో 'నాడు-నేడు' పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మారాయి. కొన్నిచోట్ల పాత భవనాలు, మరుగుదొడ్లు కూలగొట్టి.. ఆ శిథిలాలు బడి ఆవరణలో వదిలేశారు. మరి కొన్ని చోట్ల పనులకు డబ్బులు విడుదల చేయకపోవడంతో తెచ్చిన సిమెంటు గడ్డకట్టిపోయింది. పునాది గుంతలు విద్యార్థులకు ప్రాణసంకటంగా మారాయి.

'నాడు-నేడు' రెండో విడతలో చేపట్టిన మౌలిక సదుపాయాల పనులు ఒక్కటీ పూర్తి చేయలేదు. మొదటి విడత పనుల్లోనూ తరగతి గదుల నిర్మాణాలు చేపట్టలేదు. ఐదేళ్ల వైకాపా పాలన కారణంగా ఇప్పుడు చాలా బడులు మొండిగోడలతో దర్శనమిస్తున్నాయి. గత వైకాపా ప్రభుత్వం 2021 ఆగస్టు 16న రెండో విడత పనులు చేపట్టింది. మొదట్లో నిధుల కొరతతో 6 నెలలు పనులే మొదలు పెట్టలేదు. రూ.8 వేల కోట్లు అవసరమని అంచనా వేసి అందులో సగం కూడా ఖర్చు చేయలేదు.

1 గది.. 3 తరగతులు

ప్రకాశం జిల్లా సంతనూతలపాడు అంబేడ్కర్ నగర్‌లోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులు వీరు. వైకాపా ప్రభుత్వ హయాంలో 'నాడు-నేడు' కింద 2 గదులు నిర్మిస్తామని ఒక్కటే కట్టి వదిలేయడంతో 3 తరగతుల పిల్లలూ ఒక్క గదిలోనే సర్దుకుపోతున్నారు. వరండాలో, అద్దె భవనంలో మిగిలిన తరగతులు నడుస్తున్నాయి. 70 మంది పిల్లలు ఉన్న పాఠశాలను గత పాలకులు ఇలా చేసి వదిలేశారు.

గుంటూరులోని అడవితక్కెళ్లపాడు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో అసంపూర్తిగా నిలిచిన 'నాడు-నేడు' పనులు

గదుల నిర్మాణం పూర్తికాకపోవడంతో వరండాలో తరగతులు

విశాఖపట్నం నగరంలో పీఎంపాలెం లోని లక్ష్మీవాణిపాలెం ప్రాథమికోన్నత పాఠశాల పరిస్థితి

నిధులేవైనా పనులు అసంపూర్తే

ఏలూరులోని శ్రీకృష్ణదేవరాయ నగరపాలక ఉన్నత పాఠశాలలో గతంలో 14వ ఆర్థిక సంఘం నిధులతో మొదలుపెట్టిన గ్రౌండ్, మొదటి అంతస్తు భవన పనులు మధ్యలోనే ఆగిపోయాయి. వైకాపా వచ్చి 'నాడు-నేడు' కింద ఆ అసంపూర్తి భవనంపైనే మరో అంతస్తు వేసింది. గదుల నిర్మాణం మొదలుపెట్టి మధ్యలోనే వదిలేసింది. చూసేందుకు రెండతస్తుల భవనం కనిపిస్తున్నా.. విద్యార్థుల అవసరాలు మాత్రం తీర్చలేకపోతోంది.

నెల్లూరు నగరంలోని కేవీఆర్ చిన్న స్కూల్‌లో అసంపూర్తి నిర్మాణాలు. ఇక్కడ గదుల కొరత కారణంగా ఎనిమిదో తరగతి 2 సెక్షన్లు ఒకే గదిలో కూర్చోబెడుతున్నారు.

కృష్ణా జిల్లా మచిలీపట్నం రైలుపేట నగరపాలక ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు సరిపడ గదులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వైకాపా ప్రభుత్వ హయాంలో చేపట్టిన అదనపు తరగతి భవనాన్ని అసంపూర్తిగా వదిలేశారు. విద్యార్థులకు గదులు లేకపోవడంతో అందులోనే తరగతులు నిర్వహిస్తున్నారు.

అత్యవసర పనులకు రూ.3 వేల కోట్లు

కూటమి ప్రభుత్వం 'మన బడి-మన భవిష్యత్తు' కింద పాఠశాలల అభివృద్ధికి ప్రతిపాదనలు చేసింది. అత్యవసరంగా కనీస సదుపాయాలు కల్పించేందుకు రూ.3 వేల కోట్లకుపైగా అవసరం కానున్నాయి. ఇవి కాకుండా గత ప్రభుత్వ పెండింగ్ బిల్లులు రూ.వెయ్యి కోట్ల వరకు ఉన్నాయి. విద్యార్థుల ప్రవేశాలు పూర్తయిన తర్వాత అత్యవసరమైనవి లెక్క తేల్చి, పనులు చేపట్టాలని భావిస్తున్నారు. కొన్ని చోట్ల గదుల సమస్యను తీర్చేందుకు తాత్కాలికంగా పార్టీషన్ చేస్తున్నారు. స్టార్ రేటింగ్ ప్రకారం 18 రకాల సదుపాయాలు కల్పించేందుకు రూ.13,525 కోట్లు అవసరం కానున్నాయి.

ఆలయం ఎదుట కుటుంబసభ్యులతో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరవింద్‌కుమార్ తదితరులు

శ్రీవారిని దర్శించుకున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి

తిరుమల, న్యూస్‌టుడే: సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరవింద్‌కుమార్ శుక్రవారం తెల్లవారుజామున కుటుంబసభ్యులతో కలిసి తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి అభిషేక సేవలో పాల్గొన్నారు. శ్రీవారి దర్శనానంతరం ఆయనకు రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా, తితిదే అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. వీరితోపాటు తితిదే బోర్డు సభ్యుడు నరేశ్, డిప్యూటీ ఈవో ఆర్1 భాస్కర్ తదితరులున్నారు.

సద్గురు జగ్గీ వాసుదేవ్‌కు 'బ్లూ టంగ్' పురస్కారం

చెన్నై, న్యూస్‌టుడే: ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్ 'బ్లూ టంగ్' పురస్కారం అందుకున్నారు. జర్మనీ కేంద్రంగా పని చేస్తున్న 'గ్రేటర్' సంస్థ ప్రపంచవ్యాప్తంగా యువతలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో ప్రజల్ని ప్రభావితం చేయగలిగిన వ్యక్తులను గుర్తించి ఏటా 'బ్లూ టంగ్' పురస్కారంతో గౌరవిస్తోంది. ఇటీవల జర్మనీలోని కొలోన్ నగరంలో జరిగిన కార్యక్రమంలో సద్గురుకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేసింది. సద్గురు ప్రస్తుత కాలంలో అత్యంత ఆదరణ గల ఆధ్యాత్మిక గురువుల్లో ఒకరని, ఆయన లోతైన జ్ఞానం, అచంచల స్పష్టతకు ఈ పురస్కారాన్ని అందించినట్లు 'గ్రేటర్' వెల్లడించింది.

పురస్కారం అందుకున్న సద్గురు

డానిష్ ఫైబర్ టెక్నాలజీతో నాణ్యమైన రహదారులు

మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి వెల్లడి

బనగానపల్లి, సంజామల, న్యూస్‌టుడే: రాష్ట్రంలో డానిష్ ఫైబర్ టెక్నాలజీతో నాణ్యమైన రహదారులను నిర్మించవచ్చని రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం నంద్యాల జిల్లా సంజామల వద్ద ఈ సాంకేతికతతో నిర్మించే సుమారు కి.మీ. మేర రోడ్డు పనులను ఆయన ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ... ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడని, అందుకే విదేశీ సాంకేతికతను రాష్ట్రానికి తీసుకొస్తున్నారన్నారు. సంజామల రోడ్డులో ప్రయోగాత్మకంగా ప్రారంభించామని, డెన్మార్క్ నుంచి వచ్చిన ప్రత్యేక నిపుణుల పర్యవేక్షణలో ఈ పనులు చేపడుతున్నారు. 'సాధారణంగా కి.మీ. తారు రోడ్డు నిర్మాణానికి రూ.24 లక్షల ఖర్చు అవుతుందని, డానిష్ ఫైబర్ టెక్నాలజీతో రూ.28 లక్షల అవుతుంది. ఖర్చు ఎక్కువైనా, రోడ్ల నాణ్యత 8 నుంచి 10 ఏళ్ల వరకు ఉంటుంది. ఈ లెక్కన ప్రజా ధనం ఆదా అవుతుంద'ని తెలిపారు. కార్యక్రమంలో డెన్మార్క్ నిపుణులు డేవిడ్, జోసెస్, ఆర్అండ్‌బీ ఈఎన్‌సీలు రామచంద్ర, వివేకానందరెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.

డానిష్ ఫైబర్ టెక్నాలజీతో రహదారి నిర్మాణాన్ని అధికారులతో పరిశీలిస్తున్న మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి

పీఎంశ్రీ పాఠశాలలకు నిర్వహణ నిధులు విడుదల

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలోని 855 పీఎంశ్రీ పాఠశాలలకు నిర్వహణ నిధులను విడుదల చేస్తూ సమగ్ర శిక్షా అభియాన్ ఉత్తర్వులు జారీ చేసింది. మొదటి విడతగా 50% నిధులు ఇచ్చింది. విద్యార్థుల సంఖ్య వంద కంటే తక్కువగా ఉంటే రూ.4.75లక్షలు, 250 వరకు ఉంటే రూ.17.62లక్షలు, వెయ్యి వరకు ఉంటే రూ.36.8లక్షలు, వెయ్యి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే రూ.39లక్షల చొప్పున విడుదల చేసింది.

టీవీకే ముఖ్యమంత్రి అభ్యర్థిగా విజయ్

- ఆ పార్టీ కార్యవర్గ సమావేశంలో తీర్మానం
- డీఎంకే, భాజపాలతో ఎన్నటికీ పొత్తు ఉండదని ప్రకటన

చెన్నై, న్యూస్‌టుడే: వచ్చే ఏడాది జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ తమిళగ వెట్రి కళగం(టీవీకే) పార్టీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ ఎన్నికల్లో టీవీకే నాయకత్వంలోనే కూటమి ఏర్పాటు చేస్తామని వెల్లడించింది. తమ సీఎం అభ్యర్థిగా పార్టీ వ్యవస్థాపకుడు, సినీనటుడు విజయ్‌ను ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం చెన్నైలో జరిగిన కార్యవర్గ సమావేశంలో తీర్మానాలు చేశారు. వచ్చే నెలలో భారీఎత్తున రాష్ట్ర మహానాడును నిర్వహించాలని ప్రతిపాదించారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ తమ సైద్ధాంతిక శత్రువులైన డీఎంకే, భాజపాలతో ఎన్నటికీ పొత్తు ఉండదని స్పష్టం చేశారు. భాజపా విభజన రాజకీయాలు తమిళనాడులో చెల్లవన్నారు. స్వార్థపూరిత రాజకీయ లబ్ధి కోసం భాజపాతో పొత్తు పెట్టుకోవడానికి తమ పార్టీ డీఎంకే, అన్నాడీఎంకే కాదని విమర్శించారు.

'హాల్‌మార్క్' నిబంధనలు తప్పనిసరి

కార్పొరేషన్, న్యూస్‌టుడే : బంగారం, వెండి ఆభరణాల విక్రయాల్లో హాల్‌మార్క్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని బీఐఎస్ (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్) దక్షిణ ప్రాంతీయ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ప్రవీణ్ ఖన్నా సూచించారు. బీఐఎస్ విజయవాడ శాఖ కార్యాలయం ఆధ్వర్యంలో శుక్రవారం హోటల్ మేఘాలయలో నగల దుకాణాల నిర్వాహకులకు బీఐఎస్‌పై అవగాహన కల్పించారు. ముఖ్య అతిథిగా హాజరైన ప్రవీణ్ ఖన్నా మాట్లాడుతూ... హాల్‌మార్క్ నిబంధనలు పాటించని వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయన్నారు. వినియోగదారులు బీఐఎస్ కేర్ మొబైల్ యాప్ ద్వారా ఆభరణాల నాణ్యత పరిశీలించుకోవచ్చని, అనుమానం వస్తే యాప్‌లోనే ఫిర్యాదు చేయవచ్చన్నారు. కార్యక్రమంలో బీఐఎస్ డైరెక్టర్ ప్రేమ్ సజని పట్నాల, మాజీ సంచాలకురాలు బి.సంధ్య తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న బీఐఎస్ దక్షిణ ప్రాంతీయ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ప్రవీణ్ ఖన్నా

'ఏఐ'తో ట్రాఫిక్ నియంత్రణ

కార్పొరేషన్, న్యూస్‌టుడే : నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు 'ఏఐ-కృత్రిమ మేధ' సాంకేతిక పరిజ్ఞానం అవసరమని కమిషనర్ కేతన్‌గార్గ్ అభిప్రాయపడ్డారు. శుక్రవారం రాత్రి ఆయన జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో ట్రాఫిక్ పోలీసు అధికారులతో సమావేశమయ్యారు. నగరంలో ట్రాఫిక్ నియంత్రణ చర్యలపై దేశంలోని వివిధ సాఫ్ట్‌వేర్ సంస్థలు పైలట్ ప్రాజెక్టులు తయారు చేస్తున్నాయన్నారు. వాటిని అమల్లోకి తీసుకొస్తే.. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారికి ఆటోమేటిక్‌గా జరిమానాలు పడతాయన్నారు. సమావేశంలో ట్రాఫిక్ అదనపు డీసీపీ రామరాజు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ట్రాఫిక్ అధికారులతో మాట్లాడుతున్న కమిషనర్ కేతన్‌గార్గ్

నేడు, రేపు ఐఎస్ఏ దక్షిణ మండల వార్షిక సదస్సు

పీఎంపాలెం, న్యూస్‌టుడే: ఇండియన్ సొసైటీ ఆఫ్ ఎనస్థీషియాలజిస్ట్స్ (ఐఎస్ఏ) 34వ దక్షిణ మండల రాష్ట్ర వార్షిక సదస్సును పీఎంపాలెం వైజాగ్ కన్వెన్షన్‌లో శని, ఆదివారాల్లో జరగనుందని ఐఎస్ఏ ఏపీ అధ్యక్షుడు డాక్టర్ సూరిశెట్టి శ్రీనివాసరావు, సదస్సు నిర్వహణ కమిటీ ఛైర్మన్ డాక్టర్ రాజశేఖర్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం వైజాగ్ కన్వెన్షన్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. రెండు రోజులు జరిగే సదస్సుకు ఏపీ, తెలంగాణ, కేరళ, తమిళనాడు, కర్ణాటక, పాండిచ్చేరి రాష్ట్రాల నుంచి సుమారు 1,300 మంది మత్తు సంబంధిత ప్రముఖ వైద్యులు, నిపుణులు, విద్యార్థులు అభ్యాసకులు, విద్యార్థులు పాల్గొంటున్నారన్నారు. నొప్పి నివారణ సంబంధించి ఆధునిక నిర విధానాలు, సరికొత్త నైపుణ్యాలపై ప్రముఖులు ప్రసంగిస్తారన్నారు. వివిధ రకాల వైద్య సంబంధిత సామగ్రి విక్రయాలతో 36 స్టాల్స్ ఏర్పాటు చేశామన్నారు. అత్యాధునిక వెంటిలేటర్స్, మత్తు యంత్రాలు సామగ్రి తదితరాలు ఉంటాయన్నారు. ఇందులో భాగంగా గత రెండు రోజులుగా నగరంలోని ప్రముఖ ఆసుపత్రుల్లో 6 సదస్సులు నిర్వహించామన్నారు. ఐఎస్ఏ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ మదనరెడ్డి, సదస్సు నిర్వహణ కోశాధికారి కాకాని జానకిబాబు, నగర బ్రాంచి అధ్యక్షుడు డాక్టర్ కె.అపరంజి, ఐఎస్ఏ మాజీ జాతీయ అధ్యక్షుడు వి.కుచేల్‌బాబు, పూర్వ జాతీయ అధ్యక్షుడు ఠాగూర్, కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న ఐఎస్ఏ ఏపీ అధ్యక్షుడు సూరిశెట్టి శ్రీనివాసరావు

బురదలో కూరుకుపోయిన వాహనాన్ని నెడుతున్న కార్మికులు

ఎరక్క వచ్చి ఇరుక్కుపోయి!

గురుద్వారా, న్యూస్‌టుడే: జీవీఎంసీ పరిధిలో 24 గంటల మంచినీటి సరఫరా పైపులైన్ పనుల కోసం తవ్విన గుంతలు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. వాహనాలు గుంతల్లో ఇరుక్కుపోయి బయట తీయడానికి నరకయాతన పడాల్సి వస్తోంది. 24వ వార్డు గాంధీనగర్ అభయాంజనేయ స్వామి ఆలయం వెనుక రహదారిలో తవ్విన గుంతల్లో తూతూ మంత్రంగా మట్టి కప్పేసి వదిలేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు అందులో నీరు చేరి బురదగా మారింది. శుక్రవారం సాయంత్రం గ్రానైట్ పలకలతో వెళ్తున్న వ్యాన్ వెనుక చక్రం అందులో కూరుకుపోవడంతో అక్కడున్న కార్మికులంతా కలిసి అరగంట సేపు శ్రమిస్తే తప్ప బయటకు రాలేదు. నిత్యం ఇదే సమస్య తలెత్తుతోందని రహదారులను బాగు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

విద్యతోనే సమాజంలో ఉన్నత స్థానం

మురళీనగర్, న్యూస్‌టుడే: సమాజంలో ఉన్నత స్థానం సంపాదించడానికి విద్య ఎంతో దోహదపడుతుందని దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పేర్కొన్నారు. జె.బి.ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఆర్జిత్ టవర్స్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. వివిధ కళాశాలలకు చెందిన ఇంటర్మీడియట్, డిగ్రీలో అత్యుత్తమ మార్కులు సాధించి, ఆర్థికంగా వెనుకబడిన 209 మంది విద్యార్థులకు రూ.15 లక్షలు ఉపకార వేతనంగా అందజేశారు. ఫౌండేషన్ వ్యవస్థాపకులు రోహన్, డేవిడ్ స్ఫూర్తితో ఉన్నత స్థానానికి ఎదిగిన ప్రతిభావంతులు మరెందరికో సహాయపడాలని సూచించారు. వీరికి ఏపీఎస్ ప్రభుత్వ మహిళా కళాశాల ప్రిన్సిపల్ రత్నశేఖర్, సింహాద్రినాయుడు, మంజుల, కృష్ణా కళాశాల వైస్ ప్రిన్సిపల్ ఉషా, రజని, ఏకలవ్య ఎస్‌వీకే కళాశాల ప్రతినిధులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, జె.బి.ఫౌండేషన్ వ్యవస్థాపకులు రోహన్, డేవిడ్‌లను సత్కరిస్తున్న వివిధ కళాశాలల ప్రతినిధులు

హాజరైన విద్యార్థులు

గిరి ప్రదక్షిణ ఉత్సవానికి విస్తృత ఏర్పాట్లు

సింహాచలం, న్యూస్‌టుడే: ఈ నెల 9న ప్రారంభం కానున్న సింహాచలం గిరి ప్రదక్షిణ మహోత్సవానికి భక్తులకు ఇబ్బందులు లేకుండా పటిష్ఠ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో వేంద్ర త్రినాథరావు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ఇంజినీరింగ్ శాఖ అధికారులతో కలిసి సింహగిరిపై క్యూలైన్ల ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా క్యూలైన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. క్యూలైన్లలో సీసీ కెమెరాలు, తాగునీరు అందించే ఏర్పాట్లు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏఈవో రమణమూర్తి, ఈఈలు రామకృష్ణ, రమణ, రాంబాబు, డీఈఈ రామరాజు, తదితరులు పాల్గొన్నారు.

సింహగిరిపై క్యూలైన్ల ఏర్పాట్లు పరిశీలిస్తున్న ఈవో త్రినాథరావు, ఇంజినీరింగ్ అధికారులు

విశాఖ అభివృద్ధికి పెద్దపీట

కార్పొరేషన్, న్యూస్‌టుడే : విశాఖ నగరాభివృద్ధికి పెద్దపీట వేస్తూనే, ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని మేయర్ పీలా శ్రీనివాసరావు పేర్కొన్నారు. హరియాణా పర్యటనకు వెళ్లిన ఆయన రెండో రోజైన శుక్రవారం జరిగిన సదస్సులో పాల్గొని... మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో దేశంలోనే అగ్రగామి నగరంగా విశాఖను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. అనంతరం దిల్లీలోని పార్లమెంట్‌ను సందర్శించి, లోక్‌సభ స్పీకర్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. శనివారం ఆయన విశాఖ రానున్నారు.

లోక్‌సభలో జరిగిన సమావేశంలో మేయర్ పీలా శ్రీనివాసరావు

హెచ్‌డీఎఫ్‌సీ కార్యాలయం ప్రారంభం

కార్పొరేషన్, న్యూస్‌టుడే : నగరంలోని టీఎస్సార్ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న నవరత్న జ్యూయల్ స్క్వేర్ షాప్-3లో నూతనంగా హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. శుక్రవారం సింబయాసిస్ టెక్నాలజీస్ సీఈఓ, ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సంచాలకులు ఓ.నరేష్‌కుమార్ ఆ కార్యాలయాన్ని ప్రారంభించారు. హెచ్‌డీఎఫ్‌సీ జోనల్ హెడ్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

ప్రారంభోత్సవంలో నరేష్‌కుమార్, తదితరులు

గిరి ప్రదక్షిణలో ఉచిత వైద్య సేవలు

సీతంపేట, న్యూస్‌టుడే: సింహాచలం దేవస్థానం గిరి ప్రదక్షిణ ఈనెల 9న నిర్వహించనున్న సందర్భంగా భక్తుల సౌకర్యార్థం ఉచిత వైద్య శిబిరం నిర్వహణకు గ్రేటర్ విశాఖ రోటరీ క్లబ్ ముందుకొచ్చింది. ఈ మేరకు శుక్రవారం క్లబ్ నూతన అధ్యక్షుడు నేతాజీ ఆధ్వర్యంలో క్లబ్ సభ్యులు మధురానగర్‌లోని తమ కార్యాలయంలో వైద్య శిబిరాలకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఆ రోజు 12 గంటల పాటు 30 మంది సిబ్బందితో మూడు వైద్య బృందాలు ఈ శిబిరాలు నిర్వహిస్తాయన్నారు. ప్రథమ చికిత్సతో పాటు అవసరమైన ఔషధాలు, అత్యవసర పరిస్థితిలో అంబులెన్స్, ఫిజియోథెరపిస్టులను అందుబాటులో ఉంచుతామన్నారు. రోటరీ క్లబ్‌తో పాటు వీ హెల్త్‌కేర్, ఏజ్ కేర్ ఫౌండేషన్, ఎరుమేలు అయ్యప్ప అన్నసమారాధన సేవా ట్రస్ట్ సహకారం అందించనున్నాయన్నారు. కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి పి.భాస్కర్, నరేంద్ర, జగన్, డాక్టర్ అశోక్ దేవరకొండ, ఎం.డి.యాసిన్, బి.బ్రహ్మానందం, పి.నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

శిబిరాలకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరిస్తున్న రోటరీ క్లబ్ ప్రతినిధులు, సభ్యులు

బాలలకు ప్రత్యేక వైద్య పరీక్షలు

సీతంపేట, న్యూస్‌టుడే: రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం (ఆర్బీఎస్‌కే)లో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఈనెల 3 నుంచి పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాల పరిధిలోని పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల పిల్లల్లో పుట్టుకతో వచ్చే శారీరక, మానసిక లోపాలను గుర్తించి వారిని సరైన వైద్య సేవలు అందించేందుకు బాలల సత్వర చికిత్స కేంద్రం(డీఈఐసీ)కు పంపిస్తారు. జిల్లాలో 636 విద్యాలయాల్లో 96159 మంది విద్యార్థులు, 914 అంగన్వాడీ కేంద్రాల నుంచి 56371 మంది చిన్నారులకు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. డీఎంహెచ్‌వో డాక్టర్ పి.జగదీశ్వరరావు, ఆర్బీఎస్‌కే ప్రోగ్రాం అధికారిణి డాక్టర్ బి.హారిక పర్యవేక్షణలో కార్యక్రమానికి సంబంధించి వైద్యాధికారులు ఏఎన్ఎం/ఎంఎల్‌హెచ్‌పీలకు ఇప్పటికే శిక్షణ ఇచ్చారు.

విద్యార్థుల బరువు, ఎత్తు వివరాలు సేకరిస్తున్న వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది

ఇద్దరు కానిస్టేబుళ్లు, ఒక హోంగార్డు సస్పెన్షన్

మాధవధార, న్యూస్‌టుడే: కంచరపాలెం పోలీస్‌స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లు, ఒక హోంగార్డును సీపీ శంఖబ్రత బాగ్చీ శుక్రవారం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గత నెలలో రాత్రి విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుళ్లు వి.సన్నిబాబు, ఎస్.రామకృష్ణ, హోంగార్డు కె.ఎస్.ఎస్.గురునాయుడు ఒక లారీ డ్రైవర్‌ను బలవంతంగా ఆపి అతని నుంచి నగదు వసూలు చేశారు. ఈ విషయంపై ప్రత్యేక నిఘా ద్వారా సీపీకి ఫిర్యాదు రావడంతో విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకున్నారు.

సరళతరంగా రుణాల మంజూరుకు ప్రాధాన్యం

వన్‌టౌన్, న్యూస్‌టుడే : సామాన్య ప్రజలు, రైతుల ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా బ్యాంకర్లు సహకారం అందించాలని, రుణాల మంజూరు ప్రక్రియలో సరళ విధానాలు అనుసరించాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిరప్రసాద్ సూచించారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలోని వివిధ బ్యాంకుల ప్రతినిధులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. స్వయం సహాయక సంఘాల రుణాలను సకాలంలో రెన్యువల్ చేయాలని, వారి పొదుపు ఖాతాలో 50 శాతం సొమ్మును ఆటోమేటిక్‌గా ఎఫ్‌డీ చేయాలన్నారు. రైతులతో పాటు, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు రుణాలు అందించాలన్నారు. వివిధ పథకాలు, బ్యాంకింగ్ సేవలు, సైబర్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. పీఎం సూర్యఘర్ పథకానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని, ఆగస్టు 15లోపు కిసాన్ క్రెడిట్ పథకం, మత్స్యకార సేవలో పథకాల కార్డుల జారీ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. సమావేశంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రీనివాస్, ఇతర శాఖల అధికారులు సత్తిబాబు, సత్యవాణి, లక్ష్మీపతి, నాబార్డు ఏజీఎం బసంత్‌కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

బ్యాంకు ప్రతినిధులతో మాట్లాడుతున్న కలెక్టర్ హరేంధిరప్రసాద్

(c) eenadu

భీమిలి

సినిమాలు

చిట్టివలస (తగరపువలస), న్యూస్‌టుడే
గణేశ్: జురాసిక్ వరల్డ్- రీబర్త్
రాములమ్మ: మార్గాన్
డ్రాగన్, తాతా : కుబేర
సప్తగిరి : తమ్ముడు

వాహనాలకు తగిలేలా.. విద్యుత్తు తీగలు

ఆనందపురం, న్యూస్‌టుడే: ఆనందపురం బీసీ కాలనీలో విద్యుత్తు తీగలు ప్రమాదకరంగా వేలాడుతున్నాయి. అటుగా భారీ వాహనాలు లారీలు, వ్యాన్లు రాకపోకలు సాగించడంతో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. కొన్నిసార్లు తీగలు వాహనాలకు తగిలి విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడుతోందని చెబుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

వంగవీటి విగ్రహానికి పూలమాల వేస్తున్న సహకార సంఘం అధ్యక్షుడు కర్రి స్వామి, తదితరులు

వంగవీటికి ఘన నివాళి

అడివివరం, న్యూస్‌టుడే: జీవీఎంసీ 98వ వార్డు అడివివరంలో శుక్రవారం వంగవీటి మోహనరంగ జయంతి ఘనంగా జరిగింది. అడివివరం సహకార పరపతి సంఘం అధ్యక్షుడు కర్రి అప్పలస్వామి, నాయకులు గోశాల కూడలి దరి వంగవీటి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

మేమున్నాం.. మీకు తోడుగా

99122 22247 సమయం: ఉ॥ 10 నుంచి మ॥ ఒంటి గంట మధ్య

ఎండాడ, న్యూస్‌టుడే: ?: కొమ్మాది పరిధి హోండా షోరూం పక్కనున్న జీవీఎంసీ పార్కులో పిచ్చిమొక్కలు పెరిగిపోయాయి. – స్థానికులు, కొమ్మాది, ✓: పరిశీలించి తగు చర్యలు తీసుకుంటాం. – కనకమహాలక్ష్మి, జెడ్సీ

?: ఐటీసెజ్ (రుషికొండ) 80 అడుగుల రహదారిలో ఫుట్‌పాత్ ఆక్రమణలకు గురవడంతో నడకదారికి ఇబ్బందులు పడుతున్నాం. – రుషికొండ వాసులు, ✓: పరిశీలించి చర్యలు తీసుకుంటాం. – కనకమహాలక్ష్మి, జెడ్సీ

?: ఆర్టీవో లేఅవుట్ (సాగర్‌నగర్)లో రహదారులు బురదమయంగా ఉన్నాయి. – సతీష్, స్థానికుడు, ✓: త్వరలో తారు రోడ్డు నిర్మిస్తాం. – కనకమహాలక్ష్మి, జెడ్సీ

?: సంగివలస పరిధి బ్రాహ్మణ వీధిలో కుళాయిల రాక మంచినీటికి ఇబ్బందులు పడుతున్నాం. – సంగివలస వాసులు

✓: మంచినీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకుంటాం. – సురేష్, మంచినీటి ఏఈ

?: 8వ వార్డు పరిధి గొల్లల ఎండాడ శివారులో కుళాయిలు రాక నీటి ఎద్దడి నెలకొంది. – ఎస్.అప్పారావు, గొల్లలఎండాడ

✓: కుళాయిలకు మరమ్మతులు చేపడతాం. – ఎస్.శ్రీనివాస్, ఏఈ

అభ్యంతరాల్లేని ఆక్రమణలు.. ఉచితంగా క్రమబద్ధీకరణ

తగరపువలస, గ్రామీణభీమిలి, న్యూస్‌టుడే

పారదర్శకంగా ప్రజలకు అన్ని రకాల రెవెన్యూ సేవలను అందిస్తున్నట్లు తహసీల్దార్ పైలా రామారావు తెలిపారు. ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. దళారులు, లంచాల ఊసు లేకుండా సకాలంలో పట్టా పాసు పుస్తకాలు, వివిధ ధ్రువపత్రాలు వంటి సేవలను పొందవచ్చని 'న్యూస్‌టుడే'తో ముఖాముఖీలో వెల్లడించారు.

■ **రూ.1200 కోట్ల స్థలాలకు రక్షణ:** విశాఖ జిల్లాలో కీలకంగా ఉన్న భీమిలి మండలంలో విలువైన భూముల పరిరక్షణకు వీఆర్వోలతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. మండలంలో సుమారు 192.46 ఎకరాలు వ్యవసాయ, వ్యవసాయేతర భూములు ఆక్రమణల్లో ఉన్నట్లు గుర్తించి అందులో 90% మేర ఆక్రమణలను తొలగించాం. దాదాపు రూ.1200 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాలను కాపాడగలిగాం. అక్రమంగా ఇళ్లు నిర్మించిన వారికి నోటీసులిచ్చి తొలగిస్తాం. తొలి విడతలో 8 గ్రామాల్లో రీ సర్వే పూర్తి కాగా రెండో విడతలో దాకమర్రి, తాటితూరు, తాళ్లవలస గ్రామాల్లో జరుగుతోంది.

■ భీమిలి మండల గణాంకాలు (ఎకరాల్లో)

జిరాయితీ -	17,249.97
ప్రభుత్వం -	12,021.55
అటవీశాఖ -	1268.02
మొత్తం -	30,539.54
రెవెన్యూ గ్రామాలు -	25

భీమిలి తహసీల్దార్ కార్యాలయం

■ **150 గజాల్లోపు ఇళ్లకు:** జీవో నం.30 కింద అభ్యంతరాలు లేని ప్రభుత్వ స్థలాల్లో 2019కి ముందు 150 గజాల్లోపు అక్రమంగా ఇళ్లను నిర్మించుకుని ఉంటే వాటిని ఉచితంగా క్రమబద్ధీకరించనున్నాం. ఆపై ప్రభుత్వ నిర్ణయం మేరకు ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకు ఇప్పటి వరకూ వచ్చిన 265 దరఖాస్తుల్లో 186 ఆమోదించగా 11 తిరస్కరించాం. మిగిలినవి పెండింగ్‌లో ఉన్నాయి. ఈ ఏడాది ఆఖరి వరకూ దరఖాస్తులను స్వీకరిస్తాం. కాపులుప్పాడ సర్వేనంబరు 314పై కోర్టు కేసులు ఉండటంతో అక్కడ ఈ జీవో వర్తించదు.

■ కొండలపై గ్రావెల్ తవ్వకాలు, భూగర్భ జలాలను అక్రమంగా ట్యాంకర్లతో తరలింపు వంటివి కాపులుప్పాడ రెవెన్యూ గ్రామంలో ఎక్కువగా ఉందని మా దృష్టికి వచ్చింది. ఆకస్మిక తనిఖీలతో వాహనాలను సీజ్ చేస్తాం. గోస్తనీ, గంభీరం పరివాహక ప్రాంతాల్లో ఇసుక అక్రమ తవ్వకాలపై చర్యలు తీసుకుంటాం.

తహసీల్దార్ పైలా రామారావు

■ **కొత్తగా 15,663 రేషన్ కార్డులు:** తెల్ల రేషన్ కార్డుల కోసం 17,030 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో కొత్తవి, మార్పులు, చేర్పులు, తదితర వాటికి సంబంధించి 15,663 కుటుంబాలను అర్హులుగా గుర్తించి ఇప్పటికే కార్డులను సిద్ధం చేశాం. పెండింగ్‌లో ఉన్న వాటిని పరిశీలించి అర్హత ఉంటే ఇస్తాం. ఇళ్ల స్థలాల మంజూరుపై ఇంకా ఎలాంటి ఆదేశాలు రాలేదు.

■ తహసీల్దార్ ఫోన్ నెంబరు - 91000 64934
■ **ఉద్యోగ సిబ్బంది:** ఉప తహసీల్దార్లు-3, మండల సర్వేయర్-1, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు-2, సిబ్బంది-10, వీఆర్వోలు-16, వీఆర్ఏలు-14, గ్రామ సర్వేయర్లు-8

విద్యా రంగానికి పెద్దపీట

కొమ్మాది, న్యూస్‌టుడే: విద్యా రంగానికి బడ్జెట్‌లో అత్యధిక నిధులు కేటాయించేది కూటమి ప్రభుత్వమేనని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. రూ.71.8 లక్షల నిధులతో దివీస్ సంస్థ ఆధునికీకరించిన జీవీఎంసీ 5వ వార్డు పరదేశిపాలెంలో ఉన్న ఏపీ సాంఘిక సంక్షేమశాఖ కళాశాల బాలికల వసతి గృహాన్ని శుక్రవారం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు దివీస్ సంస్థ జీఎం వై.ఎస్.కోటేశ్వరరావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా గంటా మాట్లాడుతూ నియోజకవర్గంలో 9 సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థుల ఉన్నతికి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. విద్యా వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం రూ.కోట్లు ఖర్చు చేస్తోందని, ఇందుకు దివీస్ సంస్థ వంటి పరిశ్రమలు సామాజిక బాధ్యతతో మరింత చేయూతగా నిలుస్తున్నాయన్నారు. దివీస్ సంస్థ జీఎం కోటేశ్వరరావు మాట్లాడుతూ నియోజకవర్గంలో రూ.6 కోట్ల సీఎస్ఆర్ నిధులతో వసతి గృహాల్లో అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు. సాంఘిక సంక్షేమశాఖ ఉపసంచాలకులు కె.రామారావు, జెడ్సీ కె.కనకమహాలక్ష్మి, జనసేన భీమిలి నియోజకవర్గ ఇన్‌ఛార్జి పంచకర్ల సందీప్, దివీస్ సంస్థ సీఎస్ఆర్ మేనేజర్ సురేష్‌కుమార్, కార్పొరేటర్లు మొల్లి హేమలత, గాడు చిన్నికుమారి లక్ష్మి, లొడగల అప్పారావు, నాయకులు మొల్లి లక్ష్మణరావు, పిళ్లా వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులకు క్రీడా పరికరాలను అందిస్తున్న ఎమ్మెల్యే గంటా, తదితరులు

అల్లూరి స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి

అల్లూరి జన్మ గృహంలో నివాళులర్పిస్తున్న మంత్రి దుర్గేష్, తదితరులు

పద్మనాభం, న్యూస్‌టుడే : అట్టడుగు వర్గాలను సమున్నత స్థానాల్లో నిలబెట్టడానికి కృషి చేయాలని అదే అల్లూరికి నిజమైన నివాళి అని రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. పాండ్రంగి గ్రామంలో శుక్రవారం జరిగిన అల్లూరి సీతారామరాజు జయంతికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అద్భుతమైన ప్రకృతి రమణీయత కలిగిన విశాఖను పర్యాటక, సాంస్కృతిక, సినిమా రంగాల్లో ముందుకు తీసుకువెళ్లడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. భాజపా ఏపీ అధ్యక్షుడు పీవీఎన్.మాధవ్, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తదితరులు మాట్లాడారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

★ **కుర్చీలు చాలక:** అల్లూరి పార్కులోని సీతారామరాజు విగ్రహానికి కనీసం రంగులైనా వేయలేదు. కంఠం వద్ద పీక కోసేసినట్లు రంగు వదిలేసినా కనీసం పట్టించుకోలేదు. సభా వేదిక చాలకపోవడంతో చాలా మంది రోడ్డుపై నిలబడిపోయారు. సభ ప్రారంభమయ్యే సమయానికి సరిపడా కుర్చీలు లేకపోవడంతో పలువురు మండల స్థాయి అధికారులు, నాయకులు నిలబడే ఉన్నారు.

సభకు హాజరైన జనం

■ **పీఎం జనసురక్ష పథకంపై అవగాహన సదస్సు**

తగరపువలస, న్యూస్‌టుడే: చిట్టివలస ఎస్‌బీఐ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి జన సురక్ష పథకంపై భీమిలి మండలం మజ్జిపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం అవగాహన కల్పించారు. విశాఖ సీఎంఎఫ్ పరిపాలనాధికారి వేణుగోపాలరావు, నార్త్ డివిజన్ మేనేజరు రాఘవేంద్రన్ హాజరై మాట్లాడారు. కార్యక్రమంలో సర్పంచి మజ్జి సూరినాయుడు, ఎంపీటీసీ సభ్యులు మజ్జి శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

■ **చినబజారుకు తరలిన పోస్టాఫీసు**

గ్రామీణభీమిలి, న్యూస్‌టుడే: భీమునిపట్నం పెద బజారు గంటస్తంభం ప్రాంతంలోని ఉప తపాలా కార్యాలయం పోలీసు స్టేషన్ వద్దనున్న చినబజారు ఎస్బీఆర్ కూడలి సమీప భవనం వద్దకు మార్చారు. ఈ మేరకు సబ్ పోస్టుమాస్టరు బోని చంద్రశేఖర్ ఈ విషయాన్ని శుక్రవారం వెల్లడించారు. ప్రజలు, ఖాతాదారులు ఈ మార్పును గమనించి తపాలా సేవలను వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

■ **ఆకట్టుకున్న 'కనక పుష్యరాగం' నాటిక**

మద్దిలపాలెం, న్యూస్‌టుడే: సిరిపురంలోని కళాభారతిలో విశాఖ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ (కళాభారతి) ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం విజయవాడ కళాకారులు 'కనకపుష్యరాగం' నాటికను ప్రదర్శించారు. ఈ నాటికను గత 40 సంవత్సరాలుగా ప్రదర్శిస్తుండటం విశేషం. తొమ్మిది మంది కళాకారులు వివిధ పాత్రలు పోషించి నాటికను రక్తికట్టించారు. ఎస్.కె.మిశ్రో దర్శకత్వం వహించారు. కళాభారతి నిర్వాహకులు జీఆర్కే ప్రసాద్ (రాంబాబు) మాట్లాడుతూ నాటకాలను బతికించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

■ **లిఫ్ట్‌కు మోక్షం కలిగేనా..!**

ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే: ఆంధ్రవిశ్వవిద్యాలయంలో వివిధ పనులు కూడా నత్తతో పోటీ పడుతున్నాయి. ఆర్ట్స్ కళాశాలలోని లిఫ్ట్ దీనికి ఉదాహరణ. 2023 నవంబరులో న్యాక్ బృందం ఏయూను సందర్శించింది. అంతకు ముందు జులై నెలలో ఏయూ ఆర్ట్స్ కళాశాలలో లిఫ్ట్ నిర్మాణం చేపట్టారు. దివ్యాంగులు, ఆచార్యులు, నడవలేని వారికోసం దీన్ని ఏర్పాటు చేస్తున్నట్లు న్యాక్ బృందానికి చెప్పారు. తర్వాత లిఫ్ట్ నిర్మాణం మరచిపోయారు. అప్పుడు ఏడాది పాటు ఉపకులపతిగా ఉన్న ఆచార్య ప్రసాదరెడ్డి దీన్ని పట్టించుకోలేదు. ప్రస్తుత వీసీ ఆచార్య రాజశేఖర్ స్పందించి లిఫ్ట్‌ను అందుబాటులోకి తేవాలని విద్యార్థులు, ఆచార్యులు కోరుతున్నారు.

ఆర్ట్స్ కళాశాలలో నిలిచిపోయిన లిఫ్ట్

■ **రేపు రోల్‌బాల్ జట్ల ఎంపిక**

మురళీనగర్, న్యూస్‌టుడే: విశాఖ రోల్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్-11, 14, 17, 17ప్లస్ విభాగాల్లో రోల్‌బాల్ జట్లను ఎంపిక చేయనున్నట్లు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి తోట లలితప్రియ తెలిపారు. గోపాలపట్నం ఆళ్వార్‌దాస్ పాఠశాలలో ఆదివారం సాయంత్రం 4 గంటలకు ఈ ఎంపిక జరుగుతుందని, మరిన్ని వివరాలకు 95059 50425 నెంబరులో సంప్రదించాలన్నారు.

ఒడ్డు చేరాలంటే.. ప్రాణాలొడ్డాల్సిందే

పద్మనాభం, న్యూస్‌టుడే: ఏటా వర్షా కాలం వచ్చిందంటే చాలు పాండ్రంగి, సామయ్యవలస, మునివానిపేట గ్రామాల ప్రజలకు గోస్తనీ నదిని దాటి వెళ్లడం నిత్యం ప్రాణసంకటంగా మారింది. ఆ నదిలో ఏ మాత్రం నీటి ప్రవాహం వచ్చినా ఇక్కడ ఉన్న లో లెవల్ కాజ్‌వే నీట మునిగిపోతోంది. నది దాటాలంటే అరకిలో మీటరు దూరం. అదే చుట్టూ తిరిగి రావాలంటే కనీసం పన్నెండు కిలోమీటర్లు ప్రయాణించాలి. దీంతో ప్రమాదమని తెలిసినా చుట్టూ తిరిగి రాలేక నీటి ప్రవాహంలోనే ప్రజలు ప్రాణాలు మీదకు తెచ్చుకుంటున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు గోస్తనీ నదిలో నీటి ప్రవాహం పెరగడంతో శుక్రవారం కాజ్‌వే పై నుంచి నీరు ప్రవహించింది. ప్రవాహ ఉద్ధృతి తక్కువగా ఉండటంతో చాలా మంది అలాగే రాకపోకలు సాగించారు.

ప్రమాదకరంగా వాహనాల రాకపోకలు

ధ్వంసమైన సిమెంట్ బల్లలు

నేలకొరిగిన బెంచీలు

సాగర్‌నగర్, న్యూస్‌టుడే: గుడ్లవానిపాలెం అమ్మవారి ఆలయం ప్రాంగణ విశాల ప్రదేశంలోని తీరానికి ఎదురుగా ఏర్పాటు చేసిన సిమెంటు బల్లలు దెబ్బ తిని ప్రమాదకరంగా మారాయి. గతంలో జీవీఎంసీ అధికారులు రూ.లక్షలు వెచ్చించి స్థానిక ప్రాంతాల్లో సముద్ర సోయగాలను ఆస్వాదించే రీతిలో పలుచోట్ల బెంచీలు నెలకొల్పారు. ఇటీవల సందర్శకులు పిల్లాపాపలతో కూర్చొనే క్రమంలో నాలుగు బెంచీలు నేలకొరగడంతో త్రుటిలో ప్రమాదాల నుంచి తప్పించుకున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వీటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు.

నేటి నుంచి కళాభారతిలో సత్యభామ నృత్యోత్సవాలు

మద్దిలపాలెం, న్యూస్‌టుడే: సిరిపురంలోని కళాభారతి ఆడిటోరియంలో శని, ఆదివారాల్లో నటరాజ్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో సత్యభామ నృత్యోత్సవాలు పేరిట జాతీయ స్థాయి నృత్యోత్సవాలు, అవార్డుల ప్రదాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు బి.వి.కె.కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు పాల్గొని భరత నాట్యం, కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఇస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.

ఎమ్మెల్యే క్షేత్రస్థాయి పర్యటన

కొమ్మాది, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా జీవీఎంసీ 5వ వార్డు పరదేశిపాలెం గ్రామంలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు శుక్రవారం 'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేపట్టి కొత్తగా వేసిన మంచినీటి బోరును ప్రారంభించారు. ఇంటింటికి వెళ్లి అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 'భూదాన బోర్డు మంజూరు చేసిన పట్టాలు తమవద్ద ఉన్నాయి. కానీ స్థలాలు కేటాయించలేదు. ఎన్నికల ప్రచారంలో స్థలాలు కేటాయించి ఆదుకుంటామన్నారు. రెడ్డి సామాజిక వర్గాన్ని బీసీలోకి మార్చాలి' అని ఎమ్మెల్యే ఎదుట స్థానికులు వాపోయారు.

★ తెదేపా కార్పొరేటర్ మొల్లి హేమలత సారథ్యంలో వార్డులో రూ.6 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టామని, మరిన్ని పనులతో పాటు సంక్షేమ పథకాలు అందిస్తున్నామని గంటా తెలుపుతూ త్వరలో సమస్యలన్నీ పరిష్కరిస్తామని గ్రామస్థులకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జెడ్సీ కె.కనకమహాలక్ష్మి, తహసీల్దార్ పాల్‌కిరణ్, తెదేపా రాష్ట్ర బీసీసెల్ ప్రధాన కార్యదర్శి మొల్లి లక్ష్మణరావు, వాండ్రాసి అప్పలరాజు, తదితరులు పాల్గొన్నారు.

పరదేశిపాలెంలో చేతి పంపు బోరును ప్రారంభించి బిందెతో నీళ్లు అందిస్తున్న ఎమ్మెల్యే గంటా, కార్పొరేటర్ హేమలత తదితరులు

సింహాచలం క్షేత్ర వైభవం విశ్వవ్యాప్తం కావాలి

సింహాచలం, న్యూస్‌టుడే: 'సింహాచలం క్షేత్రం వైభవం దేశ విదేశాలకు తెలియాలి. ఇలాంటి క్షేత్రం మరెక్కడా లేదు. సింహగిరి ఎంతో మహిమాన్వితమైనది. భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కుల దైవం అప్పన్న స్వామిని దర్శించుకోవడానికి వచ్చాను' అని పీవీఎన్ మాధవ్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన సతీసమేతంగా సింహగిరికి విచ్చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ప్రధాని మోదీ పాలనలో ప్రజలంతా సుభిక్షంగా ఉన్నారన్నారు. కూటమి పార్టీలతో కలిసి రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానన్నారు. ప్రసాద్ పథకం పనుల పూర్తికి చర్యలు తీసుకుంటామన్నారు. సింహాచలం క్షేత్రానికి సంబంధించిన వరాహ పుష్కరిణి, పూలతోట అభివృద్ధి చేయాలన్నది తన కోరిక అని పేర్కొన్నారు. భైరవవాకలో భక్తుల దర్శనాన్ని సులభతరం చేయడానికి మార్గాన్ని తెరిపించే ప్రయత్నం చేస్తామన్నారు. తొలుత ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఈవో వేండ్ర త్రినాథరావు, అర్చకులు స్వాగతం పలికారు. కప్పస్తంభం ఆలింగనం చేసుకుని బేడామండపం ప్రదక్షిణం చేశారు. ఈవో త్రినాథరావు స్వామి వారి ప్రసాదం, చిత్రపటం అందజేశారు.

కప్పస్తంభం వద్ద మొక్కుతున్న పీవీఎన్ మాధవ్ దంపతులు

సింహాద్రినాథుడి సన్నిధిలో విశేష పారాయణలు

సింహాచలం, న్యూస్‌టుడే: శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామివారి దేవాలయంలో జరుగుతున్న పెరియాళ్వార్ తిరునక్షత్రం పూజల్లో పాల్గొన్న శుక్రవారం విశేష పారాయణలు జరిగాయి. ఆలయ స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్ నేతృత్వంలో అర్చకులు స్వామివారి ఉత్సవమూర్తి గోవిందరాజ స్వామిని అమ్మవార్లు, ఆళ్వారాచార్యులు సహితంగా అలంకరించి ఆలయ ఆస్థాన మండపంలోని వేదికపై ఆశీనులను చేశారు. విశేష ఆరాధనలు, దివ్యప్రబంధ పారాయణలు చేశారు.

స్వామి, అమ్మవార్లు

రామావతారంలో జగన్నాథుడు

గ్రామీణభీమిలి, న్యూస్‌టుడే: జగన్నాథ రథోత్సవాల్లో భాగంగా భీమిలిలో కొలువైన జగన్నాథస్వామి శ్రీరామావతారంలో శుక్రవారం భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా స్థానికులు ఆలయానికి విచ్చేసి పూజలు నిర్వహించారు.

భద్రతపై నమూనా విన్యాసాలు

చిప్పాడ (తగరపువలస), న్యూస్‌టుడే: చిప్పాడ దివీస్ లేబొరేటరీస్‌లో భద్రతా విభాగం ఆధ్వర్యంలో సేఫ్టీ మాక్‌డ్రిల్‌ను శుక్రవారం నిర్వహించారు. కార్యక్రమానికి కర్మాగాల డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ వి.సురేశ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పౌడర్ ఫైర్ ఎక్స్‌ప్లోజివ్, సాల్వెంట్ ట్యాంకు ఫోంఫైర్‌ల మీద చేపట్టిన విన్యాసాలు అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా ఉన్నాయన్నారు. భద్రతా సిబ్బంది అధునాతన పరికరాలను వినియోగిస్తూ పూర్తి ఆత్మవిశ్వాసంతో విన్యాసాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో దివీస్ సంస్థ డైరెక్టర్ దేవేంద్రరావు, ఉపాధ్యక్షులు ఎల్వీ రమణ, భద్రతాధికారి చంద్రశేఖర్, జనరల్ మేనేజర్ సుబ్బారావు, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

దివీస్ ల్యాబ్స్‌లో మాక్‌డ్రిల్ నిర్వహిస్తున్న భద్రతా సిబ్బంది

యోగా చేస్తున్న విద్యార్థులు

డిగ్రీ కళాశాలలో యోగా శిబిరం

తగరపువలస, న్యూస్‌టుడే: కేంద్ర యువజన, క్రీడా మంత్రిత్వ శాఖ, మై భారత్ సంశ్రయ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో భీమిలి శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం యోగా శిబిరం నిర్వహించారు. వైస్ ప్రిన్సిపల్ డా.విష్ణుమూర్తి కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. ప్రతిఒక్కరూ దైనందిన జీవితంలో యోగాను భాగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

శాకంబరిదేవిగా దుర్గాలమ్మ అమ్మవారు

కొమ్మాది, న్యూస్‌టుడే: చంద్రంపాలెం జాతరగట్టుపై వెలిసిన దుర్గాలమ్మ అమ్మవారి ఆలయంలో శాకంబరిదేవి ఉత్సవాలు శుక్రవారం వైభవంగా జరిగాయి. ఆలయ అర్చకులు భక్తులు సమర్పించిన వివిధ కూరగాయలతో అమ్మవారిని శాకంబరిదేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. చంద్రంపాలెం గ్రామం అమ్మవారి చదును పట్టు నుంచి భక్తులు బయలుదేరి అమ్మవారికి ఆషాఢం సారెను మేళాతాళాలతో ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారి ఎదుట సమర్పించారు. గ్రామ పెద్దలు పిళ్లా సత్యనారాయణ, జయలక్ష్మి దంపతుల ఆర్థిక సహాయంతో మధ్యాహ్నం అన్నసమారాధన చేపట్టారు. ఆలయ ధర్మకర్త పిళ్లా చంద్రశేఖర్, ఆలయ కమిటీ అధ్యక్షులు పిళ్లా సూరిబాబు, నాగోతి తాతారావు, తదితరులు పాల్గొన్నారు.

శాకంబరిదేవి అలంకరణలో దుర్గాలమ్మ అమ్మవారు, ఆషాఢం సారె తీసుకొచ్చిన భక్తులు

వెల్లంకిలో డీపీవో ఆకస్మిక తనిఖీ

ఆనందపురం, న్యూస్‌టుడే: వెల్లంకి గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్య నిర్వహణ పనులను జిల్లా పంచాయతీ రాజ్ అధికారి ఎం.శ్రీనివాస్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ మేరకు గ్రామంలో ఇంటింటికి వెళ్లి తడి-పొడి చెత్త సేకరణ తీరును గ్రామస్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం చెత్తతో సంపద సృష్టి కేంద్రాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. పంచాయతీ కార్యదర్శి శ్రీరామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.

వీధుల్లో చెత్త సేకరణను పరిశీలిస్తున్న డీపీవో ఎం.శ్రీనివాస్

అల్లూరి తెగువ ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయం

గిరిజన సాంస్కృతిక పరిశోధన, శిక్షణ మిషన్ కార్యాలయంలో...

తగరపువలసలో...

అల్లూరికి నివాళులర్పిస్తున్న మధురవాడ పౌరసంక్షేమసంఘం సభ్యులు

పందలపాక 56వ బెటాలియన్‌లో..

నియోజకవర్గంలో పలుచోట్ల అల్లూరి సీతారామరాజు జయంతి శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటాలు, విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ అల్లూరి తెగువ ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. – న్యూస్‌టుడే బృందం

ఏపీఎస్పీ 16వ బెటాలియన్‌లో అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పిస్తున్న ఇన్‌ఛార్జి కమాండెంట్ పద్మనాభరాజు తదితరులు

శిల్పారామంలో జరిగిన కార్యక్రమంలో జాతర వాకర్స్ అసోషియేషన్ బృందం

ఎన్టీఆర్ సుజల పథకం పునః ప్రారంభానికి సన్నాహాలు

ఆరిలోవ, న్యూస్‌టుడే: జీవీఎంసీ 11, 12 వార్డుల పరిధిలోని ప్రజలకు శుద్ధి చేసిన తాగునీరు అందించేందుకు ఆరిలోవ ముస్తఫా కాలనీలోని ఎన్టీఆర్ సుజల పథకం మళ్లీ సిద్ధమవుతోంది. ఐదేళ్లుగా ఈ కేంద్రం మూసి ఉంచడంతో ప్రస్తుతం యంత్రాల పరిస్థితిని పరిశీలించి నివేదిక ఇవ్వాలని పట్టణ ప్రణాళిక విభాగ ఏఈ వెంకటరావును ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఆదేశించారు. ఇక్కడ ఎన్టీఆర్ సుజల పథకాన్ని 2014 అక్టోబరు 2న ప్రారంభించారు. నాడు ఆరిలోవ పరిసర ప్రాంతాల ప్రజలకు రూ.2కు 20లీటర్ల శుద్ధి నీరు అందించేవారు. వైకాపా ప్రభుత్వం వచ్చిన తరువాత రాజకీయ కక్షతో 2020లో దీన్ని మూతపెట్టారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్థానికుల వినతి మేరకు కేంద్రం పునఃప్రారంభానికి ఎమ్మెల్యే వెలగపూడి సన్నాహాలు చేస్తున్నారు.

'రికార్డు సమయంలో పునరుద్ధరణ పనులు'

రైల్వేస్టేషన్, న్యూస్‌టుడే : తూర్పు కోస్తా రైల్వే కొరాపుట్- కిరండూల్ లైన్‌లో విరిగి పడిన కొండ చరియల తొలగింపుతో పాటు పట్టాల పునరుద్ధరణ పనులను రికార్డు సమయంలో పూర్తి చేసినట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. రెండు రోజుల్లో 25,000 క్యూబిక్ మీటర్ల మట్టిని తొలగించామన్నారు. 16 యంత్రాలు, 300 మంది సిబ్బందితో పనులు చేపట్టామన్నారు. భద్రతాపరమైన చర్యలు పూర్తిచేసి, పరిమితి వేగంతో రైళ్ల రాకపోకలకు అనుమతి ఇచ్చామన్నారు. ఇతర సాంకేతిక అంశాలను త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. వాల్తేర్ డీఆర్ఎం లలిత్‌బోహ్రా, రాయగడ డీఆర్ఎం అమితాబ్ సింఘాల్, ఇతర సీనియర్ అధికారుల పనితీరును తూ.కో.రైల్వే జీఎం పరమేశ్వర్ ఫంక్వాల్ ప్రశంసించారన్నారు.

భారీ యంత్రాలతో పనులు చేస్తున్న దృశ్యం

(c) eenadu

విశాఖ తూర్పు

సింహాచలం వైభవం విశ్వవ్యాప్తం కావాలి

సింహాచలం, న్యూస్‌టుడే: ‘సింహాచలం క్షేత్రం వైభవం దేశ విదేశాలకు తెలియాలి. ఇలాంటి క్షేత్రం మరెక్కడా లేదు. సింహగిరి ఎంతో మహిమాన్వితమైనది. భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కుల దైవం అప్పన్న స్వామిని దర్శించుకోవడానికి వచ్చాను’ అని పీవీఎన్ మాధవ్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన సతీసమేతంగా సింహగిరికి విచ్చేశారు. ఈవో వేంద్ర త్రినాథరావు, అర్చకులు స్వాగతం పలికారు. కప్పస్తంభం ఆలింగనం చేసుకుని బేడామండపం ప్రదక్షిణం చేశారు. ఈవో స్వామివారి ప్రసాదం, చిత్రపటం అందజేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ప్రసాద్ పథకం పనుల పూర్తికి చర్యలు తీసుకుంటామన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా

సమయం: ఉ॥ 10 నుంచి మ॥ ఒంటి గంట మధ్య

ఎంవీపీ కాలనీ: 8008574768

మదిలపాలెం: 9912120229

ఆరిలోవ, న్యూస్‌టుడే: ?: 12వ వార్డు తోటగరువు ట్రాన్స్‌ఫార్మర్ వద్ద వ్యర్థాలు, కవర్లు పోగుపడి ఉన్నాయి. వర్షానికి తడిచిపోయి దుర్వాసన వ్యాపిస్తోంది. –బి.సత్యనారాయణ, తోటగరువు ✓: వెంటనే సిబ్బందిని పంపించి వ్యర్థాలను తొలగిస్తాం. –ఆర్.రామారావు, శానిటరీ ఇన్‌స్పెక్టర్

?: పెదవాల్తేరు ఆర్టీసీ డిపో సమీపంలో రహదారిపై చెత్త పేరుకుపోయింది. –బి.నాయుడు, పెదవాల్తేరు ✓: తక్షణమే సమస్యను పరిష్కరిస్తాం – సత్యనారాయణ, శానిటరీ సూపర్‌వైజర్, జోన్–3.

ఇందిరానగర్(విశాలాక్షినగర్), న్యూస్‌టుడే: ?: పదోవార్డు ఆదర్శనగర్ యూనియన్ బ్యాంకు ఎదురుగా ట్రాన్స్‌ఫార్మర్ వద్ద ఎర్త్ వైర్ల లైన్‌కు రక్షణలేక ప్రమాదకరంగా ఉంది.– లలిత, ఆదర్శనగర్.✓:పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటాం.–శ్రీ, ఏఈ, ఈపీడీసీఎల్.

విశాలాక్షినగర్, న్యూస్‌టుడే: ?: విశాలాక్షి నగర్ భక్త తుకారాం రామాలయం వీధిలో నివాసాల మధ్య పశువులను పెంచుతున్నారు. దోమలు వృద్ధి చెందుతున్నాయి. – కృష్ణప్రసాద్, విశాలాక్షినగర్. ✓: పరిశీలించి దోమల నివారణకు చర్యలు తీసుకుంటాం. – మంగరాజు, మలేరియా అధికారి

స్పందనకు వందనం

రహదారిపై చెత్త తొలగింపు

మద్దిలపాలెం, న్యూస్‌టుడే: 22వ వార్డు కళాభారతి పార్కు సమీపంలో రహదారిపై చెత్త పేరుకుపోయి దుర్వాసన వ్యాపిస్తోందని శుక్రవారం ‘ఈనాడు’లో ప్రచురితమైన వార్తకు వార్డు శానిటరీ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ స్పందించారు. సిబ్బందితో వాటిని తరలించి పరిసరాలను శుభ్రం చేయించారు.

దోమల నివారణకు చర్యలు

విశాలాక్షినగర్, న్యూస్‌టుడే : హనుమంతవాక కొండవాలులో ఇటీవల దోమలు వృద్ధి చెంది స్థానికులు వ్యాధుల బారిన పడుతున్నారని ‘గురువారం’ ‘ఈనాడు’లో వార్త ప్రచురితమైంది. దీనికి జీవీఎంసీ మలేరియా అధికారి మంగరాజు స్పందించారు. ఆయన ఆదేశాల మేరకు సిబ్బంది హనుమంతవాక కొండవాలు ప్రాంతంలో దోమల నివారణ ఫాగింగ్ చేశారు.

కొండవాలులో ఫాగింగ్ చేస్తున్న సిబ్బంది

కలగా మిగిలిన.. ‘కత్తి’ పార్కు..!

ఏళ్లుగా పట్టించుకోని ప్రజాప్రతినిధులు

విశాలాక్షినగర్, న్యూస్‌టుడే: పాతడెయిరీఫారం కూడలిలో కత్తి ఆకార పార్కు రూపురేఖలు కోల్పోయింది. పనులు చేపట్టి ఆరేళ్లయినా ఇంత వరకు పూర్తి కాలేదు. రూ.లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన సౌకర్యాలన్నీ మట్టిలో కలిసిపోయాయి. ఇక్కడ అవినీతి నిరోధకశాఖ కార్యాలయాన్ని 2019లో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించారు. కార్యాలయానికి ఎదురుగా ఉన్న దాదాపు ఎకరం స్థలం అన్యాక్రాంతం కాకుండా పార్కు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. జీవీఎంసీ అధికారులు అక్కడ ఉన్న స్థల ఆకారాన్ని బట్టి కత్తి ఆకారంలో పార్కు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

పార్కునిండా పిచ్చిమొక్కలే

విరిగిపడిన విద్యుత్ దీపాలు

ఐదేళ్లలో విడుదల కాని నిధులు: పార్కులో పచ్చిక, నడకదారులు, విద్యుత్ దీపాలు, ఆటవస్తువులు, రక్షణగోడ, మంచినీటి సౌకర్యం ఏర్పాటుకు రూ.50 లక్షలు అవసరమవుతాయని అధికారులకు నివేదిక పంపించారు. ఈ మేరకు టెండర్లు పిలిచి పనులు ప్రారంభించారు. నడకదారి, పచ్చిక, విద్యుత్తు దీపాలు ఏర్పాటు చేశారు. ఇంతలో ఎన్నికలు రావడంతో పనులు నిలిచిపోయాయి. తర్వాత వచ్చిన వైకాపా ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో ఒక్కపైసా కూడా నిధులు విడుదల కాకపోవటంతో పార్కుకు మోక్షం కలుగలేదు.

నడకదారి దుస్థితి

ప్రస్తుత పరిస్థితులు ఇలా..: గత ఆరేళ్లుగా నిర్వహణ లేకపోవటంతో పార్కులో పిచ్చిమొక్కలు పెరిగిపోయాయి. ఎటుచూసినా చెత్తా చెదారం కనిపిస్తోంది. నడకదారి నామరూపాల్లేకుండా పోయింది. విద్యుత్తు దీపాలు పగలిపోయాయి. చెదపురుగుల పుట్టలు వెలిశాయి. నిర్మానుష్య ప్రాంతం కావటం, దీపాలు లేకపోవడంతో రాత్రయితే ఆకతాయిలు, గంజాయిపీల్చే వారికి పార్కు అడ్డాగా మారిపోయింది.

కూటమి ప్రభుత్వం పనులు చేపట్టాలి..: ఇక్కడ ఆరేళ్ల క్రితం ఏర్పాటు చేసిన కత్తి ఆకార పార్కు వైకాపా ప్రభుత్వ కాలంలో నిర్లక్ష్యానికి గురైంది. వారి హయాంలో ఒక్క పనికూడా చేపట్టలేదు. ఆదర్శనగర్, సుందర్‌నగర్ ప్రాంతాల ప్రజలు సేదతీరేందుకు ఒక పార్కు కూడా లేదు. చివరికి కత్తి ఆకారంలో పార్కు నిర్మిస్తున్నారని తెలిసి ఎంతో సంతోషించాం. కానీ పనులు నిలిచిపోయాయి. కూటమి ప్రభుత్వంలో పనులు ప్రారంభం అవుతాయని భావిస్తున్నాం. –సంజీవ్ కుమార్, ఇందిరానగర్

గంజాయిపీల్చే వారికి అడ్డా.. చీకటిపడితే ఈ పార్కు గంజాయి పీల్చే ఆకతాయిలకు అడ్డాగా మారిపోయింది. నిర్వహణలోకి తీసుకొస్తే స్థానికులతో పాటు, తహసీల్దారు, డీఈఓ, ఏసీబీ కార్యాలయాలకు వచ్చేవారికి, సాంఘిక సంక్షేమశాఖ హాస్టల్ విద్యార్థులకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేసిన పార్కును నిర్లక్ష్యంగా వదిలేయడం సరికాదు.. – తోట ఆదినారాయణ, రవీంద్రనగర్

నేడు విద్యుత్తు సరఫరాకు అంతరాయం

హెచ్‌బీకాలనీ (మద్దిలపాలెం), న్యూస్‌టుడే: జేఆర్‌నగర్ 11కేవీ విద్యుత్తు ఫీడర్‌లో మరమ్మతుల కారణంగా శనివారం పలు ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్నట్లు జోన్-1 ఇ.ఇ. బి.సింహాచలం నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 2.30గంటల వరకు జేఆర్‌నగర్, వెంకోజీపాలెం, ఇసుకతోట, నార్సిస్టర్ హోమ్స్, లాసన్స్ ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా ఉండదన్నారు. ఆటోమోటివ్ (మద్దిలపాలెం), న్యూస్‌టుడే: ఎంవీపీ సెక్టార్ 11కేవీ ఫీడర్‌లో మరమ్మతుల కారణంగా శనివారం పలుప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్నట్లు జోన్-1 ఇ.ఇ. ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు ఎంవీపీకాలనీ, సీతమ్మధార ఏరియా, వెంకటేశ్వరస్వామి ఆలయం, బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయం, ఏయూ అపార్ట్‌మెంట్స్ ఏరియా, హెచ్‌బీకాలనీ, వుడా అపార్ట్‌మెంట్స్, జేఆర్ ఎన్‌క్లేవ్ ప్రాంతాల్లో విద్యుత్తుకు అంతరాయం కలుగుతుందన్నారు.

ఆర్టీసీలో ఖాళీలను భర్తీ చేయాలని ఆందోళన

మద్దిలపాలెం, న్యూస్‌టుడే: ఆర్టీసీలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను తక్షణం భర్తీ చేయాలని ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ మద్దిలపాలెం సిటీడిపో అధ్యక్షుడు ఎంవీఎస్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నం భోజన సమయంలో మద్దిలపాలెం సిటీడిపో, విశాఖపట్నం డిపోల వద్ద ఈయూ నాయకులు నిరసన చేపట్టారు. ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులకు తక్షణమే పదోన్నతులు కల్పించాలని, సొంతంగా ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేయాలని, వాటిని ఆర్టీసీ సిబ్బందితోనే నడపాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు ఎస్.కె.వి.ఎ.రావు తదితరులు పాల్గొన్నారు.

నిరసన తెలుపుతున్న ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు, కార్మికులు

యుద్ధప్రాతిపదికన దీపాల ఏర్పాటు

విశాలాక్షినగర్, న్యూస్‌టుడే: హనుమంతవాక నుంచి పెదగదిలి వరకు బీఆర్టీఎస్ రహదారిలో యుద్ధప్రాతిపదికన వీధి దీపాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇటీవల ఈ మార్గంలో భూగర్భ విద్యుత్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు. గిరి ప్రదక్షిణ సమయానికి అడవివరం నుంచి హనుమంతవాక వరకు పూర్తి స్థాయిలో దీపాలు ఏర్పాటు చేయడానికి వేగంగా పనులు చేస్తున్నారు.

బీఆర్టీఎస్‌లో దీపాల ఏర్పాటు చేస్తున్న సిబ్బంది

ఎట్టకేలకు పైపులైనుకు మరమ్మతులు

ఆరిలోవ, న్యూస్‌టుడే: 11వ వార్డు పార్వతీనగర్, శ్రీకాంత్‌నగర్, ఆరిలోవ ప్రాంతాల్లో కొళాయిలు సరిగా రావడంలేదని ఈనెల 2న ‘ఈనాడు’లో వార్త ప్రచురితమైంది. స్పందించిన అధికారులు పార్వతీనగర్ వద్ద పైపులైనుకు లీకేజీలను గుర్తించి మరమ్మతులు చేయించారు. దీంతో శ్రీకాంత్‌నగర్, ఆరిలోవ ఆఖరి బస్టాప్ వరకు శివారు ప్రాంతాల్లో కొళాయిలకు నీరు వస్తోందని స్థానికులు తెలిపారు. భూగర్భ విద్యుత్తు కేబుల్ వేసేందుకు రోడ్డు తవ్వుతున్నప్పుడు పైపులైను దెబ్బతినిందని వాటర్ వర్క్స్ ఇన్‌స్పెక్టర్ బి.రాజేష్ తెలిపారు.

ఈనాడు కథనానికి స్పందన

◄ ఆరిలోవ ముస్తఫా కాలనీలో నీటి శుద్ధి కేంద్రం

ఎన్టీఆర్ సుజల పథకం పునః ప్రారంభానికి సన్నాహాలు

ఆరిలోవ, న్యూస్‌టుడే: జీవీఎంసీ 11, 12 వార్డుల పరిధిలోని ప్రజలకు శుద్ధి చేసిన తాగునీరు అందించేందుకు ఆరిలోవ ముస్తఫాకాలనీలోని ఎన్టీఆర్ సుజల పథకం మళ్లీ సిద్ధమవుతోంది. ఐదేళ్లుగా ఈ కేంద్రం మూసి ఉంచడంతో ప్రస్తుతం యంత్రాల పరిస్థితిని పరిశీలించి నివేదిక ఇవ్వాలని పట్టణ ప్రణాళిక విభాగ ఏఈ వెంకటరావును ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఆదేశించారు. ఇక్కడ ఎన్టీఆర్ సుజల పథకాన్ని 2014 అక్టోబరు 2న ప్రారంభించారు. నాడు ఆరిలోవ పరిసర ప్రాంతాల ప్రజలకు రూ.2కు 20లీటర్ల శుద్ధినీరు అందించేవారు. వైకాపా ప్రభుత్వం వచ్చిన తరువాత రాజకీయ కక్షతో 2020లో దీన్ని మూతపెట్టారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్థానికుల వినతి మేరకు కేంద్రం పునఃప్రారంభానికి ఎమ్మెల్యే వెలగపూడి సన్నాహాలు చేస్తున్నారు.

చురుగ్గా సామాజిక భవన నిర్మాణం

మద్దిలపాలెం, న్యూస్‌టుడే: జీవీఎంసీ 22వ వార్డు పిఠాపురంకాలనీ విద్యుత్తు సబ్‌స్టేషన్ పక్కన ఉన్న ఖాళీ స్థలంలో వార్డు ప్రజల అవసరాల కోసం సామాజిక భవనాన్ని నిర్మిస్తున్నారు. ఇక్కడ సామాజిక భవనం లేకపోవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. వారి వినతి మేరకు ఎమ్మెల్యే వెలగపూడి స్పందించారు. సుమారు రూ.35లక్షలతో సామాజిక భవనాన్ని మంజూరు చేయించారు. జీ+1 విధానంలో దీన్ని నిర్మిస్తున్నట్లు పబ్లిక్ వర్క్స్ విభాగ ఏఈ శ్రీహిత తెలిపారు. రెండు నెలల్లో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు.

నిర్మాణంలో ఉన్న సామాజిక భవనం

కూటమి పాలనకు విశేష ఆదరణ

మద్దిలపాలెం, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వ పాలనకు ప్రజల్లో విశేష ఆదరణ కనిపిస్తోందని ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అన్నారు. 17వ వార్డులో శుక్రవారం ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా ముందుకు సాగుతోందన్నారు. కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి ఏడాది పాలనలో చేపట్టిన కార్యక్రమాలపై కరపత్రాలను పంపిణీ చేసి ప్రజలకు అవగాహన కల్పించారు. సూపర్‌సిక్స్ హామీల్లో 80 శాతం అమలు చేసినట్లు చెప్పారు. తెదేపా వార్డు అధ్యక్షుడు సి.హెచ్.వి.పట్టాభిరామ్, ఎమ్మెల్యే పీఏ చిరంజీవిరావు, వార్డు కార్పొరేటర్ గేదెల లావణ్య, నాయకులు కాళ్ల శంకర్, బైరెడ్డి పోతనరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

17వ వార్డులో పర్యటిస్తున్న ఎమ్మెల్యే వెలగపూడి తదితరులు

అల్లూరి పోరాటం స్ఫూర్తిదాయకం

ఆరిలోవ, న్యూస్‌టుడే: విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు జయంతిని శుక్రవారం 13వ వార్డు రామకృష్ణాపురంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ కెల్లా సునీత అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తన పోరాట పటిమతో బ్రిటీష్ పాలకులను గడగడలాడించిన అల్లూరి చరిత్ర పుటల్లో నిలిచిపోయారని కొనియాడారు. తెదేపా నాయకులు మారిక జక్కన్న, కె.పైడిరాజు, ఎన్.త్రినాథ్ జి శ్రీను, తదితరులు పాల్గొన్నారు.

మద్దిలపాలెం, న్యూస్‌టుడే: డాక్టర్ వీఎస్ కృష్ణా ప్రభుత్వ డిగ్రీకళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్ జోనల్ అధికారి డాక్టర్ పోలా ఉమామహేశ్వరరావు అల్లూరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కళాశాల అధ్యాపకులు ఎ.ఎల్.రూపవాణి, బి.లక్ష్మి, బి.నాగేశ్వరరావు, వి.సూర్యనారాయణ, బి.రాజారావు తదితరులు పాల్గొన్నారు.

మద్దిలపాలెం, న్యూస్‌టుడే: వీఎంఆర్‌డీఏ కార్యాలయంలో ఛైర్మన్ ఎంవీ ప్రణవ్‌గోపాల్, కమిషనర్ కె.ఎస్.విశ్వనాథన్ అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జాయింట్ కమిషనర్ కె.రమేష్, ప్రధాన ఇంజినీర్ వినయ్‌కుమార్, పర్యవేక్షక ఇంజినీర్లు భవానీ శంకర్, బలరామరాజు తదితరులు పాల్గొన్నారు.

* బీచ్‌రోడ్డు వుడాపార్కు సమీపంలోని అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద ఎ.ఐ.ఎస్.ఎఫ్. ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి యు.నాగరాజు మాట్లాడుతూ అల్లూరి స్ఫూర్తితో విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకుందామని పిలుపునిచ్చారు. నాయకులు శేఖర్, అభి, సూర్య, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాల వేస్తున్న కె.సునీత

మద్దిలపాలెం, న్యూస్‌టుడే: అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గిరిజన భవనంలో అల్లూరి జయంతి నిర్వహించారు. సంఘం నాయకులు కె.రామారావు, కిముడు రామారావు, బి.సత్యారావు, రామానాయుడు, కరుణాకర్, కె.సత్యనారాయణ, ఓలేసి రామలింగం, ఎస్.అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.

అంజలి ఘటిస్తున్న అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం నాయకులు

నివాళులర్పిస్తున్న ఛైర్మన్ ప్రణవ్‌గోపాల్, కమిషనర్ కె.ఎస్.విశ్వనాథన్

ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలి

మద్దిలపాలెం, న్యూస్‌టుడే: ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతూ ఈనెల 9న నిర్వహించే ఆటోల బంద్‌ను విజయవంతం చేయాలని ఆటో ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి పడాల గోవింద్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఎంఎంటీసీకాలనీలోని శిర్డీసాయి ఆటో స్టాండ్ డ్రైవర్ల సమాశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఆటో డ్రైవర్ల సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలన్నారు. ఆటోలకు పార్కింగ్ స్థలాలు కేటాయించాలని కోరారు. నాయకులు మధురెడ్డి, శ్రీను, ముత్యాలనాయుడు, హరి, రమణ, తదితరులు పాల్గొన్నారు.

సమావేశంలో పడాల గోవింద్ తదితరులు

రోగులకు నిస్వార్థ సేవలు అభినందనీయం

డాక్టర్ రామేశ్వర్‌ను సత్కరిస్తున్న సభ్యులు

మద్దిలపాలెం, న్యూస్‌టుడే: గత 35 ఏళ్లుగా రోగులకు నిస్వార్థంగా వైద్య సేవలు అందించడం అభినందనీయమని వాసవీక్లబ్, ఎంవీపీకపుల్స్ సభ్యులు అన్నారు. ఈ మేరకు పేదలకు హోమియో వైద్య సేవలు అందజేస్తున్న మాస్టర్ హోమియో వైద్యాలయం వైద్యులు డాక్టర్ రామేశ్వర్‌ను శుక్రవారం సత్కరించారు. సభ్యులు రామకృష్ణరావు, స్వామి, సి.హెచ్.కృష్ణ, కృష్ణకుమారి తదితరులు పాల్గొన్నారు.

నేటి నుంచి కళాభారతిలో సత్యభామ నృత్యోత్సవాలు

మద్దిలపాలెం, న్యూస్‌టుడే: పిఠాపురంకాలనీ కళాభారతి ఆడిటోరియంలో శని, ఆదివారాల్లో నటరాజ్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో సత్యభామ నృత్యోత్సవాలు పేరిట జాతీయ స్థాయి నృత్యోత్సవాలు, అవార్డుల ప్రదాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు బి.వి.కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు పాల్గొని భరతనాట్యం, కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఇస్తారని పేర్కొన్నారు.

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్‌కు అభినందనలు

మద్దిలపాలెం, న్యూస్‌టుడే: భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన పీవీఎన్ మాధవ్‌కు పలువురు అభినందనలు తెలుపుతున్నారు. శుక్రవారం జీవీఎంసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు వి.వి.వామనరావు పిఠాపురంకాలనీలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రధానమంత్రి మోదీ బీసీ వర్గానికి గుర్తింపు తెచ్చారన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలని కోరారు.

వంగవీటి రంగా సేవలు మరువలేనివి

ఆరిలోవ, న్యూస్‌టుడే: వంగవీటి రంగా జయంతిని శుక్రవారం ఆరిలోవ ఆఖరి బస్‌స్టాప్ వద్ద నిర్వహించారు. తెదేపా నాయకులు రాగతి అచ్యుతరావు రంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పేద ప్రజలకు ఆయన అందించిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో తెదేపా నాయకులు ఏడువాక సన్యాసిరావు, పేపరు నాయుడు, రాగతి అచ్యుతరావు, ఫణీంద్ర నాయుడు, తదితరులు పాల్గొన్నారు

రంగా విగ్రహానికి పూలమాలలు వేస్తున్న అభిమానులు

‘రికార్డు సమయంలో పునరుద్ధరణ పనులు’

రైల్వేస్టేషన్, న్యూస్‌టుడే : తూర్పు కోస్తా రైల్వే కొరాపుట్- కిరండూల్ లైన్‌లో విరిగి పడిన కొండ చరియల తొలగింపుతో పాటు పట్టాల పునరుద్ధరణ పనులను రికార్డు సమయంలో పూర్తి చేసినట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. రెండు రోజుల్లో 25,000 క్యూబిక్ మీటర్ల మట్టిని తొలగించామన్నారు. 16 యంత్రాలు, 300 మంది సిబ్బందితో పనులు చేపట్టామన్నారు. భద్రతాపరమైన చర్యలు పూర్తిచేసి, పరిమిత వేగంతో రైళ్ల రాకపోకలకు అనుమతి ఇచ్చామన్నారు. ఇతర సాంకేతిక అంశాలను త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. వాల్తేర్ డీఆర్ఎం లలిత్‌బోహ్రా, రాయగడ డీఆర్ఎం అమితాబ్ సింఘాల్, ఇతర సీనియర్ అధికారుల పనితీరును తూ.కో.రైల్వే జీఎం పరమేశ్వర్ ఫంక్వాల్ ప్రశంసించారన్నారు.



భారీ యంత్రాలతో పనులు చేస్తున్న దృశ్యం

ఆకట్టుకున్న ‘కనక పుష్యరాగం’ నాటిక

మద్దిలపాలెం, న్యూస్‌టుడే: పిఠాపురంకాలనీ కళాభారతి ఆడిటోరియంలో విశాఖ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ (కళాభారతి) ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం విజయవాడ కళాకారులు ‘కనకపుష్యరాగం’ నాటికను ప్రదర్శించారు. ఈ నాటికను గత 40 సంవత్సరాలుగా ప్రదర్శిస్తుండడం విశేషం. తొమ్మిది మంది కళాకారులు వివిధ పాత్రలు పోషించి నాటికను రక్తికట్టించారు. ఎస్.కె.మిశ్రో దర్శకత్వం వహించారు. కళాభారతి నిర్వాహకులు జీఆర్కే ప్రసాద్ (రాంబాబు) మాట్లాడుతూ నాటకాలను బతికించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

శ్రీరామ జగన్నాథ్..!

వన్‌టౌన్, న్యూస్‌టుడే : పాతనగరం టర్నర్‌చౌల్ట్రీ ఆవరణలో జరుగుతున్న జగన్నాథస్వామి రథయాత్ర ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం స్వామి వారు శ్రీరాముడి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మధ్యాహ్నం అన్నదానం, సాయంత్రం సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు.

అల్లూరి దేశభక్తి నిరుపమానం..

ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే: స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక భూమిక పోషించిన అల్లూరి సీతారామరాజు తెలుగువాడు కావడం గర్వకారణమని ఏయూ ఉపకులపతి ఆచార్య జి.పి.రాజశేఖర్ అన్నారు. ఏయూ న్యాయ కళాశాల ఆవరణలో శుక్రవారం అల్లూరి జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఆయన చూపించిన దేశభక్తి నిరుపమానమని కొనియాడారు. న్యాయ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య కె.సీతామాణిక్యం, రెక్టార్ ఆచార్య ఎన్.కిశోర్‌బాబు, రిజిస్ట్రార్ ఆచార్య ఇ.ఎన్.ధనుంజయరావు, ప్రిన్సిపాళ్లు, అధికారులు, ఆచార్యులు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

అల్లూరి విగ్రహానికి నివాళి అర్పిస్తున్న వీసీ ఆచార్య జి.పి.రాజశేఖర్, ఆచార్యులు

ఊర్లోని శునకాలు వర్సిటీలోకి..

ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే: ఆంధ్రవిశ్వవిద్యాలయంలో శునకాలు స్వైరవిహారం చేస్తున్నాయి. నగరంలో పలుచోట్ల కుక్కలను పట్టుకుని ఇక్కడ విడిచి పెడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వసతిగృహాల వద్ద వీటి సంచారం అధికంగా ఉంది. కార్యాలయాలు, తరగతి గదుల్లోనూ కనిపిస్తున్నాయి. వీటికి బయట నుంచి వచ్చిన కొందరు ఆహారం అందిస్తున్నారు. రోజురోజుకు వీటి సంఖ్య పెరుగుతుండటంతో విద్యార్థులు, ఆచార్యులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కుక్కలను నియంత్రించాలని కోరుతున్నారు.

ఏయూ పరిపాలనా భవనం వద్ద సంచరిస్తున్న శునకాలు

ఏయూ సమాచారం

లిఫ్ట్‌కు మోక్షం కలిగేనా..!

ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే: ఆంధ్రవిశ్వవిద్యాలయంలో చిన్న పనులు కూడా నత్తతో పోటీ పడుతున్నాయి. ఆర్ట్స్ కళాశాలలోని లిఫ్ట్ దీనికి ఉదాహరణ. 2023 నవంబరులో న్యాక్ బృందం ఏయూను సందర్శించింది. అంతకు ముందు జులై నెలలో ఏయూ ఆర్ట్స్ కళాశాలలో లిఫ్ట్ నిర్మాణం చేపట్టారు. దివ్యాంగులు, ఆచార్యులు, నడవలేని వారికోసం దీన్ని ఏర్పాటు చేస్తున్నట్లు న్యాక్ బృందానికి చెప్పారు. తర్వాత లిఫ్ట్ నిర్మాణం మరిచిపోయారు. నాడు ఏడాదిపాటు ఉపకులపతిగా ఉన్న ఆచార్య ప్రసాదరెడ్డి దీన్ని పట్టించుకోలేదు. ప్రస్తుత వీసీ ఆచార్య రాజశేఖర్ స్పందించి లిఫ్ట్‌ను అందుబాటులోకి తేవాలని విద్యార్థులు, ఆచార్యులు కోరుతున్నారు.

ఆర్ట్స్ కళాశాలలో నిలిచిపోయిన లిఫ్ట్

నత్తలు..కుప్పలు తెప్పలుగా..!

ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే: ఎక్కడి నుంచి వచ్చాయో కాని ఏయూలో నత్తలు కుప్పలు తెప్పలుగా సంచరిస్తున్నాయి. పాదచారుల కాళ్ల కింద, వాహనాల టైర్ల కింద పడి చనిపోతున్నాయి. గత కొద్దిరోజులుగా జల్లులు పడుతుండడంతో ఇవి ఏయూలోకి వచ్చి ఉంటాయని జువాలజీ విభాగాధిపతి ఆచార్య జానకీరామ్ తెలిపారు. ఇవి భూమి పొరల్లో ఉంటాయని, వర్షానికి బయటకు వస్తాయని చెప్పారు.

తాగునీరు నేలపాలు..

ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే: ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానం వద్ద పైపులైను దెబ్బతినడంతో తాగునీరు వృథాగా పోతోంది. జన శిక్షణాలయం నుంచి పిఠాపురం వెళ్లే మార్గంలో ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానం ప్రహరీ మీదుగా ఈ పైపులైను వసతిగృహాలకు వెళుతుంది. వీటిద్వారా వసతిగృహాలకు నీరు సరఫరా అవుతోంది. గత నెలలో యోగాంధ్ర కార్యక్రమానికి ఇక్కడ ప్రహరీని తొలగించి బస్సులను నడిపారు. బస్సులు వెళ్లడంతో పైపులైను దెబ్బతిన్నదని సిబ్బంది చెబుతున్నారు. వెంటనే మరమ్మతులు చేయాలని విద్యార్థులు కోరుతున్నారు.

విశాఖ ఉత్తరం

• విశాఖ ఉత్తరం • విశాఖ దక్షిణం

పరశురామరాజు నివాసానికి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్

పరశురామరాజు కుటుంబ సభ్యులతో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్

గురుద్వారా, న్యూస్‌టుడే: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ బాలయ్యశాస్త్రిలేఅవుట్‌లోని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పరశురామరాజు నివాసానికి శుక్రవారం వెళ్లారు. ఆయన కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులతో కలిసి అల్పాహారం తీసుకుని కాసేపు వారితో చర్చించారు. ఆయన వెంట కార్యకర్తలు ఉన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా

సమయం: ఉ॥ 10 నుంచి మ॥ ఒంటి గంట మధ్య

విశాఖ ఉత్తరం: 8008574796

విశాఖ దక్షిణం: 8008574977

మాధవధార, న్యూస్‌టుడే: ?: 51వ వార్డు వుడా క్వార్టర్స్ పరిసర ప్రాంతాల్లో రెండు రోజులకు ఒకసారి తాగునీరు ఇస్తున్నారు. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిరోజూ సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలి. – ఆర్.వెంకటరావు, రాజారావు, స్థానికులు ✓: నీటి పంపింగ్‌ను పరిశీలించి సమస్య లేకుండా చూస్తాం.
– అప్పారావు, నీటి విభాగం సిబ్బంది

?: 39వ వార్డు కోటవీధిలో గత నెల రోజులుగా భవన నిర్మాణ వ్యర్థాలను తొలగించకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. –మహ్మద్ రఫీ, స్థానికుడు ✓: తక్షణమే సిబ్బందిని పంపి, శుభ్రత పనులు చేయిస్తాం. -టి.రంగరాజు, వార్డు పారిశుద్ధ్య ఇన్‌స్పెక్టర్

న్యూస్‌టుడే, జగదాంబకూడలి : ?: జీవీఎంసీ 39వ వార్డు అంబుసరంగ వీధిలో భూగర్భ డ్రైనేజీ మ్యాన్‌హోల్ మూత రహదారి కన్నా రెండు అడుగుల లోతులో ఉంది. రాత్రి సమయంలో వాహన చోదకులు అదుపు తప్పి ప్రమాదాల బారిన పడుతున్నారు. – మస్తాన్, స్థానికుడు. ✓: తక్షణమే పరిశీలించి, మూతను సరి చేయిస్తాం. –రంగరాజు, వార్డు పారిశుద్ధ్య ఇన్‌స్పెక్టర్.

స్పందనకు వందనం

గుంతలు పూడ్చివేత: మురళీనగర్, న్యూస్‌టుడే: సెక్టార్-8 వైశాఖి స్పోర్ట్స్ పార్కు సమీపంలో యూజీడీ పనుల్లో భాగంగా తవ్వి వదిలేసిన గోతులను ఎట్టకేలకు పూడ్చారు. ఇక్కడి సమస్యలపై 'ఈనాడు'లో పలుమార్లు కథనాలు ప్రచురించడంతో సంబంధిత అధికారులు స్పందించి చర్యలు చేపట్టారు.

గురుద్వారా, న్యూస్‌టుడే: జీవీఎంసీ 24వ వార్డు కొత్త ఏఎంజీ ఆసుపత్రి దిగువ మార్గం మీదుగా ప్రియదర్శిని కాలనీకి వెళ్లే రహదారిలో గుంతలు సమస్య తీరింది. అటుగా వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడటంతో ఇక్కడి సమస్యపై శుక్రవారం 'మేమున్నాం మీకు తోడుగా' శీర్షికతో ప్రచురించిన వార్తకు అధికారులు స్పందించి గోతులను మట్టితో పూడ్చారు.

న్యూస్‌టుడే, జగదాంబకూడలి: జీవీఎంసీ 37వ వార్డు జబ్బార్‌తోటలో ఆకతాయిల బెడద ఎక్కువైందని, పలువురు యువకులు రాత్రి సమయంలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతూ, మల, మూత్ర విసర్జనతో పరిసరాలను అధ్వానంగా మారుస్తున్నారన్న సమస్యపై 'ఈనాడు'లో ప్రచురితమైన వార్తకు పోలీసులు స్పందించారు. ఆయా ప్రాంతాల్లో పోలీసులతో నిఘా ఏర్పాటు చేసి, ఆకతాయి చర్యల నియంత్రణకు సీఐ జీడీ.బాబు ఆదేశించారు.

మూలకు చేరిన కంప్యూటర్లు.. పడకేసిన సేవలు..

న్యూస్‌టుడే, గురుద్వారా

సచివాలయాల్లో మౌలికవసతుల లేమితో ప్రభుత్వ సేవల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. వీటిలో నెలకొన్న వెతలు కారణంగా ప్రజలకు కార్యాలయం సిబ్బందికి అవస్థలు తప్పడం లేదు. ఇటు పరికరాలు పనిచేయక.. అటు అధికారుల ఆదేశాలు కాదనలేక విధి నిర్వహణలో ఉద్యోగులు సతమతమవుతున్నారు. నెలలు కాలంగా కంప్యూటర్లు, ప్రింటర్లు మూలకు చేరినా.. మరమ్మతులకు నోచుకోని దుస్థితి. కొన్ని సచివాలయాల్లో కనీసం దీపాలు వెలగక, ఫ్యాన్లు తిరగక ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునే వారే కరవయ్యారు. ఫలితంగా సకాలంలో పనులు జరగక ప్రజలు సచివాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది.

ఉత్తరం నియోజకవర్గంలో: గాంధీనగర్, టీపీటీకాలనీ, తులసిపేట, వినాయకనగర్ ప్రాంతాల్లోని సచివాలయాల్లో మౌలికవసతుల సమస్య తీవ్రంగా వేధిస్తోంది. ఇందులోని ఎలక్ట్రానిక్ సామగ్రి చాలా రోజులుగా మూలకు చేరినా మరమ్మతులకు నోచుకోవడం లేదు.

24వ వార్డులోని ఓ సచివాలయంలో పని చేయని కంప్యూటర్, ప్రింటర్

సత్యం కూడలి జాతీయ రహదారి పక్కన సచివాలయం బోర్డు ఫ్లెక్సీ చిరిగిపోయి కార్యాలయం ఎక్కడుందో కొత్తగా వచ్చిన సిబ్బందికి తెలియడం లేదు.

సిబ్బంది సొంత ల్యాప్‌టాప్‌లు వినియోగిస్తూ: ఈ నాలుగు సచివాలయాల్లో సుమారు పది కంప్యూటర్లు, ప్రింటర్లు, స్కానర్లు మరమ్మతులకు గురయ్యాయి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు దరఖాస్తుకు వచ్చేవారి వివరాలు పొందుపరచడానికి ముందుగా లబ్ధిదారు ఆధార్, ఇతర అర్హత పత్రాలు స్కాన్ చేయాల్సి ఉంటుంది. వీటితో పాటు తహసీల్దారు కార్యాలయంలో మంజూరైన ఆధార్, కుల, ఆదాయ, జనన, మరణ ధ్రువపత్రాలు సచివాలయాల్లోనే ప్రింట్ తీసి ఇవ్వాలి. ప్రింటర్, స్కానర్ పరికరాలు మొరాయించడంతో ఈ ప్రక్రియ నిలిచిపోతోంది. ప్రజలు ఇబ్బంది పడకుండా ఉద్యోగులు ఆ పరిధిలో గల మరో సచివాలయాలకు పంపించి అక్కడ తీసుకునేలా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నారు. ఇక్కడ కూడా అదే సమస్య తలెత్తితే నెట్, మీ సేవా కేంద్రాలను ఆశ్రయించాల్సిందే. ఆయా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా మార్పు లేకపోవడంతో ఉద్యోగులు తమ సొంత ల్యాప్‌టాప్‌లు, చరవాణులు వినియోగిస్తూ కొంతమేరకు విధులు నిర్వహిస్తున్నారు. ఒక్కోసారి అవి కూడా మొరాయించడంతో ఇబ్బందులు తప్పడం లేదు. సచివాలయాల్లో మౌలిక వసతులు కల్పించి సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.

త్వరితగతిన కల్వర్టు నిర్మాణం

పనుల ప్రాంతాన్ని పరిశీలిస్తున్న జెడ్సీ మల్లయ్యనాయుడు

పూర్ణమార్కెట్ (అల్లిపురం), న్యూస్‌టుడే : జీవీఎంసీ 36వ వార్డు పరిధి టౌన్‌కొత్తరోడ్డు కూడలిలో చేపట్టిన కల్వర్టు నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జోన్-4 జెడ్సీ ఎం.మల్లయ్యనాయుడు ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం ఆయన క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా పనుల ప్రాంతాన్ని పరిశీలించారు. నిత్యం రద్దీగా ఉండే రోడ్డు మధ్యలో చేపట్టిన పనుల్లో జాప్యం చేయడం సరైంది కాదని గుత్తేదారును హెచ్చరించారు. అనంతరం వార్డులోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. కాలువలు, గెడ్డల్లో పూడికలు తీయాలని పారిశుద్ధ్య అధికారులు, సిబ్బందిని ఆదేశించారు.

రహదారి విస్తరణ.. అడ్డుకున్న స్థానికులు

పట్టణ ప్రణాళిక విభాగం అధికారులతో వాగ్వాదం చేస్తున్న అంబేడ్కర్‌కాలనీ ప్రజలు

మాధవధార, న్యూస్‌టుడే: సింహాచలం గిరి ప్రదక్షిణ చేసే భక్తుల సౌకర్యార్థం మాధవధార వుడాకాలనీ కె.ఎస్.ఆర్ గ్రీన్‌వ్యాలీ నుంచి ఆర్అండ్‌బీ జాతీయ రహదారి వరకు ఉన్న రోడ్డును విస్తరించేందుకు జీవీఎంసీ అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ ప్రాంతంలో రహదారిని ఆక్రమించి పలు నిర్మాణాలు చేయడంతో ఇరుకుగా మారింది. దీంతో భక్తులు నడిచి వెళ్లేందుకు ఇబ్బందులు పడతారని అధికారులు గుర్తించి ఆక్రమణలను, ఏపుగా పెరిగిన తుప్పలను తొలగించి రోడ్డు కొంత మేర విస్తరించేలా చర్యలు చేపట్టారు. అంబేడ్కర్ కాలనీ వైపు రహదారిని విస్తరించేందుకు పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు పనులు చేపడుతుండగా కాలనీవాసులు శుక్రవారం అడ్డుకున్నారు. అధికారులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. గతంలో ఇక్కడ రోడ్డు విస్తరణలో భాగంగా ప్రజలకు టీడీఆర్‌లు ఇచ్చి ఖాళీ చేయించారు. దీనిపై నలుగురు వ్యక్తులు తమకు అన్యాయం జరిగిందని కోర్టుకు వెళ్లారు. కోర్టు పరిధిలో ఉన్న స్థలంలో జీవీఎంసీ అధికారులు దౌర్జన్యంగా వచ్చి మా సామగ్రిని తొలగించారని స్థానికులు ఆరోపించారు. సమస్యను ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్‌రాజు దృష్టికి తీసుకెళ్లడంతో పరిష్కరించేందుకు తగు చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.

మన్యం వీరుడు అల్లూరికి ఘన నివాళి

అల్లూరి విగ్రహం వద్ద నివాళి అర్పిస్తున్న ఈపీడీసీఎల్ డైరెక్టర్లు, అధికారులు

గురుద్వారా, న్యూస్‌టుడే: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతిని ఉత్తరం నియోజకవర్గంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. గురుద్వారా వద్ద ఏపీఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో సంస్థ డైరెక్టర్లు డి.చంద్రం, టీవీ సూర్యప్రకాశ్, టి.వనజ అల్లూరి విగ్రహానికి పూలమాలలతో నివాళి అర్పించారు. సీజీఎంలు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మురళీనగర్, న్యూస్‌టుడే: వనితా వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో వుడాకాలనీ ఈస్ట్‌పార్కులో ఉన్న అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అధ్యక్షురాలు పి.ప్రభావతి, రీజినల్ కౌన్సిలర్ యు.శుభ, కార్యదర్శి ఎం.జయ, జి.శిరీషాలత, సురేంద్రకుమార్, పి.సుభద్ర పాల్గొన్నారు. 49వ వార్డు ఎన్‌జీఓస్‌నగర్ గ్రామ కమిటీ సభ్యులు అల్లూరి విగ్రహానికి అంజలి ఘటించారు.

గురుద్వారా, న్యూస్‌టుడే: విశాఖ క్షత్రియ సంక్షేమ సమితి ఆధ్వర్యంలో సీతమ్మధార క్షత్రియ కల్యాణ మండపంలో మెగా రక్తదాన, ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. కార్యక్రమంలో సమితి ఛైర్మన్ జీవీఎస్ఎన్ రాజు, కార్యదర్శి గణపతిరాజు, హరి వర్మ, కె.గంగరాజు, కృష్ణంరాజు, యువజన విభాగం అధ్యక్షుడు పృథ్వీ, ప్రశాంత్‌కుమార్, ప్రవీణ్, కార్యవర్గసభ్యులు పాల్గొన్నారు. ఉత్తరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో భాజపా నేతలు శ్యామలదేవి, సునీల్ అగర్వాల్, ఆదినారాయణ, జామి శ్రీని వాస్, దుర్గారావు, సౌజన్య నివాళి అర్పించారు.

తాటిచెట్లపాలెం, న్యూస్‌టుడే: కైలాసపురంలో యూనివర్సల్ యూత్ వాకర్స్ క్లబ్ అధ్యక్షుడు చింతలపాటి వంశీకృష్ణ వర్మ, వాకర్స్ హెల్త్ క్లబ్ అధ్యక్షుడు సి.హెచ్.శ్రీనివాసరాజు ఈస్ట్ పార్కులో ఉన్న అల్లూరి విగ్రహం వద్ద నివాళి అర్పించారు.

వన్‌టౌన్, న్యూస్‌టుడే: నగర తెదేపా కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, మాజీ ఎమ్మెల్యే కేఎస్.నాయుడు, నాయకులు మహ్మద్ నజీర్, పొలమరశెట్టి శ్రీనివాసరావు, కొరాడ రాజబాబు అల్లూరి చిత్రపటం వద్ద నివాళి అర్పించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జడ్పీ ఉప ముఖ్య కార్యనిర్వహణ అధికారి కె.రాజ్‌కుమార్, పరిపాలన అధికారి మీసీఎవి. మూర్తి, యూనియన్ నాయకుల సత్తిబాబు, ఎ. మనోహర్ అంజలి ఘటించారు. అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని పార్లమెంట్ ఆవరణలో ప్రతిష్ఠించాలని వివేకానంద సేవా సంస్థ గౌరవ అధ్యక్షుడు డాక్టర్ సి.ఎం.జఫర్‌అహ్మద్ కోరారు. పాతనగరంలోని సంస్థలో వృద్ధులకు దుస్తులు పంపిణీ చేశారు. సంస్థ అధ్యక్షుడు సూరాడ అప్పారావు, సభ్యులు అప్పారావు, కృష్ణ పాల్గొన్నారు.

అల్లిపురం, న్యూస్‌టుడే: బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన అల్లూరి సీతారామరాజు పోరాటాలు మరువలేనివని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కో-కన్వీనర్ జె.వి.సత్యనారాయణ మూర్తి అన్నారు. అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. వ్యాసరచన పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కేంద్రం చైర్మన్ సీహెచ్.నరసింగరావు, గురజాడ సాంస్కృతిక వేదిక కార్యదర్శి దుంప నాగేశ్వరరావు, కేంద్రం ఇంఛార్జి రాజశేఖర్‌రావు, పి.వి.రమణ, ఆర్.ఎస్.ఆర్.మూర్తి పాల్గొన్నారు.

నగర తెదేపా కార్యాలయంలో నివాళి అర్పిస్తున్న నాయకులు

వనితా వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో..

క్షత్రియ సమితి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం..

జడ్పీ కార్యాలయంలో అధికారులు, ఉద్యోగులు

డాబాగార్డెన్స్ దరి అల్లూరి విజ్ఞాన కేంద్రంలో...

● **కమిషనర్‌కు వినతి అందజేత**

కార్పొరేషన్, న్యూస్‌టుడే : జీవీఎంసీ 88వ వార్డు కోటనరవ సర్వే నెంబరు 10/9లో ఆర్థికంగా వెనుకబడిన తరగతుల లే అవుట్‌లో ఖాళీ స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడానికి జరుగుతున్న ప్రయత్నాలు నిలిపివేయాలని 22వ వార్డు కార్పొరేటర్ పీతల మూర్తియాదవ్ కోరారు. ఈ మేరకు ఆయన శుక్రవారం కమిషనర్ కేతన్ గార్గ్‌ను కలిసి వినతిపత్రం అందించారు. ఆ ఖాళీ స్థలంలో ప్రజలకు ఉపయోగపడేలా పార్కును అభివృద్ధి చేయాలని ఆయన కోరారు.

● **10న వాణిజ్య సముదాయాలకు వేలం**

కార్పొరేషన్, న్యూస్‌టుడే : మహా విశాఖ నగర పాలక సంస్థ జోన్-4 పరిధిలో వాణిజ్య సముదాయాలకు ఈనెల 10న వేలం వేయనున్నట్లు జోనల్ కమిషనర్ మల్లయ్యనాయుడు తెలిపారు. ఆరోజు ఉదయం 11 గంటల నుంచి నిర్వహించే వేలంలో పాల్గొనే వారు... పూర్తి వివరాలకు జోనల్ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.

● **రేపు రోల్‌బాల్ జట్టు ఎంపిక**

మురళీనగర్, న్యూస్‌టుడే: విశాఖ రోల్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్-11, 14, 17, 17ప్లస్ విభాగాల్లో రోల్‌బాల్ జట్టును ఎంపిక చేయనున్నట్లు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి తోట లలితప్రియ తెలిపారు. గోపాలపట్నం ఆళ్వార్‌దాస్ పాఠశాలలో ఆదివారం సాయంత్రం 4 గంటలకు ఈ ఎంపిక జరుగుతుందని, మరిన్ని వివరాలకు 95059 50425 నెంబరులో సంప్రదించాలన్నారు.

కంచరపాలెం సీఐగా కె.రవికుమార్

కె.రవికుమార్, సీఐ

మాధవధార, న్యూస్‌టుడే: కంచరపాలెం శాంతి భద్రతల విభాగం సీఐగా కెబి రవికుమార్ పూర్తి బాధ్యతలు అప్పగిస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేయడంతో శుక్రవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. 2009 ఎస్సై బ్యాచ్‌కు చెందిన ఈయన విశాఖ, విజయనగరం జిల్లాలో విధులు నిర్వహించారు. గత కొన్ని రోజులుగా ఇదే పోలీస్‌స్టేషన్‌లో ఇన్‌ఛార్జ్ సీఐగా తాత్కాలిక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇక్కడ సీఐగా విధులు నిర్వహించిన చంద్రశేఖర్‌ను సీసీఎస్‌కు బదిలీ చేసి ఈయనకు పూర్తి బాధ్యతలు అప్పగించారు. స్టేషన్ పరిధిలో పోలీసింగ్ విధానంలో పలు మార్పులు చేపట్టి సమస్యలను పరిష్కరిస్తానని పెండింగ్ కేసుల పూర్తి వేగంగా చూస్తానని సీఐ రవికుమార్ తెలిపారు.

మత్తు వినియోగంతో అనర్థాలు

ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులు, హార్బర్ ట్రాఫిక్ పోలీసులు

అల్లిపురం, న్యూస్‌టుడే : మత్తు పదార్థాల వినియోగానికి జీవితాలు నాశనమవుతాయని జ్ఞానాపురం సెయింట్ జోసెఫ్ కళాశాల ప్రిన్సిపల్ సిస్టర్ షైజీ పేర్కొన్నారు. అంతర్జాతీయ మత్తు పదార్థాల దుర్వినియోగం, అక్రమ రవాణా నిరోధక దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం కళాశాల ఈగల్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులు కళాశాల నుంచి కాన్వెంట్‌కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శించి, నినాదాలు చేస్తూ.. ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో హార్బర్ ఏఎస్ఐ గణేష్, కళాశాల వైస్ ప్రిన్సిపల్ సిస్టర్ హేమ, అధ్యాపకులు డాక్టర్ ఇ.హరిణి, డాక్టర్ సుధాప్రియ, కె. మాణిక్యకుమారి తదితరులు పాల్గొన్నారు.

హామీల అమలుకు ప్రాధాన్యం

జ్ఞానాపురం, న్యూస్‌టుడే: ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృషి చేస్తున్నారని దక్షిణం తెదేపా ఇంఛార్జి సీతంరాజు సుధాకర్ అన్నారు. శుక్రవారం 41వ వార్డు తెదేపా అధ్యక్షుడు బత్తిన మధుబాబు ఆధ్వర్యంలో జ్ఞానాపురంలో 'సుపరిపాలనలో తొలిఅడుగు' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పథకాలపై ప్రచారం చేసి, ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నాయకులు బత్తిన రవిబాబు, ఎస్.ప్రాన్సిస్, శ్యాంరెడ్డి, సన్యాసిరావు, కమలి, అనిత పాల్గొన్నారు.

జగదాంబకూడలి, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వ పాలనలోనే అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతున్నాయని దక్షిణం తెదేపా ఇంఛార్జి సీతంరాజు సుధాకర్, మాజీ ఎమ్మెల్సీ చిరంజీవిరావు అన్నారు. 38వ వార్డులో కార్పొరేటర్ గోడి విజయలక్ష్మి ఆధ్వర్యంలో ప్రభుత్వ పథకాలపై ముద్రించిన కరపత్రాలను పంపిణీ చేశారు. నాయకులు నరసింహారావు, మూర్తి పాల్గొన్నారు.

మురళీనగర్, న్యూస్‌టుడే: కూటమి పాలనలో గడపగడపకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెదేపా నేతలు పేర్కొన్నారు. జీవీఎంసీ 50వ వార్డు తెదేపా అధ్యక్షుడు సనపల వరప్రసాద్ ఆధ్వర్యంలో శుక్రవారం ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పథకాలు, చేపట్టిన అభివృద్ధి పనుల గురించి వివరించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, తెదేపా రాష్ట్ర కార్యదర్శి నజీర్, పోతనరెడ్డి, 50వ వార్డు కార్పొరేటర్ పెంటకోట శ్రీనివాస్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

వన్‌టౌన్, న్యూస్‌టుడే: విశాఖ ఉత్తరం నియోజకవర్గంలో ఇంటింటా కూటమి ప్రభుత్వ పథకాలను ప్రచారం చేసేలా.. ప్రతి బూత్ స్థాయిలో విజయవంతం చేయాలని నియోజకవర్గ తెదేపా పరిశీలకుడు, మాజీ ఎమ్మెల్యే కేఎస్.నాయుడు అన్నారు. నగర తెదేపా కార్యాలయంలో ఉత్తరం కార్యకర్తల సమావేశం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, నాయకులు భరోత్ వెంకట నర్సింగరావు, నజీర్, పొలమరశెట్టి శ్రీనివాసరావు, బాలకృష్ణ, దర్భారావు తదితరులు పాల్గొన్నారు.

50వ వార్డులో కరపత్రాలు అందిస్తున్న మాజీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, నేతలు

38వ వార్డులో కరపత్రాలు అందజేస్తున్న సీతంరాజు సుధాకర్, చిరంజీవిరావు

మాట్లాడుతున్న 'ఉత్తరం' పరిశీలకులు కేఎస్.నాయుడు, చిత్రంలో పార్టీ నాయకులు

పారిశుద్ధ్య పనుల నిర్వహణపై ఆరా..!

తాటిచెట్లపాలెం, న్యూస్‌టుడే: జీవీఎంసీ 45వ వార్డులోని సత్యసాయినగర్, వరహాగిరి కాలనీల్లో శుక్రవారం జీవీఎంసీ జోన్-5 జెడ్సీ బొడ్డేపల్లి రాము పర్యటించారు. డ్రైన్ టు డ్రైన్ కార్యక్రమంలో భాగంగా ఈ ప్రాంతంలోని పారిశుద్ధ్య పనుల నిర్వహణపై అధికారులను ఆరా తీశారు. నిరంతరం పర్యవేక్షణ ఉండాలని, ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. స్థానికుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఏపీడీ పుణ్యవతి, తెదేపా వార్డు అధ్యక్షుడు భరణికాన రాజు, శానిటరీ ఇన్‌స్పెక్టర్ శ్రీకాంత్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

సత్యసాయినగర్‌లో పర్యటిస్తున్న జెడ్సీ బొడ్డేపల్లి రాము

నేటి నుంచి కళాభారతిలో సత్యభామ నృత్యోత్సవాలు

మద్దిలపాలెం, న్యూస్‌టుడే: సిరిపురంలోని కళాభారతి ఆడిటోరియంలో శని, ఆదివారాల్లో నటరాజ్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో సత్యభామ నృత్యోత్సవాలు పేరిట జాతీయ స్థాయి నృత్యోత్సవాలు, అవార్డుల ప్రదాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు బి.వి.కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.

అవివి

● **రేపు ఉచిత వైద్య శిబిరం**

మురళీనగర్, న్యూస్‌టుడే: మహిళా వాకర్స్ క్లబ్ మాధవధార ఆధ్వర్యంలో, సభ్యుల సంయుక్త నిర్వహణలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నారు. ఉదయం 7 నుంచి 10 గంటల వరకు మెడికవర్ ఆసుపత్రి సౌజన్యంతో అబ్జుల్ కలాం ఆడిటోరియంలో రక్తపోటు, మధుమేహంతో పాటు ఈసీజీ, ఇతర పరీక్షలు నిర్వహించి తగిన సలహాలు అందజేస్తారు. జంటకాలనీవాసులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని క్లబ్ అధ్యక్షురాలు కె.మాధవి తెలిపారు.

● **భర్త అదృశ్యంపై భార్య ఫిర్యాదు**

మాధవధార, న్యూస్‌టుడే: ఉద్యోగం కోసం హైదరాబాద్ వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లిన తన భర్త అదృశ్యమయ్యాడని భార్య కంచరపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గొల్ల కంచరపాలెంలో నివాసముంటున్న ఎం.దినేష్‌కుమార్(28) నెల రోజుల క్రితం హైదరాబాద్‌లోని ఓ ఫైనాన్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తానని చెప్పి ఇంటి నుంచి వెళ్లాడు. అప్పటినుంచి ఆయన చరవాణి పనిచేయకపోవడం, పలుమార్లు ఆచూకీ కోసం వాకబు చేసినప్పటికీ ఎటువంటి సమాచారం తెలియలేదు. దీంతో భార్య కంచరపాలెం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అదృశ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

జగదాంబకూడలి, న్యూస్‌టుడే : ఒకరు అదృశ్యమైన ఘటనపై శుక్రవారం రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు అందింది. ఆ వివరాలు... విజయనగరం కమ్మవీధికి చెందిన పి.మణికంఠ (33) విశాఖలో ఉంటున్న స్నేహితుల్ని కలుస్తానని ఈనెల ఒకటో తేదీన ఇంటి నుంచి బయలుదేరారు. రోజులు గడుస్తున్నా... తిరిగి రాకపోవడం, ఫోన్ పని చేయకపోవడంతో.. అతడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

● **గుర్తుతెలియని వ్యక్తి మృతి**

జగదాంబకూడలి, న్యూస్‌టుడే : గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో చోటు చేసుకుంది. రెండో పట్టణ పోలీసుల వివరాల ప్రకారం... తెల్లవారుజాము సమయంలో 40 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తి నోటి నుంచి రక్తం కారి, మృతి చెందినట్టు ప్రయాణికులు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి, విచారణ చేపట్టారు. ఎలాంటి ఆధారాలు లభ్యం కాకపోవడంతో మృతదేహాన్ని కేజీహెచ్ శవాగారానికి తరలించారు. మృతుడి బంధువులు ఎవరైనా ఉంటే, స్టేషన్‌లో సంప్రదించాలన్నారు.

ముగిసిన వారాహి నవరాత్రి ఉత్సవాలు

ఆలయంలో హోమం నిర్వహిస్తున్న అర్చకులు

అక్కయ్యపాలెం, న్యూస్‌టుడే: జీవీఎంసీ 14వ వార్డు గణేశ్‌నగర్‌లోని త్రిముఖ విఘ్నేశ్వర పంచాయతన దేవాలయంలో గత తొమ్మిది రోజులుగా నిర్వహిస్తున్న వారాహి నవరాత్రుల ఉత్సవాలు శుక్రవారంతో ముగిశాయి. ఆలయ ప్రధాన అర్చకులు చొప్పల్లి భాస్కరరావు, వి.ఎస్.కుమార్ ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఉదయం గణపతి పూజ, కలశ స్థాపన, వారాహి మండప ఆరాధన, అష్టోత్తరం, కుంకుమ పూజ, రాత్రి 7 గంటలకు అష్టోత్తరం, నీరాజనం, మంత్రపుష్పం, కుంకుమ పూజలు జరిపారు. ఆఖరి రోజు శుక్రవారం పరిసర ప్రాంతాల్లోని భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. ఆలయం అధ్యక్షుడు టి.ఎస్.ఎన్.మూర్తి, ఉపాధ్యక్షుడు జి.కృష్ణ, కార్యదర్శి ఎం.ఎస్.ప్రకాశరావు, సంయుక్త కార్యదర్శి టి.వెంకటరావు, కోశాధికారి ఎం.రంగారావు పర్యవేక్షించారు.

వైభవంగా దుర్గాలయం వార్షికోత్సవం

గురుద్వారా, న్యూస్‌టుడే: జీవీఎంసీ 24వ వార్డు రేసపువానిపాలెంలోని శాంతిస్వరూపిణి దుర్గాలయం 22వ వార్షికోత్సవాన్ని శుక్రవారం వైభవంగా నిర్వహించారు. ఉదయం అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు, శాంతిహోమం, అష్టోత్తర కుంకుమ పూజలు జరిపారు. సాయంత్రం సామూహిక కుంకుమార్చన, 108 క్షీర కలశాలు, సారెను మహిళలు వీధుల్లో ఊరేగించారు. పలువురు రాజకీయ ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు బి.గురునాథ్‌రెడ్డి, కార్యదర్శి ఎం.భాస్కర్‌రావు, సంయుక్త కార్యదర్శి బి.కోటిరెడ్డి, డి.ఈశ్వరరావు, జి.అర్జున్‌రావు, బి.శ్రీనివాస్‌రెడ్డి, ప్రసాద్, పి.వైకుంఠరావు తదితరులు పాల్గొన్నారు.

అలంకరణలో శాంతిస్వరూపిణి

శాకంబరిగా అమ్మవారు

జగదాంబకూడలి, న్యూస్‌టుడే : పాతనగరం చిలకపేటలో కొలువైన వారాహి అమ్మవారి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం అమ్మవారు శాకంబరిగా భక్తులకు దర్శనమిచ్చారు. నిర్వాహకులు ఆర్‌బీబీ.కుమార్‌శర్మ, ఎం.రాము ఏర్పాట్లను పర్యవేక్షించారు

రేపు వైభవుడికి తులసిదళార్చన

మురళీనగర్: జీవీఎంసీ 49వ వార్డు ఎన్‌జీజీఓస్‌కాలనీ కప్పరాడ వైభవ వేంకటేశ్వరుడి దివ్యక్షేత్రంలో ఆషాఢ శుద్ధ ఏకాదశి పురస్కరించుకుని ఆదివారం ఉదయం 9 గంటలకు శ్రీవారికి తులసిదళార్చన పూజలు నిర్వహించనున్నారు. అనంతరం 10 గంటలకు భక్తులతో సామూహిక విష్ణుసహస్ర నామ పారాయణం ఉంటుందని ఆలయ ఈవో బండారు ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు.

'రికార్డు సమయంలో పునరుద్ధరణ పనులు'

రైల్వేస్టేషన్, న్యూస్‌టుడే : తూర్పు కోస్తా రైల్వే కొరాపుట్- కిరండూల్ లైన్‌లో విరిగి పడిన కొండ చరియల తొలగింపుతో పాటు పట్టాల పునరుద్ధరణ పనులను రికార్డు సమయంలో పూర్తి చేసినట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. రెండు రోజుల్లో 25,000 క్యూబిక్ మీటర్ల మట్టిని తొలగించామన్నారు. 16 యంత్రాలు, 300 మంది సిబ్బందితో పనులు చేపట్టామన్నారు. భద్రతాపరమైన చర్యలు పూర్తిచేసి, పరిమితి వేగంతో రైళ్ల రాకపోకలకు అనుమతి ఇచ్చామన్నారు. ఇతర సాంకేతిక అంశాలను త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. వాల్తేర్ డీఆర్ఎం లలిత్‌బోహ్రా, రాయగడ డీఆర్ఎం అమితాబ్ సింఘాల్, ఇతర సీనియర్ అధికారుల పనితీరును తూ.కో.రైల్వే జీఎం పరమేశ్వర్ ఫంక్వాల్ ప్రశంసించారన్నారు.

భారీ యంత్రాలతో పనులు చేస్తున్న దృశ్యం

శ్రీరామ జగన్నాథ్..!

వన్‌టౌన్, న్యూస్‌టుడే : పాతనగరం టర్నర్‌చౌల్ట్రీ ఆవరణలో జరుగుతున్న జగన్నాథస్వామి రథయాత్ర ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం స్వామి వారు శ్రీరాముడి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మధ్యాహ్నం అన్నదానం, సాయంత్రం సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు.

కొనసాగుతున్న రథోత్సవాలు

పట్టువస్త్రాలు అందజేస్తున్న రామతీర్థం ఆలయ ఈఓ శ్రీనివాసరావు, అర్చకులు

వన్‌టౌన్, న్యూస్‌టుడే : పాతనగరం టర్నర్ చౌల్ట్రీ ఆవరణలో జగన్నాథస్వామి రథయాత్ర ఉత్సవాల్లో వైభవంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం విజయనగరం జిల్లా రామతీర్థం శ్రీరామచంద్రస్వామి దేవస్థానం తరపున ఆలయ ఈఓ వై.శ్రీనివాసరావు, స్థానాచార్యులు జి.నరసింహాచార్యులు, డి.రామారావు, ప్రధాన అర్చకులు కిరణ్‌కుమార్ పట్టువస్త్రాలు తీసుకొచ్చి జగన్నాథుడికి సమర్పించారు.

అప్రకటిత కోతలతో అవస్థలు

మురళీనగర్, న్యూస్‌టుడే: మురళీనగర్ పలు సెక్టార్లలో శుక్రవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎటువంటి ముందస్తు ప్రకటన లేకుండా సరఫరా నిలిపివేయడంపై అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయమై విద్యుత్ అధికారులను 'న్యూస్‌టుడే' వివరణ కోరగా మాధవధార ఫీడర్ పరిధిలో కొన్ని ప్రాంతాల్లో సరఫరాకు అంతరాయం ఉంటుందని ముందుగా ప్రకటన ఇచ్చామని, అయితే ఇందులో మురళీనగర్‌కు చెందిన కొన్ని ప్రాంతాలు ఈ పరిధిలో ఉన్నందున ఈ పరిస్థితి తలెత్తినట్లు వివరించారు.

(c) eenadu

గాజువాక

• గాజువాక • విశాఖ పశ్చిమం

ఐక్యంగా పని చేస్తే ప్లాంట్‌కు లాభాలు

ఉక్కునగరం(స్టీల్ సెక్టారు-3), న్యూస్‌టుడే: కోకోవెన్ విభాగంలోని కోల్ కెమికల్ ప్లాంటు(సీసీపీ) ఇన్‌ఛార్జిగా నియమితులైన బీఆర్ఎస్ నాయక్‌ను పలువురు అధికారులు, ఇంటక్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కొమ్ము ప్రసాద్ తదితరులు శుక్రవారం ఆయన ఛాంబర్‌లో కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా నాయక్ మాట్లాడుతూ ప్లాంటు మంచి లాభాలు వచ్చేలా అందరితో కలిసి పని చేస్తానన్నారు. సీనియర్ అధికారులు ఎం.వి.ఎస్.దుర్గాప్రసాద్, బోడ సంధ్య, బోడ సింగ్, రమేష్‌బాబు, అమర్‌సింగ్, రఘు నాయక్, వంశీ, తాండ్ర కనకరాజు, అప్పలరాజు, రాంకుమార్ తదితరులు పాల్గొన్నారు.

నాయక్‌కు అభినందనలు తెలుపుతున్న అధికారులు

ఉచిత వైద్య పరీక్షలు

ఎన్ఏడీకూడలి(బుచ్చిరాజుపాలెం): 90వ వార్డు బాజీకూడలిలోని సెయింట్ థెరెసా ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత వైద్యశిబిరం నిర్వహించారు. అపోలో ఆసుపత్రి వైద్యుల పర్యవేక్షణలో విద్యార్థులకు వైద్య పరీక్షలు చేపట్టారు.

రేపు గాజువాక ఎమ్మెల్యేతో 'ఈనాడు-ఫోన్‌ఇన్'

గాజువాక నియోజకవర్గంలో వివిధ ప్రజా సమస్యలు, పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనుల వివరాలు, అర్హులకు అందని ప్రభుత్వ సంక్షేమ పథకాలు... తదితర అంశాలను ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు దృష్టికి తీసుకెళ్లొచ్చు. ఇందుకు 'ఈనాడు' అవకాశం కల్పిస్తుంది. మీరు ఫోన్ చేసి వివరిస్తే ఎమ్మెల్యే తగు సమాధానం ఇస్తారు. -న్యూస్‌టుడే, గాజువాక

తేదీ: 06-07-2025 (ఆదివారం) | సమయం: ఉదయం 8.30 నుంచి 10.30 గంటల వరకు | ఫోన్ నెంబర్: 98494 65088

మేమున్నాం.. మీకు తోడుగా

సమయం: ఉ॥ 10 నుంచి మ॥ ఒంటి గంట మధ్య
గాజువాక: 98494 65088
పశ్చిమం (గోపాలపట్నం): 95428 96869

న్యూస్‌టుడే, పెదగంట్యాడ, **సమస్య:** నెహ్రూనగర్ రోడ్డుపై భారీ వాహనాలు నిలుపుతున్నారు. ఉదయం వేళ ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతుంది. -మునలయ్య, గాజువాక, **సమాధానం:** ట్రాఫిక్ సిబ్బందితో పర్యవేక్షణ చేయించి, సమస్య పరిష్కరిస్తాం. -కోటేశ్వరరావు, సీఐ, **?:** చినగంట్యాడ జంక్షన్ నుంచి జగ్గుసెంటర్‌కు వెళ్లే దారిలో నడకమార్గాల పక్కన నీరు నిలిచిపోవడంతో.. పలువురు జారి పడుతున్నారు. -ఆనంద్, చినగంట్యాడ, నర్సింగరావు, శ్రీనగర్, **✔:** పరిశీలించి, ప్రత్యేక శుభ్రత పనులు చేయిస్తాం. -డాక్టర్ కిరణ్‌కుమార్, ఏఎంఓహెచ్

హైమాస్ట్ దీపాల వెలుగులు
స్పందనకు వందనం

న్యూస్‌టుడే, గాజువాక: గాజువాక నియోజకవర్గంలో పలుచోట్ల పని చేయని హైమాస్ట్ విద్యుత్తు దీపాల సమస్యపై 'ఈనాడు'లో ప్రచురితమైన వార్తలకు అధికారులు స్పందించారు. పెదగంట్యాడ, అగనంపూడి, కూర్మన్నపాలెంలో హైమాస్ట్ దీపాలను పునరుద్ధరించారు.

ఆపదొస్తే.. ప్రయాసే..!
మూలకు చేరిన అంబులెన్స్‌లు

గాజువాక (పెదగంట్యాడ), న్యూస్‌టుడే: ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు '108' కాల్ చేస్తే.. ఆపద్బాంధవుల్లా వచ్చి ఆదుకునే అంబులెన్స్ వాహనాలు మూలకు చేరాయి. అధికారుల నిర్లక్ష్యంతో నిర్వహణ, సంరక్షణ బాధ్యతలు చూసే నాథుడు లేక ఖరీదైన వాహనాలు తుప్పు పట్టిపోతున్నాయి. అంబులెన్స్‌ల నిర్వహణను గత వైకాపా ప్రభుత్వం పట్టించుకోకపోవడమే ప్రస్తుత దుస్థితికి కారణమని పలువురు అభిప్రాయపడుతున్నారు.

కొరవడిన నిర్వహణ..!: గతంలో గాజువాక, పెదగంట్యాడ, లంకెలపాలెం ప్రాంత ప్రజలకు ఆరు 108 అంబులెన్స్ వాహనాలను కేటాయించారు. కొన్నాళ్ల పాటు సేవలు అందించిన వాహనాలు... ఆ తర్వాత తరచూ మరమ్మతులకు గురవుతూ మొరాయిస్తుండేవి. మూడేళ్ల కిందట పెదగంట్యాడ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం ఆవరణలో ఓ మూలన పెట్టారు.

★ ఆ తర్వాత ఉచిత ఆరోగ్యసేవ కింద మరో మూడు వాహనాలు కేటాయించారు. అవి కూడా సాంకేతిక సమస్యలతో మొరాయించగా పక్కన పెట్టారు. ఇలా మొత్తం 9 వాహనాలు దిక్కుమొక్కు లేకుండా ఆవరణలో పడి ఉన్నాయి. ప్రస్తుతం గాజువాక, పెదగంట్యాడ, లంకెలపాలెం ప్రాంతాలకు తాత్కాలికంగా మూడు అంబులెన్స్‌లు మాత్రమే తిరుగుతున్నాయి.

పెదగంట్యాడ ఆసుపత్రి ఆవరణలో..

పట్టించుకునే వారేరి..?: సుమారు 5 లక్షల జనాభా ఉన్న గాజువాక నియోజకవర్గంలో అంబులెన్స్‌ల నిర్వహణపై పలుమార్లు ఫిర్యాదులు చేస్తున్నా.. అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని ప్రజలు చెబుతున్నారు. ఒకేసారి రెండు, మూడు ప్రాంతాల్లో ప్రమాదాలు జరిగితే, వాహనాలు అందుబాటులో లేక బాధితులకు ఎదురుచూపులు తప్పడం లేదు. ప్రమాద బాధితులతో పాటు, గర్భిణుల అత్యవసర సేవలకు వాహనాలు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ★ అయితే త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 190 అంబులెన్స్‌లు ప్రవేశపెడుతున్న కారణంగా... వాటిలో గాజువాకకు సరిపడా వాహనాలు కేటాయిస్తే ఇబ్బందులు తీరుతాయని... ఆ దిశగా అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని జనం కోరుతున్నారు.

విమల విద్యాలయంలో తరగతులు ప్రారంభించాలి

ఉక్కునగరం(స్టీల్ సెక్టారు-3), న్యూస్‌టుడే: ఉక్కునగరంలోని విశాఖ విమల విద్యాలయంలో వెంటనే తరగతులు ప్రారంభించాలని కోరుతూ విద్యార్థులు, వారి తల్లితండ్రులు స్థానిక తెలుగు తల్లి విగ్రహం వద్ద శుక్రవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో గత నెల 12 నుంచి పాఠశాలలు ప్రారంభమైనా.. విశాఖ ఉక్కు యాజమాన్యం, ఆర్‌సీఎం డయోసిస్ సంస్థ విద్యార్థుల చదువులతో ఆటలాడుతున్నాయని ఆరోపించారు. ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులు చెల్లించలేక విమల విద్యాలయాన్ని నమ్ముకుని ఉన్నామన్నారు. పాఠశాలను ప్రారంభించి విద్యార్థులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

తెలుగు తల్లి విగ్రహం వద్ద నిరసన తెలుపుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు

'వారాహి' విజయదుర్గ

శ్రామికనగర్ (గాజువాక), న్యూస్‌టుడే : 70వ వార్డు ఎల్‌వీ నగర్ విజయదుర్గ ఆలయంలో వారాహి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు శుక్రవారంతో ముగిశాయి. ఆలయ ప్రధాన అర్చకులు కృష్ణశర్మ ఆధ్వర్యంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, పూజలు చేశారు. కమిటీ సభ్యులు ఏర్పాట్లు పర్యవేక్షించారు.

ఉక్కునగరం కేవీలో దరఖాస్తుల ఆహ్వానం

ఉక్కునగరం(స్టీల్ సెక్టారు-3), న్యూస్‌టుడే: ఉక్కునగరం కేంద్రీయ విద్యాలయం(కేవీ)లో మిగిలి ఉన్న సీట్ల భర్తీకి ఆసక్తి కలిగిన విద్యార్థుల దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ వంశీకృష్ణ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 4, 9 తరగతిలో ఖాళీగా ఉన్న సీట్లకు, 6వ తరగతిలో మిగిలి ఉన్న ఎస్సీ విభాగం సీట్లకు, 10, 12 తరగతుల్లో మిగిలిన ఉక్కు ఉద్యోగుల, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లల కోసం 5వ తేదీ నుంచి 8 వరకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య దరఖాస్తు చేసుకోవాలన్నారు. జులై 10న 4, 6, 10, 12 తరగతులకు లాటరీ ద్వారా, 9వ తరగతికి పరీక్ష ద్వారా విద్యార్థుల ఎంపిక జరుగుతుందన్నారు.

రేపు పెంపుడు కుక్కలకు ఉచిత టీకాలు

ఎన్ఏడీకూడలి, న్యూస్‌టుడే: వరల్డ్ జూనోసిస్ డే సందర్భంగా ఆదివారం ఉదయం గోపాలపట్నం పశు వైద్యశాలలో పెంపుడు కుక్కలకు ఉచితంగా రేబిస్ టీకాలు వేయనున్నట్లు ఆసుపత్రి సహాయ సంచాలకులు ఎ.రవికుమార్ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

సౌర విద్యుత్ ఫలకాల రాయితీపై అవగాహన

కూర్మన్నపాలెం, న్యూస్‌టుడే: ప్రతి ఒక్కరూ సౌర విద్యుత్ ఫలకాలు ఏర్పాటుకు ముందుకు రావాలని తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ కూర్మన్నపాలెం ఏఈ రిషికేశ్ పిలుపునిచ్చారు. రాసాలమ్మ కాలనీలో ప్రజలకు శుక్రవారం అవగాహన కల్పించారు. భవనాల పైకప్పుపై సౌర ఫలకాలు ఏర్పాటు చేస్తే బిల్లుల తక్కువ వస్తాయని, వీటి ఏర్పాటుకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను వివరించారు. కార్యక్రమంలో విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.

అవగాహన కల్పిస్తున్న ఏఈ రిషికేశ్, సిబ్బంది

అడుగు.. ఆచితూచి వేయాల్సిందే..!
వర్షాలకు అధ్వానంగా మారిన ప్రాంగణాలు

వినాయకనగర్ వుడా క్రీడామైదానం

పెదగంట్యాడ, న్యూస్‌టుడే : ఇటీవల వర్షాలకు గాజువాకలో క్రీడా మైదానాలు చిత్తడిగా మారాయి. పల్లపు ప్రాంతాల్లోని మైదానాల్లో నీరు నిల్వ ఉండటంతో అడుగు పెట్టే వీల్లేకుండా తయారయ్యాయి. వినాయకనగర్ వుడా మైదానం, సీతానగరం ఓపెన్ ఆడిటోరియం ప్రాంగణం బురదతో అధ్వానంగా ఉన్నాయి. దీంతో క్రీడాకారుల సాధనకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఏటా ఇదే పరిస్థితి ఎదురవుతోందని, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

గాజువాక, న్యూస్‌టుడే: వైద్యసేవల నిమిత్తం పెదగంట్యాడ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి వచ్చే వారంతా అది చూసి ఆందోళన చెందుతున్నారు. వర్షాలకు ఆవరణ మొత్తం బురదమయంగా మారడంతో రోగులు, వారి సహాయకులు జారి పడుతున్నారు. వర్షాలకు ఎగువ నుంచి వచ్చే వరద నీరు ఆసుపత్రి ప్రాంగణంలోనే నిలిచిపోతోంది. అక్కడ నుంచి ఎటూ వెళ్లే పరిస్థితి లేక సమస్య తీవ్రమవుతోంది. పీహెచ్‌సీ భవనం నిర్మించినప్పుడే డ్రైనేజీ అవుట్‌లెట్ సదుపాయం కల్పించి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

పీహెచ్‌సీ ఆవరణలో..

డ్రోన్‌తో దోమల నియంత్రణ చర్యలు

డ్రోన్ పనితీరు పర్యవేక్షిస్తున్న కార్పొరేటర్ కోటేశ్వరరావు

కూర్మన్నపాలెం, న్యూస్‌టుడే: జీవీఎంసీ 86వ వార్డులోని రావులచెరువు, ప్రధాన గెడ్డల్లో దోమల నివారణ మందు పిచికారీని కార్పొరేటర్ లేళ్ల కోటేశ్వరరావు శుక్రవారం పర్యవేక్షించారు. వర్షాలు కురుస్తుండటంతో రహదారుల పక్కన, కాలనీల్లో నీటి నిల్వలు లేకుండా చూడాలని సిబ్బందికి సూచించారు. వార్డు నాయకులు బొద్ద రమణ, గణేశ్ నాయుడు, ఆయూబ్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ సంతోష్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

ఇంటింటా 'సుపరిపాలన' ప్రచారం

52వ వార్డులో కూటమి నాయకులు, ప్రజలతో ఎమ్మెల్యే గణబాబు

గాజువాక, పెదగంట్యాడ, న్యూస్‌టుడే : కూటమి ప్రభుత్వ ఏడాది పాలనను పురస్కరించుకుని శుక్రవారం గాజువాకలో పలుచోట్ల 'సుపరిపాలనలో తొలిఅడుగు' పేరిట ఇంటింటా ప్రచారం, కరపత్రాల పంపిణీ నిర్వహించారు. ఉదయం 71వ వార్డు శ్రీనగర్, ఆఫీసర్స్ కాలనీలో కార్పొరేటర్ రాజాన రామారావు, రాష్ట్ర వీవర్స్ సెల్ ప్రతినిధి పప్పు రాజారావు, వార్డు అధ్యక్ష కార్యదర్శులు బి.నాయుడు, పి.రామచంద్రరావు, పి.శంకరరావు ప్రచారం చేశారు. ★ జీవీఎంసీ 75వ వార్డు సీతానగరంలో కార్పొరేటర్ పులి లక్ష్మీబాయి, వార్డు అధ్యక్షుడు నమ్మి అప్పారావు, నాయకులు పెంటి రాజు, పెంటారావు ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలపై ఆరా తీశారు. ★ జీవీఎంసీ 65వ వార్డులో అధ్యక్షుడు రబ్బి వాసు ఆధ్వర్యంలో ప్రచార ర్యాలీ నిర్వహించారు. వార్డు ప్రతినిధులు వెంకటేశ్వరావు, కృష్ణ, దేవుడు, ఉమ పాల్గొన్నారు.

కూర్మన్నపాలెం, న్యూస్‌టుడే: ప్రజల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని 86వ వార్డు తెదేపా అధ్యక్షులు నల్లూరి సూర్యనారాయణ అన్నారు. శుక్రవారం ఫకీరుతక్యా, చిన్నయాతపాలెంలో ఇంటింటికీ తిరిగి పథకాల కరపత్రాలు పంపిణీ చేశారు. వార్డు నాయకులు వి.శ్రీనివాస్, జగదీశ్, రమేశ్, కె.వి.నాగేశ్వరరావు, భద్ర, నాగార్జున గణపతి తదితరులు పాల్గొన్నారు.

శ్రీనగర్‌లో కరపత్రాలు అందిస్తున్న కూటమి నాయకులు

కరాస, న్యూస్‌టుడే : సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమాన్ని శుక్రవారం సాయంత్రం 52వ వార్డులో నిర్వహించారు. ఎమ్మెల్యే గణబాబు, తెదేపా నాయకులు, కార్యకర్తలు బీఆర్టీఎస్ నుంచి న్యూకరాస వరకు పాదయాత్రగా వెళ్లారు. ఇంటింటికి వెళ్లి ఏడాది కూటమి పాలనలో నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల గురించి వివరించారు. కూటమి నాయకులు వెంకు మహంతి చంద్రశేఖర్, మందలపు వాసుదేవరావు, వైటీఆర్, బలభద్రరాజు తదితరులు పాల్గొన్నారు.

గాజువాక బీసీరోడ్డులో..

షిప్‌యార్డులో సమ్మెకు సమాయత్తం

సింధియా, న్యూస్‌టుడే: ఈనెల 9న దేశవ్యాప్త సమ్మెలో భాగంగా షిప్‌యార్డులో కూడా సమ్మె చేస్తామని పలు కార్మికసంఘాల నాయకులు తెలిపారు. ఈమేరకు శుక్రవారం రీజనల్ లేబర్ కమిషనర్ మహాతిని కలిసి వినతిపత్రాలు అందజేశారు. ఇప్పటికే షిప్‌యార్డు యాజమాన్యానికి ముందస్తు నోటీసులు అందించినట్లు గుర్తు చేశారు. కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్‌లుగా కుదించి కార్మికుల హక్కులు, ప్రయోజనాలను కాలరాసేలా కేంద్రం వ్యవహరిస్తోందని సంఘాల నాయకులు విమర్శించారు.

విద్యాసామగ్రి వితరణ

శ్రీనగర్(గాజువాక), న్యూస్‌టుడే : సామాజిక సేవలో భాగంగా శ్రీనగర్ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం అల్లూరి సీతారామరాజు సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులకు నోటు పుస్తకాలు, ఇతర విద్యాసామగ్రి అందజేశారు. హెచ్ఎం ఎస్.నూకరాజు, సంఘం ప్రతినిధులు జేవీ.వీరయ్య, ఎంవీ.సుబ్బరాజు, జేఎస్ఎన్.రాజు, విశ్వనాథ్, పీవీ.త్రినాథస్వామి పాల్గొన్నారు. విద్యార్థులంతా దాతల సేవాగుణాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని పలువురు సూచించారు.

బాలలతో సంఘం ప్రతినిధులు

కృష్ణావతారంలో జగన్నాథుడు

అగనంపూడి, న్యూస్‌టుడే : అగనంపూడిలో నిర్వహిస్తున్న శ్రీ జగన్నాథుని రథోత్సవాల్లో భాగంగా స్వామి వారు శుక్రవారం కృష్ణావతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. ఆలయ ప్రధాన అర్చకులు గురు సంతోష్‌కుమార్ ఆధ్వర్యంలో పూజలు చేశారు. ఉక్కు పునరావాస కాలనీల నుంచి అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామిని దర్శించుకున్నారు. సాయంత్రం ఏర్పాటు చేసిన భజన ఆకట్టుకుంది. ఆలయ కమిటీ ప్రతినిధులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

అభివృద్ధి పనులకు శంకుస్థాపన

ఎన్ఏడీకూడలి(కాకానినగర్), న్యూస్‌టుడే: జీవీఎంసీ 90వ వార్డు లక్ష్మీనగర్ ఎఫ్ బ్లాక్‌లో సుమారు రూ.32లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులకు స్థానిక వార్డు కార్పొరేటర్ బొమ్మిడి రమణ శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దశలవారీగా వార్డు అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ పనుల విభాగం ఏఈ వెంకటలక్ష్మీ, వార్డు తెదేపా అధ్యక్షుడు అరుణ్‌కుమార్ పాల్గొన్నారు.

భూమి పూజలో పాల్గొన్న కార్పొరేటర్ రమణ, తదితరులు

అంబేడ్కర్ పార్కు అభివృద్ధికి కృషి

కూర్మన్నపాలెం, న్యూస్‌టుడే: సిద్ధార్థనగర్ నిర్వహణ కమిటీ విన్నపం మేరకు కాలనీలోని అంబేడ్కర్ పార్కును కార్పొరేటర్ బొండా జగన్ శుక్రవారం పరిశీలించారు. అంబేడ్కర్ పార్కులో ఓపెన్ జిమ్, సామాజిక భవన నిర్మాణం చేపట్టాలని కాలనీ కమిటీ కార్పొరేటర్ దృష్టికి తీసుకెళ్లింది. జీవీఎంసీ అధికారులకు వివరించి పార్కు అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. వార్డు నాయకులు విజయరామరాజు, కాలనీ సంఘం ప్రతినిధులు బి.నాగేశ్వరరావు, జేఎన్ మూర్తి, టి.సూర్యనారాయణ, ఎస్.ఆదినారాయణ, రాజ్‌కుమార్, దాలయ్య తదితరులు పాల్గొన్నారు.

పరిసరాల శుభ్రతకు ప్రాధాన్యం

గోపాలపట్నం(కొత్తపాలెం), న్యూస్‌టుడే: జీవీఎంసీ 89వ వార్డు కొత్తపాలెంలో శుక్రవారం 'డ్రైడే-డ్రైడే' కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక వార్డు కార్పొరేటర్ దాడి వెంకటరమేష్ మాట్లాడుతూ పరిసరాల శుభ్రతపై అవగాహన కల్పించారు. అంతకుముందు ఆయన జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి వార్డు సమస్యలు పరిష్కరించాలని కోరారు.

మల్కాపురం, న్యూస్‌టుడే: మల్కాపురం మలేరియా విభాగం ఆధ్వర్యంలో జీవీఎంసీ 40వ వార్డు ఏకేసీకాలనీలోనూ ఈ కార్యక్రమం నిర్వహించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జీవీఎంసీ అధికారులు సాంబమూర్తి, దాడి వరప్రసాద్ అవగాహన కల్పించారు. మల్కాపురం ఏరియా ఇన్‌స్పెక్టర్ రవికుమార్, జిల్లా మలేరియా విభాగం ఆరోగ్య, టెక్నికల్ సూపర్‌వైజర్లు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న కార్పొరేటర్ వెంకటరమేశ్

గోపాలపట్నంలో సినిమాలు

నరసింహ: జురాసిక్ వరల్డ్, సుకన్య: కుబేర
సౌజన్య: తమ్ముడు

గాజువాక శ్రీనగర్‌లో..

సాయినగర్ కాలనీలో...

సీతారామరాజునగర్‌లో ఎమ్మెల్యే గణబాబు, తదితరులు

హిమాచల్‌నగర్‌లో..

విప్లవ వీరుడికి ఘన నివాళి
వార్డుల్లో అల్లూరి సీతారామరాజు జయంతి

మింది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో..

73వ వార్డులో తెలుగు యువత ఆధ్వర్యంలో..

గాజువాక, పెదగంట్యాడ, న్యూస్‌టుడే : విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతిని శుక్రవారం గాజువాకలో పలుచోట్ల ఘనంగా నిర్వహించారు. 73వ వార్డు తెలుగు యువత అధ్యక్షుడు బలగా బాలునాయుడు ఆధ్వర్యంలో అల్లూరి చిత్రపటానికి నివాళి అర్పించారు. శ్రీనగర్ పరిసరాల్లో నిర్వహించిన వేడుకల్లో భాజపా ఉపాధ్యక్షుడు దీనంకొండ కృష్ణంరాజు, తెదేపా నాయకులు పప్పు రాజారావు, శంకరరావు పాల్గొన్నారు. జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో శ్రీనగర్ రవీంద్ర ఇండియన్ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఎస్‌వీకే.పరశురామ్ తదితరులు పాల్గొన్నారు. గాజువాక తెదేపా కార్యాలయంలో పార్టీ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్ అల్లూరి చిత్రపటానికి పూలమాల వేశారు. నెల్లిముక్కు తెదేపా కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో కార్పొరేటర్ లక్ష్మీబాయి, నగర ఉపాధ్యక్షుడు పులి వెంకటరమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అక్కిరెడ్డిపాలెం(బీహెచ్‌పీవీ), న్యూస్‌టుడే: మింది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం, అరుణోదయ కళా సమితి సంయుక్త ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. వివిధ పోటీల్లో విజేతలైన బాలలకు బహుమతులు అందించారు. హెచ్ఎం ఆంజనేయ పాల్గొన్నారు.

కూర్మన్నపాలెం, న్యూస్‌టుడే: ఉక్కు నిర్వాసిత లక్ష్మీపురంకాలనీలో అల్లూరి విగ్రహానికి స్థానిక నాయకులు పూలమాల వేసి నివాళి అర్పించారు. 87వ వార్డు కార్పొరేటర్ బొండా జగన్, నాయకులు రాము, వేణుబాబు, దామోదర్, దానప్పలు, బి.గోవిందరాజు, జి.శ్రీను, క్షత్రియ సంఘం ప్రతినిధులు బి.సుబ్బరాజు, కె.శ్రీనివాస వర్మ, ఎ.సూర్యనారాయణ పాల్గొన్నారు.

ఉక్కు నిర్వాసిత లక్ష్మీపురం కాలనీలో..

ఉక్కునగరం(స్టీల్ సెక్టారు-3), న్యూస్‌టుడే: ఉక్కు నగరంలోని సెక్టారు-6 కూడలిలో క్షత్రియ అసోసియేషన్ ఆధ్వర్యంలో అల్లూరి జయంతిని నిర్వహించారు. సంఘం ప్రతినిధులు ఐ.సుబ్బరాజు, సాయిరామరాజు, పి.గోపాలకృష్ణం రాజు, పెద్దిరాజు, కోట రామచంద్రరాజు, బి.సత్యనారాయణ, టీవీఎస్ఎన్ రాజు తదితరులు పాల్గొన్నారు.

అగనంపూడి, న్యూస్‌టుడే : అగనంపూడి సమీప సాయినగర్‌కాలనీలో విగ్రహానికి 85వ వార్డు జనసేన అధ్యక్షుడు గవర సోమశేఖరరావు పూలమాల వేశారు. ధర్మసత్రం కూడలిలో మహాత్మా గాంధీ స్వచ్ఛంద సేవా సంఘం అధ్యక్షుడు చిత్తా రామారావు ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. కూటమి నాయకులు కరణం పైడిరాజు, కె.తాతారావు, సింహాచలం తదితరులు పాల్గొన్నారు.

మల్కాపురం, న్యూస్‌టుడే: జీవీఎంసీ 62వ వార్డు ఏఎస్ఆర్ కాలనీలో సీపీఐ నాయకుల ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. నాయకులు రాంబాబు, కామేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

ఎన్ఏడీకూడలి(బుచ్చిరాజుపాలెం), న్యూస్‌టుడే : జీవీఎంసీ 90వ వార్డు సీతారామరాజు నగర్‌లో నిర్వహించిన వేడుకలో ఎమ్మెల్యే పి.గణబాబు, కార్పొరేటర్ రమణ, స్థానిక నాయకులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.

సింధియా(నెహ్రూనగర్), న్యూస్‌టుడే: హిమాచల్‌నగర్‌లో అల్లూరి జయంతి నిర్వహించారు. కూటమి నాయకులు కె.గురుమూర్తి, పి.శ్రీనివాసరావు, జయరాజు, రామకృష్ణ, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

అపరిష్కృత సమస్యలు పరిష్కరించాలని ధర్నా

కూర్మన్నపాలెం, న్యూస్‌టుడే: ఆర్టీసీ కార్మికుల అపరిష్కృత సమస్యలను పరిష్కరించాలని ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం స్టీల్ సిటీ డిపో గేటు వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మధ్యంతర భృతి, డీఏ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులు ఆరేళ్లుగా పదోన్నతులు కల్పించకపోవడం వల్ల కార్మికులు అసంతృప్తితో ఉన్నారన్నారు. సూపర్‌వైజర్లు ఏకపక్షంగా వ్యవహరిస్తూ టిమ్ ఛార్జర్లు పోయాయని అక్రమ రికవరీలు చేయడం అన్యాయమన్నారు. నిరసనలో సంఘం ప్రతినిధులు బండారు రాము, పి.పద్మ, కె.సత్తిబాబు, కేసీహెచ్ఎన్‌రావు, ఐయూఏ రావు పాల్గొన్నారు.

ఆర్టీసీ స్టీల్ సిటీ డిపో గేటు వద్ద నిరసన తెలుపుతున్న ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు

'వంగవీటి రంగా జీవితం ఆదర్శం'

గాజువాక, న్యూస్‌టుడే : బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి కృషి చేసిన వంగవీటి మోహన్‌రంగా జీవితం ఆదర్శనీయమని భాజపా కన్వీనర్ కరణంరెడ్డి నర్సింగరావు అన్నారు. శుక్రవారం శ్రీనగర్ సంగ్రానిపాలెంలో రంగా జయంతిని పురస్కరించుకుని శ్రీకృష్ణ దేవరాయ సంఘం ఆధ్వర్యంలో రంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం పేదలకు చీరలు, దుప్పట్లు పంపిణీ చేశారు. నాయకులు దేవన్‌రెడ్డి, కనకారావు, రామారావు, గణేశ్, రామారావు పాల్గొన్నారు.

సింధియా(జవహర్‌నగర్), న్యూస్‌టుడే: సామాజిక ఐక్యతకు చిహ్నంగా వంగవీటి రంగా జయంతి నిర్వహించడం సముచితమని ఎమ్మెల్యే గణబాబు అన్నారు. శుక్రవారం గాజువాక డిపో వద్ద రంగా 78వ జయంతి నిర్వహించారు. ఎమ్మెల్యే పాల్గొని రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. పారిశ్రామిక ప్రాంతం కూటమి సమన్వయకర్త విశ్వనాథుల దినకర్, కార్పొరేటర్ గల్లా చిన్నా, నాయకులు దుర్గాప్రశాంతి, పుర్రి సురేష్, రామకృష్ణ, లక్ష్మణరావు, జయరాజు తదితరులు పాల్గొన్నారు.

శ్రీనగర్‌లో నివాళి అర్పిస్తున్న సంఘం ప్రతినిధులు

ఎలక్ట్రానిక్ నమూనాల ప్రదర్శన

కూర్మన్నపాలెం(దువ్వాడ), న్యూస్‌టుడే: విజ్ఞాన్ ఇంజినీరింగ్ కళాశాల ఈసీఈ విద్యార్థులు తయారు చేసిన పలు నమూనాలను శుక్రవారం కళాశాలలో 'ఈపీఎల్- ఇగ్నైట్ 2కే25' పేరుతో ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఎస్కలేటర్, వాటర్ క్వాలిటీ మానిటరింగ్, ఆటోమేటిక్ ప్లాంట్ వాటరింగ్ సిస్టమ్ వంటి పరికరాలు రూపొందించారు. పలు పాఠశాలలకు చెందిన 7 నుంచి 10వ తరగతి విద్యార్థులు వీటిని తిలకించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ జె.సుధాకర్, రెక్టార్ వి.మధుసూదనరావు, ఈసీఈ విభాగాధిపతి ఉమామహేశ్వరి, కార్యక్రమం కన్వీనర్ ఎం.కరుణ, బి.భరణి తదితరులు పాల్గొన్నారు.

నమూనాలు తిలకిస్తున్న విద్యార్థులు

(c) eenadu

భూమికే నీళ్లిస్తారు..

న్యూస్‌టుడే, విజయనగరం పట్టణం, కంటోన్మెంట్

మానవాళికి భూగర్భ జలాలే ప్రధానాధారం. ఉమ్మడి జిల్లాలో వాటి వినియోగం ఎక్కువ. గ్రామీణ ప్రాంతాల్లో 80 శాతం, పట్టణాల్లో 50 శాతం అదే దిక్కు. కానీ రక్షణకు చర్యలు కానరాకపోవడం, భారీగా బోరు బావుల తవ్వకం, వర్షపు నీటిని ఒడిసి పట్టకపోవడం తదితరాల కారణంగా రానురానూ జాడ కనుమరుగవుతోంది. ఈ క్రమంలో భావి తరాలకు ముప్పు పొంచి ఉందన్న నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. భూగర్భంలోకి నీళ్లను పంపి, జలాలు ఉప్పొంగేలా చర్యలు తీసుకుంటున్నాయి.

విజయనగరంలో అత్యాధునిక పిట్‌ల నిర్మాణం

తోటపాలెం ఎంపీపీ పాఠశాల వద్ద బోరు ఏర్పాటుకు తవ్వకం

ఈ పది ప్రాంతాల్లో..

● దాసన్నపేట ఎర్రచెరువు ● జొన్నగుడ్డి పాఠశాల ● ధర్మపురి జడ్పీ ఉన్నత పాఠశాల ● కణపాక ● గాజులరేగ మజ్జి చెరువు ● అలకనందకాలనీ పార్కు ● అయ్యన్నపేటలోని కామాక్షినగర్ ● కేఎల్‌పురంలోని సాయిలలితా నగర్ ● తోటపాలెంలోని ఎంపీపీ పాఠశాల ● జమ్ములోని పైడిమాంబ కోవెల దారి. వీటిల్లో మొదటి ఏడు ప్రాంతాల్లో బోర్ల తవ్వకాలు పూర్తయ్యాయి.

రూ.49.72 లక్షల మంజూరు

బోర్ల తవ్వకం, ఇతర పనులకు కేంద్రం ఇప్పటికే రూ. 49.72 లక్షల నిధులను మంజూరు చేసిందని నగరపాలక సంస్థ కమిషనర్ పి.నల్లనయ్య తెలిపారు. వృథా నీటిని ఒడిసిపట్టే ప్రణాళికలో భాగంగా వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ఇక్కడే తొలిసారి ఈ తరహా కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు.

విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలో 3.20 లక్షలకు పైగా జనాభా ఉన్నారు. ఇక్కడకు రోజూ వివిధ అవసరాల నిమిత్తం 50 వేల మందికి పైగా వస్తుంటారు. జిల్లా కేంద్రం కావడంతో ప్రభుత్వ, ప్రైవేటు, స్వచ్ఛంద సంస్థల కార్యాలయాలు, పలు పరిశ్రమలు, పెద్దఎత్తున దుకాణాలున్నాయి. వీటన్నింటికీ నీరు అవసరం. రోజూ 40 ఎంఎల్‌డీల వరకు ఇవ్వాల్సి ఉండగా.. ప్రస్తుతం రోజు విడిచి రోజు 26 ఎంఎల్‌డీలు ఇస్తున్నారు. ఈక్రమంలో భూమి లోపలికి వెళ్లేలా రీఛార్జి పిట్‌లు(ఇంకుడు గుంతలు) ఏర్పాటు చేస్తున్నారు. అమృత్ 2.0 పథకం కింద రాష్ట్రంలో ఇక్కడ మాత్రమే ఈ ప్రక్రియ సాగుతోంది.

నింపేది ఇలా..

షాలో ఆక్విఫెర్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్టు కింద 10 ప్రాంతాల్లో పిట్‌ల నిర్మాణాలకు శాస్త్రవేత్తలు సూచించారు. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్(హైదరాబాద్) డైరెక్టర్, జియాలజిస్ట్ డా.ఈశ్వర్ చంద్రదాస్ బృందం స్థానిక ఇంజినీర్లు, భూగర్భ జల శాఖ అధికారులతో కలిసి పది ప్రాంతాలను ఎంపిక చేసింది. అక్కడ ముందుగా బోర్లను తవ్వనున్నారు. పైన చుట్టూ ఇంకుడు గుంతల మాదిరి ఏర్పాట్లు చేస్తారు. వర్షం, వాడుక నీటిని సద్వినియోగం చేసుకుని, అందులోకి వెళ్లేలా చూస్తారు. తద్వారా భూమి లోపలి పొరల్లోకి నీరు వెళ్లేందుకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

అల్లూరికి ఘన నివాళులు

విజయనగరం అర్బన్, న్యూస్‌టుడే: అల్లూరి సీతారామరాజు సేవలు ఎనలేనివని, ఆయనను స్ఫూర్తిగా తీసుకుని యువత ముందుకెళ్లాలని కలెక్టర్లు అంబేడ్కర్, శ్యామ్ ప్రసాద్ పేర్కొన్నారు. అల్లూరి జయంతిని పురస్కరించుకుని జిల్లా పరిషత్తు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి శుక్రవారం పూలమాలలు వేసి, నివాళులర్పించారు. అంతకుముందు జరిగిన కార్యక్రమాల్లో జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, రాష్ట్ర మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, గుమ్మిడి సంధ్యారాణి, ఎమ్మెల్సీలు గాదె శ్రీనివాసులనాయుడు, ఇందుకూరి రఘురాజు, ఎమ్మెల్యేలు బోనెల విజయచంద్ర, లోకం నాగమాధవి, డీసీసీబీ ఛైర్మన్ కిమిడి నాగార్జున తదితరులు పాల్గొన్నారు.

డిగ్రీలో ప్రవేశాలెప్పుడో..?

విద్యార్థుల ఎదురు చూపులు

న్యూస్‌టుడే, చీపురుపల్లి

నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైంది.. డిగ్రీ ద్వితీయ, తృతీయ సంవత్సర తరగతులు జరుగుతున్నాయి. ఇప్పటికే ఇంజినీరింగ్ ప్రవేశాలకు చర్యలు మొదలయ్యాయి. డిగ్రీ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలు ఇంతవరకు స్పష్టత రాక విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. డిగ్రీలో చేరాలా.. ప్రవేశాల ఆలస్యంతో ప్రత్యామ్నాయ దారులు వెతుక్కోవాలో తెలియక తర్జనభర్జన పడుతున్నారు.

చీపురుపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల

డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలు 2020-21 విద్యా సంవత్సరం నుంచి ఆన్‌లైన్, వెబ్ కౌన్సెలింగ్ విధానంలో జరుగుతున్నాయి. ఈ ఏడాది నుంచి పాత పద్ధతి (ఆఫ్‌లైన్)లోనే ప్రవేశాలకు అవకాశం కల్పించాలని డిమాండు వస్తోంది. ఈ అంశం ఉన్నత విద్యా మండలి వద్ద పెండింగ్‌లో ఉంది. దీనిపై ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదు. గత ప్రభుత్వం డిగ్రీలో సింగిల్ మేజర్ సబ్జెక్టు విధానం అమల్లోకి తెచ్చింది. దీనివల్ల పలు రకాల సమస్యలు ఉత్పన్నం కావడంతో దాని స్థానంలో ఈ ఏడాది నుంచి డబుల్ మేజర్ సబ్జెక్టు విధానాన్ని అమల్లో తేవాలని భావిస్తున్నారు.

ఆలస్యమవుతోందని ఆందోళన

డిగ్రీలో ప్రవేశాలకు జాప్యం జరుగుతుండడంతో కోర్సుల్లో చేరాలనుకున్న విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ప్రవేశాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశముందని అంటున్నారు. తరగతుల ప్రారంభం, పరీక్షలు ఆలస్యమవుతాయని వాపోతున్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఏడు ప్రభుత్వ, వంద వరకు ప్రైవేటు డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. డిగ్రీ ప్రథమ సంవత్సరంలో 8 వేల నుంచి పది వేల మంది వరకు ప్రవేశాలు పొందే అవకాశాలున్నాయి. వీరంతా ఉన్నత విద్యా మండలి నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు.

ప్రవేశాలపై స్పష్టత వస్తుంది..

అమరావతిలో ఉన్నతాధికారుల సమావేశం జరుగుతుంది. డిగ్రీలో సింగిల్ మేజర్ విధానమా, డబుల్ మేజరా అనే అంశంతో పాటు ప్రవేశాలు ఆన్‌లైన్‌లో చేయాలా, ఆఫ్‌లైన్‌లోనా అనే దానిపై స్పష్టత వస్తుంది. త్వరలో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
– పీవీ కృష్ణాజీ, ప్రధానాచార్యుడు, జిల్లా ఐడీ కళాశాల(చీపురుపల్లి)

మాట్లాడుతున్న జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు. చిత్రంలో మంత్రులు సంధ్యారాణి, శ్రీనివాస్

మన్యం సమస్యలపై..

మలేరియా కేసులు పెరుగుతున్న వేళ వైద్యారోగ్య శాఖ అప్రమత్తంగా ఉండాలని ఛైర్మన్ సూచించారు. మన్యంలోని పల్లెల్లో పారిశుద్ధ్యం మెరుగుపై దృష్టిసారించాలని డీపీవో కొండలరావును మంత్రి సంధ్యారాణి ఆదేశించారు. 1100 సామూహిక మరుగుదొడ్లు మంజూరు చేశామని, వాటిని పాఠశాలలు, పంచాయతీల్లో నిర్మిస్తామని మంత్రి చెప్పారు. అనంతరం జిల్లా ఆసుపత్రుల పరిస్థితిపై మంత్రి శ్రీనివాసరావు ఆరా తీశారు.

రూ.వెయ్యి కోట్లతో..

ఉమ్మడి జిల్లాలో రూ. 1,001 కోట్ల విలువైన పనులకు తీర్మానించామని ఛైర్మన్ ప్రకటించారు. ఈ రెండు మండలాల నుంచే సమస్య ఎదురైందని, పనుల మంజూరు అధికారం కలెక్టర్‌దేనంటూ స్పష్టం చేశారు. మండల, జిల్లా పరిషత్తులు ఆమోదిస్తే కానీ తానేమీ చేయలేనని, మీరే తేల్చుకోవాలని కలెక్టర్ అంబేడ్కర్ పేర్కొన్నారు. ఇదే క్రమంలో ఇతర మండలాల వైకాపా ప్రజాప్రతినిధులు తీర్మానాల అంశాన్ని లేవనెత్తడంతో సమావేశం రసాభాసగా మారింది.

ఉపాధి పనుల తీర్మానాలపై వాడీవేడి చర్చ

● జడ్పీ సమావేశంలో ఛైర్మన్‌కు ప్రశ్నల వర్షం

ఈనాడు– విజయనగరం, న్యూస్‌టుడే– విజయనగరం అర్బన్: జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం విజయనగరంలో శుక్రవారం వాడీవేడిగా సాగింది. ఉపాధి హామీ పథకం కింద చేపట్టే పనులకు గ్రామ సభల్లో చేసిన తీర్మానాలను ఎందుకు ఆమోదించడం లేదని పలువురు సభ్యులు ప్రశ్నించారు. వేపాడ, నెల్లిమర్ల మండలాలకు సంబంధించిన తీర్మానాలను మండల పరిషత్తులే ఆమోదించలేదని ఎమ్మెల్యే లోకం నాగమాధవి, డీసీఎంఎస్ ఛైర్మన్ గొంపకృష్ణ నిలదీశారు. జడ్పీ ఛైర్మన్ శ్రీనివాసరావు, మంత్రి కొండపల్లి శ్రీనివాస్, కలెక్టర్ అంబేడ్కర్ సమాధానం చెప్పాలని కోరారు.

కారణాలు గుర్తించాలి

ప్రభుత్వ విద్యలో ప్రవేశాల తగ్గుదల, విజయనగరంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు తాత్కాలిక భవనం అంశాలపై ప్రధానంగా చర్చ జరిగింది. విద్యార్థులను చేర్పించేలా ప్రజాప్రతినిధులు బాధ్యత తీసుకోవాలని జడ్పీ ఛైర్మన్ కోరారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల శాశ్వత వసతికి పశుసంవర్ధకశాఖ వైద్యశాల భవనాన్ని పరిశీలించామన్నారు. విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలకు ఎందుకు వెళ్లిపోతున్నారో శాస్త్రీయ కారణాలు తెలుసుకోవాలని మంత్రి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. ప్రైవేటు యాజమాన్యాలు ఒకటో తరగతి ఉచిత ప్రవేశాలు కల్పించేలా చూడాలని ఎమ్మెల్సీ రఘురాజు విన్నవించారు. ఉన్నత పాఠశాలల్లో సిబ్బంది లేక ఉపాధ్యాయులపై పనిభారం పెరుగుతోందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీనివాసులనాయుడు అన్నారు. డీసీసీబీ ఛైర్మన్ కిమిడి నాగార్జున, ఎమ్మెల్యేలు బోనెల విజయచంద్ర, జగదీశ్వరి, తూర్పు కాపు కార్పొరేషన్ ఛైర్మన్ యశస్వి తదితరులు పాల్గొన్నారు.

రైతులకు అవగాహన..

సాగు, మేలు రకం విత్తనాలు, రాయితీలు, పథకాలపై రైతులకు అవగాహన కల్పించాలని బొబ్బిలి ఎమ్మెల్యే బేబినాయన కోరారు. అర్హులందరికీ ప్రభుత్వ సాయం అందేలా చూస్తామని వ్యవసాయ శాఖాధికారులు వీటీ.రామారావు, రాబర్ట్‌పాల్ తెలిపారు. ఎస్.కోట మండలంలో ఎంఎస్‌ఎంఈ పార్కు ఏర్పాటుకు అన్ని అనుమతులు మంజూరయ్యాయని జడ్పీ ఛైర్మన్ చెప్పారు. ఈ పార్కుకు తాటిపూడి జలాశయం నుంచి నీరు సరఫరా సరికాదని, రైతులు నష్టపోతారని, పునః పరిశీలించాలని ఎమ్మెల్సీ రఘురాజు కోరారు.

హాజరైన ప్రజాప్రతినిధులు, అధికారులు

బంగారం ● పీ-4కు 67,066 కుటుంబాల ఎంపిక
మీ బాధ్యత మాది

సర్వే చేపడుతున్న సిబ్బంది

న్యూస్‌టుడే, రాజాం

పేదరికం లేని సమాజం కోసం కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకుంది. సంపన్నులు పేద కుటుంబాలను దత్తత తీసుకుని జీవన ప్రమాణాలను మెరుగుపర్చేలా ప్రణాళిక రూపొందించింది. జిల్లాలో ఇప్పటికే సర్వే నిర్వహించి 67,066 బంగారు కుటుంబాలు (నిరుపేదలను) గుర్తించారు. నియోజకవర్గాల వారీగా జాబితాలు సిద్ధమయ్యాయి. ఆపన్నహస్తాలు అందించేందుకు సంపన్న వర్గాలు ముందుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇదివరకే పిలుపునిచ్చారు. ఒక స్వచ్ఛంద సంస్థ 2,090 కుటుంబాలను దత్తత తీసుకునేందుకు అంగీకరించగా.. జిల్లా యంత్రాంగం సదరు సంస్థ స్థితిగతులపై ఆరా తీసి తిరస్కరించినట్లు సమాచారం.

గుర్తింపు ఇలా..

నియోజకవర్గం	బంగారు కుటుంబాలు
రాజాం	9,230
బొబ్బిలి	10,146
చీపురుపల్లి	10,220
నెల్లిమర్ల	10,479
గజపతినగరం	8,248
ఎస్.కోట	7,912
విజయనగరం	8,764
సాలూరు (మెంటాడ)	2,067

రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాల్లో విజయనగరం ఒకటి. ప్రభుత్వ లెక్కల ప్రకారం దారిద్ర్య రేఖకు దిగువన 5.71 లక్షల కుటుంబాలున్నాయి. ఇందులో అత్యంత నిరుపేదలకు తొలుత సాయం అందించేలా కార్యాచరణ సిద్ధమైంది. ఆర్థికంగా భరోసా ఇచ్చేందుకు పబ్లిక్, ప్రైవేటు, పీపుల్స్ పార్టనర్(పీ-4) కార్యక్రమం ఉపకరిస్తుందని ప్రభుత్వం బలంగా నమ్ముతోంది.

మండలాల వారీగా దాతల ఎంపిక

సంపన్న కుటుంబాలు ఉదారత చాటితేనే పీ-4 విజయవంతమవుతుంది. ఉన్న దాంట్లో కొంత పేదలకు సాయం చేయడం ద్వారా సమాజానికి మేలు చేసిన వారవుతారు. జిల్లాలో తొమ్మిది మంది వరకు పేర్లు నమోదు చేసుకున్నారు. ఆన్‌లైన్‌లో అవకాశం ఇవ్వడంతో పలువురు పేర్లు పొందుపరిచినా.. ఆరా తీసినప్పుడు తాము నమోదు చేయలేదని పలువురు బదులిస్తున్నట్లు తెలిసింది. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి అనిత దీనిపై గురువారం విజయనగరంలో సమావేశం నిర్వహించారు. మంత్రి కొండపల్లి 264 కుటుంబాలను దత్తత తీసుకుంటామని ప్రకటించారు. సర్వే పూర్తయిందని, మండలాల వారీగా దాతల ఎంపిక పూర్తిచేయాలని కలెక్టరు ఆదేశించినట్లు సీపీవో బాలాజీ తెలిపారు.

గుంకలాం.. గూడు చేరే దారేది?

రాష్ట్రంలోనే అతి పెద్ద జగనన్న కాలనీగా విజయనగరంలోని గుంకలాం గుర్తింపు పొందింది. ఇక్కడ వేలమంది నివాసానికి స్థలాలిచ్చిన నాటి వైకాపా ప్రభుత్వం రహదారి సౌకర్యం మరిచింది. పార్టీ రంగులతో స్తూపం పెద్దగా నిర్మించి ప్రచారానికే ప్రాధాన్యమిచ్చిందే తప్ప.. జనం ఇబ్బంది పట్టించుకోలేదు. మట్టి దారులు వర్షాలకు బురదమయమై నరకం చూపుతున్నాయి. రాత్రి వేళల్లో ప్రమాదాలు జరుగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. సమస్యను గృహనిర్మాణ సంస్థ డీఈ రంగరావు వద్ద ప్రస్తావించగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. – న్యూస్‌టుడే, విజయనగరం గ్రామీణం, అయ్యన్నపేట

మహిళలకు రూ.27 వేల కోట్ల రుణాలు

రంగుపురంలో పథకాల లబ్ధిదారులతో మాట్లాడుతున్న మంత్రి కొండపల్లి

గజపతినగరం, న్యూస్‌టుడే: రాష్ట్రవ్యాప్తంగా మహిళల ఆర్థిక ఇబ్బందులు తప్పించేందుకు రూ.23 వేల కోట్ల రుణాలను బ్యాంకుల ద్వారా ప్రభుత్వం అందించిందని రాష్ట్ర ఎస్ఎంఎస్ఈ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం మండలంలోని రంగుపురం, వేమలి గ్రామాల్లో 'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమంలో పాల్గొన్నారు. రూ.లక్షల కోట్లతో ప్రముఖ సంస్థల ఏర్పాటుకు పారిశ్రామిక వేత్తలను చంద్రబాబు ఒప్పించారని, మూడేళ్లలో వాటి ఫలాలు యువతకు అందుతాయన్నారు. రంగుపురంలో వృద్ధులు, దివ్యాంగ మహిళలకు పథకాల లబ్ధి గురించి మంత్రి అడగ్గా.. చంద్రబాబు తమను పెంచుతున్నారని వారు తెలిపారు. విద్యుత్తు సమస్యలు తీర్చాలని, తారురోడ్డు వేయాలని గ్రామస్థులు కోరగా పరిష్కరిస్తామన్నారు. జిల్లాలోని దత్తిరాజేరు మండలం ఎం.లింగాలవలస రహదారి ఏడాదిలో పూర్తిచేయిస్తానని, శ్మశానానికి రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. మాజీ సర్పంచి అప్పలనాయుడిని దుశ్శాలువతో సత్కరించారు. ఏఎంసీ అధ్యక్షుడు గోపాలరాజు, పార్టీ మండల అధ్యక్షురాలు గంట్యాడ శ్రీదేవి, జడ్పీటీసీ మాజీ సభ్యుడు శ్రీధర్, క్లస్టర్ ఇన్‌ఛార్జి గుంట్రోతు గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.

6న పెంపుడు జంతువులకు ఉచిత టీకాలు

వ్యవసాయ విభాగం, న్యూస్‌టుడే: ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా విజయనగరంలోని బహుళార్థ పశు వైద్యశాల ప్రాంగణంలో మూడు నెలలు వయసు దాటిన పెంపుడు కుక్కలకు, పిల్లులకు ఉచితంగా రేబిస్ నివారణ టీకాలు వేయనున్నట్లు వైద్యశాల ఉప సంచాలకురాలు జి.మహాలక్ష్మి తెలిపారు. ఆదివారం ఉదయం 8 గంటలకు శిబిరం ప్రారంభమవుతుందని, జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పశువైద్య కేంద్రాల్లో టీకాలు అందుబాటులో ఉంటాయన్నారు. జంతువుల నుంచి మనుషులకు సోకే వ్యాధులపై అవగాహన సదస్సు ఉంటుందని చెప్పారు.

శాకంబరి శరణు.. శరణు

ఆషాఢ మాసం ప్రారంభం సందర్భంగా జామి మండలం అలమండ ఆలయంలో దుర్గాదేవి శుక్రవారం శాకంబరిగా దర్శనమిచ్చారు. మహిళలు సామూహిక లలితా సహస్ర నామ పారాయణం చేశారు.
– న్యూస్‌టుడే, జామి

గంతలు తీయండి.. గుంతలు చూడండి

గరివిడి-గర్భాం ప్రధాన రహదారి అడుగుకో గుంతతో అధ్వానంగా మారింది. ప్రజలు నిత్యం నరకం చూస్తున్నారు. నాయకులు, అధికారులకు గోడు వినిపించినా కనీసం చర్యల్లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గర్భాం, మెరకముడిదాం వెళ్లేందుకు పాత గరివిడి రైల్వే వంతెన పక్క నుంచి బంగారమ్మ కాలనీ మీదుగా ఒకటి.. పాత రైల్వేగేటు నుంచి మరొకటి మార్గాలు ఉన్నాయి. ఈ రెండు దారులూ స్థానిక ఇంజినీరింగ్ కళాశాల కూడలి వద్ద కలుస్తాయి. ప్రస్తుతం ఎక్కడ చూసినా గోతులే కనిపిస్తున్నాయి. రోజుకు ఆరు వేలకు పైగా పెద్ద వాహనాలు ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తున్నాయి. ఇంతటి కీలకమైన రహదారిని గత వైకాపా ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదు. కూటమి వచ్చాక నిధులు మంజూరు చేసినా.. పనులు చేపట్టడంలో జాప్యం జరుగుతోంది. రహదారి అభివృద్ధికి రూ.3.5 కోట్లు మంజూరయ్యాయని, టెండర్లు పిలిచి గుత్తేదారుకు అప్పగిస్తామని ఆర్అండ్‌బీ ఏఈ జార్జి వెస్లీ తెలిపారు.
– న్యూస్‌టుడే, గరివిడి

బండిఅప్పారావు కాలనీ వద్ద గుంతలో కూరుకుపోయిన లారీ

ఇంజినీరింగ్ కళాశాల కూడలి సమీపంలో రోడ్డు దుస్థితి

జన్మదిన శుభాకాంక్షలు
మా శ్రేయోభిలాషులైన శ్రీ కరణం జనార్దనరావు గారు నేడు జన్మదిన వేడుకలు జరుపుకొంటున్న శుభవేళ వారికి మా శుభాకాంక్షలు తెల్పుతూ.. వారికి ఆ భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలను ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ...
శ్రీ కరణం జనార్దనరావు గారు
(నాయుడు గారు)
అధ్యక్షులు: షిర్డిసాయిబాబా దేవాలయం రింగ్‌రోడ్, విజయనగరం
ఛైర్మన్: కడగల ఆనంద్‌కుమార్
AIM E.M. SCHOOL
Naidu Colony, Thotapalem, Vizianagaram

సందర్భమేదైనా ఈనాడును చేసుకోండి వేదిక
మీ బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు ఈనాడు లో ప్రకటనల ద్వారా తెలియజేయండి

వేడుక ఏదైనా.. ఈనాడును చేసుకోండి వేదిక
ఈనాడు యాడ్స్ ద్వారా తెలియజేయండి
ప్రకటనల కొరకు సంప్రదించండి
9000866020, 8008597609

శ్రద్ధాంజలి
మంచికి, మానవత్వానికి మారుపేరుగా నిలిచి, అందరి హృదయాలలో సుస్థిరమైన స్థానం సంపాదించి, అతి చిన్న వయస్సులోనే మమ్ములను దుఖఃసాగరంలో ముంచి దైవసాన్నిధ్యంకి చేరిన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ...
భర్త: పతివాడ చిన్నపైడినాయుడు
కుమారులు: పార్థుప్రణీత్, యుగేష్
కీ॥శే॥ పతివాడ సత్యకళ గారు
చినపతివాడ గ్రామం
పూసపాటిరేగ మండలం
జననం : 22-12-1991
మరణం : 23-06-2025
మామయ్య - అత్తయ్య
పతివాడ అప్పలనాయుడు - నారాయణమ్మ
మేనమామ : రొంగలి రామారావు, 35వ వార్డు కౌన్సిలర్, VZM
అమ్మమ్మ : రొంగలి పైడితల్లి
తమ్ముడు, మరదలు : కరణపు రూప్‌చంద్ - రమ్య
చిన్న మామయ్య, అత్తయ్య : పెద్దపైడినాయుడు - సత్యవమ్మ
పెద్దకర్మ: తే 05-07-2025 దీన పూసపాటిరేగ మండలం చినపతివాడ గ్రామంలో మా స్వగృహమునందు జరుగును. 8897467367

(c) eenadu

వేయలేం అడుగు.. ఎందుకని అడుగు

ఇంటి నుంచి బయటకు అడుగేస్తే మురుగులో కూరుకుపోవాల్సిందే. నడిచే వీలూ లేదు. నిత్యం దుర్గంధం, దోమలతో నరకయాతన అనుభవిస్తున్నారు. ఈ సమస్య కొన్నేళ్లుగా వెంటాడుతున్నా పట్టించుకునే నాథుడు కరవయ్యారని వాపోతున్నారు మక్కువ మండలంలోని మార్కొండపుట్టి ఎస్సీ కాలనీ వాసులు. ఇక్కడి మూడు మార్గాల్లో ఇదే దుస్థితి. సీసీ రోడ్లు లోతుగా, కాలువలు ఎత్తులో ఉండటంతో ఈ పరిస్థితి ఏర్పడింది. పూడిక కూడా తీయడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ అధికారులతో మాట్లాడి, తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి సంధ్యారాణి తెలిపారు. - న్యూస్‌టుడే, మక్కువ

పాఠశాల శిథిలమైంది.. ఆలయమే దిక్కైంది

ఎల్.కోట మండలం నీలకంఠపురం ప్రాథమిక పాఠశాల భవనం వర్షాలకు కారిపోతోంది. శిథిలస్థితికి చేరడంతో గతంలో కొన్నాళ్లు వరండాలో బోధన సాగించారు. ఇప్పుడు పరిస్థితి మరింత దారుణంగా మారడంతో ప్రత్యామ్నాయం లేక గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయంలో తరగతులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ 17 మంది విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులున్నారు. విద్యాలయం చుట్టూ జిరాయితీ భూములు ఉండటంతో ప్రహరీ నిర్మాణానికి నోచుకోలేదు. గతంలో గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మరుగుదొడ్లు నిర్మించిన స్థలం తమదని, ఖాళీ చేయాలని వాగ్వాదానికి దిగితే.. ఆయనకు నచ్చజెప్పి సమస్య లేకుండా చేసుకున్నారు. అయితే ప్రధాన భవనం కూలే స్థితికి చేరడంతో వదిలేశారు. దీనిపై హెచ్ఎం దేవుడమ్మ, సహ ఉపాధ్యాయుడు రామారావు మాట్లాడుతూ నిత్యం ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. సమస్య పరిష్కారానికి రూ.7 లక్షలతో ప్రతిపాదనలు పంపించామని, నిధులు మంజూరైతే భవన నిర్మాణ పనులు ప్రారంభిస్తామని ఎంఈవోలు కూర్మారావు, శ్రీనివాసరావు తెలిపారు. - న్యూస్‌టుడే, లక్కవరపుకోట

తాగునీటితో మురుగు దోస్తీ

విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలోని పలు ప్రాంతాల్లో కాలువల్లో నుంచి తాగునీటి పైపులైన్లు వెళుతున్నాయి. ఇక్కడ ఏళ్లుగా ఈ సమస్య కనిపిస్తోంది. లీకులు ఏర్పడితే మురుగు నీరు నేరుగా వాటిల్లో చేరి, కుళాయిల ద్వారా ప్రజల గొంతులోకెళ్లే ప్రమాదం ఉంది. స్థానిక 36వ డివిజన్‌లోని కొత్తమజ్జిపేట, సంతోష్‌నగర్ తదితర ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఉంది. శుక్రవారం కొత్తమజ్జిపేటలో దుర్వాసనతో కూడిన నీరు సరఫరా అయిందని, పట్టుకోలేదని అక్కడి మహిళలు 'న్యూస్‌టుడే'కు చెప్పారు. ఒక్కోసారి రంగుమారిన నీరు వస్తోందని వాపోతున్నారు. దీనిపై నగరపాలిక కమిషనర్ పి.నల్లనయ్యను 'న్యూస్‌టుడే' వివరణ కోరగా.. పరిశీలించి పైపులైన్ల మార్పునకు తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. శుద్ధి చేసిన నీటినే అందిస్తున్నామని తెలిపారు. - న్యూస్‌టుడే, విజయనగరం పట్టణం

విజయనగరంలోని సంతోష్ నగర్‌లో కాలువలో పైపులు

రైతులను ఆందోళనకు గురిచేయొద్దు

ఈనాడు- విజయనగరం: ఎస్.కోట మండలంలోని జిందాల్ భూముల్లో నెలకొల్పే ఎంఎస్ఎంఈ పార్కులో ఎలాంటి పరిశ్రమలు వస్తాయో తెలియదని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం జరిగిన జడ్పీ సమావేశంలో ఇక్కడి పార్కుకు తాటిపూడి నుంచి నీటిని సరఫరా చేసే అంశంపై చర్చ సాగింది. ఈ నేపథ్యంలో ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. భవిష్యత్తులో అక్కడ ఏర్పాటయ్యే పరిశ్రమలను బట్టి ఎంత నీరు అవసరమో అంచనా వేయలేమని చెప్పారు. ఈలోపు అనవసరంగా రాద్ధాంతం చేసి, రైతులను ఆందోళనకు గురి చేయడం తగదన్నారు.

ఎక్కడికెళుతున్నారో?

ప్రభుత్వ బడుల్లో తగ్గుతున్న విద్యార్థులు

విజయనగరం విద్యావిభాగం, న్యూస్‌టుడే: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. ప్రధానంగా వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత ఈ పరిస్థితి కనిపించింది. నేటికీ అదే తగ్గుదల కొనసాగుతోంది. గత కొన్నేళ్లుగా పిల్లలు ప్రభుత్వ బడికి దూరం అవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఉమ్మడి జిల్లాలో గతేడాదితో పోల్చితే ఈ సంవత్సరం 21,861 మంది బాలలు తగ్గారు. శుక్రవారం జడ్పీ సమావేశం వేదికగా ఈ విషయమై ప్రజాప్రతినిధుల్లో చర్చకు దారి తీసింది. ప్రైవేటు విద్యాలయాలకు వెళుతున్నారా? లేక ఇతర జిల్లాలకు వలస సాగిస్తున్నారా? అన్న విషయాలను సర్వే చేయాలన్న ప్రతిపాదనను తీసుకొచ్చారు. దీనిపై శాస్త్రీయంగా విశ్లేషణ అవసరమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు.

ప్రభుత్వ బడిలో విద్యార్థులు

బోలెడు సౌకర్యాలు..

రెండు జిల్లాల్లో 4,267 పాఠశాలలున్నాయి. వీటిలో 12,459 మంది అర్హతగల ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ప్రభుత్వం ఒక్కో విద్యార్థి కోసం ఏటా రూ.70 వేల వరకు ఖర్చు చేస్తోంది. ఈ ఏడాది నుంచి సన్నబియ్యంతో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం నిర్వహిస్తున్నారు. డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్ల రూపంలో ఉచితంగా పాఠ్య పుస్తకాలు, నోట్సులు, ఏకరూప దుస్తులు, బూట్లు, బెల్టులు, నిఘంటువులు.. ఇలా అన్నీ ఉచితంగా అందజేస్తున్నా విద్యార్థులు రాకపోవడంపై అధికారులు, ప్రజాప్రతినిధులను విస్మయం కలిగిస్తోంది. అవగాహన కల్పించడంతో పాటు ప్రజాప్రతినిధులు బాధ్యత తీసుకోవాల్సిన అవసరాన్ని జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు చెప్పారు.

విద్యాశాఖ చెబుతున్నదిలా..

జనన రేటు తగ్గుదల, ప్రైవేటులో చేరికలు, పట్టణాల్లో ప్రభుత్వ బడికి పిల్లలు దూరం కావడం తదితర కారణాలతో ఈ పరిస్థితి కనిపిస్తోందని విద్యాశాఖ పేర్కొంటోంది. రెండు జిల్లాల్లో వలసలు ఎక్కువగా ఉన్నాయని, జీవనం కోసం గోదావరి జిల్లాలు, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ తదితర నగరాలకు పిల్లలను వెంట తీసుకుని వెళ్తున్నట్లు చెబుతోంది. డ్రాపౌట్లలో వారే ఎక్కువగా ఉన్నారని గుర్తించింది.

ఉమ్మడి జిల్లాలో ఇలా..

సంవత్సరం	ప్రవేశాలు
2020-21	2,31,357
2021-22	2,30,217
2022-23	2,07,710
2023-24	1,90,849
2024-25	1,73,688
2025-26	1,51,827

గురుకులాల్లో మెరుగైన విద్య, వసతి

రూపావతి, ఉమ్మడి జిల్లా సమన్వయకర్త

అయ్యన్నపేట, మయూరికూడలి, న్యూస్‌టుడే: ఉమ్మడి జిల్లాలోని గురుకుల విద్యాలయాల్లో మెరుగైన విద్య, వసతి అందుతున్నట్లు సమన్వయకర్త ఎస్.రూపావతి తెలిపారు. శుక్రవారం ఆమె నగరంలోని కార్యాలయంలో 'న్యూస్‌టుడే'తో మాట్లాడారు. పదో తరగతి విద్యార్థులకు ఏటా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది ఎన్.వరుణ్‌కుమార్(బాడంగి గురుకులం), జి.హెప్సిబా ఎవెంజిలిన్(కొమరాడ), పి.జనార్దన్‌సాయి(సాలూరు), కె.యశ్వంత్ (సాలూరు), ఆర్.రాహుల్ (సాలూరు) ఐఐటీల్లో సీట్లు సాధించారన్నారు. తొమ్మిది, పదిలో చేరేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన శ్రేష్ఠ ప్రవేశ పరీక్షకు 210 మంది హాజరు కాగా.. వంద మంది ఉత్తమ ఫలితాలు సాధించారని చెప్పారు. పాలకొండ విద్యార్థి వి.వెంకటేష్ 400లకు గానూ 288 మార్కులతో ఆల్ ఇండియాలో 22వ ర్యాంకు సాధించాడన్నారు. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్ ప్రవేశ పరీక్షను 137 మంది రాయగా. . 50 మంది ఉత్తీర్ణత పొందారన్నారు. శ్రేష్ఠ ద్వారా సీబీఎస్ఈ అనుబంధ ప్రముఖ ప్రైవేటు రెసిడెన్షియల్ పాఠశాలల్లో చేరేందుకు అర్హత పొందుతారన్నారు.

తాటిపూడి నీరు రైతులకే ఇస్తామని ప్రకటించాలి

శృంగవరపుకోట, న్యూస్‌టుడే: తాటిపూడి జలాశయం నీరు రైతులకే సొంతమని, జిందాల్ పరిశ్రమకు ఇచ్చే ప్రసక్తి లేదని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారికంగా ప్రకటించాలంటూ సీపీఎం నాయకుడు చల్లా జగన్ డిమాండు చేశారు. ఎస్.కోట మండలంలోని బొడ్డవర వద్ద నిర్వాసితుల సమస్యలపై పరిష్కారం కోరుతూ శుక్రవారం ఆర్తనాదాల ప్రదర్శనతో నిరసన తెలిపారు. వీరికి మద్దతుగా ఆయన మాట్లాడుతూ గతంలో తీసుకొచ్చిన జీవో-14ను వెంటనే రద్దు చేయాలన్నారు. అప్పుడే ఆయకట్టు పరిధిలోని అన్నదాతలకు రక్షణ ఉంటుందన్నారు. 13 రోజులుగా నిరసన తెలుపుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.

నిరసన తెలుపుతున్న జిందాల్ నిర్వాసితులు, సీపీఎం నాయకులు

సొసైటీలకు త్రిసభ్య కమిటీలు: కసరత్తు పూర్తి

విజయనగరం అర్బన్, న్యూస్‌టుడే: ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల(పీఏసీఎస్)కు త్రిసభ్య కమిటీల ఏర్పాటు కొలిక్కి వస్తోంది. జిల్లాలో 94 సొసైటీలున్నాయి. వీటికి గత ప్రభుత్వం ప్రత్యేక కమిటీలను నియమించింది. కూటమి వచ్చాక వాటి స్థానంలో అఫీషియల్ పర్సన్ ఇన్‌ఛార్జులను నియమించింది. వీరి పదవీ కాలం ఈ ఏడాది జూన్ 26తో ముగిసింది. కొత్త కమిటీలు ఏర్పాటయ్యే వరకు ప్రభుత్వం వీరినే కొనసాగించింది. ఈమేరకు ఈ నెలాఖరు వరకు పదవీ కాలాన్ని పొడిగించింది. ఈలోగా కొత్త సభ్యులను ఎంపిక చేసే దిశగా కసరత్తు జరుగుతోంది. కమిటీలో ఒక ఛైర్మన్, ఇద్దరు సభ్యులుంటారు. ప్రక్రియ దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది. స్థానిక శాసనసభ్యుల సిఫార్సు మేరకు పేర్లను ప్రతిపాదించారు. ఈ మేరకు రాష్ట్రస్థాయి నుంచి జిల్లాకు జాబితా చేరింది. వీటిపై పరిశీలన జరుగుతోంది. త్వరలో ఆయా వివరాలను ఉన్నతాధికారులకు నివేదించనున్నట్లు సహకారశాఖలోని ఓ అధికారి వెల్లడించారు. భవిష్యత్తులో ఎన్నికలు వెళ్లే అవకాశం ఉండటంతో సొసైటీలను ఆయా సభ్యులతో భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది.

చికెన్ ధరలు

రకం	లైవ్	స్కిన్	స్కిన్‌లెస్
బ్రాయిలర్	95	160	170

మిల్లులో కార్మిక చట్టాల అమలుకు డిమాండు

నెల్లిమర్ల, న్యూస్‌టుడే: జూట్ మిల్లుల్లో కార్మిక చట్టాలను అమలు చేయాలని రాష్ట్ర ఇఫ్టూ ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి బి.గిరి డిమాండు చేశారు. శుక్రవారం నెల్లిమర్లలోని అమర వీరుల స్మారక భవనంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. విశ్రాంత కార్మికులకు గ్రాట్యుటీ, పీఎఫ్ బకాయిలు చెల్లించకపోవడం దారుణమన్నారు. పేర్లలో తప్పులు సరిదిద్దకపోవడంతో, 2018 నుంచి యాజమాన్యం తన వాటా పీఎఫ్ చెల్లించకపోవడంతో కార్మికులకు పింఛను తగ్గిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం మిల్లు ఇఫ్టూ నూతన అధ్యక్షుడిగా నామాల తిరుపతిరావు, ప్రధాన కార్యదర్శిగా మద్దిల అప్పలనాయుడు, యూనియన్ సభ్యుల పేర్లు ప్రకటించారు. కార్యక్రమంలో నాయకుడు అప్పలసూరి పాల్గొన్నారు.

క్యాన్సర్ ఆసుపత్రిని ఏర్పాటు చేయండి

విజయనగరం వైద్య విభాగం, న్యూస్‌టుడే: మహరాజా ఆసుపత్రిని ప్రభుత్వ వైద్య కళాశాల ప్రాంగణంలోకి తరలించి.. సర్వజన వైద్యాలయాన్ని క్యాన్సర్ ఆసుపత్రిగా మార్చాలని పౌరవేదిక జిల్లా అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ డిమాండు చేశారు. పలు సంఘాల నాయకులతో కలిసి అక్కడ ధర్నా చేపట్టారు. రోజురోజుకూ రోగుల రద్దీ పెరుగుతుండటం, మౌలిక సదుపాయాలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని, అన్నీ ఒకే చోట సాధ్యం కాదని చెప్పారు. ఉమ్మడి జిల్లా పరిధిలో క్యాన్సర్ బాధితులు పెరుగుతున్నా చర్యల్లేవని, స్థానికంగా వైద్య సేవలు లేవని చెప్పారు. పౌర వేదిక ప్రధాన కార్యదర్శి జె.రామచంద్రరాజు, విజయదుర్గా విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు డి.కొండబాబు, అంబేడ్కరైట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పీవీ.రమణ తదితరులు పాల్గొన్నారు.

ధర్నా చేస్తున్న భీశెట్టి బాబ్జీ, వివిధ సంఘాల నాయకులు

ఏనుగుల బీభత్సం

వంగర-ఎం.సీతారాంపురం గ్రామాల మధ్య కరిరాజుల గుంపు

వంగర, సీతంపేట, న్యూస్‌టుడే: వంగర మండలంలో వారం రోజులుగా ఏనుగుల గుంపు సంచరిస్తూ పంటలను ధ్వంసం చేస్తోంది. ఓనిఅగ్రహారంలో శుక్రవారం ఉదయం ఎ.సరోజనమ్మకు చెందిన కొబ్బరి మొక్కలను నాశనం చేశాయి. వంగర సమీపంలోని వరి నారుమళ్లను పాడు చేశాయి. సాయంత్రం శివ్వాం మీదుగా ఎం.సీతారాంపురం చేరుకున్నాయి. గజరాజులు తిరుగుతున్న ప్రాంతాల్లో విద్యుత్తు శాఖ అధికారులు సరఫరాను నిలిపేశారు. వాటిని తరలించాలని సంగాం మాజీ సర్పంచి శ్రీనివాసరావు అటవీశాఖ అధికారులకు వినతిపత్రం అందించారు. ● సీతంపేట మండలం గోరపాడు-చిన్నబగ్గ కాలనీ మధ్య నాలుగు ఏనుగుల గుంపు హల్‌చల్ చేస్తోంది.

ఓనిఅగ్రహారంలో ధ్వంసమైన కొబ్బరి మొక్కలు

సాలూరు కొలకోటి వీధిలో భారీ చోరీ

రూ.20 లక్షల ఆభరణాల అపహరణ

సాలూరు, న్యూస్‌టుడే: సాలూరు పట్టణంలో భారీ చోరీ జరిగింది. స్థానిక కొలకోటి వీధికి చెందిన కోట దేవి, ప్రసాద్ ఇంట్లో చోరులు లూటీ చేశారు. పోలీసుల వివరాల మేరకు ప్రసాద్ తన కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం ఒడిశా రాష్ట్రంలోని గుప్తేశ్వరం వెళ్లారు. శుక్రవారం తిరిగి బయలు దేరారు. మార్గమధ్యలో ఉండగానే.. బంధువులు ఫోన్ చేసి ఇంటి తలుపులు తీసి ఉన్నాయని, బీరువాలను ఎవరో పగలగొట్టారని చెప్పారు. వచ్చి చూసేసరికి బంగారం, వెండి ఆభరణాలు మాయమయ్యాయి. రూ.20 లక్షల విలువైన 15 తులాలు అపహరణకు గురైనట్లు గుర్తించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్లూస్ టీం సభ్యులతో సీఐ అప్పలనాయుడు చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామన్నారు.

దొంగలు విరగ్గొట్టిన బీరువాలను పరిశీలిస్తున్న సీఐ అప్పలనాయుడు

గంజాయి కేసులో నిందితుల అరెస్టు

విజయనగరం నేరవార్తా విభాగం, న్యూస్‌టుడే: వేర్వేరు రైళ్లలో అక్రమంగా గంజాయి తరలిస్తున్న అయిదుగురిని విజయనగరం రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 20 కిలోల సరకును స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను రైల్వే ఎస్సై వి.బాలాజీరావు శుక్రవారం సాయంత్రం వెల్లడించారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో రైల్వే, జీఆర్‌పీ, సివిల్ పోలీసులతో కలిసి గురువారం రాయగడ నుంచి విశాఖ వెళ్లిన గుంటూరు- రాయగడ్ ఎక్స్‌ప్రెస్‌లో తనిఖీలు చేశామన్నారు. ఈక్రమంలో కర్నూలుకు చెందిన ఎస్.పవన్, పి.వీరాంజని, ఎస్.సుదర్శన్ పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా.. అదుపులోకి తీసుకుని 5 కిలోల సరకును గుర్తించినట్లు చెప్పారు. కోర్బా-విశాఖ రైలులో దిల్లీ వెళుతున్న బాలసోని, ప్రియ వద్ద 15 కిలోలు లభ్యమైందన్నారు. నిందితులను అరెస్టు చేసి, రిమాండుకు తరలించామన్నారు.

బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానం తప్పనిసరి

విజయనగరం అయ్యన్నపేట, న్యూస్‌టుడే: జిల్లాలోని కళాశాలల్లో ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరిన ఎస్సీ విద్యార్థులు బ్యాంకుల్లో లేదా తపాలా శాఖల్లో ఖాతాలను తెరుచుకోవాలని సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకురాలు యు.అన్నపూర్ణమ్మ సూచించారు. వాటికి ఆధార్ అనుసంధానం తప్పనిసరి అని పేర్కొన్నారు. ఈ ప్రక్రియ కోసం తపాలా శాఖ ఇప్పటికే ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేసిందని చెప్పారు. ఒకటో తరగతి, ఇంటర్‌లో చేరిన వారికి రెండో విడతలో నిధులు వస్తాయన్నారు.

జగన్నాథ స్వామికి పట్టు వస్త్రాల సమర్పణ

నెల్లిమర్ల, న్యూస్‌టుడే: విశాఖపట్నంలోని జగన్నాథ ఆలయంలో కొలువైన స్వామికి రామతీర్థం దేవస్థానం నుంచి ఈవో వై.శ్రీనివాసరావు శుక్రవారం పట్టు వస్త్రాలు సమర్పించారు. రథయాత్ర ఉత్సవాల్లో భాగంగా రామావతారంలో అలంకరించిన సందర్భంగా బలభద్ర, సుభద్రదేవి సమేత జగన్నాథుడికి ఇక్కడి నుంచి తీసుకెళ్లిన వస్త్రాలను అలంకరించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు.

పక్షుల పడవ ప్రయాణం

విజయనగరంలోని పెద్దచెరువు, అయ్యకోనేరులో సైబీరియన్ వలస పక్షులు సందడి చేస్తున్నాయి. ఏటా వర్షాకాలానికి ముందు ఇక్కడకు చేరుకుంటాయి. కాలం ముగిశాక వెళ్లిపోతాయి. శుక్రవారం ఉదయం పెద్దచెరువులో ఇలా పడవపై కనిపించాయి. - న్యూస్‌టుడే, అయ్యన్నపేట

APSRTC టెండరు ప్రకటన

[illegible] https://www.apsrtc.ap.gov.in [illegible] tenders [illegible]

Rc.No.P2/437(08)/2025-DPTO/VZM, తేది:04-07-2025 సం/- జిల్లా ప్రజా రవాణా అధికారి, విజయనగరం.

ఫారం - I

బొబ్బిలి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (బుడా), బొబ్బిలి

[illegible]

Roc.No. 10/2024/PLG/BUDA, Dt.: 04.07.2025.

[illegible] budamasterplan@gmail.com [illegible]

సం/- శ్రీ SEDHU MADHAVAN S., I.A.S., వైస్ చైర్మన్, బుడా, బొబ్బిలి.

ఫారం - I

బొబ్బిలి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (బుడా), బొబ్బిలి

[illegible]

Roc.No. 01/2024/PLG/BUDA, Dt.: 04.07.2025.

[illegible] budamasterplan@gmail.com [illegible]

సం/- శ్రీ SEDHU MADHAVAN S., I.A.S., వైస్ చైర్మన్, బుడా, బొబ్బిలి.

EENADU Classifieds

BUSINESS SERVICES

BATH CLEANING

[illegible]

FINANCIAL SERVICES

[illegible]

REAL ESTATE

HOUSE FOR SALE

2BHK Individual House for Sale at KVR Estates, Sarika 200 Sq.yards ready to occupy. Cont: 9346295125.

[illegible]

PLOT FOR SALE

[illegible]

JOBS

Wanted Business Associate Leaders TATA AIA Life Insurance Company Age 27 Y above Qly: 10th / Inter / Degree Walk in Interview ✆ 9441313660.

[illegible]

Earn Extra Income online through Work from Home in Wellness Industry. 101, SF Res. Rd # 4, B.Hills, Hyd. ✆ 8919664679, 8309909749

[illegible]

FACULTY/ TEACHERS

[illegible]

WANTED

Teachers of TELUGU, ENGLISH & SOCIAL Studies with high school Teaching Experience are Required to work at SSS School (Garividi). Salary Negotiable as per the candidate's Experience. Send Resume to 9063666325

SECURITY GUARDS

[illegible]

ప్రకటన చిన్నదైనా స్పందన అతివేగం ఈనాడు క్లాసిఫైడ్స్ 5 లైన్ల ప్రకటన కేవలం 315 /- (GST 5% అదనం) మాత్రమే సంప్రదించండి: 8008597609

గమనిక

[illegible]

ఈనాడు

దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు సంప్రదించండి Cell: 80085 97609

ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి Cell: 80081 11237

మేమున్నాం.. మీకు తోడుగా (10 AM TO 1 PM)
బొబ్బిలి - 80085 74367
గజపతినగరం - 80085 74332
రాజాం - 80085 74308
గరివిడి - 80085 74348

?: జమ్ము పాఠశాలలో వంటగది నిర్మాణం పునాదుల్లోనే మిగిలిపోయింది. - స్థానికులు
❖ పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటాం. -భానుప్రకాష్, ఎంఈవో - న్యూస్‌టుడే, గుర్ల
?: కొండకెంగువ గ్రామంలో విద్యుత్తు స్తంభాలు వాలిపోయాయి. సరిచేయాలి. - స్థానికులు
❖ పరిశీలించి, చర్యలు తీసుకుంటాం. - కింటు, లైన్‌మెన్ - న్యూస్‌టుడే, రామభద్రపురం
?: పిశాళ- పాలకొండ ప్రధాన రహదారి నుంచి కొర్లవలస వెళ్లే తారు రోడ్డు ప్రారంభంలో గుంత ఏర్పడింది. ఇబ్బంది పడుతున్నాం. - చక్రధర్
❖ పరిశీలించి చర్యలు తీసుకుంటాం. - రియాజ్, జేఈ - న్యూస్‌టుడే, రేగిడి

పాఠశాల భవనం మంజూరు

స్పందనకు వందనం

గుర్ల, న్యూస్‌టుడే: ఎల్ ఎన్ పురం (దినగాఢేవలస) పాఠశాలలోని రెండు భవనాల్లో ఒకటి శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారింది. దీనిపై జులై 1న 'ఈనాడు'లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడంతో రూ.13 లక్షలతో కొత్త భవనం మంజూరైందని ఎంఈవో భానుప్రకాష్ తెలిపారు.

పూడికల తొలగింపు

చీపురుపల్లి, న్యూస్‌టుడే: చీపురుపల్లి వెంకటేశ్వరనగర్‌లో కాలువల్లో చెత్త పేరుకుపోయింది. పరిసరాల్లో పనికిరాని మొక్కలు పెరిగిపోయాయని 'మేమున్నాం... మీకుతోడుగా'కు తెలియజేశారు. దీనిపై ఈనెల 4న వార్త ప్రచురించడంతో అధికారులు స్పందించి సిబ్బందితో పూడికలు, వ్యర్థాలు తొలగింపజేశారు.

మానసాదేవికి ఆషాఢ పూజలు

చీపురుపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: చీపురుపల్లి మండలం రామలింగాపురంలో వెలసిన మానసాదేవికి ఆషాఢమాసం తొలి శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలు ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి అమ్మవారి దర్శనానికి బారులుతీరారు.

బొబ్బిలి

•బొబ్బిలి •రాజాం •గజపతినగరం •చీపురుపల్లి

తెరపై ఈనాడు

రాజాం: ★ సీతారామ: కుబేర
సీతారామ (మినీ): తమ్ముడు ★ అప్సర
ఎస్‌వీసీ: కన్నప్ప - న్యూస్‌టుడే, రాజాం
బొబ్బిలిలో: ★ లక్ష్మి: కన్నప్ప ★ వాసవి: మార్గన్ ★ టీవీఆర్ (స్క్రీన్-1): కుబేర - న్యూస్‌టుడే, బొబ్బిలి

కూరగాయల ధరలు

రాజాం రైతుబజారులో శుక్రవారం కూరగాయల ధరలు (కి.లో రూ.లలో) ★ టమాట: 30 ★ వంకాయలు: 30 ★ దొండ: 30 ★ బీర: 35 ★ బెండ: 20 ★ కాకర: 25 ★ చిక్కుడు: 25 ★ ఆనపకాయ (ఒకటి): 12 ★ అరటి (జత): 15 ★ మునగ: 45 ★ ఉల్లి: 25 ★ బంగాళదుంపలు: 20 ★ అల్లం: 50 ★ వెల్లుల్లి 80 - న్యూస్‌టుడే, రాజాం

కొండలు తవ్వేసి.. మట్టిని అమ్మేసి

న్యూస్‌టుడే- గుర్ల, గరివిడి

అక్రమార్కులు ప్రకృతి వనరులను కొల్లగొడుతున్నారు. కొండలు.. గుట్టలను అక్రమంగా తవ్వేస్తూ కంకర మట్టిని అమ్మేసి సొమ్ము చేసుకుంటున్నారు. చీపురుపల్లి నియోజకవర్గంలో పలుచోట్ల యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు సాగుతున్నాయి. కొండలు తరిగిపోతున్నాయి. గుట్టలు మాయమవుతున్నాయి. రాత్రి వేళల్లో తవ్వేసి ట్రాక్టర్లు, లారీలతో తరలించుకుపోతున్నారు.

గుర్ల మండలం సదానందపురం కొండ నుంచి కంకర తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. కొండ దిగువ ప్రాంతంలో భారీ ఎత్తున గుంతలు ఏర్పడ్డాయి. లేఅవుట్లు.. రహదారులకు అవసరమైన మట్టిని ఇక్కడ నుంచి తరలిస్తున్నారు. కంకరను ట్రాక్టర్ రూ.1000 చొప్పున విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. గ్రామంలో పలుకుబడి ఉన్న ఒక నేతకు మామూళ్లు ముట్టజెప్పి అక్రమ తవ్వకాలు సాగిస్తున్నారు. విచ్చలవిడి తవ్వకాలతో కొండ ధ్వంసమవుతోందని ఇటీవల ఆ గ్రామానికి చెందిన కొందరు యువకులు తవ్వకాలను అడ్డుకున్నారు.

సదానందపురం వద్ద కొండను తవ్వేశారిలా..

❖ గరివిడి మండలం దుమ్మెద, కోడూరు, గుర్ల మండలం పెదబంటుపల్లి, కొండగండ్రేడు సమీపంలోని కొండలు ఇప్పటికే అక్రమ తవ్వకాలతో చాలా వరకు తరిగిపోయాయి. గరివిడి, చీపురుపల్లి పట్టణాల పరిధిలో ఎక్కడ లేఅవుట్ వేసినా భూముల చదునుకు అవసరమైన ఎర్రమట్టి కోసం సమీప కొండలను తవ్వేస్తున్నారు. ఒకరిని చూసి మరొకరు కొండలపై పడి ఎవరికి తోచిన రీతిలో వారు అక్రమాలకు పాల్పడుతున్నారు.

అనుమతులు లేకుండానే..

కొండలు, గుట్టల నుంచి తవ్వకాలు చేపట్టాలంటే భూగర్భగనులు, రెవెన్యూ, అటవీ, పోలీసు శాఖల అనుమతి ఉండాలి. అది కూడా ప్రభుత్వ పరంగా చేపట్టే అభివృద్ధి పనులకే మినహాయింపు ఉంటుంది. ట్రాక్టర్లు, లారీలు నడుపుతున్న కొందరు ఇలాంటి అనుమతులేవీ లేకుండానే నేతలు, అధికారుల సహకారంతో ఇష్టారాజ్యంగా అక్రమాలకు పాల్పడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరిపి ప్రకృతి వనరులను కొల్లగొడుతున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

చర్యలు తీసుకుంటాం..

అనుమతుల్లేకుండా కొండల నుంచి తవ్వకాలు చేయడం నేరం. ఆయా ప్రాంతాలను పరిశీలించి అక్రమ తవ్వకాలపై చర్యలు తీసుకుంటాం. క్షేత్రస్థాయిలో వీఆర్వోలకు ఆదేశాలిస్తాం. - ఆదిలక్ష్మి, తహసీల్దారు, గుర్ల

బంగారు కుటుంబాలుగా తీర్చిదిద్దాలి

బొబ్బిలి గ్రామీణం, న్యూస్‌టుడే: సీఎం చంద్రబాబు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పీ-4 విధానంతో పేదలను బంగారు కుటుంబాలుగా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే బేబీనాయన కోరారు. శుక్రవారం బొబ్బిలి మండల పరిషత్తు కార్యాలయంలో సీఎం దూరదృశ్య శ్రవణ సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అనంతరం నియోజకవర్గంలోని అధికారులతో మాట్లాడారు. పేదరికంతో ముందుకొచ్చిన వారి జాబితా తయారుచేయాలని సూచించారు. 10 రోజుల్లోగా సిద్ధం చేయాలన్నారు. నియోజకవర్గ ప్రత్యేకాధికారి సూరిబాబు, మున్సిపల్ కమిషనర్ రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న ఎమ్మెల్యే బేబీనాయన

స్నేహబంధానికి వేదికగా వసతి గృహాలు

ప్రసంగిస్తున్న కేవీ ప్రసాద్

గరివిడి, న్యూస్‌టుడే: వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు ఒకే వసతి గృహంలో ఉండి చదువుకోవడం ద్వారా స్నేహ బంధం.. వ్యక్తిత్వ వికాసం పెంపొందించుకోవచ్చని విశాఖ డెయిరీ చీఫ్ ఆపరేషన్స్ అధికారి కేవీ ప్రసాద్ అన్నారు. శుక్రవారం గరివిడి పశువైద్య కళాశాలలో వసతి గృహాల దినోత్సవం ఘనంగా జరిగింది. అసోసియేట్ డీన్ మక్కెన శ్రీను రావు జి.సుజాత మాట్లాడారు. ఆరోగ్యం, క్రమశిక్షణకు విద్యార్థులు యోగా సాధన చేయాలన్నారు. వసతి గృహాల సంక్షేమాధికారులు శ్రీకర్, రవికుమార్ ఈ ఏడాది కల్పించే సౌకర్యాల గురించి వివరించారు. విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు.

ఉచిత రేబిస్ టీకాలు.. చీపురుపల్లి, న్యూస్‌టుడే: ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా ఈనెల 6న చీపురుపల్లి ప్రాంతీయ పశువైద్యశాలలో పెంపుడు కుక్కలకు ఉచితంగా రేబిస్ టీకాలు వేయనున్నట్లు సహాయ సంచాలకుడు సీహెచ్ సుబ్రహ్మణ్యం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జంతువుల యజమానులు అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. ❖ గంట్యాడ: రేబిస్ టీకాలు వేయిస్తే జంతువుల నుంచి మనుషులకు వ్యాధి వ్యాపించదని గంట్యాడ పశు వైద్యశాల ఏడీ రెడ్డికృష్ణ తెలిపారు. గంట్యాడలో 6న టీకాలు వేస్తామన్నారు.

పాఠశాలలకు రక్షణ కరవు

ప్రహరీ లేని దేవునికణపాక ప్రాథమికోన్నత పాఠశాల

గుర్ల మండలంలోని పలు పాఠశాలలకు ప్రహరీ సదుపాయం లేక పరిసరాలు అధ్వానంగా తయారవుతున్నాయి. అక్కడ ఉంటున్న సామగ్రికి రక్షణ కరవవుతోంది. దేవునికణపాక ప్రాథమికోన్నత పాఠశాలలో ప్రహరీ నిర్మాణానికి గతంలో నిధులు మంజూరైనా పనులు జరగలేదు. గుజ్జంగివలస, కొండగంద్రేడు, గరికివలస ఉన్నత పాఠశాలలదీ ఇదే పరిస్థితి. ఆవరణలో కార్యకలాపాలకు అడ్డాగా మారే అవకాశముందని తల్లిదండ్రులు వాపోతున్నారు. మండలంలో కొన్ని పాఠశాలలకు ప్రహరీలు నిర్మించాల్సి ఉందని ఎంఈవో భానుప్రకాష్ తెలిపారు. జిల్లా అధికారులకు నివేదిస్తామన్నారు.- న్యూస్‌టుడే, గుర్ల

కల్వర్టు కూలితే.. గోడ కట్టారు..!

బొబ్బిలి మండలంలోని పలుచోట్ల ఎప్పుడో నిర్మించిన శిథిల కల్వర్టులు కూలుతుంటే వాటికి మరమ్మతులు చేయకుండా గోడలు నిర్మిస్తున్నారు. ఇటీవల పారాది సమీపంలో పాత కల్వర్టు సగం వరకు కూలిపోయింది. ఆ ప్రాంతంలో గోడ నిర్మించారు. ఈ దారిలో ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. గోడ కట్టిన ప్రాంతంలో ఇబ్బంది పడుతున్నామని చోదకులు వాపోతున్నారు. రెండేళ్ల కిందట మెట్టవలస వద్ద కల్వర్టు కూలితే ఇలానే చేశారు. పారాది వద్ద తాత్కాలికంగా గోడ నిర్మించామని, కల్వర్టు నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించామని ఏఈ రాజు తెలిపారు. - న్యూస్‌టుడే, బొబ్బిలి గ్రామీణం

నెలలు గడుస్తున్నా ఇంతేనా?

చీపురుపల్లిలో విజయనగరం- పాలకొండ ప్రధాన రహదారి నుంచి జి.అగ్రహారం బ్రాహ్మణవీధి మీదుగా వెదుళ్లవలస కూడలి వరకు కొన్ని నెలల కిందట సిమెంటు రహదారి నిర్మించారు. రెండు చోట్ల కల్వర్టులు నిర్మించకుండా వదిలేశారు. దీంతో ప్రమాదాల బారిన పడుతున్నామని వాహనచోదకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కీలక రహదారి కావడంతో పలు గ్రామాలకు నిత్యం ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. వర్షాలు కురుస్తుండడంతో కల్వర్టులు నిర్మించాల్సిన చోట్ల నీరుచేరుతోంది. విషయం మండల ఇంజినీరింగ్ అధికారి డి. రమేష్ వద్ద ప్రస్తావించగా.. కల్వర్టుల నిర్మాణానికి చర్యలు చేపడతామన్నారు. - న్యూస్‌టుడే, చీపురుపల్లి

విద్యార్థులకు ఏకరూప దుస్తుల పంపిణీ

దుస్తులు పంపిణీ చేస్తున్న నాయకులు, ఉపాధ్యాయులు

చీపురుపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: పేరిపి ఉన్నత పాఠశాలలో 144 మంది విద్యార్థులకు ప్రభుత్వం అందజేసిన ఏకరూప దుస్తులు, బ్యాగులను శుక్రవారం పంపిణీ చేశారు. నీటి సంఘం అధ్యక్షుడు అప్పారావు నాయుడు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ❖ గరివిడి: గెడ్డపువలస ప్రాథమిక పాఠశాలలో బ్యాగులు, ఏకరూప దుస్తులు పంపిణీ చేశారు. హెచ్‌ఎం ఎం.రవికుమార్, సర్పంచి తమ్మినేని సూరినాయుడు, మాజీ మండలాధ్యక్షుడు కొణిశ కృష్ణంనాయుడు, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ శిరీష పాల్గొన్నారు. ❖ రామభద్రపురం: నాయుడువలస ప్రాథమికోన్నత పాఠశాలలో 60 మంది విద్యార్థులకు సర్పంచి సిరిమల్లి లక్ష్మి చేతులమీదుగా దుస్తులు పంపిణీ చేశారు. హెచ్‌ఎం వేణు ఉన్నారు.

మన్యం వీరుడికి నివాళి

బొబ్బిలి గ్రామీణం, న్యూస్‌టుడే: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా మండలంలోని అలజంగిలో ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. తెల్ల దొరలను ఎదిరించి స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించారన్నారు. ఉపాధ్యాయులు కృష్ణదాసు, మోజెస్, మాజీ సర్పంచి బెవర సూర్యనారాయణ తదితరులు ఉన్నారు. ❖ గజపతినగరం, బొండపల్లి: అల్లూరి సీతారామరాజు చిత్రపటాలకు గజపతినగరం, బొండపల్లి తహసీల్దారు కార్యాలయాల్లో తహసీల్దార్లు, సిబ్బంది నివాళులర్పించారు.

డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి

బొబ్బిలి, న్యూస్‌టుడే: బొబ్బిలి పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి మువ్వల శ్రీనివాసరావు డిమాండు చేశారు. శుక్రవారం బొబ్బిలిలో విలేకరులతో మాట్లాడారు. 10 మండలాల విద్యార్థులు చదువుల కోసం వస్తున్నారని, వారంతా ప్రైవేటు కళాశాలల్లో చేరాల్సి వస్తోందన్నారు. మండలాధ్యక్షుడు అల్లు వెంకటరమణ, శ్రీనివాసరావు, రామకృష్ణ పాల్గొన్నారు.

రైతులను ఇబ్బంది పెడితే చర్యలు

బాడంగి, న్యూస్‌టుడే: బాడంగి మండలంలో రైతులు కావాల్సిన ఎరువు కోసం వెళ్తే దుకాణదారులు అవసరం లేకున్నా.. వేరే ఎరువులు కొనిపిస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. విషయం మండల వ్యవసాయాధికారి సూర్యప్రకాష్ వద్ద ప్రస్తావించగా.. దుకాణదారులు రైతులకు కావాల్సిన ఎరువులు మాత్రమే ఇవ్వాలని హెచ్చరికలు జారీచేశామన్నారు. శుక్రవారం ఓ దుకాణాన్ని తనిఖీ చేశామన్నారు.

యూటీఎఫ్ మండల శాఖ అధ్యక్షుడిగా ప్రసాదరావు

వంగర, న్యూస్‌టుడే: యూటీఎఫ్ వంగర మండల శాఖ అధ్యక్షుడిగా బలగ ప్రసాదరావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రధాన కార్యదర్శి గౌరీశంకర్ తెలిపారు. శుక్రవారం వంగర ప్రాథమిక పాఠశాలలో సమావేశం నిర్వహించారు. పాఠశాలల బలోపేతానికి కృషి చేస్తానని ఆయన అన్నారు.

ఖరీఫ్ సన్నాహాలు చేయాలి.. గజపతినగరం: ఖరీఫ్ కాలంలో రైతులకు అందుబాటులో ఉండాలని ఏడీఏ ఎ.నిర్మలజ్యోతి అన్నారు. శుక్రవారం గజపతినగరం మండలంలోని గ్రామ వ్యవసాయ సహాయకుల సమీక్షా సమావేశంలో మాట్లాడారు. సహాయకుల పనితీరును అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయాధికారి కిరణ్‌కుమార్ పాల్గొన్నారు.

వ్యాధుల కాలం.. పారిశుద్ధ్యం అధ్వానం

న్యూస్‌టుడే- గరివిడి

వర్షాకాలంలో పారిశుద్ధ్య లోపంతో అంటు వ్యాధులకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కొండపాలెం (గరివిడి) మేజరు పంచాయతీలో వీధుల రహదారులు.. డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా తయారయ్యాయి. మరో పక్క చెత్త సమస్య వేధిస్తోంది. చెత్త సంపద కేంద్రం వృథాగా ఉంది. మురుగు కాలువల్లో పూడికలు పేరుకుపోవడంతో మురుగు రోడ్లపై ప్రవహిస్తోంది. శివారు ప్రాంతాల్లో పారిశుద్ధ్య పరిస్థితి మరింత దయనీయం.

డంపింగ్ యార్డు లేక అవస్థలు..

సుమారు 20 వేల జనాభా ఉన్న గరివిడి పట్టణంలో రోజుకు టన్నుల కొద్ది చెత్త డంపింగ్ అవుతోంది. ప్రత్యేకంగా డంపింగ్ యార్డు లేక రోజూ సేకరించిన చెత్తను జగనన్న కాలనీ పక్కన ఉన్న చెత్తశుద్ధి కేంద్రం ఆవరణలో వేస్తున్నారు. గుట్టలుగా పేరుకుపోవడంతో పరిసర ప్రాంతాల ప్రజలు దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారు. వీధి కాలువల్లో పేరుకున్న మురుగంతా వర్షాలకు వీధుల్లో ప్రవహిస్తోంది. బద్రిప్రసాద్ కాలనీ ప్రధాన రహదారి, రామేశ్వరకాలనీ సాయి మందిరం వద్ద రోడ్డుపైనే చెత్తపోగులు దర్శనమిస్తున్నాయి. పారిశుద్ధ్య సిబ్బంది రోజూ చెత్త సేకరిస్తున్నా.. ప్రజలు వీధి రోడ్లపైనే మళ్లీ పారబోస్తున్నారు.

డంపింగ్ యార్డు లేకపోవడంతో చెత్తశుద్ధి కేంద్రం పక్కనే పోగు వేసిన వ్యర్థాలు

రోడ్లపై మురుగు ప్రవాహం..

బంగారమ్మకాలనీ, రామేశ్వరకాలనీలకు వెళ్లే ప్రధాన రహదారులు అధ్వానంగా ఉండడంతో వర్షం నీరంతా రోడ్లపైనే నిల్వ ఉంటోంది. దీంతో దోమలు విజృంభిస్తున్నాయి. కొండపాలెం ప్రాంతానికి వెళ్లే ప్రధాన రహదారికి ఇరువైపులా కాలువల్లేకపోవడంతో వర్షం నీరంతా రోడ్డుపై నుంచి ప్రవహిస్తోంది. మురుగు కాలువలన్నీ శిథిలావస్థకు చేరడంతో మురుగు బయటకు వెళ్లే మార్గంలేక వర్షాలకు వీధుల్లో చేరి దుర్గంధం వస్తోంది. ఇందిరమ్మ కాలనీ, న్యూ టీచర్స్ కాలనీ, ఆదిత్య నగర్ వంటి శివారు ప్రాంతాల్లో వీధి కాలువలు, రహదారుల్లేక పారిశుద్ధ్య సమస్య తీవ్రంగా ఉంటోంది.

పనులు చేపడతాం..

వర్షాలు తగ్గుముఖం పట్టగానే పంచాయతీలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం చేపట్టి వీధి కాలువల్లో మురుగు తొలగించే చర్యలు తీసుకుంటాం. చెత్త సేకరణ రోజూ జరుగుతోంది. డంపింగ్ యార్డు లేక చెత్త నిల్వ సమస్యగా ఉంది. డంపింగ్ యార్డుకు స్థలం కేటాయించాలని రెవెన్యూ అధికారులను కోరాం. పారిశుద్ధ్యం మెరుగుకు చర్యలు తీసుకుంటాం.
- పి.ప్రమీల, సర్పంచి, కొండపాలెం (గరివిడి) మేజరు పంచాయతీ

ప్రత్యేక రిజర్వేషన్లు అమలు చేయాలి

బొబ్బిలి, న్యూస్‌టుడే: కాపు, తెలగ, బలిజ, ఒంటరి సామాజిక వర్గాలకు హరియాణా మాదిరిగా 12 శాతం ప్రత్యేక రిజర్వేషన్లు అమలు చేయాలని కాపు రిజర్వేషన్ పోరాట సమితి నేతలు డిమాండు చేశారు. శుక్రవారం పట్టణంలోని చనమళ్ల వీధిలో వంగవీటి మోహనరంగ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేశారు. అనంతరం ఆ సంఘ రాష్ట్ర కన్వీనర్ సీహెచ్ ప్రసాదరావు మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు స్పందించి ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. సత్యనారాయణ, నారాయణరావు, గోవిందరావు పాల్గొన్నారు.

గంటి ప్రసాదం వర్ధంతి సభ

మాట్లాడుతున్న ఇఫ్టూ రాష్ట్ర అధ్యక్షుడు ప్రసాద్

బొబ్బిలి, న్యూస్‌టుడే: మావోయిస్టులు లేకుండా చేసి అడవులను కార్పొరేట్ సంస్థలకు అప్పగించే కుట్ర జరుగుతోందని ఇఫ్టూ రాష్ట్ర అధ్యక్షుడు పి.ప్రసాద్ అన్నారు. శుక్రవారం గంటి ప్రసాదం వర్ధంతి సభ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. గ్రీన్ హంట్ పేరుతో 12 ఏళ్ల కిందట గంటి ప్రసాదంను పోలీసులు హత్య చేశారన్నారు. ఇప్పుడు ఆపరేషన్ కగ పేరుతో మావోయిస్టులు లేకుండా చేసేందుకు ప్రణాళికలు వేశారన్నారు. నాయకులు కొండారెడ్డి, అన్నపూర్ణ, టి.అప్పలనాయుడు, ఎం.గోపాలం, అంజమ్మ ఉన్నారు.

ఇన్‌ఛార్జి డీఈగా వేణుగోపాల్

బొబ్బిలి గ్రామీణం: గృహనిర్మాణ శాఖ బొబ్బిలి డివిజన్ ఇన్‌ఛార్జి డీఈగా రెడ్డి వేణుగోపాల్‌ను అధికారులు నియమించారు. ఇక్కడ పనిచేసిన డీఈ అప్పయ్య గత నెల 30న ఉద్యోగ విరమణ చేయడంతో తెర్లాం మండలంలో ఏఈగా పనిచేస్తున్న వేణుగోపాల్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు.

రహదారిపై లారీ బోల్తా

బొబ్బిలి గ్రామీణం: గొర్లె సీతారాంపురం- పారాది మధ్యలో రహదారిపై శుక్రవారం ఉదయం లారీ బోల్తాపడింది. రాయపూర్ నుంచి విశాఖ బొగ్గు లోడుతో వెళ్తున్న మూడు లారీల్లో రెండు వెనుక నుంచి ఢీకొనడంతో ఒకటి బోల్తా పడింది. ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు.

ఔట్‌లెట్‌లు శుభ్రం చేయాలి

బొబ్బిలి: రహదారికి ఇరువైపులా కాలువల ఔట్‌లెట్‌లను శుభ్రం చేయాలని పురపాలక కమిషనర్ రామలక్ష్మి పారిశుద్ధ్య సిబ్బందికి ఆదేశించారు. పట్టణంలోని పూల్‌బాగ్ రహదారి, వెంకటకృష్ణ థియేటర్ ప్రాంతం, పాత బస్టాండు, మహారాజుపేట ప్రాంతాల్లో పర్యటించారు. తీసిన పూడిక వెంటనే తొలగించాలన్నారు.

ఉపాధ్యాయుడికి సత్కారం



రాజాం: పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన కె.గోవిందరావును ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులునాయుడు శుక్రవారం సత్కరించారు. ఎంఈవోలు ప్రవీణ్‌కుమార్, దుర్గారావు, హెచ్‌ఎం పి.వెంకటరావు పాల్గొన్నారు.

గోపాలరాజుకు అభినందన

గజపతినగరం: గజపతినగరం ఏఎంసీ అధ్యక్షుడు పీవీవీ గోపాలరాజును బొబ్బిలి ఎమ్మెల్యే బేబినాయన శుక్రవారం అభినందించారు. గోపాలరాజు ఇంటికి వచ్చి దుశ్శాలువతో సత్కరించారు.

పరిసరాల శుభ్రత తప్పనిసరి

వంగర: వర్షాలు కురుస్తున్న తరుణంలో గ్రామాల్లో వ్యాధులు ప్రబలే అవకాశముందని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎంపీడీవో రఘునాథాచారి అన్నారు. కొప్పరవలస, రాజులగుమ్మడ తదితర సచివాలయాలను సందర్శించి సిబ్బందితో మాట్లాడారు.

మెనూ సక్రమంగా అమలు చేయాలి

తెర్లాం: పాఠశాలల్లో మెనూ సక్రమంగా అమలు చేయకపోతే చర్యలు తప్పవని ఎంఈవో జె.త్రినాథరావు హెచ్చరించారు. శుక్రవారం కుసుమూరు ప్రాథమిక ఆదర్శ పాఠశాలను తనిఖీ చేశారు. వంటగది, పరిసరాలు పరిశీలించి సూచనలు చేశారు.

శరవేగంగా అభివృద్ధి పనులు

అభివృద్ధి పనులకు భూమి పూజ చేస్తున్న ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్

రాజాం, సంతకవిటి, న్యూస్‌టుడే: నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ అన్నారు. రాజాం పట్టణంలోని మంగళవీధి, కొరగంజివీధుల్లో రూ.8.50 లక్షలతో నిర్మించనున్న రహదారి, సీసీ కాలువల పనులకు శుక్రవారం ఆయన భూమిపూజ చేశారు. రూ.20 కోట్లతో చేపడుతున్న రాజాం రహదారుల విస్తరణ పనులు చివరి దశకు చేరాయన్నారు. ❋ రూ.94 లక్షలతో 5 కి.మీ. మేర కొండగూడెం- శ్రీహరినాయుడుపేట గ్రామాల మధ్య చేపట్టిన బీటీ రహదారిని ఎమ్మెల్యే ప్రారంభించారు. సంతకవిటి మండలంలో రూ.8.98 కోట్లతో 8 బీటీ రహదారుల పనులు చేపట్టినట్లు తెలిపారు.

ప్రజా సమస్యలన్నీ పరిష్కరిస్తాం

రాజాం, న్యూస్‌టుడే: ప్రజల సమస్యలన్నీ పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ అన్నారు. రాజాంలోని తెదేపా కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజాదర్బార్‌లో 52 వినతులు స్వీకరించారు. రెవెన్యూ సమస్యలు పరిష్కరించాలని, ఇళ్లు మంజూరు చేయాలని కోరారు. రహదారులు, కాలువలు నిర్మించాలని, వీధి దీపాలు ఏర్పాటు చేయాలని అర్జీలు వచ్చాయి. ఇంత వరకు వచ్చిన వినతుల్లో సగటున 90 శాతం పరిష్కరించామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. నాయకులు గురవాన నారాయణరావు, దుప్పలపూడి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

కూలినా.. పట్టించుకోరా?

బొబ్బిలి మండలంలోని చింతాడ సమీపంలో మలుపు వద్ద చెట్టుకూలి వారం కావస్తున్నా.. తొలగించలేదు. ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించడంలేదని చోదకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరగక ముందే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పక్కి కూడలి, చింతాడ చెరువు వద్ద కూడా పలు చెట్లు కూలే స్థితిలో ఉన్నాయంటున్నారు. పరిశీలించి తొలగిస్తామని ఏఈ రాజు తెలిపారు. - న్యూస్‌టుడే, బొబ్బిలి గ్రామీణం

ఐక్య పోరాటాలు అవసరం

మాట్లాడుతున్న సిటూ రాష్ట్ర కార్యదర్శి సుబ్బరావమ్మ

బొబ్బిలి, న్యూస్‌టుడే: ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకునేందుకు ఐక్య పోరాటాలు అవసరమని సిటూ రాష్ట్ర కార్యదర్శి కె.సుబ్బరావమ్మ అన్నారు. స్థానిక వేణుగోపాలస్వామి కల్యాణ మండపంలో శుక్రవారం మండల మహాసభ జరిగింది. ఆమె మాట్లాడుతూ.. మోదీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ సంస్థలకు కారుచౌకగా అమ్మేస్తున్నారని ఆరోపించారు. విశాఖ ఉక్కును కాపాడుకునేందుకు రాష్ట్రంలో కూటమి నేతలు ప్రయత్నించడం లేదన్నారు. అంగన్‌వాడీ యూనియన్ నాయకులు కామేశ్వరి, నిర్మల, రామలక్ష్మి, శాంతమ్మ పాల్గొన్నారు.

కార్మికుల సమ్మె విరమణ

రాజాం కమిషనర్ రామ అప్పలనాయుడుకు అర్జీ అందజేస్తున్న కార్మికులు

రాజాం, న్యూస్‌టుడే: మున్సిపల్ ఇంజినీరింగ్ విభాగం కార్మికులు సమ్మెను తాత్కాలికంగా విరమించారు. శనివారం నుంచి యథాతథంగా విధులకు హాజరు కానున్నట్లు సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హరిబాబు, అనిల్ శుక్రవారం ప్రకటించారు. సీడీఎంఏ ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర నాయకులు సమ్మె విరమణకు అంగీకరించినట్లు చెప్పారు. నిర్ణీత గడువులోగా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే మళ్లీ సమ్మెబాట పడతామన్నారు. రాజాం పురపాలిక కమిషనర్ జె.రామ అప్పలనాయుడుకు డిమాండు అర్జీని అందజేశారు. ❖ బొబ్బిలి: పురపాలక సంఘంలోని తాగునీటి సరఫరా విభాగంలో పనిచేస్తున్న కార్మికులు సమ్మెను తాత్కాలికంగా విరమించారు. ఈ మేరకు డీఈ కిరణ్ కుమార్‌కు సమ్మె విరమణ నోటీసు అందజేశారు.

ఆక్రమణలపై గ్రామసభలో వాగ్వాదం

గుంపుగా చేరిన వారిని పంపిస్తున్న పోలీసులు

గజపతినగరం, న్యూస్‌టుడే: గజపతినగరం వినాయక ఆలయం వద్ద పంచాయతీ రహదారి ఆక్రమణల విషయమై శుక్రవారం జరిగిన గ్రామసభలో వాగ్వాదం చోటుచేసుకుంది. దస్త్రాలు తీసుకురావాలని దుకాణదారుడికి ఎలా నోటీసు ఇచ్చారని జనసేనకు చెందిన సభ్యుడు పండు ప్రశ్నించగా.. ఫిర్యాదు వచ్చినందునే నోటీసు ఇచ్చినట్లు కార్యదర్శి జనార్దనరావు తెలిపారు. పంచాయతీ అనుమతితో దుకాణాలు పెట్టుకున్నా.. తొలగించాలని పోలీసులను ఆశ్రయించడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. వ్యక్తిగత అంశాలపై సభలో గొడవ అవసరం లేదని ఏఎంసీ అధ్యక్షుడు పీవీవీ గోపాలరాజు అనడంతో బూర్లి రాము వాదనకు దిగారు. తెదేపా కార్యకర్తలు రామును నిలదీయడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు సర్దిచెప్పడంతో సద్దుమణిగింది.

సంక్షేమమే ధ్యేయంగా పాలన

వృద్ధురాలికి కరపత్రం అందజేస్తున్న బుడా ఛైర్మన్ తెంటు లక్ష్మునాయుడు

చీపురుపల్లి, న్యూస్‌టుడే: సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పాలన సాగిస్తోందని తెదేపా రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్‌మల్లిక్‌నాయుడు అన్నారు. శుక్రవారం చీపురుపల్లిలోని బెల్లానవీధి, విజయకాలనీ ప్రాంతాల్లో సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. ❖ బాడంగి, సంతకవిటి: పిన్నవలస గ్రామంలో బుడా ఛైర్మన్ తెంటు లక్ష్మునాయుడు, సంతకవిటి మండలం కొండగూడెం, కృష్ణంవలస గ్రామాల్లో ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పథకాల గురించి వివరించారు. ❖ గంట్యాడ గ్రామీణం, తెర్లాం: చంద్రంపేట, కొండతామరాపల్లి గ్రామాల్లో మండలాధ్యక్షుడు కొండపల్లి భాస్కరరావు, తెర్లాం మండలం కాగాంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యురాలు ఎం.తేజోవతి కూటమి ప్రభుత్వం ఏడాదిలో చేసిన అభివృద్ధిని వివరించారు.

(c) eenadu

విజయనగరం

• విజయనగరం • నెల్లిమర్ల • ఎస్.కోట

మేమున్నాం.. మీకు తోడుగా

విజయనగరం పట్టణం -80089 02900
విజయనగరం గ్రామీణ -80085 74317
ఎస్.కోట -80085 74326
భోగాపురం -70959 54646
(10 AM TO 1 PM)

?: కానుకుర్తివారి వీధి, సిద్ధివినాయక నగర్, గాజులరేగ, కమ్మవీధి, మజ్జివలసల్లు, బోబా విడిల్లో వీధి దీపాలు వెలగట్లేదు. - స్థానికులు
★ ఆయా ప్రాంతాల్లో కొత్త దీపాలు వేస్తాం. - ప్రవంతి, ఏఈ, నగరపాలక సంస్థ - న్యూస్‌టుడే, విజయనగరం పట్టణం

?: డెంకాడ మండలం చొల్లంగిపేటలో రోడ్డు పైనే మురుగు ప్రవహిస్తుండటంతో ఇబ్బంది పడుతున్నాం. - స్థానికులు, చొల్లంగిపేట
★ సీసీ కాలువ నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాం. నిధులు వచ్చాక పనులు చేపడతాం. - జయలక్ష్మి, పంచాయతీ కార్యదర్శి - న్యూస్‌టుడే, డెంకాడ

?: బక్కునాయుడుపేటకు రక్షిత మంచినీటిని అందించే ఓవర్ హెడ్ ట్యాంకు మరమ్మతులకు గురైంది. నీరు లీకై కారిపోతోంది. - సంధ్యారాణి, సర్పంచి
★ పంచాయతీ సర్పంచి మెరపాక అర్జున మ్మతో మాట్లాడి మరమ్మతులకు చర్యలు తీసుకుంటాం. - దేవి, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ - న్యూస్‌టుడే, వేపాడ

అన్నదాత సమస్యకు పరిష్కారం

జామి: జామి అగ్రహారం రైతులకు అన్నదాత సుఖీభవ వర్తింపజేస్తూ రెవెన్యూ అధికారుల నుంచి వచ్చిన ప్రయత్నాలను స్పందించి లలితకుమారి శుక్రవారం అందజేశారు. హక్కు పత్రాలు ఏక పథకాలకు నమోదు చేశారు. అందోళనలు చేశారు. ఈనాడులో ఇచ్చిన కథనాలకు తోడు, 4న ఇచ్చిన కథనంపై ఎమ్మెల్యే స్పందించి తహసీల్దారుతో మాట్లాడి అర్హులకు పత్రాలు ఇప్పించారు.

వెలుగులొచ్చాయ్..

సమస్యపై స్పందన

విజయనగరం పట్టణం: విజయనగరంలోని వంద అడుగుల రింగురోడ్డులో వీధిదీపాలు వెలగడం లేదని స్థానికులు పద్మజ ‘మేమున్నాం.. మీకు తోడుగా’కు చెప్పారు. సమస్యను ఏఈ ప్రవంతి దృష్టికి తీసుకెళ్లగా స్పందించి కొత్త దీపాలు వేయించారు.

నేడు ఎస్.కోటలో విద్యుత్తు సరఫరాకు అంతరాయం

ఎస్.కోట, న్యూస్‌టుడే: పట్టణంలోని రామ నగర్, ఏపీ హోమ్స్, పందిరప్పన్న కూడలి, శ్రీనివాస ప్రాంతం, చెరకు కాలా, రైల్వేస్టేషను రోడ్డు, ఎంకే రావు కాలనీ, దుర్గాదేవి కూడలి వరకు శనివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్తు సరఫరా ఉండదని ఈఈ సురేష్‌బాబు తెలిపారు.

అన్నదాత సుఖీభవ అర్హులు 63,756 మంది

సిద్ధమైన కొత్తవలస సబ్ డివిజన్‌లోని జాబితా

కొత్తవలస, వేపాడ, న్యూస్‌టుడే

‘అన్నదాత సుఖీభవ’ పథకంలో ఆర్థిక సహాయం అందించేందుకు ఎస్.కోట నియోజకవర్గంలోని కొత్తవలస వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలోని ఐదు మండలాల్లో అర్హులైన రైతుల జాబితా సిద్ధమైంది. మొత్తం 88,701 మంది రైతులుండగా ఇందులో 63,756 మందిని అర్హులుగా వ్యవసాయాధికారులు గుర్తించారు. ప్రజాప్రతినిధులు, ఆదాయపు పన్ను చెల్లింపుదారులు, ప్రభుత్వ ఉద్యోగులను మినహాయించింది. ఇప్పటికే గ్రామాల్లో రైతు సేవా కేంద్రాల వద్ద సాయ సహాయకుల వద్ద సంబంధించి ‘ఈ-కేవైసీ’ ప్రక్రియ పూర్తి చేశారు. జూన్‌లోనే ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించినా కేంద్రం ‘పీఎం కిసాన్’ సహాయం విడుదల చేయక పోవడంతో జాప్యం నెలకొంది. ఈ నెలలో కేంద్రం అందించిన రోజునే నిధులు విడుదల చేస్తామని సీఎం ప్రకటించారు.

ఈ-కేవైసీ నమోదు చేస్తున్న వీఏఏ ప్రసాద్

రైతుకు అదనపు లబ్ధి

ఈ పథకం కింద ఒక్కో రైతుకు రూ.6,500 అదనపు లబ్ధి చేకూరుతుంది. గత ప్రభుత్వ హయాంలో రైతు భరోసా కింద రూ.13,500 పెట్టుబడి సాయం అందించారు. ఇందులో పీఎం కిసాన్ కింద కేంద్రం రూ.6 వేలు, అప్పటి రాష్ట్ర ప్రభుత్వం రూ.7,500 ఇచ్చింది. కూటమి ప్రభుత్వం రూ.20 వేలు ఇస్తామన్న హామీలో భాగంగా రూ.14 వేలు మూడు విడతల్లో అందించనుంది.

2019లో రిజిస్ట్రేషనైన వారు అర్హులు

పీఎం కిసాన్ పథకం కింద 2019లో రిజిస్ట్రేషన్ అయిన రైతులు అర్హులు. గతేడాది వెబ్ ల్యాండ్‌లో ఉన్న వారిని అర్హులుగా గుర్తించారు. సబ్ డివిజన్‌లో తహసీల్దార్ల పరిశీలనకు 12,870 మంది జాబితా పంపితే ఇంతవరకు 1480 మంది పేర్లు ఆమోదించారు. 4,749 మందిని తిరస్కరించారు. 6,141 మంది జాబితా పరిశీలనలో ఉంది. అర్హులంతా లబ్ధి పొందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.

- బి.భానులత, ఏడీఏ, కొత్తవలస

మండలాల వారీగా వివరాలిలా..

మండలం	మొత్తం	మండల పరిధిలో		తహసీల్దార్ల పరిశీలనలో		
పేరు	రైతులు	ఆమోదం	తిరస్కారం	ఆమోదం	తిరస్కారం	పెండింగ్
కొత్తవలస	14,483	9,239	1	294	952	727
ఎల్.కోట	19,040	11,949	--	17	1844	1130
జామి	17,496	14,058	2	265	76	1801
వేపాడ	17,708	13,329	1	11	1	2289
ఎస్.కోట	19,974	15,181	--	893	1876	194

కూరగాయల ధరలు

రైతుబజార్లలో ధరల వివరాలు (కిలో రూ.లలో): ★ వంకాయలు: తెల్లవి- 50, దవనం- 40, నల్లవి- 32, ★ టమాటా: 36 ★ బెండ: 45 ★ కాకర: 35 ★ బీర: 35 ★ క్యాబేజీ: 30 ★ పొడుపుచిక్కుడు: 45 ★ బరబాటి: 50 ★ క్యారెట్: 50 ★ దొండ: 50 ★ బీట్‌రూట్: 35 ★ ఉల్లి: 23 ★ బంగాళదుంపలు: 19 ★ గోరుచిక్కుడు: 35 ★ క్యాప్సికమ్: 90 ★ పొట్ల: 40 ★ బీన్స్: 90 ★ ఆగాకర: (హైబ్రిడ్) 90, (దేశవాళీ) 210 ★ పందిరి చిక్కుడు: 60, ★ పచ్చి బఠాణీ: 75. - న్యూస్‌టుడే, విజయనగరం వ్యవసాయ విభాగం

తెరపై ఈనాడు

★ఎస్వీసీ: కన్నప్ప ★ శ్రీదేవి: జురాసిక్ వరల్డ్(తెలుగు డబ్బింగ్) ★ లీలామహల్: కుబేర ★ రంజని ప్రీమియం-1: తమ్ముడు ★ శివరంజని ప్రీమియం-2: కుబేర ★ హిమగిరి: మార్గన్ ★ సప్తగిరి: తమ్ముడు - న్యూస్‌టుడే, కంటోన్మెంట్

కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి

నెల్లిమర్ల, డెంకాడ, జామి, న్యూస్‌టుడే: ప్రభుత్వ సంక్షేమ పథకాలను పెద్దపీట వేసిందని విశాఖ ఉత్తర నియోజకవర్గ పరిశీలకుడు సువ్వాడ రవిశేఖర్, జిల్లా అధికార ప్రతినిధి గేదెల రాజారావు అన్నారు. శుక్రవారం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా జొప్పదారా, మదుపాడ, అలుగోలు, జోగిరాజుపేటల్లో ప్రజలకు పథకాలపై అవగాహన కల్పించారు. ★ డెంకాడ మండలం బంటుపల్లిలో మాజీ ఎంపీపీ, తెదేపా నాయకుడు కంది చంద్రశేఖర్ నాయకులతో కలిసి పర్యటించి, కరపత్రాలు ఇచ్చారు. ★ జామిలో ఎమ్మెల్యే లలితకుమారి సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి పథకాలు వివరించి కరపత్రాలు పంపిణీ చేశారు. ఎన్నికలలో వచ్చాకనే రెల్లి కులస్థుల సామాజిక భవనం, సీసీ రోడ్డు నిర్మించాలని కోరడంతో సుముఖత వ్యక్తం చేశారు.

బంటుపల్లిలో మహిళకు కరపత్రం అందజేస్తున్న చంద్రశేఖర్

దేశవ్యాప్త సమ్మెలో పాల్గొంటాం

కొత్తవలస, నెల్లిమర్ల: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకుల సమస్యలు పరిష్కారం, లేబర్ కోడ్స్ రద్దు కోసం ఈనెల 9న దేశవ్యాప్త సమ్మెలో పాల్గొంటున్నట్లు కార్మిక సంఘం తెలిపింది. దీనిపై ఎంఈవో-1 శ్రీదేవిని సీఐటీయూ సభ్యులు అప్పారావు ఆధ్వర్యంలో సంఘ ప్రతినిధులు కె.పార్వతి, కె.అదిలక్ష్మి, ఎ.లక్ష్మి, వై.సోములమ్మ శుక్రవారం కలిసి వినతిపత్రం అందజేశారు. నెల్లిమర్లలో జూట్ మిల్లు వర్కర్స్ యూనియన్ నాయకుడు కె.రామారావు సమ్మెలో పాల్గొనాలని కార్మికులకు పిలుపునిచ్చారు.

ధర్మవరంలో డెంగీ మాసోత్సవాలు

మానవహారంగా ఏర్పడిన విద్యార్థులు

ఎస్.కోట: మండలంలోని ధర్మవరం జడ్పీ ఉన్నత పాఠశాలలో కొట్టాం పీహెచ్‌సీ సిబ్బంది ఆధ్వర్యంలో శుక్రవారం జాతీయ డెంగీ మాసోత్సవాల సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సీహెచ్‌వో వేణుగోపాలరావు విద్యార్థులు, ఉపాధ్యాయులకు సూచనలు చేసి, వారితో ప్రతిజ్ఞ చేయించారు.

మురుగు రోడ్డెక్కుతోంది!!

నగరంలో కాలువల వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటంతో మురుగునీరు రోడ్డెక్కుతోంది. కొన్నిచోట్ల కల్వర్టులు, సిమెంటు గొట్టాల ఏర్పాటులో వ్యర్థాలు పేరుకుపోయి ఈ పరిస్థితి ఏర్పడుతోంది. స్థానిక 32 డివిజన్ పరిధిలోని తోటపాలెం నుంచి ప్రదీప్‌నగర్‌కు వెళ్లే దారిలో ఉన్న సబ్‌స్టేషన్ ప్రాంతంలో డ్రైనేజీ శిథిలస్థితికి చేరింది. మధ్యలో పలకలు ఉండడంతో మురుగు పొంగుతోంది. అటుగా వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పరిశీలించి, చర్యలు తీసుకుంటామని కమిషనరు పి.నల్లనయ్య తెలిపారు. - న్యూస్‌టుడే, విజయనగరం పట్టణం

నిర్లక్ష్యం నాటుకుంది!

పర్యావరణ పరిరక్షణ కోసం అన్ని ప్రాంతాల్లో రోడ్ల పక్కన నాటేందుకు రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు సమకూర్చిన మొక్కలు కార్యాలయాల వద్ద నిరుపయోగంగా ఉన్నాయి. జరజాపుపేట పంచాయతీ కార్యాలయం సమీపంలో ఉన్న మొక్కల్ని నిర్లక్ష్యానికి వదిలేశారు. అన్ని ప్రాంతాల్లో మొక్కలు నాటించాలని లక్ష్యాన్ని నిర్దేశించగా, అధికారులు గాలికి వదిలేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే మొక్కలు నాటే అవకాశం లేకుండా పోతుందని స్థానికులు చెబుతున్నారు. దీనిపై కమిషనరు ఎ.తారకనాథ్ వద్ద వివరణ కోరగా ప్రస్తుతం వర్షాలు అధికంగా కురుస్తున్నాయని, త్వరలో మొక్కలను నాటిస్తామన్నారు.

- న్యూస్‌టుడే, జరజాపుపేట(నెల్లిమర్ల)

బాలికలు క్రీడల్లోనూ రాణించాలి

ఎల్.కోట: మహిళలు అన్నింటా ముందుండాలనే లక్ష్యంతో ప్రభుత్వం బాలిక విద్యను ప్రోత్సహిస్తోందని ఎమ్మెల్యే లలితకుమారి తెలిపారు. శుక్రవారం కస్తూర్బా గురుకుల బాలికల పాఠశాలల్లో ప్రభుత్వం మంజూరు చేసిన విద్యా సామగ్రి, దుస్తులు, బూట్లు, బ్యాగు తదితర సామగ్రి పంపిణీ చేశారు. విద్యార్థినులు క్రీడల్లో రాణించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఎంఈవోలు కూర్మారావు, శ్రీనివాసరావు, కేజీబీవీ ప్రత్యేకాధికారిణి బి.ప్రవీణ పాల్గొన్నారు. ★ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సబ్ డిస్ట్రిక్ట్ బ్రాంచి ఎస్.కోట ఛైర్మన్ పి.వరలక్ష్మి అధ్యక్షతన కమిటీ జీవితకాల సభ్యురాలిగా చేరాలని కోరడంతో ఎమ్మెల్యే 40 మంది సభ్యులతో కలిసి చేరారు.

రహదారి నిర్మించాలని వినతి

భోగాపురం, న్యూస్‌టుడే: మండలంలోని సవరవిల్లి నుంచి తూడెం వరకు రహదారి సదుపాయం లేక ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని భోగాపురం ఎంపీపీ అనూరాధ కలెక్టరు అంబేడ్కర్‌కు కోరారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో జరిగిన జడ్పీ సర్వసభ్య సమావేశంలో మండలంలోని పలు సమస్యలను విన్నవించారు. సవరవిల్లి-తూడెం రోడ్డు విమానాశ్రయ నిర్మాణంలో కలిసిపోయిందన్నారు. ప్రస్తుతం ప్రహరీ అందిన బురదలో కవులవాడ, తూడెం, జమ్మయ్యపేట ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారన్నారు.

ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాం

ఎస్.కోట: ఎస్.కోటను రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దటమే లక్ష్యమని ఎమ్మెల్యే లలితకుమారి అన్నారు. శుక్రవారం మండల పరిషత్తు కార్యాలయంలో విజన్-2047 ప్రణాళిక అమలులో భాగంగా నిర్వహించిన నియోజకవర్గ స్థాయి అధికారుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రత్యేకాధికారి మురళీ, ఎమ్మెల్సీ రఘురాజు మాట్లాడారు.

సోంపురం పంచాయతీ కార్యదర్శిగా కృష్ణారావు

వేపాడ: సోంపురం పంచాయతీ కార్యదర్శిగా విశ్వనాథ కృష్ణారావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన కొత్తవలస మండలం దేశపాత్రునిపాలెం నుంచి బదిలీపై ఇక్కడకు వచ్చారు.

అల్లూరి దేశభక్తి స్ఫూర్తిదాయకం

నివాళులర్పిస్తున్న జేసీ, డీఆర్వో, అధికారులు

కొత్తవలసలో అల్లూరి విగ్రహం వద్ద గణపతిరాజుకు సన్మానం

సెల్యూట్ చేస్తున్న ఎస్పీ వకుల్ జిందాల్ తదితరులు

ర్యాలీ నిర్వహిస్తున్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు

విజయనగరం అర్బన్, నేరవార్తా విభాగం, అయ్యన్నపేట, కొత్తవలస, ఎస్.కోట, వేపాడ, కొత్తవలస: అల్లూరి దేశభక్తి స్ఫూర్తిదాయకమని సంయుక్త కలెక్టర్ సేధు మాధవన్ అన్నారు. సీతారామరాజు జయంతిని పురస్కరించుకుని కలెక్టరేట్‌లో శుక్రవారం ఆయన చిత్రపటానికి పూలమాలు వేసి, నివాళులర్పించారు. ★ పోలీసు కార్యాలయంలో ఎస్పీ వకుల్ జిందాల్ నిర్వహించారు. కొత్తవలస తహసీల్దారు కార్యాలయ వద్ద క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో, ఎస్.కోట, వేపాడ మండలం బొద్దాంలో ర్యాలీలు జరిగాయి.

సమస్యల జోరు.. పట్టించుకోరు

రూపుకోల్పోయిన గాంధీనగర్ పార్కు

★ డివిజన్	:	36
★ ఇళ్లు	:	850
★ జనాభా	:	5 వేలు
★ ఓటర్లు	:	2,700

విజయనగరం పట్టణం, న్యూస్‌టుడే: విజయనగరంలోని 36వ డివిజన్‌లో పారిశ్రామిక వాడ ఉంది. కొత్తగా కాలనీలో వెలుస్తున్నాయి. వీటికి తోడుగానే సమస్యలు పెరుగుతున్నాయి. సకాలంలో పరిష్కరించకపోవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ వీటీ అగ్రహారం, గాంధీనగర్, దుర్గానగర్, సంతోష్ నగర్, సున్నపుబట్టీ, కొత్తమజ్జిపేట, ప్రదీప్ నగర్, కడగల వీధి తదితర ప్రాంతాలు విస్తరించి ఉన్నాయి.

వీధుల్లో తప్పని అవస్థలు..

ఈ డివిజన్‌లోని 35, 36, 37 డివిజన్లకు చెందిన శ్మశాన వాటిక ఉంది. అభివృద్ధికి దూరం కావడంతో ఇబ్బందులు తప్పడం లేదు ★ వీటీ అగ్రహారంలోని గాంధీనగర్ పార్కు అభివృద్ధికి దూరంగా ఉంది. ఇక్కడి మండల పరిషత్తు పాఠశాల రోడ్డుగా అధ్వానంగా దర్శనమిస్తోంది. ★ పైడితల్లి కోవెల దారిలో చేతిపంపు మరమ్మతులకు గురైంది ★ కొత్త మజ్జిపేట, సంతోష్‌నగర్‌లో కాలువల్లో వ్యర్థాలు పేరుకుపోయాయి ★ కొత్తమజ్జిపేటలో రోడ్లు వేయాల్సి ఉంది. ఇక్కడి కాలువల్లో పైపులైన్లు వెళుతున్నాయి ★ సున్నపుబట్టీ ప్రాంతంలో మౌలిక సదుపాయాల్లేవు. ★ వీటీఅగ్రహారం సంతోష్‌నగర్ రెండు లైన్లలో కల్వర్టులు ప్రమాదకరంగా ఉన్నాయి ★ దుర్గానగర్, పెదమజ్జిపేట, కడగలవీధిలో వీధి దీపాలు వెలగడం లేదు. పెద్ద మజ్జి పేట చెరువు ఆక్రమణ చెరలో ఉంది.

అభివృద్ధికి చర్యలు..

శ్మశాన వాటికను అభివృద్ధి చేయాలని కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్లినట్లు కార్పొరేటరు బాలి పద్మావతి తెలిపారు. సంతోష్‌నగర్, మజ్జిపేటలో రోడ్లు, కాలువల ఏర్పాటుకు ప్రతిపాదనలు చేశామని చెప్పారు. పారిశుద్ధ్యం, తాగునీరు, వీధిదీపాల సమస్య లేకుండా చూస్తామని, ఆక్రమణలు తొలగిస్తామని కమిషనర్ నల్లనయ్య వెల్లడించారు.

సదస్సుకు హాజరు

అయ్యన్నపేట: అనస్తీషియాకు సంబంధించిన నూతన ఆవిష్కరణలపై విశాఖలో జరుగుతున్న దక్షిణ భారతదేశ స్థాయి వైద్యుల సదస్సులో ఎస్టీ కమిషన్ ఛైర్మన్, అనస్తీషియా వైద్య నిపుణుడు డీవీజీ.శంకరరావు పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో రానున్న అత్యాధునిక వైద్య సదుపాయాలను వివరించారు.

నియోజకవర్గ సమన్వయకర్తగా శ్రీనివాస్

విజయనగరం అయ్యన్నపేట, న్యూస్‌టుడే: కాంగ్రెస్ పార్టీ విజయనగరం నియోజకవర్గ సమన్వయకర్తగా సానమనేటి శ్రీనివాస్ నియమితులయ్యారు. ఈమేరకు శుక్రవారం ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిలా రెడ్డి ఉత్తర్వులు జారీ చేసినట్లు డీసీసీ అధ్యక్షుడు మరిపి విద్యాసాగర్ తెలిపారు.

పుస్తకాల అందజేత

విద్యావిభాగం: కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంలోని గ్రంథాలయానికి ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం తరపున జిల్లా అధ్యక్షుడు సముద్రాల గురుప్రసాద్ శుక్రవారం పలు రకాల పుస్తకాలు అందజేశారు. ఇన్‌ఛార్జి ఉపకులపతి తంత్రవాహి శ్రీనివాసన్ తదితరులు పాల్గొన్నారు.

పారిశుద్ధ్య పనులు చేపట్టాలి

అయ్యన్నపేట: గ్రామాల్లో ఎక్కడా పారిశుద్ధ్య లోపం కనిపించకూడదని జిల్లా పంచాయతీ అధికారి మల్లికార్జున్ కార్యదర్శులకు ఆదేశించారు. శుక్రవారం విజయనగరం మండలం దుప్పాడ గ్రామంలో పారిశుద్ధ్య పనులు, మంచినీటి సరఫరాను పరిశీలించారు. పంచాయతీ విస్తరణాధికారి కన్నబాబు తదితరులు పాల్గొన్నారు.

చింతలవలసలో ఆకస్మిక తనిఖీ

డెంకాడ: వర్షాల నేపథ్యంలో పంచాయతీల్లో పారిశుద్ధ్యం నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని డివిజనల్ పంచాయతీ అధికారిణి ఆర్.శిరీషారాణి పంచాయతీ అధికారులను ఆదేశించారు. మండలంలోని చింతలవలస గ్రామాన్ని శుక్రవారం ఆమె ఆకస్మికంగా సందర్శించారు. తాగునీటి పథకాల క్లోరినేషన్, శుభ్రత, పారిశుద్ధ్యం నిర్వహణపై ఆరాతీశారు.

నేటి నుంచి గురుపౌర్ణమి వేడుకలు

పూసపాటిరేగ, న్యూస్‌టుడే: మండలంలోని కందివలస సాయిబాబా ఆలయంలో జులై 10న గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు సాయిగురు విజయరామయ్య శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా శనివారం నుంచి గురుపౌర్ణమి రోజు వరకూ నిత్యం సామూహిక వ్రతాలు, ప్రత్యేక పూజలు చేస్తామన్నారు. ఉదయం నుంచి బాబాకు హారతి, విశేష పూజలు ఉంటాయన్నారు.

వివేకానందుడు యువతకు ఆదర్శం

ఎస్.కోట: స్వామి వివేకానందుడి మార్గం యువతకు ఆదర్శమని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ కృష్ణమూర్తి అన్నారు. శుక్రవారం కళాశాలలో మోక్ష విద్య యోగ మందిర్ ఆధ్వర్యంలో వివేకానంద వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి ప్రిన్సిపల్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో యోగ మందిర్ కార్యదర్శి కోటేశ్వరరావు, అధ్యాపకులు పాల్గొన్నారు.

రహదారి నిర్మాణానికి అనుమతివ్వండి

ఎస్.కోట: దబ్బగుంట-పల్లపు దుంగాడ రోడ్డు నిర్మాణానికి అటవీ అనుమతులు ఇవ్వాలంటూ గిరిజనులు శుక్రవారం జనసేన పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలోని అటవీశాఖ రేంజి కార్యాలయంలో అధికారులకు వినతిపత్రం అందజేశారు. డోలీ మోతల ఇబ్బందులు తప్పించాలని నినాదాలు చేశారు.

తెదేపా మండలాధ్యక్షుడికి మాతృ వియోగం

వేపాడ: తెదేపా వేపాడ మండలాధ్యక్షుడు గొంప వెంకటరావు తల్లి దేముడమ్మ(92) బానాది గ్రామంలో శుక్రవారం మరణించారు. విజయనగరం డీసీఎంఎస్ ఛైర్మన్ గొంప కృష్ణ, పలు పంచాయతీల సర్పంచులు, మాజీ సర్పంచులు, ప్రజా ప్రతినిధులు ఆమె భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.

ఉద్యోగోన్నతులు కల్పించండి

శృంగవరపుకోట, న్యూస్‌టుడే: రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఎస్.కోట ఆర్టీసీ డిపో ఎదుట ఎంప్లాయీస్ యూనియన్ కె.జి.నాయుడు ఆధ్వర్యంలో కార్మికులు శుక్రవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా రీజనల్ కార్యదర్శి జి.రవికాంత్ మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగులందరికీ ఉద్యోగోన్నతులు, కొత్త నియామకాలు కల్పించాలని, జీతాల సమస్యలు పరిష్కరించాలని డిమాండు చేశారు. డిపో కార్యదర్శి కె.కోటేశ్వరరావు మాట్లాడుతూ సమస్యలపై ఐక్యంగా పోరాడాలన్నారు. కేకే రావు, ఎస్‌ఏ నాయుడు పాల్గొన్నారు.

డిపో వద్ద ఆందోళన చేస్తున్న ఉద్యోగులు

శేషపాన్పుపై జగన్నాథుడు

విజయనగరం ఉల్లివీధిలో...

కంటోన్మెంట్, ఎస్.కోట, కొత్తవలస, జామి, జరజాపుపేట: నగరంలోని ఉల్లివీధి, కోళ్లబజారులో జగన్నాథుడికి ప్రత్యేక పూజలు చేశారు. మయూరికూడలిలో సంతోషిమాత ఆలయ వార్షికోత్సవం జరిగింది. ★ ఎస్.కోట దారగంగమ్మ ఆలయంలో వారాహి నవరాత్రుల్లో భాగంగా శాంతి హోమం చేశారు. ★ కొత్తవలస దుర్గాదేవి, జరజాపుపేట ప్రాంతంలో సంతోషిమాత, జామిలో వాసవీమాతను శాకంబరిగా అలంకరించారు.

ఎస్.కోటలో వారాహి శాంతి హోమం చేస్తున్న అర్చకులు

మయూరికూడలి ఆలయంలో అలంకరణలో సంతోషిమాత

జాతీయస్థాయి పోటీలకు ఎంపిక

విజయనగరం క్రీడావిభాగం, న్యూస్‌టుడే: మహరాష్ట్రలో ఈనెల 5, 6, 7వ తేదీల్లో జరగనున్న జాతీయస్థాయి ఫెన్సింగ్ క్రీడా పోటీలకు జిల్లా నుంచి అయిదుగురు ఎంపికయ్యారు. ఇటీవల విజయవాడలో అండర్- 10, 12 విభాగాల్లో జరిగిన టోర్నమెంటులో వీరు పాల్గొని ప్రతిభ చూపారని ఫెన్సింగ్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డీవీ.చారి తెలిపారు

ఫెన్సింగ్ క్రీడాకారులతో డీవీ.చారి తదితరులు

క్రీడా కోటాను సద్వినియోగం చేసుకోవాలి

విజయనగరం క్రీడా విభాగం, న్యూస్‌టుడే: దివ్యాంగులు రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన క్రీడా కోటాను సద్వినియోగం చేసుకోవాలని పారా స్పోర్ట్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు దయానంద్ పిలుపునిచ్చారు. నగరంలోని సారథి వెల్ఫేర్ బ్లైండ్ వసతి గృహంలో జరిగిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పారా క్రీడాకారులకు అనేక వసతులు కల్పిస్తోందని చెప్పారు. ఉద్యోగ నియామకాల్లో 3 శాతం వారికే కేటాయిస్తోందని పేర్కొన్నారు. వసతిగృహ వ్యవస్థాపకుడు ప్రదీప్, ద్వారకామాయి అంధుల పాఠశాల వ్యవస్థాపకుడు ఆశాజ్యోతి తదితరులు పాల్గొన్నారు..

కరపత్రాలు ఆవిష్కరిస్తున్న దయానంద్ తదితరులు

సమస్యల పరిష్కారానికి డిమాండు

నిరసన తెలుపుతున్న యూనియన్ నాయకులు

అయ్యన్నపేట, న్యూస్‌టుడే: పెండింగులో ఉన్న సమస్యలను పరిష్కరించాలని శుక్రవారం విజయనగరంలోని ఆర్టీసీ డిపో ఎదుట ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు నిరసన తెలిపారు. సస్పెన్షన్లు, తొలగింపులు లేకుండా చూడాలని యూనియన్ రాష్ట్ర డిప్యూటీ సాధారణ కార్యదర్శి పి.భానుమూర్తి డిమాండు చేశారు. తక్షణమే పదోన్నతులు కల్పించాలని, ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వం లేదా ఆర్టీసీ ద్వారానే కొనుగోలు చేయాలన్నారు. బకాయిలను చెల్లించాలని కోరారు. డిపో కార్యదర్శి సీహెచ్.శ్రీనివాసరావు, సీహెచ్‌పీ.పట్నాయక్, డీవీఆర్ఎస్.నారాయణ, కేవీ.రమణ, పి.శ్రీను తదితరులు పాల్గొన్నారు.

నిర్దేశిత జోన్లలో వీధి విక్రయాలు

విజయనగరం పట్టణం, న్యూస్‌టుడే: నగరంలో నిర్దేశించిన జోన్లలో మాత్రమే వీధి విక్రయాలు చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషనరు పి.నల్లనయ్య సూచించారు. శుక్రవారం తన కార్యాలయంలో తోపుడు బండ్ల వర్తకులతో మాట్లాడారు. క్రమబద్ధీకరణ చర్యల్లో భాగంగా కొత్తగా తీసుకొచ్చిన నిబంధనలు తెలియజేశారు. జనం ఎక్కువగా ఉన్న ప్రాంతాల వైపు వెళ్లొద్దన్నారు. ఏసీపీలు హరిబాబు, రమణమూర్తి, ట్రాఫిక్ ఎస్సై భాస్కరరావు, టీపీఆర్వో సింహాచలం, సీఎంఎం సన్యాసిరావు, టీపీఎస్ అనిత పాల్గొన్నారు. ★ బదిలీల్లో భాగంగా కొత్తగా చేరిన కార్యదర్శులంతా మెరుగైన బాధ్యతలు నిర్వహించాలని కమిషనర్ సూచించారు. పలువురికి నియామకపత్రాలను అందించారు.


మాట్లాడుతున్న కమిషనరు నల్లనయ్య

రెవెన్యూ అర్జీలు త్వరగా పరిష్కరించండి

సమావేశంలో మాట్లాడుతున్న ఆర్డీవో దాట్ల కీర్తి

భోగాపురం, న్యూస్‌టుడే: మండలంలో పెండింగ్‌లో ఉన్న రెవెన్యూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆర్డీవో దాట్ల కీర్తి అన్నారు. శుక్రవారం తహసీల్దారు కార్యాలయంలో తహసీల్దారు రమణమ్మ, అధికారులతో కలిసి ఆమె సమీక్షించారు. విమానాశ్రయ మిగులు భూములపై వచ్చిన అభ్యంతరాలు, సమస్యలపై చర్చించారు. భూముల రీసర్వే పక్కా ప్రణాళికతో నిర్వహించాలని, తప్పులకు తావులేకుండా చూడాలన్నారు. అర్జీలను పరిష్కరించాలన్నారు. డీటీ హరి పాల్గొన్నారు.

ఉపాధి వనరుల వినియోగంపై అవగాహన

కొత్తవలస, న్యూస్‌టుడే: కాటకాపల్లి పంచాయతీలో ఉన్న వనరులపై ప్రజలకు ఉపాధి హామీ నిధుల వినియోగంపై సామాజిక తనిఖీ కోసం వచ్చిన ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్, కమ్యూనికేషన్(ఐఈసీ) బృందం శుక్రవారం అవగాహన కల్పించింది. కూడలిలో గ్రామ పటం వేసి అందులో వనరులను పొందుపర్చి, ఎలా వినియోగించుకోవాలో సూచించారు. ఉపాధిలో చేసిన పనులు, నగదు చెల్లింపులపై సామాజిక తనిఖీ ఎందుకు చేస్తున్నది చెప్పారు. అంతకుముందు వేతనదారులు, ప్రజలతో కలిసి భారీ ర్యాలీ చేశారు. బృందం ఎస్సార్పీ గోవింద్, డీఆర్పీలు సురేష్, శ్రీను, రమేష్, సభ్యులు, సర్పంచి కృష్ణ పాల్గొన్నారు.

రోడ్డుపై పటం వేసి వివరిస్తున్న అధికారులు

(c) eenadu

పోరాట యోధుడు అల్లూరి

స్మృతివనం వద్ద నివాళులర్పించిన ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు

భీమవరం అర్బన్, న్యూస్‌టుడే: మన్యం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి భీమవరంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. అల్లూరి స్మృతివనంలో ఆయన విగ్రహం వద్ద రాజ్యసభ సభ్యుడు పాక సత్యనారాయణ, శాసనమండలి ఛైర్మన్ కొయ్యే మోసేనురాజు, పీఏసీ ఛైర్మన్, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, కలెక్టర్ నాగరాణి, ఎస్పీ నయీం అస్మి నివాళులు అర్పించారు. స్వాతంత్ర్యం కోసం వీరోచితంగా పోరాడిన ఆ మహనీయుడ్ని స్మరించుకోవడం సంతోషదాయకం అన్నారు. ఆయనలో పోరాట స్ఫూర్తి ఆదర్శనీయమన్నారు. బ్రిటిష్ వారిని గడగడలాడించిన వారిలో మన ప్రాంతం నుంచి అల్లూరి ముందుంటారని, ఇటువంటి వారి గురించి నేటి తరానికి తెలియాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని కలెక్టర్ నాగరాణి, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ప్రారంభించారు. కార్యక్రమంలో కాపు కార్పొరేషన్ ఛైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, సంయుక్త కలెక్టర్ రాహుల్‌కుమార్‌రెడ్డి, డీఆర్వో మొగిలి వెంకటేశ్వర్లు, రాజ్యసభ మాజీ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, జిల్లా అదనపు ఎస్పీ భీమారావు పాల్గొన్నారు.

ప్రారంభోత్సవంలో పాల్గొన్న సేవా సమితి సభ్యులు, స్థానికులు

ధ్యాన మందిరం ప్రారంభం.. **పాలకోడేరు, న్యూస్‌టుడే:** అల్లూరి జయంతి వేడుకలను ఆయన స్వగ్రామం మోగల్లులో శుక్రవారం నిర్వహించారు. అల్లూరి సీతారామరాజు సేవా సమితి ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన అల్లూరి ధ్యాన మందిరాన్ని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ హైదరాబాద్ నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. సేవా సమితి సభ్యులు కనుమూరు భరత్, గజల్ శ్రీనివాస్, కొత్తపల్లి బాబు, కలిదిండి సందీప్‌వర్మ, సంకురుడు, వనం వెంకటేష్ పాల్గొన్నారు.

పంట, మురుగు కాలువలతో ఇబ్బందులా..?

భీమవరం అర్బన్, న్యూస్‌టుడే: మీ ప్రాంతంలో పంట కాలువలు అధ్వానంగా ఉన్నాయా? అవి పూడుకుపోవడంతో నీటి ప్రవాహానికి ఇబ్బందులు తలెత్తుతున్నాయా? గట్లు బలహీనంగా ఉండి సమస్యలు ఏర్పడుతున్నాయా.. మురుగు కాలువల్లో తూడు పేరుకుపోయి నీటి ప్రవాహం దిగువకు సక్రమంగా వెళ్లక ముంపు సమస్య ఏర్పడుతుందా? ఇలా ఏదైనా జల వనరుల శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లే అవకాశాన్ని 'ఈనాడు' మీకు కల్పిస్తోంది. దానికి మీరు చేయాల్సిందల్లా దిగువ ఉన్న చరవాణి నంబరుకు నిర్ణీత సమయంలో ఫోన్ చేసి మీ సమస్యను క్లుప్తంగా చెప్పడమే. సలహాలు, సూచనలు కూడా అందించవచ్చు.

తేదీ: 5.7.25 (శనివారం)	సమయం : ఉదయం 11-12 గంటల వరకు	ఫోన్ నంబరు 94901 51001

కాలువల్లో కదలను.. రైతులను వదలను

● డ్రెయినేజీల నిండా తూడు ● నిధులున్నా ముందుకు సాగని పనులు

● ఇది భీమవరంలోని రమణయ్యకోడు. పట్టణంలోని పలు కాలనీలకు చెందిన మురుగునీరు దీనిలోకి చేరుతుంది. వందలాది ఎకరాల్లో వ్యర్థపు నీరు దీని ద్వారానే దిగువకు ప్రవహించాలి. ఇంత కీలకమైన ఇందులో ప్రస్తుతం గుర్రపుడెక్క, పేరుకుపోయి ఉంది. మురుగునీరు ముందుకు వెళ్లే మార్గం లేకుండా పోయింది. దీంతో దీని నుంచి తీవ్ర దుర్గంధం వెలువడి సమీపంలో నివాసముండే ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు.

భీమవరం అర్బన్, ఉండి, న్యూస్‌టుడే

డెల్టాలో వరి, ఆక్వా సాగుకు పంట కాలువలు ఎంత ముఖ్యమో.. వర్షాలు, తుపానుల సమయంలో వరద, పొలాల్లో అదనపు జలాలు, వ్యర్థాలు దిగువకు వెళ్లేందుకు మురుగు కాలువలు అంతే కీలకం. ఇవి ప్రస్తుతం ఎక్కడ చూసినా గుర్రపుడెక్క.. తూడుతో నిండిపోయాయి. మురుగునీటి ప్రవాహానికి ఆటంకంగా మారాయి. ఫలితంగా ఇటీవల వరుసగా కురుస్తున్న వర్షపునీరు చేలల్లో నుంచి బయటికి వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. నీరు లాగితే తప్ప నారుమడులు పోయడానికి అవకాశం ఉండదు.

జిల్లాలో ఆపరేషన్ అండ్ మెయింటినెన్స్ (ఓఅండ్ఎం) పనులకు రూ.కోట్ల నిధులు మంజూరైనా పూర్తి స్థాయిలో ప్రారంభం కాలేదు. వేసవిలో చేపడితే ఇప్పటికే చాలా వరకు పూర్తి కావాల్సి ఉంది. ఐదేళ్లు నీటి సంఘాలు లేకపోవడంతో కాలువలు అధ్వానంగా మారాయి. ఇప్పుడు ఆ సంఘాలు ఉన్నా, నిధులున్నా పనులు జరగడం లేదని రైతులు వాపోతున్నారు. కాలువల్లో పెద్దఎత్తున పేరుకు పోయిన తూడును యుద్ధప్రాతిపదికన తొలగిస్తేనే ఖరీఫ్ సాగు గట్టెక్కుతుంది.

జిల్లాలో పరిస్థితి ఇదీ	
ఓఅండ్ఎంలో చేయాల్సిన పనుల సంఖ్య	350
నామినేషన్ పద్ధతికి మంజూరైన మొత్తం	రూ.14 కోట్లు
టెండర్ల ద్వారా చేయాల్సిన వాటికి నిధులు	రూ.9 కోట్లు

జిల్లాలో మేజర్ డ్రెయిన్లు	21
మీడియం	59
మైనర్	579

● ఉండి మండలం వెలివర్రు వంతెన వద్ద దుస్థితి ఇదీ. ఇక్కడ మురుగు నీటి ప్రవాహానికి గుర్రపు డెక్క, వ్యర్థాలు అడ్డుపడుతున్నాయి. దీంతో పాటు మండలంలో బొండాడ మేజర్ డ్రెయిన్ పరిధిలో వెంకట్రాజపురం, పాములపర్రు, రామాపురం, ఉండి, వాండ్రం తదితర ప్రాంతాల్లో వంతెనలు, అక్విడెక్టు, కాలిబాట మార్గాలు ఉన్నచోట్ల మురుగు సకాలంలో దిగువకు వెళ్లడం లేదని రైతులు వాపోతున్నారు.

త్వరలోనే పూర్తి చేస్తాం.. వర్షాల వల్ల పనులు ఆలస్యమయ్యాయి. ఇప్పటికే 80 శాతం చోట్ల ప్రారంభించాం. త్వరలోనే పూర్తి చేసేలా చూస్తాం. తూడు తొలగింపు పనులు వచ్చే ఏడాది మార్చి వరకు నిర్వహిస్తూనే ఉంటాం.
- సీహెచ్ సత్యనారాయణ, డ్రెయినేజీ శాఖ ఈఈ

చల్లగా చూడమ్మ.. మావుళ్లమ్మ

కళా వేదికపై హోమం చేస్తున్న వేద పండితులు

భీమవరం ఆధ్యాత్మికం, న్యూస్‌టుడే: ఉమ్మడి జిల్లా సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరి ఆర్థిక సమస్యలు తొలగాలని, మావుళ్లమ్మ చల్లగా చూడాలని కోరుతూ నిర్వహించిన సుదర్శన హోమం, పూజలను ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు శుక్రవారం ప్రారంభించారు. ఆలయ కళా వేదికపై ప్రధానార్చకుడు మద్దిరాల మల్లికార్జునశర్మ, వేద పండితులు, రుత్విక్కులు నాలుగు గంటల పాటు హోమం నిర్వహించారు. ఆలయ సహాయ కమిషనర్ బి.ఎం.నాగేష్ మాట్లాడుతూ సుమారు 1500 మంది భక్తులు హోమం తిలకించారని, వారికి అన్నదానం చేశామని చెప్పారు.

తిలకిస్తున్న భక్తులు

కనిపించక.. కనుగొనక!

● విషాదాంతమవుతున్న అదృశ్య కేసులు
● దర్యాప్తులో వెలుగు చూస్తున్న వాస్తవాలు

● భీమవరానికి చెందిన ఓ యువకుడు గత నెల 4న అదృశ్యమయ్యాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. అతడిని హత్య చేసి.. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట సమీపంలో గోనెసంచిలో మృతదేహాన్ని కట్టి పడేసినట్లు దర్యాప్తులో తేలింది.

● నరసాపురం మండలం కొప్పర్రు సమీప జగ్గన్నపేట కాలువలో ఈ ఏడాది జనవరిలో కుళ్లిన స్థితిలో పోలీసులు ఓ మృతదేహాన్ని కనుగొన్నారు. నరసాపురం గ్రామీణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లో నమోదైన అదృశ్యం కేసులు పరిశీలించారు. మృతుడిని పెరవలి మండలం నడిపల్లికి చెందిన శ్రీనివాస్‌గా గుర్తించారు. దర్యాప్తులో భాగంగా స్నేహితుడే హత్య చేసినట్లు గుర్తించి అరెస్టు చేశారు.

ఏలూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: కన్నవారికి కనిపించకుండా పోయారు.. తర్వాత ఆచూకీ కనుమరుగు.. కథ సుఖాంతం కావడం.. సాధారణంగా అదృశ్య కేసుల్లో కనిపించే ప్రక్రియ ఇది. కొన్ని కేసులు మాత్రం అంతుపట్టని విధంగా తయారవుతున్నాయి. అదృశ్యమైన వారు హత్యకు గురై విషాదాంతమవుతున్నాయి. మరికొన్ని నిజాలు వెలుగు చూస్తున్నాయి. ఫలితంగా బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంటోంది. ఉభయ జిల్లాల్లో ఈ తరహా ఘటనలు ఇటీవల అధికమవుతూ ఆందోళన కలిగిస్తోంది.

పథకం మేరకు అంతమొందిస్తూ.. పగలు.. ప్రతీకారాలు మనసులో పెట్టుకుని.. తమతో విభేదాలున్న వ్యక్తిని అంతమొందించాలని నిందితులు పక్కాగా పథకం రచిస్తున్నారు. సాధారణంగా హత్య చేస్తే పోలీసులకు చిక్కడం ఖాయమని భావించి.. తొలుత హత్య చేశాక, శవాన్ని మాయం చేస్తున్నారు. ఇదంతా అదృశ్యం కేసుల ఖాతాలోకి వెళ్లిపోతుందని, తాము దర్జాగా బయట తిరగవచ్చని భావిస్తూ పనికానిస్తున్నారు. ఇందుకు అదను చూసి విభేదాలున్న వ్యక్తిని మాయం చేస్తున్నారు.

నిజాలు చెబితేనే.. అదృశ్యం కేసుల్లో కుటుంబ సభ్యులు పోలీసుల వద్ద కొన్ని నిజాలు దాస్తారు. దాంతో కేసుల ఛేదన కాస్త కష్టంగా మారుతోంది. ఎవరి మీదైనా అనుమానం ఉందా.. ఇటీవల ఎవరితోనైనా గొడవ పడ్డారా.. పాత పగలు, ఆస్తి తగాదాలున్నాయా.. తదితర విషయాలు ఫిర్యాదు సమయంలోనే పోలీసులకు చెబితే కేసులు ఛేదించడం సులభమని ఓ సీనియర్ అధికారి పేర్కొన్నారు. 'నేరం చేసిన నిందితులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పోలీసులకు పట్టుబడటం ఖాయం. ప్రస్తుతం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కేసులను దర్యాప్తు చేస్తున్నాం. వాటిని వేగంగా ఛేదించి నిందితులను అరెస్టు చేస్తున్నాం' అని ఎస్పీ ప్రతాప్ శివకిశోర్ తెలిపారు.

భీమవరం గొప్పతనాన్ని దెబ్బతీయొద్దు: కలెక్టర్

పారిశుద్ధ్య నిర్వహణ పరిశీలిస్తున్న నాగరాణి

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: పారిశుద్ధ్య నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే అధికారులు, సిబ్బందిపై చర్యలు తప్పవని కలెక్టర్ చదలవాడ నాగరాణి హెచ్చరించారు. జిల్లా కేంద్రం భీమవరం అనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. దేశ విదేశాల్లో భీమవరానికి ప్రత్యేక స్థానం ఉందని, మనం చెత్తతో నింపేస్తే గొప్పతనాన్ని మనమే దెబ్బతీసిన వారమవుతామన్నారు. పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణను శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. 1, 5, 6 డివిజన్లలోని పీపీ రోడ్డు, ప్రకాశంచౌక్, డీఎన్ఆర్ కాలేజీ రోడ్డు, బీసీ కాలనీ, వీరమ్మ మున్సిపల్ పార్కు, ప్రాంతాల్లోని వాణిజ్య సముదాయాల ముందు పారిశుద్ధ్య పనుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలు అతిక్రమించిన వారికి అపరాధ రుసుము విధించాలన్నారు. అన్న క్యాంటీన్‌కు వెళ్లి ఆహార పదార్థాలను రుచి చూశారు. మున్సిపల్ కమిషనర్ కె.రామచంద్రారెడ్డి, సహాయ కమిషనర్ ఎ.రాంబాబు, ఎంహెచ్‌వో ఆర్.సోమశేఖర్, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.

1,790 క్వింటాళ్ల విత్తనాల సరఫరా

మార్టేరు, న్యూస్‌టుడే: నాణ్యమైన విత్తనాల సరఫరాలో మార్టేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఎప్పుడూ ముందుంటుందని ఏడీఆర్ టి.శ్రీనివాస్ తెలిపారు. ప్రస్తుత సీజన్లో రూ.78.74 లక్షల విలువైన 1790 క్వింటాళ్ల విత్తనాలను సరఫరా చేసినట్లు తెలిపారు. వీటిలో ఎంటీయూ 1318, 1262, 1224, 1121, 3226 రకాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ విత్తనాలను ఆంధ్ర, తెలంగాణతో పాటు కర్ణాటక, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల రైతులు కొనుగోలు చేసినట్లు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

అరుణాచలానికి ప్రత్యేక రైలు

నరసాపురం పట్టణం, న్యూస్‌టుడే: నరసాపురం-తిరువన్నామలై (అరుణాచలం) మధ్య ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు స్టేషన్ మేనేజర్ జి.మధుబాబు తెలిపారు. 07219 నంబరుతో నడిచే ఈ రైలు జులై 9, 16, 23, ఆగస్టు 6, 13, 20, సెప్టెంబరు 3, 24 తేదీల్లో మధ్యాహ్నం ఒంటి గంటకు నరసాపురంలో బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజామున 4.55 గంటలకు అరుణాచలం చేరుకుంటుందన్నారు. తిరుగు ప్రయాణంలో 07220 నంబరుతో జులై 10, 17, 24, ఆగస్టు 7, 14, 21, సెప్టెంబరు 4, 25వ తేదీల్లో అరుణాచలంలో ఉదయం 11 గంటకు బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజామున 2 గంటలకు నరసాపురం చేరుకుంటుంది.

తపాలా శాఖలో ఖాతాలు తెరవండి

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న ఎస్సీ విద్యార్థుల్లో ఎవరికైనా బ్యాంకు లేదా తపాలా ఖాతా లేకపోతే వెంటనే తెరవాలని ఎస్సీ సంక్షేమ, సాధికారత అధికారి ఆంజనేయరాజు సూచించారు. నూతన ఖాతా తెరిచి ఎన్‌పీసీఐను అనుసంధానం చేసుకోవాలని కోరారు.

సన్నబియ్యం పిల్లలకు.. పాతవన్నీ పురుగులకు

పాఠశాలల్లో టన్నుల కొద్దీ నిల్వలు

● పాలకొల్లు మండలం లంకలకోడేరు ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం కోసం నిల్వ చేసిన బియ్యం బస్తాలు ఇవి. గత మార్చి, ఏప్రిల్ నెలల్లో పౌర సరఫరాల సంస్థ పంపిణీ చేసిన 21 క్వింటాళ్ల బియ్యం ఇక్కడ ఉన్నాయి. పాఠశాలలు తెరిచాక సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం కొనసాగించడంతో పాత బస్తాలన్నీ నిరుపయోగంగా పడిఉన్నాయి. పోడూరు మండలం పెనుమదంలోనూ ఆరు క్వింటాళ్లకు పైగా నిల్వలున్నాయి. వీటిని అలానే వదిలేయడంతో పెంకు పురుగులు పడుతున్నాయని వంట ఏజెన్సీల నిర్వాహకులు వాపోతున్నారు.

పాలకొల్లు, న్యూస్‌టుడే: ప్రభుత్వ పాఠశాలల్లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలు నిమిత్తం జిల్లాలోని ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి మార్చి నెలాఖరులో బియ్యం సరఫరా చేశారు. తర్వాత వేసవి సెలవులు ఇచ్చారు. జూన్‌లో పాఠశాలల పునఃప్రారంభం నాటికి సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం వండి పెట్టాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో వాటిని 25 కిలోల బస్తాలుగా పంపిణీ చేశారు. అప్పటి నుంచి వాటినే వినియోగిస్తుండగా.. గతం నుంచి ఉన్న పాత బియ్యం నిల్వలను అలాగే వదిలేశారు. జిల్లావ్యాప్తంగా ఎంఎల్ఎస్ పాయింట్లలో 100 టన్నులకు పైగా నిల్వలు పాడైపోయే స్థితికి చేరుతున్నాయని ఉపాధ్యాయులు, నిర్వాహకులు చెబుతున్నారు.

జిల్లాలో పాఠశాలలు ఇలా..	
ప్రాథమిక	1,069
ప్రాథమికోన్నత	87
ఉన్నత	212
విద్యార్థులు	92,920

నెలకు అవసరమయ్యే బియ్యం 10,250 బస్తాలు(25 కిలోల చొప్పున)

25 కిలోల బస్తాలతో.. మధ్యాహ్న భోజనానికి 25 కిలోల బియ్యం బస్తాలను సీలువేసి సరఫరా చేస్తున్నారు. ప్రతి బస్తాలో పోషకాల నిమిత్తం అరకిలో ఫోర్టిఫైడ్ బియ్యం కలిపి నాణ్యతను నిర్ధారించే ముద్ర వేసి ఇస్తున్నారు. కానీ ముందుగా పంపిణీ చేసిన 50 కిలోల బస్తాలను నిర్లక్ష్యంగా వదిలేయడం విమర్శలకు తావిస్తోంది. ఈ అంశంపై పౌరసరఫరాల జిల్లా అధికారిణి సరోజని స్పందిస్తూ పాత నిల్వలను పీడీఎస్ బియ్యంగా వినియోగించేలా కార్పొరేషన్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. అక్కడి నుంచి వచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామన్నారు.

ధర మెరిసింది.. మోము మురిసింది

రికార్డు స్థాయిలో పెరిగిన కొబ్బరి ధరలు

కోరుకొల్లు : పచ్చి కొబ్బరికాయలు దిగుమతి చేస్తున్న సిబ్బంది

మండవల్లి, కలిదిండి, న్యూస్‌టుడే

☛ 70 ఎకరాల్లో ఆక్వా సాగు చేస్తున్నా. గట్లపై 200 వరకు కొబ్బరి చెట్లు ఉన్నాయి. రూ.2, రూ.5కి కొనడమే గగనంగా ఉండేది. అది కూడా నేను వెళ్లి వ్యాపారులను అడిగితేనే. ఇప్పుడు పోటీ పడి కొంటున్నారు. రూ.8 చేతికి ఇస్తున్నారని చెబుతున్నారు కోరుకొల్లుకు చెందిన ఓ రైతు.

కొంతకాలంగా నిరాశాజనకంగా ఉన్న కొబ్బరి ధర ఇటీవల రికార్డు స్థాయిలో పెరగడంతో దీని అనుబంధ పరిశ్రమలు, సిబ్బందికి లాభాలు తెచ్చిపెడుతోంది. ఇతర రాష్ట్రాలలో దిగుబడి తగ్గడం.. ఆషాఢ మాసంలో కొబ్బరి వినియోగం పెరగడంతో మన రాష్ట్రంలోనూ డిమాండ్ పెరిగింది. ఏకంగా రైతు వద్దే కాయకు రూ.8 నుంచి రూ.10 వరకు చెల్లించి వ్యాపారులు కాయలను తీసుకెళ్తున్నారు.

ఇదీ కారణం కేరళ, తమిళనాడులో కొబ్బరి దిగుబడి గణనీయంగా తగ్గింది. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో భారీ ఎత్తున బొండాలను సేకరించడంతో దిగుబడి బాగా తగ్గింది. దీంతో ఉత్తరాది రాష్ట్రాలైన గుజరాత్, ఉత్తరప్రదేశ్, బిహార్, ఝార్ఖండ్ రాష్ట్రాలకు ఉభయ గోదావరి, ఏలూరు జిల్లాల నుంచి కొబ్బరి ఎగుమతులు గణనీయంగా పెరిగాయి. ఇదే తరుణంలో కొబ్బరి కురిడీలకు ధరలు పెరగడంతో పెద్దఎత్తున కాయలను నిల్వ చేయడం ధరల పెరుగుదలకు మరో కారణం.

మరిన్ని ఆశలు తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాలు కొబ్బరికి పెట్టింది పేరు. ఈ నాలుగు జిల్లాల్లో సుమారు 3.5 లక్షల ఎకరాల్లో సాగు జరుగుతుందని అంచనా. ఏలూరు పరిసర ప్రాంతాలతో పాటు కైకలూరు, దెందులూరు, నూజివీడు నియోజకవర్గాల్లో ఈసారి దిగుబడి గణనీయంగా ఉంది. ఆక్వా విస్తరించిన ప్రాంతాల్లోనూ కొబ్బరి చెట్లు అధికంగా ఉన్నాయి. ప్రస్తుత ధర మరింత పెరుగుతుందనే ఆశ రైతుల్లో ఉంది. ఈ ఆలోచనతో కొబ్బరి రైతులు, కురిడీ వ్యాపారులు ఆచితూచి అమ్ముతున్నారు.

10న ఉద్యాన వర్సిటీ స్నాతకోత్సవం

ఉద్యాన విశ్వవిద్యాలయం, న్యూస్‌టుడే: వెంకట్రామన్నగూడెం ఉద్యాన విశ్వవిద్యాలయం 6వ స్నాతకోత్సవాన్ని ఈ నెల 10న కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరులోని స్వర్ణ భారతి ట్రస్ట్‌లో నిర్వహిస్తున్నట్లు వీసీ డా.కె.గోపాల్ తెలిపారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్‌ని శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిసి స్నాతకోత్సవానికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వర్సిటీ ప్రగతిని గవర్నర్‌కు వీసీ వివరించారు. రిజిస్ట్రార్ శ్రీనివాసులు పాల్గొన్నారు.

పట్టాభిషేకం.. ఆనందోత్సాహం

ఘనంగా జేఎన్‌టీయూ స్నాతకోత్సవం

పట్టాలు అందుకున్న విద్యార్థుల కేరింత

రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌కు జ్ఞాపికను అందజేస్తున్న కాకినాడ జేఎన్‌టీయూ వీసీ డాక్టర్ సీఎస్ఆర్‌కే ప్రసాద్

న్యూస్‌టుడే, కాకినాడ : తాము కన్న కలలను నిజం చేసుకునే సమయాన.. తమ భవిష్యత్తును నిర్ణయించే పట్టా పొందే తరుణాన.. తమలోని ప్రతిభకు బంగారు పతకాలు దక్కిన క్షణాన.. అటు విద్యార్థులతో పాటు, వారి కుటుంబ సభ్యులు ఆనంద పరవశులయ్యారు. జేఎన్‌టీయూకేలో శుక్రవారం నిర్వహించిన స్నాతకోత్సవం ఇందుకు వేదికైంది. కులపతి హోదాలో రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయనకు ఉపకులపతి సీఎస్ఆర్‌కే ప్రసాద్ సాదర స్వాగతం పలికారు. వర్సిటీ సాధించిన ప్రగతి, రాష్ట్ర ప్రగతిలో ఇంజినీరింగ్ విద్యార్థుల పాత్రపై గవర్నర్ చేసిన ప్రసంగం ఆకట్టుకుంది. ముఖ్యఅతిథిగా హాజరైన జేఎన్‌టీయూకే పూర్వ విద్యార్థి, అమెరికాలోని బోస్టన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఛైర్మన్ కోట సుబ్రహ్మణ్యంకు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేశారు. ఉపకులపతి సీఎస్ఆర్‌కే ప్రసాద్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్త పోటీతత్వాన్ని ఎదుర్కొనేలా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నామన్నారు.

ఆటపాటల ఒడి.. చదువులమ్మ గుడి

వీరవాసరం, న్యూస్‌టుడే

చిన్నారులకు కేవలం పౌష్టికాహారం పంపిణీ చేయడమే కాకుండా వారికి పూర్వ ప్రాథమిక విద్యను ఆటలతో అర్థమయ్యేలా బోధించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇటీవల అంగన్‌వాడీలను 'సక్షం' పథకంలో బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంది. ఇదే సమయంలో చిన్నారుల సంఖ్యను పెంచేందుకు చేపట్టిన 'అంగన్‌వాడీ పిలుస్తోంది' కార్యక్రమం సత్ఫలితాలు ఇచ్చింది.

జిల్లావ్యాప్తంగా ఏడు ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి పరిధిలోని 1,626 అంగన్‌వాడీ కేంద్రాల్లో 2024-25లో 63,477 మంది ఆరేళ్లలోపు చిన్నారులు ఉన్నారు. ఇటీవల 'అంగన్‌వాడీ పిలుస్తోంది' కార్యక్రమంలో చిన్నారులను చేర్చుకోవడానికి విస్తృత ప్రచారం చేశారు. ఫలితంగా 4,048 మంది చేరారు.

జిల్లాలో ఇదీ పరిస్థితి

ప్రాజెక్టు	అంగన్‌వాడీ కేంద్రాలు	కొత్తగా చేరిన చిన్నారులు
ఆకివీడు	261	792
భీమవరం	192	537
మొగల్తూరు	193	550
పాలకొల్లు	258	694
పెనుమంట్ర	211	334
తాడేపల్లిగూడెం	278	656
తణుకు	283	485

అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులు

ఆకట్టుకునేలా బోధన.. అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు పాఠశాల అంటే భయం పోగొట్టేలా బొమ్మలు, ఆటవస్తువులతో సిబ్బంది బోధన చేస్తున్నారు. లయబద్ధమైన పాటలతో వారిలో జ్ఞాపకశక్తిని పెంపొందిస్తున్నారు. పోషకాహారం అందిస్తూ శారీరకంగా బలోపేతం చేస్తున్నారు. ఆరేళ్లు వచ్చాక ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడానికి పూర్తిగా సిద్ధం చేస్తున్నారు.

సకల సౌకర్యాలు.. జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాలను సకల సౌకర్యాలతో రూపురేఖలు మార్చుతున్నాం. 'సక్షం' పథకంలో భాగంగా 489 కేంద్రాలు అభివృద్ధి చేశాం. వాటి వద్ద తాగునీరు, విద్యుత్తు సౌకర్యం, మరుగుదొడ్లు, పెరటితోటల పెంపకం వంటివి చేపట్టాం. చిన్నారులకు ఆటపాటలతో బోధన చేస్తూ వారిలో భయం పోగొట్టి జ్ఞాపకశక్తిని పెంచుతున్నాం.
- డి.శ్రీలక్ష్మి, ఐసీడీఎస్ పీడీ

క్రమేపీ పెరుగుతున్న గోదావరి వరద

సిద్ధాంతం వద్ద ప్రవాహ ఉద్ధృతి

పోలవరం, న్యూస్‌టుడే: గోదావరిలో వరద క్రమేపీ పెరుగుతోంది. పోలవరం ప్రాజెక్టులో ఎగువ, దిగువ కాఫర్ డ్యాంల మధ్యలో నీరు చేరుతోంది. వచ్చిన నీటిని పంపులు ద్వారా ఎత్తిపోసేందుకు దిగువ కాఫర్‌డ్యాం వరకు కాలువలు తీశారు. అక్కడ పంపులు ఏర్పాటు చేసి తిరిగి గోదావరిలోకి తోడుతున్నారు. ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద శుక్రవారం సాయంత్రానికి నీటి మట్టం 27.76 మీటర్లకు పెరిగింది. 48 గేట్ల ద్వారా 1.70 లక్షల క్యూసెక్కులు గోదావరిలోకి వదిలినట్లు అధికారులు పేర్కొన్నారు.

పెనుగొండ గ్రామీణ, న్యూస్‌టుడే: సిద్ధాంతం వద్ద క్రమంగా గోదావరి ప్రవాహ ఉద్ధృతి పెరుగుతోంది. వరద మరింత పెరిగే అవకాశాలు ఉన్నందున రైతులను అప్రమత్తం చేయాలని పంచాయతీ, రెవెన్యూ అధికారులకు తహసీల్దారు అనిత కుమారి సూచించారు. పడవ ప్రయాణాలు చేసేవారికి సూచనలు చేస్తున్నారు.

కుడి కాలువలోకి 700 క్యూసెక్కులు

పోలవరం, న్యూస్‌టుడే: పట్టిసీమ ఎత్తిపోతల పథకం రెండు పంపుల ద్వారా శుక్రవారం ప్రాజెక్టు కుడి కాలువలోకి 700 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు పర్యవేక్షణ డీఈ సురేష్ చెప్పారు. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చే వరకు రెండు పంపుల ద్వారా సరఫరా చేస్తామని పేర్కొన్నారు.

(c) eenadu

నా వైపు చూడొద్దు.. దయ చేసి రావొద్దు

ఆకివీడు మండలం దుంపగడప సమీపంలోని ఉప్పుటేరు పక్కన పర్యాటక శాఖ భవనాలు, పార్కు మూడేళ్లుగా నిరుపయోగంగా ఉన్నాయి. పర్యాటకులకు ఉపశమనం, ఆహ్లాదం కలిగించేందుకు ఇవి నిర్మించారు. నిర్వహణ లేకపోవడంతో ఆట పరికరాలు తుప్పుపట్టాయి. ప్రాంగణం మందుబాబులకు అడ్డాగా మారింది. దీనిపై సహాయ పర్యాటక అధికారి వెంకటప్పయ్య మాట్లాడుతూ గతంలో కేటాయించిన లీజును రద్దు చేశామని, మరమ్మతులు చేశాక కొత్తగా లీజుకిచ్చి వినియోగంలోకి తెస్తామన్నారు. – ఈనాడు, ఆకివీడు

తుప్పుపట్టిన ఆట పరికరాలు

తాళాలు వేసి ఉన్న పర్యాటక శాఖ భవన సముదాయం

పీచును మలిచి.. రూపం పోసి!

పూర్వం మండువా లోగిళ్లలో పక్షుల కోసం వరికుచ్చులు ఉంచేవారు. ఇంటి చూరుల్లో, ఆవరణలో చెట్లపై పిచ్చుకలు, పక్షులు గూళ్లు పెట్టుకొని కిలకిలారావాలతో సందడి చేసేవి. కాలక్రమేణా ఇలాంటి వన్నీ కనుమరుగయ్యాయి. అలనాటి మధురానుభూతులను జ్ఞప్తికి తెచ్చేలా కృత్రిమంగా కొబ్బరి పీచుతో తయారు చేసిన పక్షుల గూళ్లు, వరి కంకులతో రూపొందించిన కుచ్చులు మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. కొబ్బరి పీచుతో వివిధ ఆకృతుల్లో రూపొందించిన పక్షి గూళ్లు, దేవుళ్ల ప్రతిమలు, ఇతర కళారూపాలను పాలకొల్లు ప్రాంతంలో విక్రయిస్తున్నారు. – న్యూస్‌టుడే, పోడూరు

పీచు కళాకృతులు, వరి కుచ్చులు

ఇంటి నమూనాలో..

మత్స్య దంతం.. మనిషి చందం

చిత్రంలోని రూప్‌చందు చేప నోట్లో పళ్ల వరుసను చూశారా. అచ్చం మనిషి నోట్లోని కింది దవడ పళ్ల వరుసను పోలి ఉంది. చేపల పెంపకందారులు వీటిని పట్టే క్రమంలో జాగ్రత్తలు పాటించాల్సిందే. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా చేతివేళ్లను అమాంతం కొరికేస్తాయి. దీనిపై నరసాపురం మత్స్య కళాశాల అసోసియేట్ డీన్ నీరజ మాట్లాడుతూ రూప్‌చందు చేపలు పిరాన్హా జాతికి చెందినవని, అధిక మాంసాహారులని, చెరువుల్లో వీటిని రెండు నుంచి మూడుకిలోల బరువొచ్చేవరకూ పెంచుతారన్నారు. పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం సుబ్రమణ్యేశ్వరం రోడ్డులోని చేపలచెరువులో కనిపించిన చిత్రాలివి. – ఈనాడు, నరసాపురం

APSRTC
SHORT TENDER NOTICE
పల్లె వెలుగు

Tenders are invited through ONLINE ("www.tender.apeprocurement.gov.in") for 1) Improvements to main Drain and providing RCC Covers in Bus Station at Srikakulam, Srikakulam District, 2) Construction of the Toilets with Septic Tank in Bus Station at Undi, West Godavari District, 3) Improvements by raising the Toilet Block in Bus Station at Chintalapudi, Eluru District, 4) Improvements to Flooring in Waiting Hall of Bus Station at Sattenapalli, Palnadu District, 5) Construction of Compound wall for Bus Station at Mulakalacheruvu, Annamayya District, 6) Removing of Roof Slab and Providing Galvalume Sheet roofing in waiting Hall (on East Side) of Bus Station at Hindupur, SSS District, 7) Construction of Depot Manager's Office in Bus Station at Madakasira SSS District, 8) Providing C.C. Pavement to the Yard between Bus Station and Bus Depot (East side) in Bus Station at Ananthapuramu, ATP. Dist. For full Tender Notice please visit "www.apsrtc.ap.gov.in". For Online participation please visit "https://tender.apeprocurement.gov.in". NOTE: Bid Document down load Start Date & Time: 14.07.2025, 4.00 PM, Bid Submission Closing Date & Time : 21.07.2025, 4.00 PM. Further details: Ph. Nos: 9959224686 (10.00 AM to 5.30 PM). APSRTC reserves the right to cancel or reject any tender or all the tenders of this notification without assigning any reason at any stage.

NIT No.07/CCE/APSRTC/2025-26, Dt.02.07.2025 Chief Civil Engineer, APSRTC, Vijayawada

MARGADARSI CHIT FUND PVT. LTD.
Chit Groups are available at our **BHIMAVARAM BRANCH**

CHIT GROUP	DURATION IN MONTHS	MONTHLY INSTALLMENT	CHIT VALUE
LT T	50	10,000	5,00,000
FT VV	40	2,00,000	80,00,000
FT D	40	50,000	20,00,000
FT Z	40	25,000	10,00,000
FT N	40	12,500	5,00,000
FT U	40	7,500	3,00,000
ST I	25	40,000	10,00,000

Please Contact Branch Manager **Mr. A.MADHAVA RAO** for further details. Mobile No: **91549-87870**, Land Line: **08816-224967**

SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
స్ట్రెస్‌డ్ అస్సెట్స్ రికవరీ బ్రాంచి, పరిపాలన కార్యాలయ ప్రాంగణం, బాలాజీ నగర్, సిరిపురం, విశాఖపట్నం
చీఫ్ మేనేజర్ మొబైల్ నెం.77028 77188, ఆస్తి తనిఖీ కొరకు ఫోన్ : 83309 52080

ఇ-వేలం అమ్మకం ప్రకటన

సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్ 2002 లోని రూల్ 8(6) / రూల్ 9(1) కు నిబంధనలతో చదువబడు ...

ఆస్తుల వివరములు:

రిజర్వు ధర : రూ.54,15,000/- ధరావత్తు : రూ.5,41,500/- బిడ్ పెంపుదల : రూ. 10,000/-

రిజర్వు ధర : రూ.49,32,000/- ధరావత్తు : రూ.4,93,200/- బిడ్ పెంపుదల : రూ. 10,000/-

ఇ-వేలం తేది : 28-07-2025 సమయం: ఉ॥ 11:00 గం.ల నుండి సా॥ 04.00 గం.ల వరకు

తేది: 04.07.2025, ప్రదేశం: విశాఖపట్నం సం/- అధీకృత అధికారి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

డిక్కీలో రూ.3 లక్షల చోరీ

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: భీమవరం ఒకటో పట్టణంలోని ఓ ఇంటి ముందు నిలుపుదల చేసిన ద్విచక్ర వాహనం డిక్కీలో రూ.3 లక్షలు అపహరణకు గురయ్యాయని వచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేశామని సీఐ ఎం.నాగరాజు తెలిపారు. ఆయన కథనం మేరకు.. అమలాపురానికి చెందిన ఎం.రమేశ్‌బాబు నగదును పట్టణంలో వేరొకరికి ఇద్దామనుకున్నారు. కళాభవన్ వీధిలో ఆయన ద్విచక్ర వాహనాన్ని నిలిపి ఇంట్లోకి వెళ్లి వచ్చేలోపు డిక్కీ తెరిచి నగదు ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు.

అనుమతి లేని మందుల విక్రయ రాకెట్ గుట్టు రట్టు

మోపెడ్‌పై మూడు జిల్లాలకు సరఫరా చేస్తున్న వ్యక్తి గుర్తింపు

జంగారెడ్డిగూడెం, బుట్టాయగూడెం, న్యూస్‌టుడే: పురుషులలో లైంగిక సామర్థ్యం పెంచేందుకు ఉపయోగించే వయాగ్రా మాత్రలు, గర్భవిచ్ఛిత్తి మందులు ఎటువంటి బిల్లులు లేకుండా విచ్చలవిడిగా అమ్ముతున్న రాకెట్‌ను పట్టుకున్నట్లు జంగారెడ్డిగూడెం డ్రగ్ ఇన్‌స్పెక్టర్ షేక్ అబిద్ అలీ శుక్రవారం తెలిపారు. ఏలూరు, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాలోని సుమారు 30 మందుల దుకాణాలకు ఈ రాకెట్ నిర్వహిస్తున్న రాజమహేంద్రవరం వాసి కె.గణేశ్ ద్వారా చేరుతున్నాయన్నారు. హైదరాబాద్ నుంచి ఈ మందులు తీసుకొచ్చి ఈ మూడు జిల్లాల్లోని మందుల దుకాణాలకు ఇతను విక్రయిస్తున్నాడన్నారు. మోపెడ్‌పై ఈ మూడు జిల్లాల్లోను ఇతనే గుట్టుగా సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. గణేశ్‌పై డ్రగ్, కాస్మొటిక్స్ చట్టం ప్రకారం తాము కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఇతని వద్ద మందులు కొనుగోలు చేస్తున్న జంగారెడ్డిగూడెంలోని జ్యోతి, కొయ్యలగూడెంలోని మురళీకృష్ణ, బుట్టాయగూడెంలోని లక్ష్మీదుర్గ, కార్తికేయ, కృష్ణ మెడికల్స్‌లలోను శుక్రవారం ఆకస్మిక తనిఖీలు చేశామన్నారు. ఈ దుకాణాల నుంచి ప్రమాదకరమైన మందులను స్వాధీనం చేసుకున్నామన్నారు. వీటిని అసలు ధరల కంటే నాలుగైదు రెట్లకు దుకాణదారులు అమ్ముతున్నారని చెప్పారు. వీరిపైనా కేసులు నమోదు చేశామన్నారు. మందుల దుకాణాలకే కాకుండా ఆర్ఎంపీ, పీఎంపీలకు కూడా ఇవి చేరుతున్నాయని, ఆర్ఎంపీలు ఈ మందులను గర్భ విచ్ఛిత్తికి ఉపయోగిస్తున్నారని అబిద్ అలీ పేర్కొన్నారు.

బుట్టాయగూడెంలోని మందుల దుకాణంలో తనిఖీ చేస్తున్న డ్రగ్ ఇన్‌స్పెక్టర్ షేక్ అబిద్ అలీ

నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: చట్టపరిధిలో నిబంధనలు పాటించని ల్యాబ్‌లపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్‌వో జి.గీతాబాయి హెచ్చరించారు. పట్టణంలోని ఓ స్కానింగ్ కేంద్రాన్ని శుక్రవారం ఆకస్మికంగా పరిశీలించారు. పీసీపీఎన్‌డీటీ చట్టం పరిధిలో నిర్వహించాల్సిన నియమ నిబంధనలను పరిశీలించారు. కాలపరిమితి, ఫారం-ఎఫ్ నిర్వహణ, ఐ.ఇ.సి గోడపత్రాల ప్రదర్శన తదితర అంశాలను పరిశీలించారు.

స్కానింగ్ కేంద్రాన్ని పరిశీలిస్తున్న డీఎంహెచ్‌వో గీతాబాయి

బ్రాయిలర్ ధరలు (కృష్ణాజిల్లా)
(కిలో 1 కి రూ.లలో)

వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర -97 రిటైల్ ధర 119 చికెన్ విత్ స్కిన్ - 173, చికెన్ స్కిన్‌లెస్ - 196.
అమరావతి పౌల్ట్రీ ఫార్మర్స్ & ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 105, 113, 124 చికెన్ విత్ స్కిన్ - 200 చికెన్ స్కిన్‌లెస్ - 210.

అల్లూరి జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని, ఆయన త్యాగాలను స్మరించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రాజ్యసభ సభ్యుడు పాకా వెంకట సత్యనారాయణ అన్నారు. అల్లూరి సీతారామరాజు సేవాసమితి ఆధ్వర్యంలో ఏఎస్ఆర్ సాంస్కృతిక కేంద్రంలో సీతారామరాజు 128వ జయంతి వేడుకలు శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పాకా సత్యనారాయణ మాట్లాడారు. అల్లూరి సీతారామరాజు జీవితం ప్రతి భారతీయుడికి గర్వకారణమని కలెక్టర్ నాగరాణి అన్నారు. పరిమిత వనరులతో బ్రిటిష్ సామ్రాజ్యమనే మహాశక్తిని ఢీకొని వీరమరణం పొందిన మన్యం వీరుడు సీతారామరాజు అని కొనియాడారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో శాసన మండలి ఛైర్మన్ కొయ్యే మోసేనురాజు, పీఏసీ ఛైర్మన్ పులపర్తి రామాంజనేయులు, ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, కాపు కార్పొరేషన్ ఛైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, జేసీ టి.రాహుల్‌కుమార్ రెడ్డి, ఏఎస్ఆర్ సేవా సమితి అధ్యక్షుడు గాదిరాజు సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న వెంకట సత్యనారాయణ, చిత్రంలో మోసేను రాజు, రామాంజనేయులు, సుబ్బారాయుడు, నాగరాణి, అద్నాన్ నయీం అస్మి, తదితరులు

మహిళలతో మాట్లాడుతున్న నిమ్మల

మంచి ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి: మంత్రి

పాలకొల్లు, న్యూస్‌టుడే: పరిపాలన దక్షత ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో పనిచేస్తున్న మంచి ప్రభుత్వాన్ని ప్రజలంతా ఆశీర్వదించాలని మంత్రి నిమ్మల రామానాయుడు కోరారు. 'సుపరిపాలనలో తొలిఅడుగు' కార్యక్రమంలో భాగంగా పాలకొల్లు 20వ వార్డులో ఆయన శుక్రవారం పర్యటించారు. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పథకాల అమలుతీరుపై ఆరా తీశారు. మాజీ ఎమ్మెల్సీ అంగర రామమోహన్, నాయకులు పెశ్చెటి బాబు, జీవీ, వల్లభు శ్రీనివాస్, పొట్నూరి శ్రీనివాస్ పాల్గొన్నారు.

92.7 FM Rajamahendravaram
ఈ FM 92.7 Mee FM
ఈఎఫ్ఎమ్ కార్యక్రమాలు
శనివారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ॥ 5 - ఉ॥ 7
ఈ-మార్నింగ్స్	ఉ॥ 7 - ఉ॥ 11
నువ్వా నేనా	ఉ॥ 11 - మ॥ 2
సత్యభామ	మ॥ 2 - సా॥ 5
కాలేజ్ స్టైల్	సా॥ 5 - రా॥ 9
ఈస్టార్-మీస్టార్	రా॥ 9 - రా॥ 10
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా॥ 10 - తె॥ 5

/Eenadufm
For Advertising on Eenadu FM Contact
9000180626, 6304901226

పనులు వేగంగా పూర్తిచేయండి: కలెక్టర్

భీమవరం కలెక్టరేట్, న్యూస్‌టుడే: భవ్య భీమవరం ప్రాజెక్టు పేరిట చేపట్టిన పనులను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ నాగరాణి అధికారులను ఆదేశించారు. సంబంధిత అధికారులతో ఆమె శుక్రవారం కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. ప్రసిద్ధి చెందిన మావుళ్లమ్మ ఆలయ పరిసరాలు ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలన్నారు. ఆక్రమణలు గుర్తించి కారకులకు నోటీసులివ్వాలని సూచించారు. ఉద్యాన వనాలను అభివృద్ధి చేయాలని, పట్టణంలో స్విమ్మింగ్ పూల్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. పాతబస్టాండ్ భవన నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయించి ప్రయాణికులకు అందుబాటులోకి తేవాలన్నారు. సమావేశంలో సంయుక్త కలెక్టర్ రాహుల్‌కుమార్‌రెడ్డి, ఆర్డీవో ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పీ-4 పై సమీక్ష.. **భీమవరం కలెక్టరేట్, న్యూస్‌టుడే:** బలహీన వర్గాలను సామాజికంగా, ఆర్థికంగా బలోపేతం చేసేందుకే ప్రభుత్వం పీ4 కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని కలెక్టర్ నాగరాణి తెలిపారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శుక్రవారం కలెక్టర్లతో దూరదృశ్య సమీక్ష నిర్వహించారు. కార్యక్రమాన్ని కలెక్టరేట్ నుంచి ఆమె వీక్షించారు.

విద్యార్థుల భవితకు బాటలు వేద్దాం

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: విద్యార్థుల భవితకు బాటలు వేసేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశాలు దోహదపడతాయని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి జి.ప్రభాకరరావు అన్నారు. ఈ నెల 10న నిర్వహించే మెగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం ఏర్పాట్లుపై ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లు, యాజమాన్యాలతో సమావేశాన్ని భీమవరంలోని డాక్టర్ సీఎస్ఎన్ విద్యాసంస్థల్లో శుక్రవారం నిర్వహించారు. విద్యార్థుల భవితకు ప్రణాళిక రూపొందించుకోవడంలో తల్లిదండ్రుల భాగస్వామ్యం ఉండాలంటూ ఆహ్వాన పత్రికలు పంపించాలన్నారు.

మాట్లాడుతున్న సత్యనారాయణ

ఎన్నికల హామీలు అమలు చేయడం లేదు: బొత్స

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి చంద్రబాబు వంద అబద్ధాలు ఆడితే ఆయన కుమారుడు 200 అబద్ధాలు చెబుతున్నారని వైకాపా ఉభయగోదావరి జిల్లాల సమన్వయకర్త బొత్స సత్యనారాయణ అన్నారు. ఆ పార్టీ జిల్లాస్థాయి సమావేశం జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు అధ్యక్షతన భీమవరంలో శుక్రవారం నిర్వహించారు. బొత్స మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ ష్యూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ అంటూ మ్యానిఫెస్టో ఇచ్చారని గుర్తు చేశారు. అన్నదాత సుఖీభవ పథకంలో రూ.20 వేలు ఇస్తామని ఏడాదయ్యింది. ఇప్పటి వరకు ఎవరికైనా ఇచ్చారా? అని ప్రశ్నించారు. మాజీ మంత్రులు కారుమూరి, కొట్టు సత్యనారాయణ, ఎమ్మెల్సీలు రవీంద్రనాథ్, నాయకులు కవురు శ్రీనివాస్, కొట్టు సత్యనారాయణ, ఉమాబాల తదితరులు పాల్గొన్నారు.

తెదేపా ఫ్లెక్సీల చించివేత

నలుగురు వైకాపా నాయకులపై కేసు

పెదవేగి, న్యూస్‌టుడే: తెదేపా ఫ్లెక్సీ చించిన ఘటనలో నలుగురు వైకాపా నాయకులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు. ఆయన కథనం మేరకు.. కొండలరావుపాలెంలో స్థానిక ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఫొటోతో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. దీన్ని జడ్పీ ఉపాధ్యక్షుడు పెనుమాల విజయబాబు, వైకాపా యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కామిరెడ్డి నాని, మండలాధ్యక్షుడు జానంపేట బాబు, నాయకుడు తారకరామ చౌదరి చించేశారని గ్రామస్థుడు నరసింహారావు శుక్రవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

బల్లపైనే బాలుడికి వైద్యం

వంద పడకలున్న తాడేపల్లిగూడెం ప్రాంతీయ ఆసుపత్రిలో బాలుడికి వైద్యం చేసేందుకు సిబ్బంది బెడ్ కేటాయించకపోవడం విమర్శలకు దారితీసింది. పట్టణానికి చెందిన టి.మిరాకిల్ ప్రభు(13) శుక్రవారం ఉదయం కళ్లు తిరిగి పడిపోవడంతో అతడి తల్లి ప్రాంతీయ ఆసుపత్రిలోని అత్యవసర వైద్య విభాగానికి తీసుకొచ్చారు. వైద్య సిబ్బంది బాలుడిని పరిశీలించి బెడ్ కేటాయించకుండా బల్లపై పడుకోబెట్టి సెలైన్ ఎక్కించారు. ఆసుపత్రి పర్యవేక్షణాధికారి ఇటీవల బదిలీపై వెళ్లిపోవడంతో పర్యవేక్షణ లేక సిబ్బంది ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. - **న్యూస్‌టుడే, తాడేపల్లిగూడెం అర్బన్**

EENADU Classifieds

AUTO
VEHICLES FOR SALE

2018 మోడల్ మహీంద్ర Bolero Pickup AP39T 3002 మోడల్ గల వాహనం ఏ కండీషన్‌లో ఉన్నదో అదే కండీషన్‌లో అమ్మకానికి కలదు. సంప్రదించండి. సుందరం ఫైనాన్స్ లిమిటెడ్, D.No.26-4-11, NSC బోస్ రోడ్, తణుకు - 534211, Cell: 94914 45213, 94935 45702.

2013 మోడల్ మారుతి Super Carry AP39UT2210 మోడల్ గల వాహనం ఏ కండీషన్‌లో ఉన్నదో అదే కండీషన్‌లో అమ్మకానికి కలదు. సంప్రదించండి. సుందరం ఫైనాన్స్ లిమిటెడ్, D.No.26-4-11, NSC బోస్ రోడ్, తణుకు - 534211, Cell: 94914 45213, 94935 45702.

BUSINESS SERVICES
BUSINESS OFFER

టైలరింగ్ వర్క్స్ ఇంటి వద్దనే పనిచేసే స్త్రీలు కావలెను. వారికి క్లాత్ ఇచ్చుటకు స్టాక్ పాయింట్స్ పెట్ పార్టనర్స్ కావలెను. ✆ 7093632399.

EDUCATION

4th class School going girl child looking for support in Tadepalligudem. Can any school give free education. in return we will support for school promotions every year. ✆ 9866739499

FINANCIAL SERVICES

అతితక్కువ వడ్డీకే వ్యాపారస్తులకు, వ్యవసాయదారులకు, ఇళ్లు, స్థలాలు పొలాలు, స్థిరాస్తులు, ఫ్యాక్టరీలు, స్కూలు / కాలేజీలపై ఫైనాన్స్ లేదా టేకోవర్ వెంటనే ఇవ్వబడును. ప్రభుత్వ ఉద్యోగస్తులకు పర్సనల్ లోన్స్ కలవు. నో సిబిల్, నో బ్రోకర్స్. M.S.R. గ్రూప్, వైజాగ్. Ct : 9121649474.

HEALTH & CARE
AYURVEDIC

అనేక దీర్ఘకాలిక రోగాలకు వైద్య సేవలు అందించుటకు TP గూడెంలో జులై 6 ఆదివారం డా॥ కూర విశ్వనాధం గారు అందుబాటులో వుంటారు. శ్రీ ధన్వంతరి ఆయుర్వేదం. సెల్: 94945 22377.

REAL ESTATE
HOUSE FOR SALE

విజయవాడ గన్నవరం దగ్గర NH-16 హైవేని ఆనుకుని 60 అ॥ రోడ్డు తూర్పు ఫేసింగ్ ఒక్కొక్క ఫ్లోరు 2000 Sq.Ft.తో 466 చ॥గ॥లలో G-3 Triplex బిల్డింగ్ అమ్మకమునకు కలదు. ✆ 88774 58888.

ఏలూరు అశోక్‌నగర్ బ్రిడ్జ్ ఎదురుగా HDFC BANK పక్కన 73 గజాలు 2 అంతస్తుల కమర్షియల్ షాప్, ఇల్లు అమ్మకానికి కలదు. సత్రంపాడు నెహ్రూకాలనీలో 1100 గజాలు మొత్తం కానీ విడిగా కానీ కలదు. వివరాలకు ఓనర్: ✆ 77386 74312.

PLOT FOR SALE

భీమవరం యండగండి గ్రామంలో ప్రధాన రోడ్ 300 మీ. లో కలమూరు రోడ్‌లో 1.2 ఎకరాల వరి పొలం కలదు. సర్వే నం. 251/1, సంప్ర॥ 9100866557.

తాడేపల్లిగూడెం యాగర్లపల్లి కరెంట్ ఆఫీసు దగ్గరలో 600 చ॥గ॥ మరియు 200 చ॥గ॥ తూర్పుఫేసింగ్ స్థలం అమ్మకం. సంప్ర: ✆ 99895 15392, 98498 49363.

విశాఖలో/ అనకాపల్లిలో NRI ఫామ్ ల్యాండ్స్ వేయుటకు ఇన్వెస్ట్ పార్టనర్స్ కావలెను. సంప్రదించండి. ✆ 7386414017/ 7093632399.

JOBS

Wanted Electrical Engineers Qualified By B.Tech/ Diploma/ ITI Electrical Engineering. Exp: 0 - 10 Years. Place of Work: East & West Godavari Districts. Attractive Salary. ✆ 79950 50571 or Send Resume to hr@gvsprojectspvtltd.com

Earn Extra Income online through Work from Home in Wellness Industry. 101, SF Res. Rd # 4, B.Hills, Hyd. ✆ 8919664679, 8309909749

రామకృష్ణ ఓల్డేజ్ హోం. VJA శ్రీమంతుల ఇండ్లలో వృద్ధులు, పేషంట్లు సేవకు ఇంటి/ వంటపని, బేబీకేర్ కొరకు వర్కర్లు కావలెను. భో. వ. - జీతం: 16-18 వేలు. ఏజెంట్లకు 5000/- కమీషన్. ✆ 92814 52845, 82475 00574.

ఎవిఆర్ బజాజ్ త్రీ వీలర్ ఆటో షోరూం, భీమవరం, ఆకివీడు, చేబ్రోలు, నిడమర్రు, గణపవరం, కాళ్ళ, పాలకొల్లు, మార్టేరు, నల్లజెర్ల, తాడేపల్లి గూడెం, నిడదవోలు, అత్తిలి, నరసాపురం, మొగల్తూరు నందు పనిచేయుటకు ఇంటర్ చదివిన సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను, టూ వీలర్ తప్పనిసరి, త్రీ వీలర్ రంగంలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత. Cont: 88866 31234, 97014 95202

MAX గోల్డ్ సేంద్రీయ ఎరువులు డైరెక్ట్‌గా మార్కెట్ చేయుటకు Q: 10th, ఇంటర్, డిగ్రీ. శాలరీ: 15000, TA, DA + ఇన్‌సెంటివ్. వయస్సు: 20 సం॥ - 45 సం॥. కాంటాక్ట్: ✆ 99666 34933.

రామకృష్ణ ఓల్డేజ్ హోం (TG No-1) Hyd శ్రీమంతుల ఇండ్లలో వృద్ధులు/ పేషెంట్ల సేవకు ఇంటి/ వంట పని, బేబీకేర్ కొరకు స్త్రీ/పు. వర్కర్లు కావలెను. భో+ వ+ జీతం: 16-18 వేలు. ఏజెంట్ కమీషన్ 5000/-. ✆ 9515119430, 9618802390.

శివకార్తికేయ హోంకేర్ నందు వృద్ధులను/ పేషంట్స్/ పిల్లలను చూసుకొనుటకు ఇంటి/ వంట పనిచేయుటకు వర్కర్స్/ నర్సులు కావలెను. ఉచిత వసతి, భోజనం, జీతం: 20K. ✆ 99120 11499, 99120 11899.

DTP ఆపరేటర్ కావలెను. ఇంటర్/ డిగ్రీ జీతం: 10,000 to 12000. ఏలూరు, కొత్తపేట 12 పంపుల సెంటర్ వారికి ప్రాధాన్యత. సెల్: 75696 56849.

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతి స్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తా పత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనలద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలు చేసే ప్రకటన కర్తను బ్లాక్-లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

నెక్ సూచించిన కోడిగ్రుడ్ల ధర
★ For the Information of Trade & Industry
★ గోదావరి జోన్ ప్లాస్టిక్ ట్రేలో సరఫరా చేసే ఫారం గేటు గ్రుడ్డు ధర రూ. 5.35 పై॥
తణుకు ఆఫీసు: 08819-224254

ప్రకటన చిన్నదైనా స్పందన అతివేగం
CLASSIFIEDS

భీమవరం

•భీమవరం •ఉండి

కౌలు రైతులకు అవగాహన సదస్సు

కార్డులు అందజేస్తున్న ప్రసాద్ తదితరులు

కొవ్వాడ అన్నవరం(భీమవరం గ్రామీణ), న్యూస్‌టుడే: భీమవరం మండలం కొవ్వాడ అన్నవరంలో శుక్రవారం కౌలు రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఆధునిక సాగు పద్ధతుల గురించి వివరించారు. పలువురికి కౌలు రైతు కార్డులను అందజేశారు. మండల వ్యవసాయాధికారి ప్రసాద్, అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కూటమి నాయకులు ఆకాశ్ సాయిదుర్గరాజు(భాజపా), అల్లూరి సుబ్రహ్మణ్యంరాజు(తెదేపా), నల్లమోతు రమేష్(జనసేన) పలువురు కౌలు రైతులు పాల్గొన్నారు.

పోలేరమ్మ, పోతురాజులకు సారె

కాళ్ల, న్యూస్‌టుడే: ఆషాఢ మాసం సందర్భంగా శుక్రవారం సీసలి గ్రామ దేవత పోలేరమ్మ, పోతురాజులకు గ్రామస్థులు సామూహికంగా ఆషాఢమాసం సారె సమర్పించారు. సుమారు 300 మంది మహిళలు గ్రామంలో మేళతాళాలతో పసుపు, కుంకుమ, చీర, గాజులు, సుమారు 400 కిలోల వివిధ రకాల మిఠాయిలు, పండ్ల సారెను బిందెలు, కావిళ్లతో ఊరేగింపు నిర్వహించి అమ్మవారికి సమర్పించారు. ఉదయం పోలేరమ్మవారిని వివిధ రకాల కూరగాయలతో శాకంబరీదేవిగా అలంకరించి పూజలు నిర్వహించారు. మాజీ సర్పంచి కట్టెబోయిన శ్రీనివాసరావు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

భీమవరం పట్టణం	:80085 74471	వీరవాసరం	:80085 74475
భీమవరం మండలం	:80085 74533	ఉండి	:80085 74526
ఆకివీడు	:80085 74525	పాలకోడేరు	:80085 74467
కాళ్ల	: 80085 74474		

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: ? వీరరాఘవసాయిపాలెంలోని డ్రెయిన్‌లో పూడిక తీయడంలేదు. మురుగుతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. - జి.సూరిబాబు

? హౌసింగ్‌బోర్డు కాలనీలో చెత్త గుట్టలను ఎప్పటికప్పుడు తీయకపోవడంతో దుర్వాసన భరించలేకపోతున్నాం. - రవికుమార్

✔ చెత్తను ఎప్పటికప్పుడు తొలగిస్తున్నాం. డ్రెయిన్లలో పూడిక తీసేలా చర్యలు తీసుకుంటాం. - సూర్యనారాయణరాజు, శానిటరీ ఇన్‌స్పెక్టర్

ప్రొటోకాల్ విధులు తీసివేయడంపై హర్షం

భీమవరం అర్బన్, న్యూస్‌టుడే: రెవెన్యూ శాఖకు ప్రొటోకాల్ విధులు తీసివేయడంపై వీఆర్వోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భూపతిరాజు రవీంద్రరాజు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు.

వీధి కుక్కల నియంత్రణకు చర్యలు

ఆకివీడు, న్యూస్‌టుడే: వీధి కుక్కల నియంత్రణకు అధికారులు చర్యలు చేపట్టారు. ఏపీసీ (యానిమల్ బర్త్ కంట్రోల్) కార్యక్రమంలో భాగంగా కాకినాడకు చెందిన స్నేహ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం నగర పంచాయతీ పరిధిలోని పలు ప్రాంతాల్లో 11 కుక్కలను వ్యాన్‌లో భీమవరం తరలించారు. ఇన్‌ఛార్జి శానిటరీ ఇన్‌స్పెక్టర్ సాకేత్‌బాబు పాల్గొన్నారు.

అల్లూరి భవనం నిర్మించాలంటూ దీక్ష

భీమవరం వన్‌టౌన్, న్యూస్‌టుడే: భీమవరం పాత బస్టాండ్ వద్ద తొలగించిన అల్లూరి సీతారామరాజు మెమోరియల్ హాలు భవనాన్ని పునర్నిర్మించాలని హాలు నిర్మాణ సాధన కమిటీ భీమవరం ప్రకాశంచౌక్ కూడలి వద్ద నిరసన దీక్ష చేపట్టారు. సాధన కమిటీ నాయకులు బి.బలరాం, జేఎన్‌వీ. గోపాలన్, బి.వాసుదేవరావు, డి.కల్యాణి నిరసన దీక్షలో పాల్గొన్నారు. అంతకుముందు సాధన కమిటీ గౌరవ అధ్యక్షుడు కనుమూరి సత్యనారాయణరాజు, సీపీఎం రాష్ట్ర నాయకులు మంతెన సీతారాం అల్లూరి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ శిథిలావస్థకు చేరిన అల్లూరి మెమోరియల్ హాలు స్థానంలో నూతన భవనం నిర్మించడానికి హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఆ ప్రాంతంలో చెత్త వేస్తూ డంపింగ్ యార్డుగా మార్చారని వాపోయారు. శాసనమండలి ఛైర్మన్ కొయ్యే మోషేనురాజు దీక్షా శిబిరాన్ని సందర్శించి విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానన్నారు. కార్యక్రమంలో బి.బలరాం, రైతు కార్యాచరణ సమితి రాష్ట్ర నాయకుడు కృష్ణారావు, సాధన కమిటీ సభ్యులు కంతేటి వెంకటరాజు, చెరుకువాడ రంగసాయి, గంటా సుందర్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

వానొస్తుంది.. ముంపు తెస్తుంది

మరమ్మతులకు నోచుకోని షట్టర్లు

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: వానాకాలం అంటే భీమవరం గజగజలాడుతోంది. యనమదుర్రు కాలువ ఉప్పొంగిందంటే పట్టణ పరిసరాలకు కంటి మీద కునుకు ఉండదు. కాలనీలు ముంపులోకి వెళుతుంటాయి. ఇందుకు యనమదుర్రు కాలువ షట్టర్లు శిథిలం కావడం ప్రధాన కారణం. ఈ సమస్య గత కొన్నేళ్లుగా ఉంది. షట్టర్ల తలుపులు, మరమ్మతులకు రూ.3 లక్షలు అవుతుందని గతంలో ప్రతిపాదనలు తయారు చేశారు. అవి కార్యరూపంలోకి రాకపోవడంతో ఏటా వర్షాకాలంలో ముంపును ఎదుర్కొంటున్నారు. రూ.10 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు.

పట్టణంలోని మురుగు మిరియాలకోడు, యనమదుర్రు కాలువల ద్వారా యనమదుర్రులోకి వెళ్తుంది. పట్టణ పరిధిలో కాలువకు ప్రాంతీయ ఆసుపత్రి వద్ద, పసిముగ్గుల పాఠశాల సమీపంలో, గంగానమ్మ

పట్టణంలోని మురుగును యనమదుర్రులోకి తరలించే మిరియాల కోడు ఇదే. దీని గట్టు బలహీనంగా ఉంది.

గుడి దగ్గర, లంకపేట, దుర్గాపురం తదితర చోట్ల 16 షట్టర్లున్నాయి. ఇవి 1895-1910లో నిర్మించారు. తలుపులు శిథిలమైన కొన్నింటికి గతంలో మరమ్మతులు చేసినా ప్రయోజనం లేదు. యనమదుర్రులో నీటి ఉద్ధృతి తక్కువగా ఉన్నప్పుడు పట్టణంలోని మురుగు వేగంగా చేరుతుంది. కాలువలో నీటి ఉద్ధృతి ఎక్కువైతే షట్టర్లు మూసేస్తారు. ఆ సమయంలో మురుగు బయటకు వెళ్లే దారి లేక ఇంజిన్లు ఏర్పాటు చేసినా ముంపునుంచి బయటపడడం లేదు.

షట్టర్లు సరిగ్గా లేక నీరు పట్టణంలోకి చేరి ముంచెత్తుతోంది.

ఏటా మునిగే ప్రాంతాలివే.. ఒకటో పట్టణం మెంటేవారితోట, అరుంధతిపేట, నర్సయ్యఅగ్రహారం, రామయ్యగుంటవారి

వర్షాకాలంలో కాలనీలు ఇలా ముంపులో ఉంటాయి (పాత చిత్రం)

తోట, 28వ వార్డు, రెస్టహౌస్‌రోడ్డు, బ్యాంకు కాలనీలు, రెండోపట్టణం దుర్గాపురం, లంకపేటలో కొన్ని రహదారులు ముంపులోకి రోజులు తరబడి ఉంటాయి.

పనులు వేగవంతం

గంగానమ్మ గుడికి సమీపంలో షట్టరును రూ.5 లక్షలతో అభివృద్ధి చేస్తున్నామని ఏఈ వి.మణి తెలిపారు. ప్రాంతీయ ఆసుపత్రి దగ్గర షట్టరుకు రూ.24 లక్షలతో టెండరు ఖరారు అయిందన్నారు. అర్ధంగా ఉన్న విద్యుత్తు స్తంభాలు తొలగించి పనులు చేపడతామని, మిరియాలకోడు దగ్గర గట్టు ఎత్తు చేస్తామని ఏఈ రవితేజ చెప్పారు.

శాకంబరిదేవిగా అజ్జాలమ్మ

అజ్జమూరు (ఆకివీడు), న్యూస్‌టుడే: అజ్జమూరు గ్రామదేవత అజ్జాలమ్మవారిని ఆషాఢ మాసం సందర్భంగా శుక్రవారం భక్తులు వివిధ రకాల కూరగాయలతో శాకంబరీదేవిగా అలంకరించారు. అనంతరం విశేష పూజలు చేశారు. పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు పలు రకాల పిండి వంటలు, పండ్లు, పువ్వులు, పసుపు, కుంకుమ, చీరలతో ప్రదర్శనగా ఆలయానికి తరలివచ్చి అమ్మవారికి ఆషాఢ మాస సారె సమర్పించారు.

వారాహి రూపంలో శారదామాత దర్శనం... భీమవరం ఆధ్యాత్మికం, న్యూస్‌టుడే: వారాహి నవరాత్రుల్లో భాగంగా రెస్టహౌస్ రోడ్డు శంకర మఠంలో ఉన్న శారదామాత ఆలయంలో శుక్రవారం వారాహి రూపంలో శారదామాతను అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కోరుతూ వారాహి నవరాత్రులు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

అమ్మవారికి కుంకుమ పూజలు.. ఉండి, న్యూస్‌టుడే: మార్కెట్‌లోని కనకదుర్గమ్మ ఆలయంలో జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జి జుత్తిగ నాగరాజు- సంధ్యారాధ దంపతులు శుక్రవారం కుంకుమ పూజలు చేయించారు. తెదేపా జిల్లా ప్రధాన కార్యదర్శి జుత్తిగ శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శి కిన్నెర వెంకన్న, పాల్గొన్నారు.

అభివృద్ధి పథంలో రాష్ట్రం

భీమవరం అర్బన్, న్యూస్‌టుడే: కూటమి పాలనలో ఏడాది కాలంగా రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతోందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యురాలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జి తోట సీతారామలక్ష్మి అన్నారు. భీమవరం పట్టణంలోని 3, 10 వార్డుల్లో శుక్రవారం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ఏడాదిలో జరిగిన అభివృద్ధి, అమలవుతున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. గోడపత్రికలు అందజేశారు. అల్లూరి సీతారామరాజు చిత్రపటం వద్ద పార్టీ శ్రేణులు నివాళులర్పించారు. తెదేపా పట్టణాధ్యక్షుడు మద్దుల రాము ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి, రాష్ట్ర

కరపత్రాలు అందిస్తున్న తోట సీతారామలక్ష్మి తదితరులు

కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు, పట్టణ ప్రధాన కార్యదర్శి చెల్లబోయిన గోవింద్, నాయకులు మెరగాని నారాయణమ్మ, వజ్జా కోటయ్య, మామిడిశెట్టి ప్రసాద్, మాదాసు కనకదుర్గ తదితరులు పాల్గొన్నారు.

వెలివర్రు (ఉండి), న్యూస్‌టుడే: రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అందిస్తున్న సుపరిపాలనను ప్రజలు మత్తులనివ్వాలని భాజపా నియోజకవర్గ కో- కన్వీనర్ గాదిరాజు వెంకటేశ్వరరాజు పిలుపునిచ్చారు. శుక్రవారం తెదేపా గ్రామ అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు ఆధ్వర్యంలో 'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమంలో ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. వెంకటేశ్వరరాజు మాట్లాడుతూ.. ప్రజల ఆకాంక్షల మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయన్నారు. తెదేపా నాయకులు గాదిరాజు సుబ్బరాజు, పెన్మెత్స రంగ ప్రసాద రాజు, శివ, వెంకటపతిరాజు పాల్గొన్నారు.

కేంద్ర బృందం పర్యటన

నర్సింహాపురం పాఠశాలను సందర్శించిన ప్రతినిధులు

నర్సింహాపురం(భీమవరం గ్రామీణ), న్యూస్‌టుడే: స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ కేంద్ర బృందం శుక్రవారం భీమవరం మండలం నర్సింహాపురంలో పర్యటించింది. గ్రామంలో పారిశుద్ధ్యం నిర్వహణ ఎలా ఉందో పరిశీలించారు. సచివాలయం, ఎంపీపీ పాఠశాలలను సందర్శించి అక్కడున్న వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. గ్రామస్థులను కలిసి పలు అంశాలపై ఆరా తీశారు. నోడల్ అధికారి సందీప్, సాంకేతిక సమన్వయకర్త ఎడ్విర్డ్, పంచాయతీ కార్యదర్శి సాయి తదితరులు పాల్గొన్నారు.

సమ్మె విజయవంతానికి పిలుపు

ఆకివీడు, న్యూస్‌టుడే: ఈ నెల 9న జరుగనున్న సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని ఐఎఫ్‌టీయూ జిల్లా ఉపాధ్యక్షుడు రామ్మోహన్ కోరారు. శుక్రవారం ఆకివీడులో ఏర్పాటు చేసిన హమాలీ కార్మికుల సమావేశంలో

కరపత్రాలను ఆవిష్కరిస్తున్న ఐఎఫ్‌టీయూ నాయకులు

ఆయన మాట్లాడుతూ కార్మికుల హక్కులు, చట్టాల పరిరక్షణ కోసం కార్మిక వర్గం ఉద్యమించాలన్నారు. భారత కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్లను తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తూ జాతీయ కార్మిక సంఘాలు సమ్మెను నిర్వహిస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో మండల కార్యదర్శి తోట రామకృష్ణ, వెంకటేశ్వరరావు, సింహాచలం పాల్గొన్నారు.

డ్రై డే.. డ్రై డే

పాలకోడేరు(భీమవరం పట్టణం), న్యూస్‌టుడే: పాలకోడేరు మండలం విస్సాకోడేరు ఎస్‌సీ నగర్‌ను జిల్లా మలేరియా అధికారి వి.డ్రాంతికుమార్, అధికారులు జి.సురేష్, కిరణ్ తదితరులు శుక్రవారం పరిశీలించారు. డ్రైడే డ్రైడేలో భాగంగా పరిసరాల శుభ్రతపై స్థానికులకు అవగాహన కల్పించారు.

ఆక్రమణల తొలగింపు

అజ్జమూరు (ఆకివీడు), న్యూస్‌టుడే: అజ్జమూరు గ్రామ పరిధిలోని రుద్రయకోడు డ్రెయిన్ స్థలంలో ఉన్న ఆక్రమణలను శుక్రవారం అధికారులు తొలగింపు పనులు చేపట్టారు. ఇటీవల సుమారు 18 ఇళ్లకు నోటీసులిచ్చారు. పొక్లెయిన్ సహాయంతో వీటిని తొలగించారు.

సంక్షేమ సంఘ కార్యవర్గం ఎన్నిక

ఆకివీడు, న్యూస్‌టుడే: ఆకివీడు అన్వర్ మసీద్ వెల్ఫేర్ నూతన కమిటీ ఏర్పాటైంది. గౌరవ అధ్యక్షుడిగా ఎండీ మదిని, అధ్యక్షుడిగా ఎండీ మస్తాన్ వల్లి, కార్యదర్శిగా షేక్ సుభాని, సహాయ కార్యదర్శిగా ఎండీ నిజాం బాబా, కోశాధికారిగా షేక్ నాగూర్ మీరా ఎన్నికయ్యారు. ఎన్నికల ప్రక్రియ శుక్రవారం రాత్రి స్థానిక సూఫీ కల్యాణ మండపంలో నిర్వహించారు.

పాస్‌పోర్టు పోయినది

పశ్చిమగోదావరి జిల్లా, పాలకోడేరు మండలం, మోగల్లు గ్రామ కాపురస్తులు నక్కా వెంకటేశ్వర్లు, S/o. నక్కా బోసుకు చెందిన పాస్‌పోర్టు నెం. W2917808 గల ఒరిజినల్ పాస్‌పోర్టు ది. 25-06-2025 తేదీన జిరాక్స్ నిమిత్తం మోగల్లు నుండి పాలకోడేరు వెళ్ళే మార్గమధ్యంలో నా యొక్క ఒరిజినల్ పాస్‌పోర్టు పెట్టిన కవరు జారి పడిపోయినది. కావున ఎవరికైనా దొరికిన యెడల పై అడ్రస్‌నందు తెలియచేయగలరు.

నక్కా వెంకటేశ్వర్లు

అన్నదాతలకు ఎన్ని అగచాట్లో!

అధ్వానంగా పుంత రహదారులు

వీరవాసరం, న్యూస్‌టుడే: వీరవాసరం, భీమవరం గ్రామీణ మండలాల్లోని పలు గ్రామాల్లో పుంతరోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా వీరవాసరం, తోలేరు, రాయకుదురు, మడుగుపోలవరం, అండలూరు, మత్స్యపురి, బాలేపల్లి, తుందుర్రు, గొల్లవానితిప్ప, దొంగపిండి, బేతపూడి తదితర గ్రామాల్లో దారులు దారుణంగా ఉన్నాయి. నియోజకవర్గంలో మొత్తం సుమారు 80 కి.మీ. పొడవున పుంత రహదారులు ఉన్నాయి. భీమవరం మార్కెట్ యార్డు పరిధి ఆధ్వర్యంలో పుంతరోడ్లను అభివృద్ధి చేయాలని రైతులు కోరుతున్నా.. వైకాపా హయాంలో వాటి అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు.

నియోజకవర్గంలో సుమారు 24 వేల ఎకరాల విస్తీర్ణంలో రైతులు వరి సాగు చేస్తున్నారు. సుమారు 15 వేల ఎకరాల విస్తీర్ణంలో ఆక్వా, కూరగాయలు, ఇతర ఉద్యాన పంటలను సాగు చేస్తున్నారు. రైతులు నిత్యం వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లాలన్నా, ఎరువులు, పురుగుమందులు తీసుకెళ్లాలన్నా, వ్యవసాయ ఉత్పత్తులు బయటకు తరలించేందుకు పుంత రోడ్లు ముఖ్యం. ఇంత ప్రాధాన్యత ఉన్న ఈ దారులు అధ్వానంగా ఉండటంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

● వీరవాసరం మండలం రాయకుదురు గ్రామ పరిధిలోని జుత్తిగ వారి పుంతదారిలో రైతులు విత్తనాలు, ఎరువులు తీసుకెళ్లేందుకు అవస్థలు పడుతున్నారు. కనీసం నడిచి వెళ్లడానికి వీలు లేని విధంగా ఉంది.

● వీరవాసరం విద్యుత్తు ఉపకేంద్రం పక్కన ఉన్న ఈ పుంత దారిలో సుమారు 500 ఎకరాల విస్తీర్ణంలో రైతులు వరి సాగు చేస్తున్నారు. ఈ మార్గం మొత్తం బురదమయంగా మారడంతో పనులు చేయడానికి కూలీలు సైతం రావడంలేదని వాపోతున్నారు.

రాయకుదురు జుత్తిగవారి దారి ఇలా..

దారి మళ్లిన ఆదాయం

మార్కెట్ కమిటీలు వ్యవసాయ ఉత్పత్తులపై ఒక శాతం సెస్ రూపంలో పన్నులు వసూలు చేస్తుంటాయి. ఐదేళ్లుగా వచ్చిన ఆదాయాన్ని ఇతర అవసరాలకు దారి మళ్లించారనే ఆరోపణలు ఉన్నాయి. 'పుంత రహదారుల అభివృద్ధికి ఏటా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తున్నాం. నిధులు విడుదలైతే రహదారులను అభివృద్ధి చేయించడానికి సిద్ధంగా ఉన్నాం.' అని భీమవరం మార్కెటింగ్ శాఖ ఏడీ కె.సునీల్ కుమార్ తెలిపారు.

విద్యావెలుగులు నింపిన డీఎన్నార్

మాట్లాడుతున్న నరసింహరాజు

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: భీమవరంలోని దంతులూరి నారాయణరాజు కళాశాల వ్యవస్థాపక దినోత్సవాన్ని శుక్రవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా కళాశాల పాలకవర్గం అధ్యక్షుడు గోకరాజు వెంకట నరసింహరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1945 జులై 4న దంతులూరి నారాయణరాజు, ఇతర పెద్దలు కలిసి నాటిన విత్తనం దినదినాభివృద్ధి చెందిన విశ్వవిద్యాలయ స్థాయికి చేరిందన్నారు. కార్యదర్శి గాదిరాజు సత్యనారాయణరాజు, ఉపాధ్యక్షుడు జి.పాండురంగరాజు, సంయుక్త కార్యదర్శి కె.రామకృష్ణంరాజు, సహాయ కార్యదర్శి ఆర్.రామకృష్ణంరాజు, ప్రిన్సిపల్ జి.మోజెస్, అధ్యాపకులు, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.

దేవదాయ ధర్మదాయ శాఖ

శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం, శ్రీరామపురం భీమవరం పట్టణం మరియు మండలం,ప.గో॥జిల్లా.

కొబ్బరిచెక్కలు వసూలు చేసుకొను హక్కునకు టెండర్-కమ్- బహిరంగ వేలంపాట ప్రకటన

పశ్చిమగోదావరి జిల్లా, భీమవరం మండలం, భీమవరం పట్టణం, శ్రీరామపురంలో వేంచేసియున్న శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో ది.01.08.2025 నుండి ది.31.07.2027 వరకు అగు 2 సంవత్సరముల కాలమునకు శ్రీ స్వామివారికి భక్తులచే సమర్పించ బడిన కొబ్బరికాయలు కొట్టగా వచ్చు సగం చెక్కలు వసూలు చేసుకొనే హక్కునకు సదరు దేవస్థానం వద్ద ది.17.07.2025 తేది గురువారం ఉదయం గం॥11.00లకు దేవదాయ ధర్మదాయ అధికారుల సమక్షమున సదరు దేవస్థానం కార్యనిర్వహణాధికారి వారిచే టెండరు- కమ్- బహిరంగ వేలంపాట నిర్వహించబడను. ఆసక్తిగలవారు పాటలో పాల్గొనవలసినదిగా కోరడమైనది.

వ.నెం.	పాట పెట్టబడు లైసెన్సు హక్కు వివరం	చెల్లింపవలసిన ధరావత్తు సొమ్ము రూ.
1.	కొబ్బరిచెక్కలు వసూలు చేసుకొను హక్కు	10,000/-

పాటషరతులు దేవస్థానం కార్యనిర్వహణాధికారి వారిని అడిగి తెలుసుకొనవలెను.

భీమవరం
ది.03.07.2025 ఫౌండర్ ఫ్యామిలీ మెంబరు కార్యనిర్వహణాధికారి సెల్ : 9866146537

చేపలచెరువు నందు చేపలు పెంపకము చేసుకొను లైసెన్సు హక్కునకు టెండర్-కమ్-బహిరంగ వేలంపాట ప్రకటన

పశ్చిమగోదావరి జిల్లా, భీమవరం మండలం, భీమవరం పట్టణం, శ్రీరామపురంలో వేంచేసియున్న శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో హక్కుభుక్తములో గల దిగువసుదహరించిన చేపల చెరువు నందు ది.01.08.2025 నుండి ది.31.07.2028 వరకు అగు 3వ సంవత్సరముల కాలము చేపల పెంపకము చేసుకొను లైసెన్సు హక్కును యిచ్చుటకు ది. 17.07.2025వ తేది గురువారం ఉదయం గం॥10.00 లకు శ్రీశివకేశవస్వామి వారి దేవస్థానం,కొమరాడ గ్రామం నందు దేవదాయధర్మదాయశాఖ అధికారుల సమక్షమున సదరు దేవస్థానం కార్యనిర్వహణాధికారివారిచే టెండరు-కమ్-బహిరంగ వేలంపాట నిర్వహించబడను. ఆసక్తిగలవారు పాటలో పాల్గొన వలసినదిగా కోరడమైనది.

వ.నెం.	చేపల చెరువుయున్న గ్రామం	రీ.సర్వేనెం.	విస్తీర్ణం య.సెం.	ధరావత్తు మొత్తం రూ
1.	కొమరాడ గ్రామం, భీమవరం మండలం	94/3 94/4	0.36 0.18	10,000/-
		మొత్తం	0.54	

ముఖ్యషరతులు :1)హెచ్చుపాటదారుడు పాట పూర్తి అయిన వెంటనే ఒక సంవత్సరం శిస్తు మొత్తము దేవస్థానము వార్కి చెల్లించు నిర్ణయం.2) పాటలో పాల్గొనదలచిన వారు పాటకు ముందు ఆధార కార్డ్ జిరాక్స్ కాపీని సమర్పించవలెను. ప్రతి పాటదారు తనకు గల స్థిరి గతులు వగైరాలు తెలుపుచూ స్థిరాస్థికి సంబంధించిన సాల్వెన్సీ సర్టిఫికెటును సంబంధిత అధికారుల నుండి తీసుకొని ఒరిజినల్ దస్తావేజులు,పటాదారు పాస్ బుకలతో సహా గా దాఖలు చేసి పాటలో పాల్గొను నిర్ణయం. 3) మిగిలిన పాటషరతులు దేవస్థానం కార్యనిర్వహణాధికారి వారిని అడిగి తెలుసుకొనవలెను.

భీమవరం
ది.03.07.2025 ఫౌండర్ ఫ్యామిలీ మెంబరు కార్యనిర్వహణాధికారి సెల్ : 9866146537

బలహీన వర్గాల ఆశాజ్యోతి రంగా

పేదలకు దుప్పట్లు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే రామాంజనేయులు, నిర్వాహకులు

భీమవరం గునుపూడి, న్యూస్‌టుడే: బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహన్ రంగా అని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. శుక్రవారం తాలూకాఫీసు కూడలిలో వీఎంఆర్ కాపుమిత్ర నిర్వహించిన రంగా జయంతి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా రంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పేదలకు దుప్పట్లు పంపిణీ చేసి అన్నదానం ప్రారంభించారు. ★ వంగవీటి రాధరంగా మిత్ర మండలి ఆధ్వర్యంలో తాలూకాఫీసు కూడలిలో రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మిత్ర మండలి జిల్లా గౌరవాధ్యక్షుడు యు.రమేష్‌నాయుడు, భాజపా నాయకుడు ఆరేటి ప్రకాష్, మిత్ర మండలి సభ్యులు పాల్గొన్నారు.

ఆకివీడు, న్యూస్‌టుడే: ఆకివీడు మాదివాడ కూడలి వద్ద ఉన్న రంగా విగ్రహానికి ప్రజాప్రతినిధులు, తెదేపా, జనసేన, భాజపా, వైకాపా నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పెదకాపవరం, చినకాపవరం, గుమ్ములూరు, కోళ్లపర్రు, దుంపగడప, చెరుకుమిల్లి, కుప్పనపూడి, అర్జమూరు తదితర గ్రామాల్లో రంగా విగ్రహాలకు, చిత్రపటాలకు పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మిఠాయిలు, పండ్లు పంచారు. కౌన్సిలర్లు పుప్పాల పండు, నిమ్మల నాగు, రాధారంగా మిత్రమండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

కాపు రిజర్వేషన్లు పునరుద్ధరించాలి.. వీరవాసరం, న్యూస్‌టుడే: కాపు రిజర్వేషన్లు పునరుద్ధరించాలని కాపు సంక్షేమ సేన రాష్ట్ర నాయకుడు అల్లం నాగేశ్వరరావు, జిల్లా కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు గుండా రామకృష్ణ ప్రభుత్వాన్ని కోరారు. కాపు సంక్షేమ సేన, వనిత క్లబ్ ఆధ్వర్యంలో వంగవీటి మోహన రంగా జయంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక తూర్పు చెరువు గట్టున ఉన్న రంగా విగ్రహానికి నాయకులు పూల మాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కాపు సంక్షేమ సేన సభ్యుడు వైవీ.రత్నం, సంచార జాతుల అధ్యక్షుడు పెంద్ర వీరన్న, అభిమానులు పాల్గొన్నారు.

వీరవాసరం: రంగా విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న అభిమానులు, కాపు సంక్షేమ సేన సభ్యులు

అల్లూరి పోరాటం అజరామరం

భీమవరం: రక్తదానం చేస్తున్న యువకులు

భీమవరం అర్బన్, గ్రామీణ, సాంస్కృతికం, కాళ్ల, వీరవాసరం, ఆకివీడు, న్యూస్‌టుడే: అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా భీమవరం పట్టణం నర్సయ్య అగ్రహారంలో క్షత్రియ యువజన సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం రక్తదాన, ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. ఆనంద బ్లడ్ బ్యాంకు నిపుణుల పర్యవేక్షణలో 80 మంది రక్తదానం చేశారు. మ్యాక్స్‌విజన్ కంటి ఆసుపత్రి సహకారంతో నిర్వహించిన ఉచిత నేత్ర వైద్య శిబిరంలో పలువురికి నేత్ర పరీక్షలు చేశారు. శ్రీవిజ్ఞాన వేదిక, అల్లూరి సీతారామరాజు యువజన సంఘాల జిల్లా సమాఖ్య ఆధ్వర్యంలో సీతారామరాజు విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. కూడలిలో కాంస్య విగ్రహం ఏర్పాటుకు రూ.10 లక్షల విరాళం అందజేస్తానని ఏఎస్ఆర్ కేంద్రం అధ్యక్షుడు గాదిరాజు సుబ్బరాజు ప్రకటించారు. ★ భీమవరం మండలం రాయలంలో ఉద్యానవనంలో అల్లూరి విగ్రహానికి పలువురు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ★ కాళ్ల మండలం కోపల్లె, జక్కరం, పెదఅమిరం, ఏలూరుపాడు, కాళ్ల, కాళ్లకూరు, మాలవానితిప్ప తదితర గ్రామాల్లో విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ★ భాజపా మండల శాఖ ఆధ్వర్యంలో వీరవాసరం పోలీసే స్టేషన్ సెంటర్‌లోని అల్లూరి విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మండల భాజపా అధ్యక్షుడు వేంద్ర దివాకర్, మాజీ మండల భాజపా అధ్యక్షుడు కోడి నరసింహరావు, నాయకులు పాల్గొన్నారు. ★ ఆకివీడులో సీతారామరాజు చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేకు, మిఠాయిలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఛైర్‌పర్సన్ జామి హైమావతి, కమిషనర్ కృష్ణమోహన్ పాల్గొన్నారు.

కోపల్లె: విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న గ్రామస్థులు

రోశయ్య సేవలు స్ఫూర్తిదాయకం

చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు

ఆకివీడు, న్యూస్‌టుడే: దివంగత ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య 92వ జయంతి వేడుకలు ఆకివీడు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శుక్రవారం ఆర్యవైశ్య కళ్యాణ మండపం వద్ద రోశయ్య చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్ర అభివృద్ధికి ఆయన చేసిన సేవలు స్ఫూర్తిదాయకమన్నారు. ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు గొంట్ల గణపతి, ఛాంబర్ అధ్యక్షుడు కార్యదర్శి గుర్రం శ్రీనివాసరావు, మండల అధ్యక్షుడు సన్నిధి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

నాణేన్ని ముద్రించండి

వెలివర్రు (ఉండి), న్యూస్‌టుడే: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరిట స్మారక నాణేన్ని ముద్రించాలని ఉండి లయన్స్ క్లబ్ అధ్యక్షుడు గాదిరాజు రంగరాజు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వెలివర్రులో అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. రంగరాజు మాట్లాడారు.

సత్యనారాయణకు నివాళి

ఆకివీడు: చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న సీపీఎం నాయకులు

భీమవరం వన్‌టౌన్, ఆకివీడు, న్యూస్‌టుడే: కార్మిక సంఘాల నిర్మాణంలో అల్లూరు సత్యనారాయణ అలుపెరుగని పోరాటం చేశారని సీఐటీయూ, సీపీఎం నాయకులు పేర్కొన్నారు. భీమవరంలోని సీపీఎం, సీఐటీయూ కార్యాలయాల వద్ద సత్యనారాయణ 11వ వర్ధంతిని శుక్రవారం నిర్వహించారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బి.వాసుదేవరావు, నాయకులు బి.బలరాం, జేఎన్‌వీ గోపాలన్, గొర్ల రామకృష్ణ, ఇంజేటి శ్రీనివాస్, ఎం. వైకుంఠరావు, డి.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ★ కార్మికుల ఆశాజ్యోతి సత్యనారాయణ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని సీపీఎం ఏరియా కమిటీ నాయకుడు పెంకి అప్పారావు అన్నారు. సత్యనారాయణ వర్ధంతి సందర్భంగా ఆకివీడు సీపీఎం కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో బొడ్డుపల్లి రాంబాబు, దోకల రవితేజ తదితర నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.

మంచి పోరాటము పోరాడితిని. నా పరుగు కడముట్టించితిని. విశ్వాసము కాపాడుకొంటిని. 2 తిమోతి 4:7

శ్రద్ధాంజలి



జననం: 24-12-1947
మరణం: 01-07-2025

శ్రీమతి బూసి శ్యామ సుందరీదేవి (నల్ల పాప) గారు
W/o (లేటు) శ్రీ బూసి ఫ్రెడ్రిక్ హెన్రీ భూషణం

మా అందరికి ప్రేమ, ఆప్యాయతలు పంచి,
మా అభివృద్ధికి అహర్నిశలు శ్రమించిన మా ఇంటి అమృతమూర్తి
శ్రీమతి బూసి శ్యామ సుందరీదేవి (నల్ల పాప) గారి మరణానికి
చింతిస్తూ.. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ..
మీ కుటుంబ సభ్యులు

ఆదరణ కూడిక: ది. 05-07-2025 శనివారం (అనగా నేడు)
ఉ॥ 11.00 గంటలకు రాజమండ్రి డాక్టర్ గురు ప్యాలస్, కైలాస భూమి, రైల్వేస్టేషన్ ఎదురుగా వారి స్వగృహం నందు జరుపబడును.

నరసాపురం

• నరసాపురం • పాలకొల్లు • ఆచంట

కమిషనర్‌తో పొరుగు సేవల ఉద్యోగులు

పురపాలక సిబ్బంది సమ్మె విరమణ

నరసాపురం, న్యూస్‌టుడే: పురపాలక ఇంజినీరింగ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు శుక్రవారం విధుల్లో చేరారు. సమస్యల పరిష్కారం కోరుతూ ఏపీ మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికుల సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ (జేఏసీ) ఆధ్వర్యంలో 11 రోజులుగా విధులు బహిష్కరించి దీక్షలు చేపట్టారు. ఈ సంఘ నాయకులతో ప్రభుత్వం జరిపిన చర్చలు ఫలించడంతో దీక్ష విరమించారు. పురపాలక కమిషనర్ ఎం.అంజయ్యను శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి విధుల్లో చేరారు. దీక్షకు మద్దతు తెలిపిన నాయకులకు వారు కృతజ్ఞతలు తెలిపారు.

ఉత్తమ వైద్య సేవలే లక్ష్యం

ఈఎస్ఐ ప్రతినిధులతో కలిసి మంత్రి పరిశీలన

పాలకొల్లు, న్యూస్‌టుడే: పాలకొల్లు వద్ద నిర్మాణంలో ఉన్న ఈఎస్ఐ ఆసుపత్రి భవనాలను మంత్రి నిమ్మల రామానాయుడు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైకాపా పాలనలో జరిగిన పనులు నాసిరకంగా ఉండటంతో ఆసుపత్రి భవనంలోకి వాన నీరు లీకవుతుందన్నారు. కూటమి ప్రభుత్వం పర్యవేక్షణలో ఆ పనులను సరిచేస్తున్నామన్నారు. త్వరలోనే పనులు పూర్తిచేసి ఉత్తమ వైద్య సేవలు అందిస్తామన్నారు. సామాజిక నిధుల మంజూరు నిమిత్తం ఈఎస్ఐ సంస్థ ప్రతినిధులు పరిశీలనకు వచ్చారని తెలిపారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM
నరసాపురం: 80085 74504
పాలకొల్లు: 80085 74510
ఆచంట: 91212 29087

పాలకొల్లు మార్కెట్, న్యూస్‌టుడే: ? పాలకొల్లులో కోకనట్ మహిళా జూనియర్ కళాశాల ప్రాంతంలో వీధిదీపం వెలగడం లేదు. - మూర్తి, స్థానికుడు ✓ ఈ ప్రాంతాన్ని పరిశీలించి మరమ్మతులు చేయిస్తాం. - రాజ్‌కుమార్, పురపాలక డీఈ

పాలకొల్లు ఆధ్యాత్మికం, న్యూస్‌టుడే: ? పాలకొల్లు పట్టణంలో వెలమగూడెం నుంచి లాకుల వైపు వెళ్లే మార్గం డ్రెయిన్ పూడి పోయి మురుగు రహదారిపైకి వస్తోంది. - గణేష్, స్థానికుడు ✓ పరిశీలించి పూడిక తీయిస్తాం. - లక్ష్మణ్, పారిశుద్ధ్య అధికారి

నరసాపురం పట్టణం, న్యూస్‌టుడే: ? ట్రైలర్ పేటలో చెత్త పేరుకుపోయి పారిశుద్ధ్యం క్షీణిస్తుంది. దుర్వాసన, దోమల బెడదతో ఇబ్బంది పడుతున్నాం. - కె. వాసు, నరసాపురం ✓ పరిశీలించి చర్యలు చేపడతాం. - వి.సత్యనారాయణ, శానిటరీ ఇన్‌స్పెక్టర్ ? వెలగన్న వారి వీధిలో డ్రెయిన్లు పూడిపోయి మురుగు నిలిచిపోతోంది. - బి. నగేంద్ర, నరసాపురం ✓ పరిశీలించి చర్యలు చేపడతాం. - ఎమ్. అంజయ్య, పురపాలక కమిషనర్

పెనుగొండ, న్యూస్‌టుడే: ? వడలి- సిట్టలవేమవరం ఆర్అండ్‌బీ రహదారిలో వడలి శివారు ఇటుక బట్టీల సమీపాన చెత్త పేరుకుపోయింది. ✓ పారిశుద్ధ్య సిబ్బందిని పంపి చెత్త తీయిస్తాం. - ఎన్.శ్రీనివాసరెడ్డి, పంచాయతీ కార్యదర్శి

స్పందనకు వందనం

వీధిదీపాలకు మరమ్మతులు.. పాలకొల్లు మార్కెట్, న్యూస్‌టుడే: 'ఈనాడు- మేమున్నాం మీకు తోడుగా'లో ప్రచురితమైన వార్తకు పురపాలక డీఈ రాజ్‌కుమార్ స్పందించి పాలకొల్లు డీఎన్నార్ కళాశాల సమీపాన వీధిదీపాలకు మరమ్మతులు చేయించారు.

పొదల తొలగింపు.. నరసాపురం గ్రామీణ, న్యూస్‌టుడే: గత నెల 30న ప్రచురితమైన వార్తకు స్పందించిన విద్యుత్తు ఏఈఈ కొల్లి సుధాకర్ సరిపల్లి గ్రామ సచివాలయం వద్ద విద్యుత్తు పరివర్తకం చుట్టూ ఉన్న పొదల తొలగింపు పనులు చేయించారు.

కీలక దారి.. మడుగులా మారి!

తరచూ ప్రమాదాలు

మొగల్తూరు- వెంప రహదారి దుస్థితి

మొగల్తూరు, న్యూస్‌టుడే: ఇటీవల వర్షాలకు పలు ప్రాంతాల్లో కీలక రహదారులు సైతం అధ్వానంగా మారిపోయాయి. మొగల్తూరు నుంచి పడమటి పాలెం, కొత్తపాలెం మీదుగా జిల్లా కేంద్రమైన భీమవరం వెళ్లే ఆర్అండ్‌బీ రహదారి ధ్వంసమైంది. భారీ గుంతల్లో వాన నీరు నిలిచి మడుగులను తలపిస్తున్నాయి. ఈ మార్గంలో రాకపోకలు సాగించే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షం కురిసినప్పుడు ఈ మార్గమంతా బురదమయంగా మారి వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు.

చేతులెత్తేసిన గుత్తేదారు: గతంలో తెదేపా ప్రభుత్వం ఈ రహదారి అభివృద్ధికి రూ.13 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో మొగల్తూరు నుంచి కొత్తపాలెం వరకు, భీమవరం మండలం పెదగరువు నుంచి నరసాపురం- భీమవరం రోడ్డు వరకు నిర్మాణం చేయాల్సి ఉంది. వైకాపా ప్రభుత్వ హయాంలో పనులు ప్రారంభించారు. తరువాత గుత్తేదారు సంస్థకు బిల్లులు సక్రమంగా చెల్లించక పోవడం, కరోనా ప్రభావంతో పనులు నిలిచిపోయాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గుత్తేదారు సంస్థ ప్రతినిధులపై అధికారులు ఒత్తిడి చేసి కొంత మేర పనులు చేయించారు. సీసీ రోడ్డు, వంతెన నిర్మాణం చేయలేదు. నియోజకవర్గంలోని పలు గ్రామాల ప్రజలు జిల్లా కేంద్రమైన భీమవరం వెళ్లేందుకు ఈ రహదారిని వినియోగిస్తారు.

విరిగిన వంతెన రెయిలింగ్

నోటీసులు ఇచ్చాం.. ఈ రహదారి నిర్మాణం పూర్తి చేయించాలని ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఈ మేరకు గుత్తేదారు సంస్థ ప్రతినిధులకు నోటీసులు జారీ చేశాం. - జీవీఎస్ కిరణ్‌కుమార్, ఆర్అండ్‌బీ డీఈఈ

లలితాదేవి రూపంలో వారాహి మాత

పెనుమంట్ర, న్యూస్‌టుడే: మల్లిపూడి గ్రామంలో శ్రీ వారాహిమాత నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా 8వ రోజైన శుక్రవారం అమ్మవారు లలితాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకుడు అమ్మవారికి పంచామృత అభిషేకాలు, సహస్రనామార్చనలు చేసి కరెన్సీ నోట్లతో ప్రత్యేకంగా అలంకరించారు. శనివారం అమ్మవారి గ్రామోత్సవం జరుగుతుందని నిర్వాహకుడు గుడిమెట్ల సాయిబాబారెడ్డి తెలిపారు.

ప్రజలకు కరపత్రాలు అందజేస్తున్న రామరాజు, నాయకులు

పారదర్శకంగా కూటమి పాలన

మొగల్తూరు, న్యూస్‌టుడే: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పారదర్శకమైన పాలన అందిస్తోందని తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి పొత్తూరి రామరాజు అన్నారు. 'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమంలో భాగంగా ముత్యాలపల్లి, కొత్తోట గ్రామాల్లో ఆయన శుక్రవారం ఆ పార్టీ మండల అధ్యక్షుడు గుబ్బల నాగరాజు, నాయకులతో కలిసి పర్యటించారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలతో మాట్లాడి ప్రభుత్వ పథకాలకు సంబంధించిన కరపత్రాలు పంపిణీ చేశారు. నాయకులు కొపనాతి రాధాకృష్ణ, కొల్లాటి బాలకృష్ణ, పూతినేని సత్యనారాయణ, నాగిడి రాంబాబు, జోగి పండు, మామిడిశెట్టి సూరిబాబు, నామన దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.

భరతజాతి ముద్దుబిడ్డ అల్లూరి

పాలకొల్లు: విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న మంత్రి నిమ్మల, అంగర, బాపిరాజు

పాలకొల్లు, న్యూస్‌టుడే: విప్లవ ఉద్యమంతో ఆంగ్లేయ పాలకులను గడగడలాడించిన అల్లూరి సీతారామరాజు భరతజాతి ముద్దుబిడ్డని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పాలకొల్లులోని కాస్మో స్పోర్ట్స్ కల్చర్ క్లబ్‌లో క్షత్రియ పరిషత్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన అల్లూరి జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. స్థానిక గాంధీబొమ్మల కూడలిలో ఉన్న అల్లూరి విగ్రహానికి మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు, మాజీ ఎమ్మెల్సీ అంగర రామమోహన్‌లతో కలిసి మంత్రి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నాయకులు గొట్టుముక్కల గాంధీభగవాన్‌రాజు, రామభద్రరాజు, కేశవరాజు తదితరులు పాల్గొన్నారు.

మార్టేరు, న్యూస్‌టుడే: విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచారని మార్టేరు వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్ టి. శ్రీనివాస్ అన్నారు. పరిశోధన స్థానం, వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలల ఆధ్వర్యంలో శుక్రవారం అల్లూరి జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి యువత అల్లూరిని స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. తొలుత అల్లూరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.

మొగల్తూరు, పోడూరు, న్యూస్‌టుడే: ముత్యాలపల్లిలో అల్లూరి చిత్రపటం వద్ద తెదేపా నాయకులు నివాళులర్పించారు. పోడూరు రెవెన్యూ కార్యాలయం వద్ద అల్లూరి చిత్రపటానికి తహసీల్దారు సయ్యద్ మహ్మద్ పూలమాల వేసి నివాళులర్పించారు. జిన్నూరు శాఖా గ్రంథాలయ ఆవరణలో అల్లూరి సేవా సమితి ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు.

పాలకొల్లు గ్రామీణ, న్యూస్‌టుడే: పాలకొల్లు మండలం లంకలకోడేరు, కాపవరం, వెంకటాపురం పలు గ్రామాల్లో అల్లూరి సీతారామరాజు విగ్రహాలకు స్థానిక నాయకులు పూల మాలలు వేసి నివాళులర్పించారు.

మార్టేరు వ్యవసాయ పరిశోధన స్థానంలో..

మాట్లాడుతున్న సుధాకర్‌రెడ్డి

సమాజంలో యువత పాత్ర కీలకం

పాలకొల్లు ఆధ్యాత్మికం, న్యూస్‌టుడే: సమాజంలో దురాచారాలు, అన్యాయాలను అరికట్టే దిశగా యువత కీలక పాత్ర పోషించాలని విద్యాభారతి దక్షిణ మధ్య క్షేత్ర సంఘటన మంత్రి లింగ సుధాకర్‌రెడ్డి అన్నారు. పాలకొల్లులోని సరస్వతి శిశు మందిర్‌లో గోదావరి విభాగ్ ప్రబంధ కారిణి సభ్యుల సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీ నేతృత్వంలో సైనిక పాఠశాల నిర్మాణం చేపట్టగా వాటిలో 40 అందుబాటులోకి వచ్చాయన్నారు. వీటి నిర్వహణకు సమాజ సహకారం తీసుకుంటున్నట్లు చెప్పారు.

విద్యార్థినికి సన్మానం

మొగల్తూరు, న్యూస్‌టుడే: ట్రిపుల్ ఐటీలో సీటు సాధించిన పేరుపాలెంలోని కొమ్మూరి సతీశ్ జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థిని గుత్తుల వాసవీ పెద్దిలక్ష్మిని గురువులు, గ్రామస్థులు శుక్రవారం సత్కరించారు. పీఎంసీ ఛైర్మన్ వి.సూర్యకృష్ణ, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

రోశయ్యకు ఘన నివాళి

పెనుగొండ, న్యూస్‌టుడే: మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య జయంతిని పెనుగొండ గాంధీ బొమ్మల కూడలి శుక్రవారం వైశ్య ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో నిర్వహించారు. తొలుత రోశయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కోసి మిఠాయిలు పంచారు.

ఈదురు గాలులతో వర్షం

మొగల్తూరు, న్యూస్‌టుడే: మొగల్తూరు మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం రాత్రి ఈదురుగాలులతో వర్షం కురిసింది. పలు చోట్ల విద్యుత్తు లైన్లపై చెట్ల కొమ్మలు పడి సరఫరా నిలిచిపోయింది. ఆ శాఖ ఏఈ ప్రభాకర్ ఆధ్వర్యంలో సిబ్బంది కొన్ని ప్రాంతాల్లో లైన్లకు మరమ్మతులు చేసి సరఫరాను పునరుద్ధరించారు.

అప్రమత్తతతో అక్రమ రవాణా కట్టడి

మొగల్తూరు, న్యూస్‌టుడే: అప్రమత్తత, అవగాహనతో మానవ అక్రమ రవాణాను కట్టడి చేయవచ్చని సీడీపీవో బి. ఊర్మిళ పేర్కొన్నారు. ఐసీడీఎస్ కార్యాలయంలో శుక్రవారం ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ, ఐసీడీఎస్ సంయుక్త ఆధ్వర్యంలో అవగహన సదస్సు నిర్వహించారు. పలు ప్రభుత్వ రంగ సంస్థల అధికారుల సమన్వయంతో గత 28 ఏళ్లుగా 29,200 మంది బాధితులను అక్రమ రవాణా నుంచి కాపాడినట్లు ప్రజ్వల సంస్థ కోఆర్డినేటర్ అనిల్‌కుమార్ తెలిపారు.

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం

ఆచంటలో అన్న క్యాంటీన్ పనులు పరిశీలిస్తున్న నాయకులు

ఆచంట, మార్టేరు, న్యూస్‌టుడే: సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యంతో కూటమి ప్రభుత్వ పాలన సాగుతోందని తెదేపా నాయకుడు పితాని వెంకట్ సురేశ్ అన్నారు. ఆయన కూటమి నాయకులతో కలిసి ఆచంటలో అన్న క్యాంటీన్ నిర్మాణాన్ని, ఆచంట-పాలకొల్లు రోడ్డు, మినీ బైపాస్, ముత్యాలమ్మ ఆలయ ప్రాంతాలను శుక్రవారం పరిశీలించారు. ఎన్నికల హామీల అమలుతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం ఆలమూరులో పర్యటించారు. సుమారు రూ.10 లక్షల వ్యయంతో చేపట్టిన సీసీ రహదారి నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. తెదేపా మండలాధ్యక్షుడు వెలగల బుల్లిరామిరెడ్డి, గ్రామ అధ్యక్షుడు అయ్యప్పరెడ్డి, నాయకులు కడలి ఏడుకొండలు, రామారెడ్డి, పరమేశ్వరరావు, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న పెద్దిరాజు

మత్స్యకారుల సంక్షేమానికి కృషి

నరసాపురం, న్యూస్‌టుడే: మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అర్హులకు అందేలా కృషి చేయాలని మత్స్య సహకార సంఘాల ఫెడరేషన్ రాష్ట్ర ఛైర్మన్ కొల్లు పెద్దిరాజు సూచించారు. పట్టణంలోని చినమామిడిపల్లిలో ఉన్న మత్స్యశాఖ కార్యాలయంలో ఏడీ ఎల్ఎల్ఎన్ రాజు అధ్యక్షతన శుక్రవారం మత్స్య సహకార సంఘాల సభ్యులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

పాఠశాలకు సీసీ కెమెరాల అందజేత

ఆచంట, న్యూస్‌టుడే: ఆచంట మండలం కొడమంచిలి ఉన్నత పాఠశాలకు ఎల్లమెల్లి వీరవెంకట శ్రీనివాస్ సీసీ కెమెరాలు అందజేశారు. వీటిని శుక్రవారం తెదేపా నాయకుడు పితాని వెంకటసురేశ్ ప్రారంభించారు. తెదేపా నాయకులతో పాటు హెచ్ఎం ఎన్.నాగేశ్వరరావు, నీటిసంఘం అధ్యక్షుడు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

6న పెంపుడు జంతువులకు టీకాలు

పెనుగొండ, న్యూస్‌టుడే: ప్రపంచ అంటువ్యాధుల నివారణ దినోత్సవం సందర్భంగా ఈ నెల 6న ఉదయం 9 గంటలు నుంచి పెంపుడు జంతువులకు అన్ని పశు వైద్యశాలలో ఉచితంగా టీకాలు వేస్తామని ఆ శాఖ ఇన్‌ఛార్జి సహాయ డైరెక్టర్ కె.భానుతేజ తెలిపారు.

నరసాపురం, న్యూస్‌టుడే: నరసాపురంలోని ప్రాంతీయ పశువైద్యశాలలో ఆదివారం ఉదయం 9 గంటల నుంచి కుక్కలకు ర్యాబిస్ టీకాలు వేస్తామని పశువైద్యుడు ఇంజేటి సురేంద్ర తెలిపారు.

అధ్యాపకుల తొలగింపు దుర్మార్గం: సీపీఎం

నరసాపురం, న్యూస్‌టుడే: కళాశాలలో అవలంబిస్తున్న చట్ట వ్యతిరేక విధానాలను ఖండించిన అధ్యాపకులను విధుల నుంచి తొలగించడం దుర్మార్గమని సీపీఎం నాయకులు కవురు పెద్దిరాజు, మామిడిశెట్టి రామాంజనేయులు అన్నారు. బీజీబీఎస్ మహిళా కళాశాల వద్ద అధ్యాపకులు చేపట్టిన నిరసన దీక్ష శిబిరాన్ని శుక్రవారం వారు సందర్శించి మద్దతు తెలిపారు. తొలగించిన అధ్యాపకులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని నినాదాలు చేశారు.

నివాసాల మధ్య చిట్టడవుల్లా..

పెనుగొండ, న్యూస్‌టుడే: పెనుగొండలోని పలు ప్రాంతాల్లో నివాసాల మధ్య ఉన్న ఖాళీ స్థలాల్లో వాననీరు నిలిచిపోతోంది. వీటిలో ముళ్ల పొదలు, పిచ్చిమొక్కలు పెరిగి చిట్టడవులను తలపిస్తున్నాయి. జేవీఎల్ నగర్, కోడిపందేల దిబ్బ, నగరేశ్వర కాలనీ, ఇందిరా శాంతినగర్, విద్యుత్తు సబ్‌స్టేషన్ తదితర ప్రాంతాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. వీటి కారణంగా పాములు, విష పురుగుల బెడద పెరిగిపోతోందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. వాననీరు, మురుగు నిలిచిపోవడంతో దోమలు వృద్ధి చెంది విషజ్వరాలు, వ్యాధుల బారిన పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలనీల్లో డ్రెయినేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో ఏటా వర్షాకాలంలో ఇబ్బందులు తప్పడం లేదని చెబుతున్నారు. ఈ అంశంపై ఈవోపీఆర్డీ వై.కిశోర్‌బాబును వివరణ కోరగా స్థానికులకు ఇబ్బందికరంగా ఉన్న ఖాళీ స్థలాలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తామని.. వాటిలో పొదలు, వ్యర్థాల తొలగింపునకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.

జేవీఎల్ నగర్ కాలనీలో ఖాళీ స్థలంలో పెరిగిన పిచ్చి మొక్కలు

సుజలం.. కలుషితం!

పాలకొల్లు గ్రామీణ, న్యూస్‌టుడే: పాలకొల్లు గ్రామీణ పంచాయతీ పరిధిలో చిత్రాయి చెరువు గట్టు ప్రాంతానికి కుళాయిల ద్వారా సరఫరా అవుతున్న జలాలు రంగుమారడంతో పాటు ఒక్కోసారి చిన్నపాటి పురుగులు ఉంటున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతుండటంతో అనారోగ్యాల పాలవుతున్నామని వాపోతున్నారు. ఈ ప్రాంతానికి వచ్చే పైపులైన్లలోకి మురుగు చేరడమే దీనికి కారణమని చెబుతున్నారు. ఆయా ప్రాంతాలను పరిశీలించి సమస్య పరిష్కారానికి చర్యలు చేపడతామని ఈవోపీఆర్డీ మూర్తిబాబు తెలిపారు.

రంగు మారిన నీరు

మాట్లాడుతున్న రాధాకృష్ణ, పాల్గొన్న ఎమ్మెల్యే, నాయకులు

రంగా ఆశయ సాధనకు కృషి

మొగల్తూరు, న్యూస్‌టుడే: మోహనరంగా ఆశయ సాధనకు ఆయన అభిమానులు కృషి చేయాలని వంగవీటి రాధాకృష్ణ పిలుపునిచ్చారు. కాళీపట్నంతూర్పులో సొసైటీ మాజీ అధ్యక్షుడు మేడిది బాబ్జి ఆర్థిక సహాయంతో ఏర్పాటు చేసిన రంగా విగ్రహాన్ని ఆయన ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్‌తో కలిసి ఆవిష్కరించారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం రంగా ఎనలేని కృషి చేశారని నాయకర్ అన్నారు. ఆయన ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారని మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు అన్నారు. అనంతరం అన్నసమారాధన చేశారు. డీసీఎంఎస్ ఛైర్మన్ చాగంటి చిన్న, కాపు సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు కోటిపల్లి సురేష్, సత్తినేని శ్రీనివాస తాతాజీ, జక్కం బాబ్జి, సర్పంచి మేడిది సౌజన్య ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

నరసాపురం పట్టణం, న్యూస్‌టుడే: నరసాపురం పట్టణంలోని కోటిపల్లి వారి కూడలిలో ఉన్న రంగా విగ్రహానికి కాపు కార్పొరేషన్ ఛైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేడ్కర్ కూడలిలో జనసేన నాయకుడు దేవిరెడ్డి రామారావు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో వంగవీటి రాధా, మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు పాల్గొని భారీ కేకు కోశారు.

పెనుగొండ, న్యూస్‌టుడే: పెనుగొండలోని పార్కు ఆవరణలో ఉన్న రంగా విగ్రహానికి శ్రీకృష్ణదేవరాయ కాపు సంఘం నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాపు యువత ఆధ్వర్యంలో పలు గ్రామాల్లో ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు.

ఆచంటలో అభిమానుల ప్రదర్శన

నరసాపురం గ్రామీణ, న్యూస్‌టుడే: సీతారాంపురం సౌత్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న వంగవీటి రాధాకృష్ణను మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు గజమాలతో సన్మానించారు.

ఆచంట, న్యూస్‌టుడే: ఆచంట మండలంలో యువత పలు గ్రామాల్లో రంగా జయంతిని నిర్వహించారు. ఆచంటలో ఆయన చిత్రపటాలతో ర్యాలీ నిర్వహించారు. పెనుమంచిలి, కరుగోరుమిల్లి, పెదమల్లం తదితర గ్రామాల్లో రంగా విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

స్ఫూర్తిప్రదాత స్వామి వివేకానంద

విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పిస్తున్న సభ్యులు

పాలకొల్లు మార్కెట్, న్యూస్‌టుడే: భారతజాతి కీర్తి, ఔన్నత్యాన్ని విశ్వవ్యాప్తం చేసిన స్వామి వివేకానంద యువతకు స్ఫూర్తిప్రదాతగా నిలిచారని భాజపా పట్టణ అధ్యక్షుడు కొల్లి కొండాప్రసాద్ అన్నారు. స్వామి వివేకానంద వర్ధంతి సందర్భంగా రంగమన్నారు పేటలో ఉన్న ఆయన విగ్రహానికి భాజపా నాయకులు, వివేకానంద సేవా సమితి ప్రతినిధులు పూలమాలలు వేసి నివాళుర్పించారు. సమితి అధ్యక్షుడు వెంకటేశ్ వడయార్, జక్కంపూడి కుమార్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

వరుస చోరీలతో కలవరం

పెనుమంట్ర, న్యూస్‌టుడే: మండలంలో తరచూ చోరీలు జరుగుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మాముడూరులో వరుసగా మూడు ద్విచక్ర వాహనాలు మాయమయ్యాయి. ఐదు రోజుల కిందట పొలమూరులో ఇంటి ముందు ఉంచిన వాహనం, గురువారం రాత్రి వెలగలేరు, పొలమూరు గ్రామాల్లో రెండు ద్విచక్ర వాహనాలు చోరీకి గురయ్యాయి.

తాళాలు పగులగొట్టి.. పెనుమంట్రలో ఇంటి తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడిన ఘటన వెలుగుచూసింది. స్థానిక చెర్వుగట్టు ప్రాంతానికి చెందిన ఆర్కే విశ్వనాథం ఇటీవల కుటుంబ సభ్యులతో కలిసి పుట్టపర్తి యాత్రకు వెళ్లారు. మంగళవారం మధ్యాహ్నం ఇంటి తలుపులు తెరిచి ఉన్నట్లు గుర్తించిన పనిమనిషి వారికి సమాచారం ఇచ్చారు. యజమానులు శుక్రవారం వచ్చి పరిశీలించి బీరువాలో బంగారు ఆభరణాలతో పాటు సీసీ కెమెరాలకు సంబంధించిన పరికరాలు చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసులు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలాన్ని క్లూస్ టీం పరిశీలించి వేలిముద్రలు సేకరించింది.

బాలికకు వేధింపులు.. నిందితుడిపై పోక్సో కేసు

పాలకొల్లు మార్కెట్, న్యూస్‌టుడే: ప్రేమ పేరిట యలమంచిలి మండలానికి చెందిన బాలికను వేధిస్తున్న వ్యక్తిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. వారి కథనం ప్రకారం.. మండలానికి చెందిన బాలిక గతంలో కోనసీమ జిల్లాలోని విశ్వేశ్వరాయపురంలో బంధువుల ఇంటికి వెళ్లింది. అక్కడ కార్తీక్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. తరువాత తరచూ ఫోన్‌లో, వెంటబడి ప్రేమించాలంటూ వేధిస్తున్నాడు. దీనిపై బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై కె.గురయ్య కేసు నమోదు చేశారు.

కారు ఢీకొని రైతు కూలీ మృతి

మొగల్తూరు, న్యూస్‌టుడే: కారు అదుపుతప్పి దూసుకువెళ్లిన ఘటనలో రైతు కూలీ మృతి చెందారు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. పేరుపాలెం నార్తుకు చెందిన గుత్తుల పెద్దిరాజు (45) శుక్రవారం సాగునీటి కాలువ పక్కన పచ్చగడ్డి కోస్తుండగా మోడి వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి అతడిని ఢీకొట్టింది. సమాచారం అందుకున్న 108 వాహన సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పెద్దిరాజును పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. పెద్దిరాజుకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. యజమాని మృతితో ఆ కుటుంబం జీవనాధారం కోల్పోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జి.వాసు తెలిపారు. ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ ఘటనా స్థలానికి చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను ఆదేశించారు.

పిల్లలకు రుచించేలా భోజనం

విద్యార్థులతో మాట్లాడుతున్న తహసీల్దారు ఫాజిల్

పోడూరు, న్యూస్‌టుడే: ఇంటిని మరిపించేలా రుచికరమైన భోజనాన్ని విద్యార్థులకు అందించాలని తహసీల్దారు ఎస్ఎం ఫాజిల్ సూచించారు. పోడూరులోని కల్నల్ డీఎస్ రాజు జడ్పీ ఉన్నత పాఠశాలలో ఆయన శుక్రవారం ఆకస్మిక తనిఖీలు చేశారు. మధ్యాహ్న భోజనాన్ని రుచి చూసి విద్యార్థులతో మాట్లాడారు. మెనూ ప్రకారం ఆహారం అందించాలని, గుడ్డును మూడు రోజులు ఉడికించి, రెండు రోజులు వేయించి అందించాలని నిర్వాహకులకు సూచించారు. ఆర్ఐ రాంబాబు, హెచ్ఎం సత్యనారాయణరెడ్డి ఆయన వెంట ఉన్నారు.

విద్యార్థులను ఆదుకోవాలని వినతి

తహసీల్దారుకు వినతిపత్రం ఇస్తున్న నాయకులు

యలమంచిలి, న్యూస్‌టుడే: బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల విద్యార్థులకు ఫీజు రాయితీ, మెస్ ఛార్జీలను విడుదల చేసి ప్రభుత్వం ఆదుకోవాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మద్దాడ గణేశ్ భవానీ యాదవ్ కోరారు. స్థానిక రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ పవన్‌కుమార్‌కు ఈ మేరకు శుక్రవారం వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల విద్యార్థులు సకాలంలో ఫీజులు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలల యజమాన్యాలు వారికి ధ్రువపత్రాలు ఇవ్వడం లేదన్నారు. సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు పొన్నమండ ముత్యాలరావు, మహిళా అధ్యక్షురాలు గుబ్బల దుర్గారాజేశ్వరి, ఆలపాటి రవికుమార్, కర్రి ఏసు పాల్గొన్నారు.

అతివల భాగస్వామ్యంతోనే ప్రగతి పథం

హాజరైన సర్పంచులు

నరసాపురం గ్రామీణ, న్యూస్‌టుడే: దేశ ప్రగతిలో మహిళల పాత్ర కీలకమని.. రాజకీయాలతో పాటు అన్ని రంగాల్లోనూ రాణించాలని అధికారులు సూచించారు. నరసాపురం మండల పరిషత్తు కార్యాలయంలో 'మహిళా సాధికారతతో సుపరిపాలన సాధ్యం' అంశంపై మహిళా సర్పంచులకు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమంలో శుక్రవారం పలువురు శిక్షకులు పలు అంశాలపై సూచనలిచ్చారు. గ్రామ పాలనలో భాగస్వాములయ్యేలా ప్రభుత్వం కల్పించిన రిజర్వేషన్లను సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత మహిళలపై ఉందన్నారు. నాలుగేళ్ల పంచాయతీ పాలనలో ఎదురైన అనుభవాలు, పాలనా పరంగా తీసుకున్న నిర్ణయాలు, గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై మాట్లాడారు. పాలనా పరంగా ఎదురైన ఇబ్బందులను మహిళా సర్పంచులు వివరించారు. ఇన్‌ఛార్జి ఎంపీడీవో వీకే వీరభద్రరావు, ఈవోపీఆర్డీ కె.నాగేంద్రకుమార్, మాస్టర్ ట్రైనీలు కేవీ విశ్వనాథం, వీఎన్ కల్యాణి, పి.సరళ, కె.సునీతాదేవి తదితరులు పాల్గొన్నారు.

పేదలకు తోడ్పాటు సామాజిక బాధ్యత

యలమంచిలి, న్యూస్‌టుడే: పేదలకు ప్రభుత్వం అందించే సంక్షేమంతో పాటు సమాజం కూడా కొంత తోడ్పాటునివ్వాలని పాలకొల్లు వాకర్స్‌క్లబ్ అధ్యక్షుడు తటవర్తి సుధాకరరావు అన్నారు. యలమంచిలి మండలం కాజతూర్పు ఉన్నత పాఠశాలలో 140 మంది విద్యార్థులకు రాత పుస్తకాలు, విద్యాసామగ్రిని శుక్రవారం పంపిణీ చేశారు. ఇన్‌ఛార్జి ప్రధానోపాధ్యాయుడు వీర్ సాహెబ్, యాజమాన్య కమిటీ అధ్యక్షుడు జక్కం రాజు, క్లబ్ ఉపాధ్యక్షుడు మానెం బసవరాజు తదితరులు పాల్గొన్నారు.

ఉద్యమాలతోనే హక్కుల సాధన: సీఐటీయూ

పాలకొల్లు మార్కెట్, న్యూస్‌టుడే: ఉద్యమాలతోనే హక్కుల సాధన సాధ్యమని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ ఈ నెల 9న నిర్వహించనున్న సమ్మెను విజయవంతం చేయాలంటూ సీఐటీయూ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రచార జాతా శుక్రవారం పాలకొల్లుకు చేరింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసమే కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్‌లను అమల్లోకి తెచ్చిందన్నారు. వీటిని రద్దు చేసి కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

పాలకొల్లు: ప్రదర్శనలో నాయకులు

నరసాపురం, మొగల్తూరు, న్యూస్‌టుడే: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఉద్యోగ, కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 9న చేపట్టిన సమ్మెను విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు సూరినీడి వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. మొగల్తూరు, నరసాపురం ప్రాంతాల్లో శుక్రవారం సీఐటీయూ ఆధ్వర్యంలో ప్రచార జాతా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

ఆచంట, న్యూస్‌టుడే: కేంద్రంలో మోదీ ప్రభుత్వం కార్మిక, ఉద్యోగులకు వ్యతిరేకంగా పెట్టుబడిదారుల కోసం కొత్త చట్టాలు తీసుకువస్తోందని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.రాజా రామ్మోహనరాయ్ విమర్శించారు. సమ్మెను విజయవంతం చేయాలని కోరుతూ సీఐటీయూ, సీపీఎం శ్రేణులతో ఆచంటలో శుక్రవారం నిర్వహించిన ప్రదర్శనలో ఆయన పాల్గొని మాట్లాడారు.

(c) eenadu

తాడేపల్లిగూడెం

• తాడేపల్లిగూడెం • తణుకు

పార్శిల్ కార్యాలయాల్లో తనిఖీలు

నోటీసు అందజేస్తున్న ఎక్సైజ్ సిబ్బంది

తాడేపల్లిగూడెం అర్బన్, న్యూస్‌టుడే: తాడేపల్లిగూడెం పట్టణంలోని పలు పార్శిల్ కార్యాలయాల్లో ఎక్సైజ్ అధికారులు శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నిషేధిత వస్తువులు రవాణా చేయకూడదని హెచ్చరిస్తూ నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ ఎస్సైలు మురళీమోహన్, దొరబాబు మాట్లాడుతూ పార్శిల్ రవాణా సంస్థలు డెలివరీ చేసే వస్తువులపై పూర్తిగా అవగాహన కలిగి ఉండాలన్నారు. అనుమానిత పార్శిల్ వివరాలను ఎక్సైజ్ అధికారులకు అందించాలని సూచించారు.

రోశయ్యకు నివాళి

తాడేపల్లిగూడెం అర్బన్, న్యూస్‌టుడే: వాసవీ కన్యకా పరమేశ్వరి కల్యాణ మండపంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి దివంగత రోశయ్య జయంతిని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సభ్యులు రోశయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ పద్మనాభుని మురళి, సంఘం అధ్యక్షుడు కె.రాము, కార్యదర్శి నున్న సుందరరావు తదితరులు పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

తాడేపల్లిగూడెం	79950 67078
పెంటపాడు	79939 36123
తణుకు	85558 50851
తణుకు (గ్రామీణం)	63005 79402

పెంటపాడు, న్యూస్‌టుడే : ? పెంటపాడు మండలం పరిమెళ్లలో డ్రెయినేజీ వ్యవస్థ లేక మురుగంతా రహదారిపైనే నిలిచిపోయి ప్రజలు అవస్థలు పడుతున్నారు. - **శ్రీనివాస్, స్థానికుడు**

✔ చర్యలు తీసుకుంటాం. - **నాగదేవి, పంచాయతీ కార్యదర్శి**

? కోయిమిల్లి నుంచి వింతపల్లి వెళ్లే రహదారి గోతులపడి అధ్వానంగా ఉంది. రాకపోకలు సాగించేందుకు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. - **నారాయణ**

✔ వర్షాలు తగ్గుముఖం పట్టగానే రహదారికి మరమ్మతులు చేపడతాం. - **రవిబాబు, ర.భ.శాఖ ఏఈ**

6న కుక్కలకు ఉచితంగా టీకాలు

తాడేపల్లిగూడెం అర్బన్, న్యూస్‌టుడే: ప్రపంచ జూనోసిస్ దినోత్సవం పురస్కరించుకొని గూడెం మండలం పట్టింపాలెంలోని పశు వైద్యశాలలో ఈ నెల 6న కుక్కలకు ఉచితంగా యాంటీ ర్యాబిస్ టీకాలు వేస్తామని సహాయ సంచాలకులు టీవీ విజయకుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

తూర తొలగించాలని నిరసన

పెంటపాడు, న్యూస్‌టుడే : తమ ఇంటిముందు అక్రమంగా పంచాయతీవారు ఏర్పాటు చేసిన తూర తొలగించాలంటూ పరిమెళ్లకు చెందిన చవ్వాకుల వెంకటలక్ష్మి శుక్రవారం తన ఇంటి వద్ద కుటుంబ సభ్యులు, పలువురు గ్రామస్థులతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంచాయతీవారు డ్రెయినేజీకు సంబంధించిన తూరను రహదారి చివర్లో ఏర్పాటుచేయకుండా రోడ్డుకి మధ్యలో ఏర్పాటుచేశారన్నారు. ఫలితంగా మురుగు తమ ఇంటి ముందు నిలిచిపోవడంతో రోగాలబారిన పడుతున్నామన్నారు. దీనిపై ఈవోపీఆర్డీ వైవీఆర్వీ ప్రసాద్ మాట్లాడుతూ పంచాయతీలో నిధుల లభ్యతను బట్టి అక్కడ డ్రెయిన్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు.

ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ..

పాఠశాలల్లో సైకిల్ షెడ్లు లేక విద్యార్థుల అవస్థలు

వారంతా పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు. వారిలో పాఠశాలలకు నడిచి వచ్చేవారు కొందరైతే.. సైకిళ్లపై రాకపోకలు సాగించేవారు మరికొందరు. అయితే సర్కారు బడుల్లో షెడ్లు లేక సైకిళ్లకు రక్షణ లేకుండా పోయింది. దీంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు.

సుబ్బారావుపేట పురపాలకోన్నత పాఠశాల బయట విద్యార్థుల సైకిళ్లు

న్యూస్‌టుడే, తాడేపల్లిగూడెం అర్బన్

తాడేపల్లిగూడెం పట్టణంలో ఆరు పురపాల కస్నత్త, ఒక జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. సుమారు 3,500 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వారిలో 700 మందికి పైగా విద్యార్థులు సైకిళ్లపై రాకపోకలు సాగిస్తుంటారు. ఒక్క పాఠశాలలో కూడా సైకిల్ షెడ్డు లేకపోవడం గమనార్హం. జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో ఉన్న చిన్నపాటి షెడ్డును తొలగించి భవన సముదాయాల నిర్మాణం చేపట్టారు. గత్యంతరం లేక సైకిళ్లను ప్రహరీ వద్ద, మైదానాలు, రోడ్డు, చెట్ల నీడలో ఉంచుతున్నారు. ఈ క్రమంలో అవి వానకు తడుస్తూ.. ఎండకు ఎండుతూ.. తరచూ మరమ్మతులకు గురవుతున్నాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తరచూ బాగు చేయించుకునేందుకు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు స్పందించి పాఠశాలల్లో సైకిల్ షెడ్లు నిర్మించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.

మాయమవుతున్న వైనం

సుబ్బారావు పేట, ఈదీపేం, మాగంటి అన్నపూర్ణ పురపాలక పాఠశాలల్లో మైదానాలు లేకపోవడంతో విద్యార్థులు తమ సైకిళ్లను రహదారుల పక్కన పార్కింగ్ చేసుకుంటున్నారు. పర్యవేక్షణ లేకపోవడంతో ఆకతాయిలు విద్యార్థుల సైకిళ్లలో గాలి తీసేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. అంతేకాకుండా గుర్తు తెలియని వ్యక్తులు సైకిళ్లు మాయం చేస్తున్నారు. ఇటీవల కాలంలో రెండు సైకిళ్లు మాయం కావడంతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై డీవైఈవో రవీంద్ర భారతి మాట్లాడుతూ సైకిల్ షెడ్ల నిర్మాణానికి కృషి చేస్తామన్నారు.

బలుసులమ్మకు విశేష పూజలు

అలంకరణలో అమ్మవారు

తాడేపల్లిగూడెం అర్బన్, న్యూస్‌టుడే: బలుసులమ్మ దేవస్థానంలో శుక్రవారం విశేష పూజలు చేశారు. వేద పండితులు అమ్మవారికి కుంకుమ పూజలు, అభిషేకాలు, అర్చనలు చేపట్టారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో అఖండ అన్నసమారాధన నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని అమ్మవారి అన్న ప్రసాదం స్వీకరించారు. ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

భక్తితో సామూహిక కుంకుమార్చన

తాడేపల్లిగూడెం అర్బన్: స్థానిక వనసపల్లిగూడెంలో కొలువుదీరిన వారాహి అమ్మవారి ఆలయంలో నవరాత్రి ఆషాఢ పూజల్లో భాగంగా శుక్రవారం సామూహిక కుంకుమ పూజలు ఘనంగా నిర్వహించారు. విశేష సంఖ్యలో మహిళలు పాల్గొని భక్తి శ్రద్ధలతో కుంకుమ పూజలు నిర్వహించారు. ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

పరిసరాల శుభ్రతపై దృష్టి సారించండి

ప్రదర్శనలో ఆరోగ్య సిబ్బంది

తాడేపల్లిగూడెం అర్బన్, న్యూస్‌టుడే: పరిసరాల శుభ్రతపై సిబ్బంది దృష్టి సారించాలని మలేరియా సబ్ యూనిట్ అధికారి ఎస్‌వీ సత్యప్రసాద్ పేర్కొన్నారు. స్థానిక 30, 31 వార్డుల్లో శుక్రవారం డ్రై డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డుల్లో ప్రదర్శన చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలు ఉండే ప్రాంతాలను గుర్తించి వెంటనే దోమల్ని నిర్వీర్యం చేయాలని సూచించారు.

తణుకు, న్యూస్‌టుడే: విద్యార్థులు వ్యక్తిగత శుభ్రతతోపాటు పరిసరాల శుభ్రతపై అవగాహన కలిగి ఉండాలని తణుకు సబ్ యూనిట్ అధికారి జి.వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. జాతీయ డెంగీ నివారణ మాసోత్సవం, ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో భాగంగా శుక్రవారం స్థానిక ఓరియంట్ పాఠశాల వద్ద విద్యార్థులకు దోమకాటు వ్యాధులపై అవగాహన కల్పించారు. ఫైలేరియా కంట్రోల్ యూనిట్ సూపర్‌వైజర్ కె. సత్యనారాయణ, వార్డ్ హెల్త్ సెక్రెటరీ మంజుల, హెల్త్ అసిస్టెంట్ శ్రీనివాస్ పాల్గొన్నారు.

ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయండి

తాడేపల్లిగూడెం అర్బన్, న్యూస్‌టుడే: ఆర్టీసీలో ఖాళీగా ఉన్న 10 వేల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని ఏపీపీటీడీ ఎంప్లాయిస్ యూనియన్ తాడేపల్లిగూడెం డిపో అధ్యక్షుడు చోడగిరి వెంకటరమణ కోరారు. స్థానిక ఆర్టీసీ డిపో ఎదుట శుక్రవారం కార్మికులు చేపట్టిన నిరసనలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన మహిళలకు ఉచిత ప్రయాణం పథకం విజయవంతం కావాలంటే కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి ప్రవేశపెట్టాలని తెలిపారు. కొత్తగా కొనుగోలు చేయాలనుకున్న విద్యుత్తు బస్సులను ఆర్టీసీనే సొంతంగా కొనాలన్నారు. పెండింగ్‌లో ఉన్న ఉద్యోగోన్నతులు, డీఏ బకాయిలు వెంటనే విడుదల చేయాలన్నారు. సంఘం కార్యదర్శి కె.శ్రీను, ఆర్ఎల్ కుమారి, ప్రకాష్, బీపీ రాజు తదితరులు పాల్గొన్నారు.

నిరసనలో ఆర్టీసీ ఉద్యోగులు

హెచ్ఐవీ నివారణపై అవగాహన అవసరం

తాడేపల్లిగూడెం అర్బన్, న్యూస్‌టుడే: ప్రతి ఒక్కరికీ హెచ్ఐవీ నివారణపై అవగాహన ఉండాలని డీఎల్ఏటీవో (లెప్రసి, ఎయిడ్స్, టీబీ జిల్లా అధికారి) కోసూరి రవికుమార్ అన్నారు. శుక్రవారం స్థానిక పాత ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లాలోని ఐసీటీసీ, ఏఆర్టీ, డీఎస్ఆర్‌సీ, ఎన్జీవో సిబ్బందితో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిస్క్ ఉన్న ప్రాంతాల్లో హెచ్ఐవీ పరీక్షలు పెద్ద ఎత్తున నిర్వహించాలని సూచించారు. ప్రతి గర్భిణికి హెచ్ఐవీ పరీక్ష తప్పకుండా చేయాలన్నారు. ఎన్జీవోలందరూ గ్రామాల్లో అవగాహన కల్పించాలన్నారు.

రవికుమార్‌కు పుష్పగుచ్ఛం అందజేస్తున్న సిబ్బంది

శాంతి కమిటీ ఏర్పాటు చేయాలి

తణుకు, న్యూస్‌టుడే: ఆరవల్లి దళితపేటలో ఎస్పీ, ఆర్డీవో వెంటనే పర్యటించి, గ్రామంలోని అన్ని కులాల వారితో శాంతి కమిటీ వేయాలని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి క్రాంతిబాబు పేర్కొన్నారు. ఆరవల్లి దళిత వాడలో ఆయన పర్యటించి మాట్లాడారు. ఘటన జరిగి పదిరోజులు దాటిన నేటి వరకు డీఎస్పీ, ఆర్డీవోలు ఇప్పటికీ పర్యటించకపోవడం అన్యాయమన్నారు. బత్తుల విజయకుమార్, చిన్నం చిన్న నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

సమ్మె విజయవంతానికి పిలుపు

తణుకు, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జులై 9న తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెలో కార్మికులు పెద్ద ఎత్తున్న పాల్గొని జయప్రదం చేయాలని ఏఐసీసీటీయూ నాయకులు అప్పలస్వామి పిలుపునిచ్చారు. శుక్రవారం మండలంలోని దువ్వలో కార్మికులతో ప్రదర్శన నిర్వహించి మాట్లాడారు. వెంకటనరసింహ, పండు, పెద్దకాపు, సురేష్ పాల్గొన్నారు.

తలసరి ఆదాయం పెంచేలా కార్యాచరణ

తణుకు, న్యూస్‌టుడే: స్వర్ణాంధ్ర విజన్ 2047 ప్రకారం తణుకు నియోజకవర్గం ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. విజన్ కార్యాచరణపై శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అధికారులతో నిర్వహించిన సమావేశం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబుతో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తలసరి ఆదాయాన్ని పెంచేందుకు కృషి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. అందుకు అనుగుణంగా నియోజకవర్గ అభివృద్ధితోపాటు తలసరి ఆదాయాన్ని పెంచేలా చర్యలు చేపట్టినట్లు చెప్పారు.

ఐదేళ్లలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం

నేతన్నలతో మాట్లాడుతున్న రాధాకృష్ణ

తణుకు, న్యూస్‌టుడే: ఐదేళ్ల గత వైకాపా పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేసి, సంక్షేమాన్ని పక్కదోవ పట్టించారని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ విమర్శించారు. సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం తిరుపతిపురం, వరిఘేడుతోపాటు పట్టణంలోని 12, 13 వార్డుల్లో పర్యటించి ఏడాది కాలంగా అందుతున్న అభివృద్ధి, సంక్షేమాన్ని ఆయన ఇంటింటికి వెళ్లి అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబుపై బురద జల్లడమే పనిగా వైకాపా నాయకుల తీరు ఉందని వ్యాఖ్యానించారు. వరిఘేడులో దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను ముఖ్యంగా జిల్లా పరిషత్ రోడ్డుకు రూ.60లక్షలతో శంకుస్థాపన చేసినట్లు చెప్పారు. వేసవిలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సుమారు 800 ఎకరాలకు సాగునీరు అందించే విధంగా లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

సుపరిపాలనతో ప్రభుత్వం ముందడుగు

తాడేపల్లిగూడెం టూటౌన్, న్యూస్‌టుడే : రాక్షస పాలన నుంచి విముక్తి పొందిన రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తూ కూటమి ప్రభుత్వం ముందడుగు వేసిందని భవన నిర్మాణ, ఇతర కార్మికుల బోర్డు ఛైర్మన్ వలవల బాబ్జీ అన్నారు. శుక్రవారం ఆయన తాడేపల్లిగూడెం మండలం కడియద్ద, మెట్టఉప్పరగూడెం గ్రామాలు, పట్టణంలోని 27, 29 వార్డుల్లో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొని ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు. టైలర్స్ ఫెడరేషన్ ఛైర్మన్ ఆకాశపు స్వామి, నియోజకవర్గ పరిశీలకుడు నక్క చిట్టిబాబు, గొర్రెల శ్రీధర్, పరిమి రవికుమార్, వాడపల్లి సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు.

ఇంటింటికీ శౌచాలయం..

వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలకు కూటమి సర్కారు ప్రాధాన్యం

అత్తిలి గ్రామీణం, న్యూస్‌టుడే

వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరోసారి ప్రత్యేక దృష్టి సారించాయి. నిధుల కేటాయింపులో పురపాలక సంఘాలను భాగస్వామ్యం చేశాయి. గత తెదేపా ప్రభుత్వంలో పురపాలక సిబ్బంది ప్రతి ఇంటికీ వెళ్లి మరుగుదొడ్లు లేని వాటిని గుర్తించారు. ప్రతి ఇంట్లో నిర్మించుకోవాలని అప్పటి అధికారులు మహిళలను చైతన్యపరిచారు. వ్యక్తిగత మరుగు దొడ్ల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తూ తాజాగా మరోసారి దృష్టి సారించనున్నారు.

గత వైకాపా పాలకులు 2019-2024 మధ్య కాలంలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి నిధులు కేటాయించలేదు. పట్టణాలు, పల్లెల్లో అనేక మంది పేద కుటుంబాల్లోని యువత కొత్త కాపురాలు పెట్టి కూలి పనులు చేసుకుంటున్నారు. వారిలో కొంతమందికి మరుగుదొడ్లు నిర్మించుకునే స్థోమతు లేదు. జిల్లాలోని చాలా ప్రాంతాల్లో మహిళలు ఇప్పటికీ బహిర్భూములను వినియోగిస్తున్నారు. శివారు ప్రాంతాల్లో విష సర్పాలు, కీటకాల సంచారంతో ఏక్షణంలో ఎలాంటి ముప్పు జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు.

మరోసారి లబ్ధిదారుల గుర్తింపు

కూటమి ప్రభుత్వం వచ్చాక వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ పనులు చేపట్టాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఒక్కో మరుగుదొడ్డి నిర్మాణానికి రూ.15 వేలు చొప్పున కేటాయించారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం రూ.4 వేలు, రాష్ట్రం రూ.2,667 చెల్లిస్తాయి. మిగిలిన రూ.8,333 ఆయా పురపాలక సంఘాలు లబ్ధిదారుడుకి చెల్లించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీనిపై అత్తిలి మండల ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ రమేష్ మాట్లాడుతూ వ్యక్తిగత మరుగుదొడ్డి లేని కుటుంబాలను గుర్తించి, నిర్మించుకునేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

నేటి తరానికి ఆదర్శం.. అల్లూరి

తాడేపల్లిగూడెం అర్బన్, న్యూస్‌టుడే: విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతిని మండల పరిషత్తు కార్యాలయంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు అల్లూరి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం పలువురు వక్తలు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం సాగించిన అల్లూరిని నేటితరం ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఎంపీడీవో ఎం.విశ్వనాథ్, ఎంఈవోలు వి.హనుమ, జ్యోతి, ఎం.వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

అల్లూరి చిత్రపటం వద్ద వీసీ గోపాల్ తదితరులు

తాడేపల్లిగూడెం అర్బన్, న్యూస్‌టుడే: స్థానిక సీపీఎం కార్యాలయంలో పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు కర్రి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కార్మికులు అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. నాయకులు కె.రామకృష్ణ, రామిరెడ్డి, సీహెచ్ రాము, శేషుబాబు తదితరులు పాల్గొన్నారు.

తణుకు, న్యూస్‌టుడే: వి-మ్యాక్స్ థియేటర్ వద్ద గల అల్లూరి సీతారామరాజు విగ్రహానికి ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన ఆశయాలు, స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వ పని చేస్తోందన్నారు. ✦ సీపీఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. కవి వీఎస్వీ ప్రసాద్, తణుకు పట్టణ కార్యదర్శి బొద్దాని నాగరాజు, సికిలే పుష్పకుమారి, డీవీఎస్ హనుమంతురావు పాల్గొన్నారు. ✦ తేతలి జడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు కోట సూర్య వెంకట విశ్వేశ్వర ప్రసాద్ ఆధ్వర్యంలో, అత్తిలిలోని గోగులమ్మ పేట ఎంపీపీఎస్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు టి.గణపతి, సహ ఉపాధ్యాయులు సీతారామరాజు జీవిత చరిత్రను విద్యార్థులకు వివరించారు.

నివాళులు అర్పిస్తున్న ఎమ్మెల్యే రాధాకృష్ణ, నాయకులు

ఉద్యాన విశ్వవిద్యాలయం, న్యూస్‌టుడే: ఆత్మ గౌరవం, తెలుగు పౌరుషానికి ప్రతీక మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు అని వెంకట్రామన్నగూడెం ఉద్యాన వర్సిటీ వీసీ డా.కె.గోపాల్ కొనియాడారు. స్థానిక వర్సిటీ పరిపాలన భవనంలో అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రిజిస్ట్రార్ బి.శ్రీనివాసులు, అధికారులు పాల్గొన్నారు.

నోటీసు

మహారాజశ్రీ తాడేపల్లిగూడెం స్పెషల్ ఆఫీసరు (టెనెన్సీ) వారి కోర్టులో (ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి)

ATC 13/2014

బిట్వీన్:
కామిని వెంకటదుర్గాప్రసాద్ - పిటిషనరు
మరియు
దేవిన తులశమ్మ వగైరా - రెస్పాండెంట్లు

పై నెంబరు గ్రంథంలో 6వ రెస్పాండెంటు అయిన పులగం శ్రీనివాసరెడ్డి S/o సత్యన్నారాయణరెడ్డి, అయిక్యనగర్, తణుకు అనువారలు కోర్టువారి నోటీసులు, సమన్లు తీసుకొనకుండా కాలయాపన చేయుచున్నందున ది. 16-7-2025 తేదీ పగలు 10-30 ని॥లకు ప్లీడరు ద్వారా గాని స్వయముగా గాని హాజరు కానిచో మీ పరోక్షమున తీర్మానించబడునని యిందుమూలముగా యావన్మందికి తెలియజేయడమైనది.

శ్రీ కోర్టువారి ఉత్తర్వుల మేరకు
సం/- కాజా నాగేశ్వరరావు, అడ్వకేట్,
రామారావు పేట, తాడేపల్లిగూడెం

మహారాజశ్రీ తాడేపల్లిగూడెం 1st ADDITIONAL CIVIL JUDGE (JUNIOR DIVISION) వారి కోర్టులో

O.S.NO.378/2024

Plaintiff :
జక్కా అనంత వెంకట శివరామంజనేయులు
మరియు
Defendant
పంతం సూర్యచంద్రరావు వగైరా

పై నెంబర్ **O.S.No.378/2024** దావాలో 1st Defendant పంతం సూర్యచంద్రరావు S/o. సూర్యారావు వయస్సు 49 సం॥రాలు R/o. డోర్‌నెం. 11-16-30(2)రామచంద్రరావు పేట, తాడేపల్లిగూడెం అనువారికి దావా నోటీసులు కోర్టు ద్వారాను రిజిష్టర్డు పోస్టుద్వారాను అమలు జరుగనందున substitute సర్వీసు ద్వారాను అమలు జరుపుటకు గాను ది. **07.08.2025**సం॥రం తేదిని వాయిదా వేసినారు.

కావున 1st Defendant సదరు వాయిదా రోజు ఉదయం గం॥ 10.30ని॥లకు పై కోర్టులో హాజరు అయ్యి ఆక్షేపణలు తెలుపుకొనవలెను. లేని యెడల 1st Defendant పరోక్షమందు పై దావా తీర్మానించబడునని ఇందుమూలముగా తెలియ జేయడమైనది.

DASARI AKANTH
Advocate,Tadepalligudem
Cell : 9885773399

గిరి ప్రదక్షిణకు ప్రత్యేక బస్సు

తణుకు, న్యూస్‌టుడే: గురుపౌర్ణమి సందర్భంగా ఈ నెల 8న తణుకు డిపో నుంచి అరుణాచలం గిరిప్రదక్షిణకు బయలుదేరే అరుణాచలం ప్రత్యేక బస్సుకు రిజర్వేషన్ సదుపాయం మొదలైందని తణుకు డిపో మేనేజర్ సప్పా గిరిధర్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ బస్సు 8న సాయంత్రం 5 గంటలకు తణుకు డిపో నుంచి బయలుదేరి 9 ఉదయం శ్రీకాళహస్తి వాయులింగం, మధ్యాహ్నం కాణిపాకం శ్రీవిఘ్నేశ్వరస్వామి, అనంతరం శ్రీపురంలోని స్వర్ణ దేవాలయం మహాలక్ష్మి అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత 10న గురుపౌర్ణమి రోజు అరుణాచలం చేరుకుంటుందన్నారు. అక్కడ గిరి ప్రదక్షిణ, అరుణాచలం అగ్ని లింగం, తర్వాత కంచి దర్శనాల అనంతరం 12న తణుకు చేరుకుంటుందన్నారు. దీనికి సంబంధించి సూపర్‌లగ్జరీ బస్సుకు రూ.3వేలు ఛార్జీ తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆషాఢం సందర్భంగా ఆషాఢం దేవి దర్శనం యాత్ర కూడా ఏర్పాటు చేశామని.. ఈ యాత్రలో చింతలూరు- నూకాలమ్మ, మాట్లపాలెం- మహాలక్ష్మి, కాకినాడ - వారాహి, పిఠాపురం పురుహూతిక దర్శనం చేసుకునే బస్సు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దీనికి సంబంధించి ఒక్కొక్కరికి రూ.550 టికెట్ ధర నిర్ణయించినట్లు తెలిపారు. వివరాలకు సెల్: 738 290 3287, రిజర్వేషన్ కోసం సెల్: 934 714 0067 నంబర్లలో సంప్రదించాలన్నారు.

ఘనంగా వంగవీటి జయంతి

తాడేపల్లిగూడెం టూటౌన్, న్యూస్‌టుడే : వంగవీటి మోహనరంగ జయంతిని శుక్రవారం పట్టణంలోని పోలీస్‌ఐలాండ్, గొల్లగూడెం సెంటర్లలో నిర్వహించారు. ఈ సందర్భంగా వంగవీటి సేవా సమితి, శ్రీకృష్ణదేవరాయ సేవాసమితి, కాపు సేవా సమితి, బీసీ సంఘం, ఎస్సీ, ఎస్టీ నాయకులు రంగ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న భవన నిర్మాణ, ఇతర కార్మికుల బోర్డు ఛైర్మన్ వలవల బాబ్జీ మాట్లాడుతూ మోహనరంగ సేవల్ని కొనియాడారు. జనసేన నాయకుడు బొలిశెట్టి రాజేష్, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న వలవల బాబ్జీ

తణుకు, న్యూస్‌టుడే: బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి వంగవీటి మోహనరంగా నిరంతరం కృషి చేశారని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. రంగా జయంతి సందర్భంగా శుక్రవారం స్థానిక వెంకటేశ్వర కూడలి సమీపంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కాపు రిజర్వేషన్ పోరాట సమితి (కేఆర్‌పీఎస్) నాయకులు కాపులకు 12శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ రాధాకృష్ణకు వినతిపత్రం అందజేశారు. ● అత్తిలి మార్కెట్ వద్ద రంగా విగ్రహానికి జనసేన నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఏఎంసీ ఛైర్మన్ దాసం ప్రసాద్, కె.ప్రభు, డి.వెంకట్, పి.వినయ్ తదితరులు పాల్గొన్నారు.

అత్తిలిలో రంగాకు నివాళులర్పిస్తున్న జనసేన నాయకులు

సమ్మె విరమించిన మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికులు

సమ్మె విరమింపజేస్తున్న కమిషనర్ ఏసుబాబు

తాడేపల్లిగూడెం అర్బన్, న్యూస్‌టుడే: పురపాలక కార్యాలయం ఎదుట 12 రోజులుగా సమ్మెబాట పట్టిన మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికులు శుక్రవారం సమ్మె విరమించారు. కమిషనర్ ఏసుబాబు కార్మికులకు నిమ్మరసం ఇచ్చి సమ్మె విరమింపజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల డిమాండ్ల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందన్నారు. జీతాలు పెంచడంతోపాటు సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు ముఖ్యమంత్రి సుముఖంగా ఉన్నట్లు వెల్లడించారు. బండారు శ్రీను, ఆవిడి కుమార్, మర్రిపూడి సతీష్‌కుమార్, దివ్య తదితరులు పాల్గొన్నారు.

తడి, పొడి చెత్త సేకరణపై కళాజాత

పెంటపాడు, న్యూస్‌టుడే : స్వచ్ఛతా హి సేవా కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పరిమెళ్లలో కళాజాత సభ్యులు పరిసరాల శుభ్రత, తడి, పొడి చెత్త సేకరణపై అవగాహన కల్పించారు. సర్పంచి గొర్రెల కోటేశ్వరరావు మాట్లాడుతూ ఇళ్లలోని చెత్తను వేరుచేసి పారిశుద్ధ్య సిబ్బందికి అందజేయాలని గ్రామస్థులకు సూచించారు. పంచాయతీ కార్యదర్శి దేవాబత్తుల నాగదేవి తదితరులు పాల్గొన్నారు.

లేబర్ కోడ్‌లు రద్దు చేయాలి

తాడేపల్లిగూడెం అర్బన్, న్యూస్‌టుడే: కేంద్రం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను తక్షణం రద్దు చేయాలని ఏఐటీయూసీ నాయకులు కోరారు. స్థానిక భవన నిర్మాణ కార్మిక భవనంలో ఏఐటీయూసీ సర్వసభ్య సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కార్పొరేట్ సంస్థలకు లబ్ధిచేకూర్చే విధంగా లేబర్ కోడ్లు ఉన్నాయని ఆరోపించారు. సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.సోమసుందర్, ప్రాంతీయ అధ్యక్షుడు ఓసూరి వీర్రాజు, మదాసు సత్యనారాయణ పాల్గొన్నారు.

ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషి

తాడేపల్లిగూడెం అర్బన్, న్యూస్‌టుడే: ప్రస్తుత ప్రభుత్వ విద్యావిధానంలో ఉపాధ్యాయులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని ఎమ్మెల్సీ బుర్ర గోపీమూర్తి ఆరోపించారు. తాడేపల్లిగూడెం మండలంలోని జడ్పీ పాఠశాలల్లో కృతజ్ఞత పర్యటన కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. అనంతరం పట్టణంలోని జడ్పీ పాఠశాలలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు ఆన్‌లైన్ పేరుతో మానసిక ఆందోళనకు గురవుతున్నారన్నారు. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పి.శ్రీదేవి, శివ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

ఉపాధ్యాయులకు నమస్కరిస్తున్న ఎమ్మెల్సీ గోపీమూర్తి

అటు వర్షం...ఇటు పనులు

అత్తిలి గ్రామీణం, న్యూస్‌టుడే : నిత్యం ఎంతో రద్దీగా ఉండే అత్తిలి నుంచి పాలూరు మీదుగా భీమవరం వెళ్లే రహదారికి వైకాపా హయాంలో కనీస మరమ్మతులు నోచుకోక ప్రజలు నరకం చూశారు. ఎట్టకేలకు కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ కృషితో ఈ రహదారికి మోక్షం కలిగింది. పది రోజులుగా ఒక పక్క వర్షం పడుతుంటే, మరోపక్క నిర్మాణ పనులు నిర్వహిస్తుండటంపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మట్టి తీసి రహదారిపై వేయడంతో వర్షం కారణంగా దారి బురదమయంగా మారి ప్రమాదాలకు ఆస్కారం ఉందని వాహనచోదకులు వాపోతున్నారు.

రహదారి నిర్మాణంలో భాగంగా మట్టి తవ్వుతున్న పొక్లెయిన్

కేంద్ర బృందం పర్యటన

నర్సింహపురం(భీమవరం గ్రామీణ), న్యూస్‌టుడే: స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ కేంద్ర బృందం శుక్రవారం భీమవరం మండలం నర్సింహపురంలో పర్యటించింది. గ్రామంలో పారిశుద్ధ్యం నిర్వహణ ఎలా ఉందో పరిశీలించారు. సచివాలయం, ఎంపీపీ పాఠశాలలను సందర్శించి అక్కడున్న వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. గ్రామస్థులను కలిసి పలు అంశాలపై ఆరా తీశారు. నోడల్ అధికారి సందీప్, సాంకేతిక సమన్వయకర్త ఎడ్వర్డ్, పంచాయతీ కార్యదర్శి సాయి తదితరులు పాల్గొన్నారు.

PAPER PUBLICATION

IN THE COURT OF THE CIVIL JUDGE (SENIOR DIVISION) TADEPALLIGUDEM

I.P. No. 20/2025

Between:
1) Smt. Marni Praveena, W/o. Jagadeesh, Bathula Vari Street, Subbarao Peta, Tadepalligudem, West Godavari District, Andhra Pradesh ... Petitioner
And
1) Smt. Kolluri Jaya Lakshmi, W/o. Late Rambabu, Darsiparru, Pentapadu Mandal, West Godavari District.
2) Sri Kolluri Lakshman Sai, S/o. Late Rambabu, Darsiparru, Pentapadu Mandal, West Godavari District.
3) Smt. Nakhinala Sravani, W/o. Mani Khanta, D/o. (Late Rambabu, Undrajavaram, Tanuku Mandal, West Godavari District.
4) Smt. Kolluri Mani Kumari, W/o. Gundumogula Venu Gopala Krishnayya, Darsiparru, Pentapadu Mandal, West Godavari District.
5) Smt. Kandikonda Sirisha, W/o. Srinivasa Rao of Door No. 1-49-60, Opp: T.B. Bunglow, Ammaji Peta, Tuni, Kakinada District.
6) The Official Receiver, West Godavari District, District Court Compound, Eluru ... Respondents

పిటీషనరు అయిన మార్ని ప్రవీణ గారు రెస్పాండెంట్స్‌పై పై నెంబరు I.P.లో 1 నుండి 5 రెస్పాండెంట్లు 5వ రెస్పాండెంట్ పేరున సృష్టించిన దస్తావేజు పిటీషనరు బాకీ ఎగవేయు దురుద్దేశ్యంతో కావున రెస్పాండెంట్స్‌ను insolvent గా ప్రకటించుట ద్వారా సదరు దస్తావేజు చెల్లదని కోరుచూ పై నెంబరు I.P. దాఖలు చేసినారు. సదరు I.P. వాయిదా తేది. 11-7-2025వ సం॥రం॥ తేదీ అయివున్నది. సదరు విషయమై ఎవరికైనా ఆక్షేపణలు ఉన్నయెడల ది. 11-7-2025వ సం॥రం॥ తేదీన ఉ॥ 10.30 ని॥లు లగాయితు శ్రీ కోర్టు వారి యెదుట స్వయంగా గానీ, లేక న్యాయవాది గారి ద్వారా గాని హాజరయి ఆక్షేపణలు తెలియపర్చుకొనవచ్చును అని ఈ ప్రకటన పూర్వకముగా తెలియపర్చడమైనది.

Tadepalligudem
Dt. 4-7-2025

Sd/- **Muddana Srinivasa Rao**
Advocate, Tadepalligudem
Cell: 99483 37320

(c) eenadu

6న పెద్ద దర్గా గంధోత్సవం

విద్యుత్తు దీపాల వెలుగుల్లో పెద్ద దర్గా

కడప, చిన్నచౌకు, న్యూస్‌టుడే: ప్రసిద్ధిగాంచిన సూఫీ పుణ్యక్షేత్రమైన కడప అమీన్ పీర్(పెద్ద దర్గా)లో ఈ నెల 6న ఉరుసు ఉత్సవాన్ని పురస్కరించుకుని గంధ మహోత్సవం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆదివారం ఉదయం 7 నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ ఉత్సవం ఉంటుందని పేర్కొన్నారు. ఈ మేరకు దర్గాలో ఏర్పాట్లు పూర్తిచేశారు. విద్యుత్తు దీపాలతో అలంకరించారు.

వారాహి.. వరములిచ్చే తల్లి

ప్రత్యేక అలంకరణలో వారాహి

అమ్మవారి ఆలయంలో భక్తులు, మహిళలు

మారుతీనగర్, న్యూస్‌టుడే: వారాహి నవరాత్రి ఉత్సవాలను జిల్లావ్యాప్తంగా శుక్రవారం భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. పలు ఆలయాల్లో అమ్మవారికి పూజలు పూజలు చేస్తున్నారు. కడప నగరం చిన్నబెస్తవీధిలోని శ్రీబాల పోలేరమ్మ ఆలయంలో నవరాత్రి ముగింపు ఉత్సవాలను నిర్వహించారు. తొమ్మిది రోజులపాటు అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శన భాగ్యం కలిగించారు. అమ్మవారిశాలలో వాసవీ కన్యకా పరమేశ్వరి దేవి ప్రత్యేక అలంకరణలతో భక్తులకు కనిపించారు. ఈ సందర్భంగా భక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు.

అల్లూరి జీవితం యువతకు ఆదర్శం

అల్లూరి చిత్రపటం వద్ద అంజలి ఘటిస్తున్న డీఆర్వో వెంకటపతి, వివిధ శాఖల అధికారులు

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: నేటి యువతకు అల్లూరి సీతారామరాజు జీవితం ఆదర్శనీయమని జిల్లా రెవెన్యూ అధికారి వెంకటపతి అన్నారు. అల్లూరి సీతారామరాజు 128వ జయంతిని పురస్కరించుకుని కడప కలెక్టరేట్‌లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ.. అల్లూరి ధైర్య సాహసాలు నేటి సమాజానికి ఎంతో అవసరమన్నారు. స్వాతంత్ర్యం కోసం ఆయన చేసిన త్యాగాలు చిరస్మరణీయమని కొనియాడారు. కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ డీడీ సరస్వతి, పౌరసరఫరాల శాఖ ఏడీ పద్మజ, బీసీ సంక్షేమ శాఖ అధికారి అంజన, కలెక్టరేట్ ఏవో విజయ్‌కుమార్, పర్యవేక్షకులు వెంకటస్వామి, టూరిజం మేనేజర్ రాంకుమార్ తదితరులు పాల్గొన్నారు.

కడప కన్నీరు తుడుద్దాం

- నిధులకు ప్రభుత్వం సంకేతాలు
- అడ్డంకిగా సాంకేతిక సమస్యలు
- అధిగమించేందుకు అధికారుల చర్యలు

● 'గాలేరు- నగరి సుజల స్రవంతి ప్రాజెక్ట్ పనులు కడప వరకు పొడిగిస్తాం. అందుకు రూ.వెయ్యి కోట్ల నిధులు మంజూరు చేస్తాం. తద్వారా కడప నగరానికి తాగునీటి సమస్య తీర్చడంతో పాటు కమలాపురం నియోజకవర్గాన్నీ సస్యశ్యామలం చేస్తాం'....

- మే 29న కడపలో నిర్వహించిన మహానాడు బహిరంగ సభలో ఇదీ ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ.

● ముఖ్యమంత్రి చంద్రబాబు తాను ఇచ్చిన హామీ మేరకు పనులు చేపట్టడానికి రూ.1,000 కోట్లు కాదు.. రూ. 1,200 కోట్లు మంజూరు చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు. మీరు వెంటనే ప్రక్రియ మొదలుపెట్టండి. జిల్లా యంత్రాంగానికి జల వనరుల శాఖ ఉన్నతాధికారుల నుంచి అందిన సంకేతాలు.

మొగమేరుపై జల వారధి నిర్మాణానికి చేపట్టిన పునాది పనులు

ఈనాడు, కడప

గాలేరు- నగరి ప్రాజెక్ట్‌కు 1989లో ముఖ్యమంత్రి ఎన్టీ.రామారావు శంకుస్థాపన చేశారు. వైఎస్సార్ జిల్లా గండికోట జలాశయం నుంచి గ్రావిటీ ద్వారా నీరు తీసుకొచ్చేలా ప్రాజెక్ట్ రూపకల్పన చేసి పనులు ప్రారంభించారు. ఆ తర్వాత 2005లో ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి పనుల్లో కాస్త కదలిక తెచ్చారు. గండికోట నుంచి 254 కి.మీ ప్రధాన కాలువ పనులకు టెండర్లు పిలిచారు. అక్కడక్కడ కాలువలు తవ్వగా.. చాలా వరకు భూసేకరణ పూర్తికానందున ఆపేశారు.

■ ప్రాజెక్ట్ కింద ఇప్పటి వరకు 34 కి.మీ వరకు ప్రధాన కాలువ నిర్మాణం పూర్తయింది. రెండో దశలో ఏడు ప్యాకేజీలుగా విభజించారు. ఈ ప్యాకేజీల కింద కొంత వరకు పనులు చేపట్టి.. భూసేకరణ ప్రక్రియ అడ్డంకితో నిలిపివేశారు. మొత్తంగా రూ.1,800 కోట్ల నిధులిచ్చే పక్షంలో పనులు పూర్తయ్యే అవకాశం ఉందనేది అధికారుల అంచనా. ముఖ్యమంత్రి హామీ మేరకు నిధులు మంజూరు చేస్తే కడప వరకు పనులు పూర్తవుతాయి. నగర వాసులకు సులభంగా తాగునీరు అందించడానికి వీలవుతుంది. ఈ మార్గంలో నీటిని అందిస్తే కడప నగరపాలక సంస్థకు నెలవారీగా విద్యుత్తు బిల్లుల కింద భారీ మొత్తంలో నిధులూ ఆదా అవుతాయి.

● **కొత్త టెండర్లకు కసరత్తు:** మొగమేరు జల వారధి పనులను మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి చెందిన పీఎల్ఆర్ కంపెనీ ఇది వరకు చేపట్టి ఆపేసింది. ఈ కంపెనీతో న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా పలు దఫాలుగా జల వనరుల శాఖ నోటీసులిచ్చి పనుల నుంచి తప్పించింది. ఆ తర్వాత ప్యాకేజీ పనులను వైకాపాకు చెందిన రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి కుటుంబానికి చెందిన ఎంఆర్‌కేఆర్ కన్‌స్ట్రక్షన్స్ కంపెనీ దక్కించుకుని నిలిపి వేసింది. ఈ కంపెనీని తప్పించి తదుపరి ప్రతిపాదనలతో కొత్తగా టెండర్లు పిలిచే దిశగా ఇంజినీరింగ్ అధికారులు కసరత్తు చేస్తున్నారు.

వైఎస్సార్ కడప జిల్లా వీరపునాయునిపల్లె మండలం అడవి చెర్లోపల్లె వద్ద గాలేరు- నగరి కాలువ

ప్రత్యేకం.. అలంకారం

ప్రత్యేక అలంకరణలో కనక దుర్గాదేవి

బద్వేలు గ్రామీణ, న్యూస్‌టుడే: ఆషాడ మాసం రెండో శుక్రవారాన్ని పురస్కరించుకుని బద్వేలు పట్టణంలోని కనక దుర్గాదేవి అమ్మవారి ఆలయంలో భక్తులు పూజలు చేశారు. తొలుత అమ్మవారిని ప్రత్యేకమైన కోన్‌లతో సుందరంగా అలంకరించారు. అమ్మవారిశాలలోని కనక దుర్గాదేవిని పలు రకాల కూరగాయలతో శాకంబరిగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు.

పంటల బీమాతో రైతులకు రక్షణ

గోడపత్రాలు ఆవిష్కరిస్తున్న కలెక్టర్ శ్రీధర్, వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: రైతులు తాము పండించే పంటలకు బీమా చేయించుకోవడం ద్వారా నష్టపోకుండా ఉంటారని కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. పంటల బీమాకు సంబంధించిన ప్రచార గోడపత్రాలను ఉద్యాన, వ్యవసాయ శాఖ అధికారులు రవిచంద్రబాబు, చంద్రా నాయక్‌లతో కలిసి కడప కలెక్టరేట్‌లో కలెక్టర్ శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. తుపాన్లు, అకాల వర్షాలు, ప్రకృతి వైపరీత్యాలతో ఆర్థికంగా చిక్కిపోకుండా ఈ పథకం రక్షణగా నిలుస్తుందని చెప్పారు.

● **జల్ జీవన్‌పై సమీక్ష:** జిల్లాలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జల్ జీవన్ మిషన్‌పై సంబంధిత అధికారులతో జేసీ అదితిసింగ్‌తో కలిసి ఆయన సమీక్షించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి కుళాయిలతో శుద్ధి నీటి సరఫరాకు అన్ని చర్యలు చేపట్టాలన్నారు.

● **క్షేత్రస్థాయికి జన్ సురక్ష పథకాలు:** ప్రతి పల్లెకు జన్ సురక్ష పథకాలను తీసుకెళ్లాలని.. ఇందుకోసం సెప్టెంబరు 30 వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా, ప్రధాన మంత్రి సురక్ష బీమా, అటల్ పింఛన్ యోజనపై బ్యాంకు, వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు. ఆర్థిక అక్షరాస్యతపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.

దేశంపై ద్వేషం!

- నివాసంలో పాస్‌పోర్ట్, బ్యాంకు ఖాతాలు
- విదేశీ సహకారంపై ఆరా తీస్తున్న పోలీసులు

రాయచోటి, న్యూస్‌టుడే: ఆ ఇద్దరు దారి తప్పారు. దేశంపై ద్వేషం పెంచుకున్నారు. ఉగ్రవాద కార్యకలాపాల వైపు మొగ్గారు. అంతర్జాతీయ స్థాయిలోని ఐసీఎస్, అల్ ఉమా వంటి సంస్థలతో అంటకాగారు. అందిన సహకారంతో బాంబులు పేల్చారు. ఆపై పుట్టలో దాగిన పాములా అజ్ఞాతంలో గడుపుతున్నారు. అక్కడి నుంచీ అప్పుడప్పుడు బయటికి వస్తూ విషం చిమ్మారు. ఆ విద్వేషాన్ని మరింత భారీ స్థాయిలో చూపేందుకు కుట్ర పన్నారు. ప్రధాన నగరాలతో పాటు, రైలు మార్గాలను పేల్చే పన్నాగం పన్నారు. ఐబీ అధికారుల అప్రమత్తతో చివరికి దొరికిపోయారు. రాయచోటి పట్టణంలో చోటుచేసుకున్న ఈ ఉదంతంతో అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పోలీసు అధికారులు వెల్లడించిన వివరాలతో బుసలు కొడుతున్న ఉగ్ర నాగులు ఇంతకాలం ఇళ్ల మధ్యే ఉన్నాయని తెలుసుకుని ఆందోళన చెందుతున్నారు.

పోలీసులు స్వాధీనం చేసుకున్న బాంబుల తయారీకి ఉపయోగించిన రసాయనాలు, పదార్థాలు

అంతర్జాతీయ సంబంధాలపై అనుమానాలు

తమిళనాడు రాష్ట్రానికి చెందిన అబూబకర్ సిద్దిఖీ, మహ్మద్ అలీ కోయంబత్తూరు, ఎగ్మోర్, బెంగళూరులోని రామేశ్వరం ప్రాంతాల్లో వరుస బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. దశాబ్దాల క్రితమే రాయచోటి వచ్చి స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు. అనూహ్యంగా పోలీసులకు దొరికిపోయారు. దీంతో ఉగ్రవాద కార్యకలాపాలకు ఆజ్యం పోస్తున్న కొన్ని దేశాలతో వీరికి సంబంధాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు ఇప్పుడు ఆరా తీస్తున్నారు. అబూబకర్ సిద్దిఖీ ఇంట్లో దొరికిన పాస్‌పోర్టును పరిశీలించిన పోలీసులు.. 1992లోనే తమిళనాడు రాష్ట్రంలో పొందినట్లు గుర్తించారు. అంటే రాయచోటికి వచ్చి స్థిరపడక ముందు నుంచే అతను పాస్‌పోర్టులు సిద్ధం చేసుకోవడం గమనార్హం. వీటిపై ఎయిర్‌పోర్టుల స్టాంపింగ్‌లు ఉండడంతో పలుమార్లు విదేశీయానం చేసినట్లు అనుమానిస్తూ.. అంతర్జాతీయ సంబంధాలపై లోతుగా విచారిస్తున్నారు.

అబూబకర్ సిద్దిఖీ

మహ్మద్‌అలీ

ఇంజినీరింగ్ చదివి బాంబుల తయారీ

అబూబకర్ సిద్దిఖీ 1992లో ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. ఇతనికి ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగంపై మంచి పట్టు ఉన్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. అతని నివాసంలో లభించిన సూట్‌కేస్, బకెట్ బాంబులు, వినియోగించిన రసాయనాలు, వాటి తీవ్రతను నిపుణుల బృందం నిశితంగా పరిశీలించి ఆశ్చర్యపోతోంది. సిద్దిఖీ షేర్ మార్కెట్‌లో కొన్ని షేర్లు కొనుగోలు, విక్రయాలు చేసినట్లు తేలింది. విదేశాలతో ఆర్థిక లావాదేవీలు ఏమైనా నడిపాడా అనే కోణంలోనూ అతని వద్ద లభించిన నాలుగైదు బ్యాంకు ఖాతాల ఆధారంగా పోలీసులు విచారణ సాగిస్తున్నారు. వివాహమైనప్పుడు పూట గడవటం కష్టంగా ఉండేదని.. ఇప్పుడు డబ్బుకు ఎలాంటి కొదువ లేకుండా జీవిస్తున్నామని విచారణ సందర్భంగా ఉగ్రవాది భార్య ఒకరు పోలీసు ఉన్నతాధికారితో వ్యాఖ్యానించారు. దీంతో ఆర్థిక మూలాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

రైళ్లలో ముమ్మర తనిఖీలు

కడప, నేరవార్తలు, న్యూస్‌టుడే: గంజాయి, నిషేధిత మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను కట్టడి చేసే కార్యక్రమంలో భాగంగా కడప- ఎర్రగుంట్ల మార్గమధ్యంలో ఈగల్, రైల్వే, ఆర్పీఎఫ్, పోలీసు, డాగ్ స్క్వాడ్ బృందాలతో శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. ప్రయాణికుల బ్యాగులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మహిళా ఠాణా డీఎస్పీ బాలస్వామి రెడ్డి మాట్లాడుతూ.. గంజాయి అక్రమ రవాణా నిర్మూలనకు టోల్‌ఫ్రీ నంబరు 1972 ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎవరైనా గంజాయి, మాదక ద్రవ్యాలను అక్రమ రవాణా చేస్తున్నట్లు తెలిస్తే సమాచారం ఇవ్వాలన్నారు. తనిఖీల్లో ఎస్సైలు అమర్‌నాథ్‌రెడ్డి, సునీల్ కుమార్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

ఎర్రగుంట్ల- కడప మార్గంలోని రైళ్లలో తనిఖీలు చేస్తున్న ఈగల్, రైల్వే పోలీసులు

పసిడి పురికి మరో ఆభరణం

- ప్రత్యేక క్లస్టర్ ఏర్పాటు దిశగా చర్యలు
- భద్రతపై వ్యాపార సంఘాల అనుమానాలు

ప్రొద్దుటూరు గ్రామీణ, న్యూస్‌టుడే: పసిడి పురిగా పిలుచుకునే ప్రొద్దుటూరుపై అధికారులు దృష్టిసారించారు. పట్టణానికి మరో ఆభరణంగా నిలిచేలా తీర్చిదిద్దాలని తలిచారు. ఈ మేరకు వ్యాపార వృద్ధి, మరింత విస్తరణకు సూక్ష్మ, చిన్న, తరహా పరిశ్రమల(ఎంఎస్ఎంఈ) పార్కులో గోల్డ్ జ్యువెలరీ మేకింగ్ క్లస్టర్ ఏర్పాటు దిశగా చర్యలకు ఉపక్రమించారు. ఈ మేరకు గత నెల 11న కడప కలెక్టరేట్‌లో ప్రొద్దుటూరు షరాబు వర్తకులు, స్వర్ణకారుల సంఘాల ప్రతినిధులతో కలెక్టర్ శ్రీధర్ సమావేశమయ్యారు.

అమ్మవారిశాల వీధిలోని బంగారు దుకాణాలు

● **ఇవీ ప్రతిపాదనలు:** ఎంఎస్ఎంఈ పార్కులోని రెండు ఎకరాల్లో ఒకే చోట షరాబు వ్యాపారులు, స్వర్ణకారులకు దుకాణాలు ఏర్పాటు చేస్తామని కలెక్టర్ తెలిపారు. ఆ దిశగా ఎందరు సమ్మతిచ్చేదీ తెలపాలని సూచించారు. గదుల కేటాయింపు, వ్యాపార పురోభివృద్ధికి కేంద్ర ప్రాయోజిత నిధులను వినియోగించనున్నట్లు వివరించారు. క్లస్టర్‌లో కార్యకలాపాలు ఊపందుకుంటే పసిడిపురి మరింత మెరుస్తుందని.. షరాబు వర్తకులు, స్వర్ణకారులకు మెరుగైన జీవనోపాధి ఒనగూరుతుందన్నారు. ఏకీకృతమైన బులియన్ మార్కెట్, వినియోగదారుల అభిరుచి, డిమాండ్ దృష్ట్యా సరికొత్త, వినూత్న ఆకృతులతో నాణ్యతా ప్రమాణాలు కలిగిన బంగారు, వజ్రాభరణాల తయారీ, క్రయవిక్రయాలు, హాల్ మార్కింగ్ అన్నీ క్లస్టర్‌లో సరళీకృతమవుతాయని వివరించారు.

● **వేరే చోట్లకు వ్యాపారుల మొగ్గు:** పెన్నా పరీవాహకంలోని అరవై ఎకరాల చౌడూరు తోపు భూముల్లో ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు ప్రతిపాదన ఉంది. ఈ భూములు ప్రొద్దుటూరుకు 10 నుంచి 12 కి.మీ దూరంలో ఉంటాయి. దీంతో కొనుగోలు దారుల రాకపోకలు, ఆభరణాలకు భద్రత, రక్షణపై వ్యాపార సంఘాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఎంఎస్ఎంఈ పార్కులో కాకుండా ఇతర చోట్ల ఏర్పాటుకు అవకాశాలను పరిశీలించాలంటూ విన్నవించారు. ఈ విషయమై ఏపీఐఐసీ జీఎం శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ.. ఎంఎస్ఎంఈ పార్క్‌లో గోల్డ్ జ్యువెలరీ మేకింగ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తామన్న కలెక్టర్ నిర్ణయం మేరకు సంబంధించి వ్యాపార సంఘాల ప్రతినిధులతో వెళ్లి భూములను పరిశీలించామన్నారు. టిడ్కోలో స్థలాలు కావాలంటే దుకాణదారులు సొంతంగా కొనుగోలు చేయాల్సి ఉంటుందని తెలిపారు.

సిండికేట్లకు కొమ్ము కాసేందుకే జగన్ పర్యటన

రాజంపేట, న్యూస్‌టుడే: మామిడి రైతులకు కూటమి అన్ని విధాలా అండగా నిలుస్తోందని.. కిలోకి రూ.4 ప్రభుత్వం ఇస్తుండగా.. వ్యాపారులు రూ.8 చొప్పున అదనంగా చెల్లిస్తున్నారని.. మొత్తంగా రూ.12 దక్కుతోందని తెదేపా జిల్లా అధ్యక్షుడు చమర్తి జగన్ మోహన్ రాజు అన్నారు. రాజంపేటలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వైకాపా నాయకుల పర్యవేక్షణలో నడుస్తున్న పరిశ్రమల్లో రూ.3 కంటే ఎక్కువ ఇవ్వబోమని చెప్పడం దారుణమన్నారు. ఓ వైపు కుట్రలు చేస్తూ.. మరోవైపు మామిడి రైతులను ఆదుకునేందుకంటూ మాజీ సీఎం వైఎస్.జగన్ మోహన్ రెడ్డి చిత్తూరు పర్యటనకు సిద్ధం కావడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సిండికేట్లకు కొమ్ముకాయడానికే ఆయన అక్కడికి వెళుతున్నారని ఎద్దేవా చేశారు. నట్టేట ముంచే జగన్ నక్క జిత్తులు రైతులకు తెలుసన్నారు.

ఆంధ్రుల భద్రాద్రి.. ఏదీ పురోభివృద్ధి!

- ఒట్టిమిట్టగా మిగులుతున్న ఒంటిమిట్ట
- ప్రగతికి దూరంగా ఉండిపోతున్న ఏకశిలానగరి

ఒంటిమిట్ట, న్యూస్‌టుడే: ఒంటిమిట్ట.. శ్రీరామచంద్రమూర్తి పాద స్పర్శతో పునీతమైన పుణ్య స్థలి. రామయ్య క్షేత్రంగా రాష్ట్రానికే తలమానికంగా నిలుస్తోంది. ఆంధ్రుల భద్రాద్రి, రెండో అయోధ్యగా భాసిల్లుతోంది. ఇంతటి కీర్తిని సొంతం చేసుకున్న ఏకశిలానగరిలో ప్రగతి పడకేసింది.

రామాలయం సమీపంలో మూతపడిన పోలీస్ పర్యాటక కేంద్రం

● **బిందెడు నీరిచ్చింది లేదు:** తప్పెటవారిపల్లె శివారు పెన్నా నది నుంచి ఒంటిమిట్టకు రక్షిత జలాలు అందించేలా దశాబ్దం కిందట ప్రత్యేకంగా పైపులైను వేశారు. నాగేటి తిప్పపై ట్యాంకు నిర్మించారు. మోటార్లు అమర్చారు. అయినా ఈ సీపీడబ్ల్యూ పథకం నుంచి ఇప్పటి వరకు బిందెడు నీరివ్వలేదు.

● **రాకపోకలకు నీడా కరవు:** రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అనేక మంది పర్యాటకులు ఒంటిమిట్టకు వస్తుంటారు. ఇక్కడ బస్టాండ్‌లో ప్రయాణికులు కూర్చోవడానికి అనువుగా ఏర్పాట్లు లేవు. గతంలో నిర్మించిన భవనంలో ద్విచక్ర వాహనాలు పెడుతున్నారు. కడప-రేణిగుంట జాతీయ రహదారిలో అటు, ఇటు వచ్చే వాహనాల కోసం ప్రజలు నిరీక్షణ చేయాల్సి వస్తోంది. పర్యాటకులతో పాటు నిత్యం వందల మంది విద్యార్థులకు వెతలు తప్పడం లేదు.

● **భద్రతను పర్యవేక్షించే వారెవరు!:** రామయ్య క్షేత్రం సమీపంలో ఏర్పాటు చేసిన పర్యాటక పోలీస్ కేంద్రాన్ని 2023 ఫిబ్రవరి 14న అమరావతిలోని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి నాటి సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఏకశిలానగరిలో ఈ కేంద్రం శిలాఫలకాన్ని అప్పటి జిల్లా ఎస్పీ అన్బురాజన్ ఆవిష్కరించారు. ఎంతోమంది యాత్రికులు ఇక్కడికి వస్తున్నారు. భద్రతకే పరిమితం కాకుండా దర్శనం వేళలు, ఆలయాల్లో ఉన్న ఆర్జిత సేవల సమాచారం తెలపాలని నిర్ణయించారు. విధి నిర్వహణ కోసం, సేవలు అందించడానికి ఒక ఏఎస్సై, ఆరుగురు పోలీసులను నియమిస్తామని ప్రకటించారు. ఈ సేవలు మున్నాళ్ల ముచ్చటే అయ్యాయి.

పరీక్ష కోసం ఓ విభాగం వద్ద పెద్ద సంఖ్యలో నిరీక్షిస్తున్న రోగులు

ఓపికున్నా.. బీపీ లేదు

జిల్లా వైద్యానికి హృదయం వంటిది కడప నగరంలోని రిమ్స్. ఇక్కడికి వైద్య చికిత్సల నిమిత్తం జిల్లా నలుమూలల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా రోగులు వస్తుంటారు. ప్రతి రోజూ 1,000- 1,500 వరకు ఓపీ నమోదవుతుంది. ఇంత పెద్ద సంఖ్యలో రోగులు వస్తున్నప్పుడు అందుకు అనుగుణంగానే యంత్ర పరికరాలు ఉండాలి. ఇక్కడ పరిస్థితి అందుకు భిన్నం. ఒక్కో విభాగానికి కనీసం రెండు నుంచి మూడు బీపీ యంత్రాలు అవసరమైతే.. ఎక్కడో ఓ చోట మాత్రమే ఒకటి ఏర్పాటు చేశారు. దీంతో వైద్యులు బీపీ పరీక్షకు వేరే విభాగానికి పంపాల్సిన దుస్థితి నెలకొంది. అప్పటికే అక్కడ పెద్ద సంఖ్యలో ఎదురు చూసే రోగులు ఉంటుండటంతో మరింతగా నిరీక్షించాల్సి వస్తోంది. తమవంతు వచ్చే సరికి కొందరికి సమయమే ముగుస్తోంది. దీంతో సుదూర ప్రాంతాల నుంచి వందల రూపాయలు వెచ్చించి వైద్యం కోసం వచ్చే రోగుల ఆవేదన వర్ణణాతీతం. కనీసం బీపీ పరీక్షించే పరికరాలను కూడా అధికారులు ఏర్పాటు చేయలేకపోవడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఓపీలోని ఓ విభాగంలో పగిలిపోయి నిరుపయోగంగా ఉన్న బీపీ యంత్రం

- న్యూస్‌టుడే, సర్వజన ఆసుపత్రి

ఏ కన్నూ చూడటం లేదు!

- పట్టించుకోని పోలీసు శాఖ
- కార్డన్ సెర్చ్ ఊసే లేదెక్కడ

కడప, నేరవార్తలు, న్యూస్‌టుడే: రాయచోటిలో ఉగ్ర నాగుల బుసతో జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దేశంలోని మహా నగరాలు, రైలు మార్గాల పేలుళ్లకు కుట్ర పన్ని.. ఇళ్ల మధ్య బాంబులు తయారు చేస్తున్న ఉదంతాన్ని తెలుసుకుని కలవర పడుతున్నారు. ఈ ఘటన ఇప్పుడు పోలీసు శాఖ పని తీరునూ వేలెత్తి చూపుతోంది. నిర్వహించాల్సిన కొన్ని విధులను గుర్తు చేస్తోంది. పొరుగు జిల్లాలో చోటుచేసుకున్న ఘటన నుంచి గుణపాఠాలు నేర్చుకునే దిశగా ఎలాంటి ప్రయత్నం చేయకపోవడంపై విమర్శలూ వినిపిస్తున్నాయి.

కార్డన్ అండ్ సర్చ్ సమయంలో వేలిముద్రలు తీసుకుంటున్న పోలీసులు

● **తనిఖీలు పట్టడం లేదు:** పోలీసు శాఖ తరచూ కార్డన్ సెర్చ్ చేపట్టాల్సి ఉంటుంది. ముందుగా ఓ ప్రాంతాన్ని ఎంచుకుని అక్కడ ఆకస్మికంగా తనిఖీలు చేపడుతుంది. ఈ క్రమంలో అక్కడి వారిని బయటికి వెళ్లనివ్వరు. ఆ సమయంలో బయట నుంచి ఇతరులను లోనికి రానివ్వరు. వ్యక్తులు, ఇళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. ఆధార్, రేషన్ కార్డులను పరిశీలిస్తారు. ఇరుగు పొరుగును విచారిస్తారు. కడపలో ఈ తరహా సోదాలేవీ కనిపించడం లేదు.

● **వీడాలి నిర్లిప్తత:** రాయచోటి ఉదంతంలో పోలీసు శాఖ నిర్లక్ష్యం కనిపిస్తోంది. తమిళనాడుకు చెందిన ప్రత్యేక పోలీసులు గుర్తించేంత వరకు పసిగట్టలేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా స్పందించి అనుమానిత ప్రాంతాలను జల్లెడ పట్టాలని.. అప్పుడే సంఘ విద్రోహులు చిక్కే అవకాశముందని.. అనుమానితులు, దొంగలు దొంగలను గుర్తించవచ్చని ఆ శాఖలోని కొందరు అధికారులే చెబుతున్నారు.

(c) eenadu

మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి

వేంపల్లె, న్యూస్‌టుడే : మత్తుపదార్థాల జోలికెళ్తే యువత జీవితం నాశనమవుతుందని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ ఆచార్య కుమారస్వామిగుప్తా పేర్కొన్నారు. ఈ మేరకు ట్రిపుల్ ఐటీలో శుక్రవారం జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో యాంటి డ్రగ్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం ఎన్ఎస్ఎస్ విద్యార్థులతో కలిసి ప్రాంగణంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఏవో రవికుమార్, ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త దీప్తి, అధికారులు డాక్టర్ తిరుపతిరెడ్డి, అనిత, తదితరులు పాల్గొన్నారు.

ర్యాలీలో పాల్గొన్న డైరెక్టర్ కుమారస్వామిగుప్తా, సిబ్బంది

పాత పింఛను అమలుకు డిమాండ్

అరవిందనగర్ (కడప), న్యూస్‌టుడే: ఎల్ఐసీలో పని చేసి ఉద్యోగ విరమణ పొందిన వారికి పింఛను అప్‌డేషన్ సౌకర్యాన్ని కల్పించాలని ఇన్సూరెన్స్ కార్పొరేషన్ పింఛనర్స్ అసోసియేషన్ కడప డివిజన్ ప్రధాన కార్యదర్శి సుధీకర్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఎల్ఐసీ డివిజన్ కార్యాలయం ఎదుట ఉద్యోగులు, పింఛనుదారులు నిరసన తెలిపారు. పింఛనుదారులకు మెడికల్ బెనిఫిట్స్ ఇవ్వాలన్నారు. పెండింగ్‌లో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలన్నారు. ఈ నెల 9న దేశవ్యాప్తంగా జరిగే సమ్మెలో పింఛనుదారులంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. వీరు చేస్తున్న ధర్నాకు సంఘీభావం ప్రకటిస్తున్నట్లు ఎల్ఐసీ ఉద్యోగుల సంఘం డివిజన్ ప్రధాన కార్యదర్శి రఘునాథరెడ్డి స్పష్టంచేశారు.

నిరసన తెలుపుతున్న ఎల్ఐసీ ఉద్యోగులు

నెరవేరని సొంతింటి కల

- 14 ఏళ్లుగా ఎదురుచూపులు
- ఆందోళనచెందుతున్న లబ్ధిదారులు

- న్యూస్‌టుడే, చాపాడు

చాపాడు మండలం చియ్యపాడులో 14 ఏళ్ల కిందట అప్పటి ప్రభుత్వం 68 మందికి ఇంటిపట్టాలు పంపిణీ చేసింది. అందులో పక్కాగృహాలు మంజూరుకాగా, బిల్లులు అందడంలో తీవ్ర జాప్యం జరిగింది. ఇప్పటికీ నిర్మాణాలు పూర్తికాలేదంటూ లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా ఏళ్లుగా ఉమ్మడి కుటుంబాల్లోనే ఇరుకుగా ఉంటూ, మరికొందరు అద్దె ఇళ్లలో నివసిస్తూ జీవనం సాగిస్తున్నారు. అప్పట్లో మంజూరైన ఇళ్లలో కొన్ని పునాది, గోడల స్థాయిలో నిర్మాణాలు ఆగిపోయాయి. ఇళ్లు కట్టుకునేందుకు దారి, సరైన వసతుల్లేక ఎవరూ ఆసక్తి చూపలేదు. ట్యాంకర్లతో నీటిని తరలించుకుని కష్టాలతో కొందరు అర్ధాంతరంగా నిర్మాణాలు వదిలేశారు. ఒక కాలనీలాగా ఏర్పాటైనా కనీసం మట్టి రోడ్డుకు నోచుకోలేదు. కంప చెట్లు పెరిగి అధ్వానంగా ఉంది. తాగునీరు, విద్యుత్తు సదుపాయంవంటి మౌలిక వసతులు కల్పించలేదు. కూటమి ప్రభుత్వమైనా స్పందించి ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేసి, కాలనీలో మెరుగైన వసతులు కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. సమస్యపై హౌసింగ్ ఏఈ ప్రమోద్‌ను 'న్యూస్‌టుడే' వివరణ కోరగా 2014కు ముందు, ఆ తర్వాత మంజూరైన ఇళ్లకు సంబంధించి బిల్లులు పెండింగ్ ఉన్నాయి. అలాంటివారు ఆధార్ కార్డుతో తమను సంప్రదిస్తే ఏ స్థాయిలో బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయో తెలుసుకుని కొత్తగా మంజూరు చేసేందుకు ప్రయత్నం చేస్తామన్నారు. కాలనీలో మౌలిక వసతులపై ఎంపీడీవో వీరకిషోర్‌ను వివరణ కోరగా స్థానికుల అవసరాలు గుర్తించి వెంటనే వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

నిర్మాణాల్లో పెరిగిన కంప చెట్లు

రోడ్డు నిర్మిస్తే బండల ఇల్లు కట్టుకుంటా

ఇంటి స్థలమిచ్చినా ప్రయోజనంలేక అద్దె ఇంట్లో ఉంటున్నాం. కనీసం స్థలంలో బండలు పాతుకుని ఇల్లు కట్టుకుందామని రాళ్లు తోలి రెండు నెలలయింది. రోడ్డు లేకపోవడంతో వర్షమొస్తే నీరు ఇంట్లోకి వస్తాయని కట్టుకోలేదు.

- లక్ష్మీదేవి, చియ్యపాడు

మౌలిక వసతులు శూన్యం

అష్టకష్టాలుపడి ఇంటి నిర్మాణానికి పునాది వేసుకున్నాను. ఈ ప్రాంతంలో రహదారులు, కుళాయి, వీధి దీపాల వసతి కల్పించకపోవడంతో నిర్మాణాలు ఆగాయి. దీంతో ముళ్లకంపలు విపరీతంగా పెరిగాయి. వాటిని తొలగించినా ఇక్కడ ఇదివరకే వేసిన పునాదులు పనికిరావని అంటున్నారు.

- రాజమ్మ, స్థానికురాలు

పారిశుద్ధ్యంపై డీపీవో మండిపాటు

ప్రొద్దుటూరు గ్రామీణ, న్యూస్‌టుడే: స్థానిక కొత్తపల్లె-4 గ్రామ సచివాలయ పరిధిలోని అమృతానగర్‌లో ఇంటింటి కసువు సేకరణ, పారిశుద్ధ్యం అధ్వానంగా ఉందని పంచాయతీ అధికారులపై డీపీవో రాజ్యలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐవీఆర్ఎస్‌లో ఇంటింటి కసువు సేకరణ సక్రమంగా అమలుకావడం లేదన్న ఫిర్యాదు దృష్ట్యా శుక్రవారం ఆయా వీధుల్లో ఆమె పర్యటించారు. స్వచ్ఛత, పరిసరాల శుభ్రత, సకాలంలో ఇళ్ల నుంచి వ్యర్థాల తరలింపు సిబ్బంది ఏ మేరకు చేస్తున్నారో పర్యవేక్షించాలని ఆదేశించారు. కాలువల్లో పూడిక ఎందుకు తొలగించలేదని పంచాయతీ కార్యదర్శి రామ్మోహన్‌రెడ్డిని ప్రశ్నించారు. వీధుల్లోని ఇళ్ల మధ్య, ఖాళీ స్థలాల్లో పాచి పట్టిన మడుగులతోపాటు పూడికతీత పనులను చేపట్టాలన్నారు. ప్రొద్దుటూరు పురపాలక సాయంతో కొత్తపల్లె పంచాయతీ కార్యాలయ ఆవరణంలో గుట్టలుగా పోగైన వ్యర్థాల తరలింపుపై సత్వర చర్యలు తీసుకోవాలని డిప్యూటీ ఎంపీడీవో రామంజనేయరెడ్డిని ఆదేశించారు. గతంలో అనుమతి తెలిపిన ప్రభుత్వ, ప్రైవేటు గోదాంల కట్టడాలకు కొలతలను ఆమె తీసుకున్నారు.

పూడిక తొలగించకపోవడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న డీపీవో రాజ్యలక్ష్మి

భూ సమస్యలు పరిష్కరించాలని నిరసన

అరవిందనగర్ (కడప), న్యూస్‌టుడే: పాతకడప దళితుల భూ సమస్య పరిష్కరించాలని కోరుతూ పలువురు రైతులు తలకిందులుగా నిరసన వ్యక్తం చేశారు. కడప ఆర్డీవో కార్యాలయం ఎదుట రైతులు చేస్తున్న నిరాహార దీక్షల్లో భాగంగా శుక్రవారం వినూత్నంగా ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా దళిత గిరిజన హక్కుల పోరాట సమితి జిల్లా గౌరవాధ్యక్షులు ప్రసాద్, వెంకటేశ్ మాట్లాడుతూ.. 19 రోజులుగా దళిత రైతులు దీక్షలు చేస్తుంటే అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. దళితులకు కేటాయించిన భూములను అగ్రవర్ణాలకు ఎలా పంపిణీ చేస్తారని ప్రశ్నించారు.

ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం

మారుతీనగర్, న్యూస్‌టుడే: ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై సమరశీల పోరాటాలే లక్ష్యంగా జులై 22 నుంచి 24 వరకు జిల్లా మహాసభలు బద్వేలులో, 20 నుంచి 25 వరకు రాష్ట్ర మహాసభలు ఒంగోలులో, సెప్టెంబరు 21 నుంచి 24 వరకు జాతీయ మహాసభలు నిర్వహిస్తున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఈశ్వరయ్య తెలిపారు. స్థానిక జిల్లా కార్యాలయంలో శుక్రవారం జిల్లా సమితి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఈశ్వరయ్య మాట్లాడుతూ.. పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను సమూలంగా మార్చి దోపిడీ చేసేందుకు ద్వారాలు తెరిచారని మండిపడ్డారు. వ్యవసాయాన్ని కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టేందుకు యత్నిస్తున్నారని, కుల గణనపై కుట్రలు చేస్తూ సామాజిక న్యాయానికి సమాధి కడుతున్నారని విమర్శించారు. ప్రజా వ్యతిరేక విధానాలపై సమరశీల పోరాటాలే లక్ష్యంగా చేస్తున్న జాతీయ, రాష్ట్ర, జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి గాలిచంద్ర, జిల్లా కార్యవర్గ సభ్యులు రామయ్య, నాగసుబ్బారెడ్డి, చంద్రశేఖర్, సుబ్బారెడ్డి, సుబ్బరాయుడు, సుబ్రహ్మణ్యం, విజయలక్ష్మి, వేణుగోపాల్ తదితర నాయకులు పాల్గొన్నారు.

రసవత్తరంగా అంతర్ జిల్లాల క్రికెట్ పోటీలు

కడప ఏడురోడ్లు, న్యూస్‌టుడే : ఏపీఏ అండర్-19 పురుషుల మల్టీడే అంతర్ జిల్లాల క్రికెట్ పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి. వైఎస్ ఆర్ఆర్-ఏసీఏ స్టేడియంలో శుక్రవారం నెల్లూరు-చిత్తూరు జట్లు పోటీపడ్డాయి. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన నెల్లూరు 77.3 ఓవర్లలో 338 పరుగులకు ఆలౌట్ అయింది. జట్టులో మన్విత్‌రెడ్డి 140 పరుగులు, సయ్యద్ షాహుల్ హమీద్ 63 పరుగులు చేశారు. చిత్తూరు బౌలర్లలో సాయిచరణ్, ధనుష్‌రెడ్డి చెరో మూడేసి, తేజేష్, యశ్వంత్‌లు చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. అనంతరం బ్యాటింగ్ చేసిన చిత్తూరు 4 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 14 పరుగులు చేసింది.

★ కేఎస్ఆర్ఎం మైదానంలో కర్నూలు-అనంతపురం జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన కర్నూలు 59.3 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 213 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. జట్టులో విష్ణువర్ధన్ నాయుడు 68 పరుగులు, విఖ్యాత్ 43 పరుగులు చేశారు. అనంతపురం బౌలర్లలో నవదీప్ 4, సాయిప్రతాప్ రెడ్డి 2 వికెట్లు తీసుకున్నారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి అనంతపురం జట్టు ఒక వికెట్ కోల్పోయి 139 పరుగులు చేసింది. జట్టులో వీరారెడ్డి అజేయంగా 62, భార్గవ్‌రాజు 39 పరుగులు చేశారు.

మన్విత్‌రెడ్డి, 140 పరుగులు

నవదీప్, 4 వికెట్లు

బద్వేలులో మళ్లీ నకిలీ పట్టాల కలకలం

బద్వేలు, న్యూస్‌టుడే : బద్వేలు పురపాలకలో శుక్రవారం మరో మారు నకిలీపట్టాలు కలకలం రేపాయి. ఈ వ్యవహారం పోలీసు స్టేషన్ వరకు వెళ్లింది. నకిలీ పట్టాలపై ఆరా తీసిన పోలీసులు అనుమానితులను కొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. తయారీకి సంబంధించి ఓ వీఆర్వో ఇంట్లో సోదాలు చేసి సీళ్లు, కొన్ని నకిలీ ఇంటి పట్టాలు, ఖాళీ పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. త్వరలో నకిలీ ఇంటి పట్టాల గుట్టు పోలీసు విచారణలో బయటపడనుంది. గతంలో నకిలీ ఇంటి పట్టాల వ్యవహారంపై గత ఆర్డీఓ వెంకటరమణ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆ కేసులో నిందితులు పిల్లి భాస్కర్‌తోపాటు మరి కొందరిని అరెస్టు చేశారు. వారు బెయిలుపై బయటకు వచ్చారు.

రోడ్డు ప్రమాదంలో ఒకరి దుర్మరణం

తొండూరు, పులివెందుల, న్యూస్‌టుడే : రోడ్డు ప్రమాదంలో మండలానికి చెందిన వ్యక్తి మృతిచెందాడు. తొండూరు మండలం సైదాపురానికి చెందిన లక్ష్మీనారాయణరెడ్డి (53) గురువారం తన స్నేహితుడు గంగరాజుతో కలిసి వ్యక్తిగత పనిమీద వేముల మండలంలోని కొండారెడ్డిపల్లెకు ద్విచక్రవాహనంపై వెళ్లారు. పని ముగించుకుని రాత్రి తిరిగి స్వగ్రామానికి వస్తుండగా గోటూరు సమీపంలో ద్విచక్ర వాహనం అదుపు తప్పి వారు కిందపడ్డారు. ప్రమాదంలో లక్ష్మీనారాయణరెడ్డికి తీవ్రగాయాలు కావడంతో పులివెందులలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై ఘనమద్దిలేటి వివరించారు. ఈ మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే సక్రమంగా వైద్యం అందించకపోవడంతో క్షతగాత్రుడు మృతి చెందాడని పులివెందులలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి వద్ద బాధితులు ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి సర్దిజెప్పారు. మృతుని కుటుంబసభ్యులకు పరిహారం చెల్లించినట్లు సమాచారం.

లక్ష్మీనారాయణరెడ్డి (పాత చిత్రం)

రైలు కిందపడి ఒకరు...

ఒంటిమిట్ట : మండలంలోని కొత్తమాధవరంలో మల్లికార్జున(40) అనే వ్యక్తి రైలు కింద పడి మృతి చెందినట్లు రైల్వే పోలీసులు శుక్రవారం తెలిపారు. కడపలో విద్యుత్తు గుత్తేదారు వద్ద అకౌంటెంట్‌గా మల్లికార్జున పనిచేస్తున్నాడు. ప్రమాదవశాత్తు మృతి చెందాడా, ఆత్మహత్య చేసుకున్నాడా అన్న కోణంలో విచారిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు

రూ.1.60 లక్షల జరిమానా

కడప, నేరవార్తలు, న్యూస్‌టుడే: భార్యను హత్య చేసిన భర్తకు కడప న్యాయస్థానం జీవితఖైదుతో పాటు రూ.1.60 లక్షలు జరిమానా విధించినట్లు సీఐ రెడ్డెప్ప తెలిపారు. కడప తాలూకా ఠాణా పరిధిలోని ఏఎస్ఆర్ నగర్‌కు చెందిన మల్లికార్జున్‌కు గంగాదేవితో 2012లో వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం. ఈ నేపథ్యంలో భార్యపై అనుమానంతో 2019 మార్చి 3న ఆమెను గొంతు నులిపి భర్త హత్య చేశాడు. ఈ మేరకు అప్పట్లో అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. నేరం రుజువు కావడంతో అతనికి జీవిత ఖైదుతో పాటు రూ.1.60లక్షల జరిమానా ఏడో ఏడీజే కోర్టు మేజిస్ట్రేట్ విధించినట్లు సీఐ పేర్కొన్నారు.

వరకట్న వేధింపులు.. భర్తకు ఐదేళ్లు జైలు

చార్మినార్, న్యూస్‌టుడే: వరకట్న వేధింపు కేసులో భర్తకు ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.5 లక్షల జరిమానా విధిస్తూ 15వ ఏసీజేఎం కోర్టు న్యాయమూర్తి డి.అజయ్‌కుమార్ తీర్పునిచ్చారు. దక్షిణ మండలం మహిళా పోలీసు స్టేషన్ ఇన్‌స్పెక్టర్ పి.రఘునాథ్‌రావు తెలిపిన వివరాల ప్రకారం... 2015లో చంపాపేట్‌కు చెందిన మేరీ ప్రసన్నకుమారికి కడపకు చెందిన నర్సింహారెడ్డితో వివాహమైంది. పెళ్లయిన ఏడాదిలోపు భర్త వరకట్న వేధింపులకు గురిచేశాడు. బాధితురాలు 2016 ఫిబ్రవరి 23న దక్షిణ మండలం మహిళా ఠాణాలో ఫిర్యాదు చేసింది. అప్పటి ఇన్‌స్పెక్టర్ మోహన్‌బాబు కేసు నమోదు చేశారు. విచారణ పూర్తి కావడంతో నర్సింహారెడ్డికి శిక్ష విధిస్తూ జడ్జి తీర్పు ఇచ్చారు.

మహిళలను మోసం చేస్తున్న కేటుగాళ్ల అరెస్టు

తొట్టంబేడు, న్యూస్‌టుడే: మహిళలను ఆశచూపి మోసం చేస్తున్న ముగ్గురు సభ్యుల అంతర్రాష్ట్ర ముఠాను శ్రీకాళహస్తి రెండో పట్టణ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వారి నుంచి రూ.11 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ నాగార్జునరెడ్డి తెలిపారు. వీరిపై తెలంగాణ రాష్ట్రంలో ఏడు కేసులు, ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, కడపలోనూ కేసులున్నాయని తెలిపారు.

వైకాపా బద్వేలు జడ్పీటీసీ సభ్యుడి ఇల్లు సీజ్

బద్వేలు, న్యూస్‌టుడే : బద్వేలులోని విద్యానగర్‌లో వైకాపా జడ్పీటీసీ సభ్యుడు వంకెల చిన్న పోలిరెడ్డి ఇంటిని పురపాలక అధికారులు శుక్రవారం సీజ్ చేశారు. పురపాలక నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా నిర్మించడంతో కమిషనర్ నరసింహారెడ్డి, పోలీసు భద్రతతో వెళ్లి సీజ్ చేశారు. షట్టరుపై హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయించారు. నాలుగు సెంట్ల స్థలంలో రెండంతస్థుల భవనాన్ని నిర్మించారు. వంక పోరంబోకు స్థలాన్ని ఆక్రమించి కట్టారని తెదేపా నాయకుడు రవి ఆరోపిస్తుండగా.. 2011లో రూ.47 లక్షలకు డీకేటీ పట్టా స్థలాన్ని కొని భవనాన్ని నిర్మించుకున్నామని వైకాపా జడ్పీటీసీ సభ్యుడు వంకెల చిన్న పోలిరెడ్డి, అతని సోదరి అంబవరం లక్ష్మీదేవి విలేకరులకు తెలిపారు. పురపాలకలో పన్ను కడుతున్నామని, తమ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని, ఇంట్లో ఉండగా తమను బయటకు వెళ్లమని చెప్పి అధికారులు ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావడం లేదని లక్ష్మీదేవి వాపోయారు.

బద్వేలు పురపాలకలోని విద్యానగర్‌లో వైకాపా జడ్పీటీసీ సభ్యుడు వంకెల చిన్న పోలిరెడ్డి ఇంటిని సీజ్ చేస్తున్న పురపాలక అధికారులు

మహారాజశ్రీ ప్రధాన జిల్లా జడ్జి గారి కోర్టు, కడప

ఇ.పి.నెం.89/2016

ఎ.ఆర్.సి నెం.1472/2014

మెస్సర్స్ శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ లిమిటెడ్, కడప, రిప్రజెంటెడ్ బై జిపిఏ హోల్డర్ ఎస్.శ్రీనివాసులు తండ్రి ఓబన్న వయస్సు 44 సం॥లు, కడప. .... పిటీషనర్/D.Hr.

వర్సెస్

1. సి.రమణమూర్తి తండ్రి సి.ఆదినారాయణ వయస్సు 53సం॥లు, హిందూ కులం, నివాసం డోర్ నెం.1/1943, శ్రీరాంనగర్ కాలనీ, రైల్వేస్టేషన్ దగ్గర, కడప
2. సి.సుమతి భర్త సి.రమణమూర్తి, వయస్సు 47 సం॥లు, నివాసం డోర్ నెం. 1/1943, శ్రీరాంనగర్ కాలనీ, రైల్వేస్టేషన్ దగ్గర, కడప
3. డి.చిన్నయ్య, తండ్రి డి.సుబ్బయ్య, వయస్సు 56 సం॥లు ది ఏ.పి. మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, మంగంపేట గ్రామం, ఓబులవారిపల్లి మండలం, కడప జిల్లా

... రెస్పాండెంట్లు/ J.Drs.

వేలం ప్రకటన

నా కక్షిదారులు అయిన డిక్రీ హోల్డరు ఇ.పి.షెడ్యూలులో కనిన రూ.25,11,959.00/- మరియు వగైరాలు వసూలు చేసుకొనుటకు క్రింద కనిన రెస్పాండెంట్ నెం.1కు సంబంధించిన షెడ్యూలు ఆస్తిని పై కనిన రాజశ్రీ కోర్టులో తేది: 16.07.2025వ తేదీన ఉదయం 10.30 గం॥లకు వేలం వేయుదురు. సదరు వేలంలో సవాలుదారులు ఎవరైనా వచ్చి రాజశ్రీ కోర్టు వారు నిర్ణయించిన డిపాజిట్ మొత్తమును చెల్లించి పాల్గొనవచ్చును. సదరు షెడ్యూలు దాఖలా ఆస్తిని వేలంలో పాడుకొని అర్హత పొందిన సవాలుదారుడు వేలం పాడిన మొత్తంలో 1/4 వంతు నగదు తక్షణమే రాజశ్రీ కోర్టు వారికి చెల్లించవలెను. మిగిలిన మొత్తమును రాజశ్రీ కోర్టువారు నిర్ణయించిన తేది నాటికి చెల్లించవలెను.

షెడ్యూలు:- కడప డిస్ట్రిక్ట్, కడప సబ్ డిస్ట్రిక్ట్, సి.కె.దిన్నె మండలం, మామిళ్లపల్లె గ్రామంలో సర్కారు పుంజ సర్వేనెంబరు 200/1, ఎ.0.22 1/2 సెంట్లు లేదా 0.091 హెక్టార్లు లేదా 1089 చదరపు గజాలు ఉత్తర శ్రేణిలో దక్షిణం వైపున ఉండే జాగా హద్దులు: తూర్పు: రోడ్డు, పడమర: గంగారెడ్డి సుబ్బయ్య భూమి, ఉత్తరం: లేవాకు సిద్దయ్య భూమి, దక్షిణం: నాగయ్య భూమి ప్రస్తుత డి.హెచ్.ఆర్. విలువ రూ.10,00,000.00

(రాజశ్రీ కోర్టు వారి ఉత్తర్వుల మేరకు వేలము ప్రకటన)

ఎం.సుధాకర్ బాబ్జీ,

డి.హెచ్.ఆర్. వకీలు, కడప

శాకాంబరిగా కన్యకాపరమేశ్వరి

బ్రహ్మంగారి మఠం, న్యూస్‌టుడే: ఆషాడమాసం సందర్భంగా స్థానిక కన్యకపరమేశ్వరి ఆలయంలో అమ్మవారిని కూరగాయలు, ఆకుకూరలతో శాకాంబరిగా అలంకరించారు. ఉదయం అమ్మవారికి పంచామృత అభిషేకాలు, సహస్రనామ కుంకుమ పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను అందుకున్నారు.

ప్రత్యేకాలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు

ప్రభుత్వ భూముల స్వాధీనం

ఈనాడు, కడప: కమలాపురం మండలంలో వైకాపా నేతలు ఆక్రమించిన ప్రభుత్వ భూములను రెవెన్యూ అధికారులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. తురకపల్లె రెవెన్యూ గ్రామం సర్వే నంబరు 75లో 416.50 ఎకరాలు, సర్వే నంబరు 120లో 38.30 ఎకరాలను స్వాధీనం చేసుకుంటూ హెచ్చరిక బోర్డును సైతం ఏర్పాటు చేశారు. ప్రభుత్వ భూములను ఆక్రమించే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ శివరామిరెడ్డి హెచ్చరించారు.

తురకపల్లె హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేసిన రెవెన్యూ సిబ్బంది

జాతీయ లోక్ అదాలత్ నేడు

కడప న్యాయవిభాగం, న్యూస్‌టుడే : ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహిస్తున్న జాతీయ లోక్ అదాలత్‌కు మొత్తం 24 బెంచ్‌లను ఏర్పాటు చేసినట్లు జిల్లా న్యాయసేవా అధికార సంస్థ అధ్యక్షురాలు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సి.యామిని శుక్రవారం తెలిపారు. జిల్లాలోని ఆయా కోర్టుల న్యాయమూర్తులతో పాటు ఇద్దరు సభ్యులు ఒక కమిటీగా బెంచ్‌లో ఉంటారని వివరించారు. రాజీ కాదగిన కేసులు పరిష్కరించుకోవాలని జిల్లా న్యాయసేవా అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ న్యాయమూర్తి బాబా ఫకృద్దీన్ స్పష్టం చేశారు.

డీఈఈ సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల

కడప విద్య, న్యూస్‌టుడే : డీఈఈ సెట్-2025కి సంబంధించి కౌన్సెలింగ్, వెబ్‌ఆప్షన్, సీట్ అలాట్‌మెంట్‌కు కొత్త షెడ్యూల్ విడుదలైందని జిల్లా విద్యాశాఖాధికారి షంషుద్దీన్ పేర్కొన్నారు. ఈ నెల 6, 7 తేదీల్లో మొదటి దశ కౌన్సెలింగ్, 8 నుంచి 12 వరకు విద్యార్థులు ఆన్‌లైన్‌లో వెబ్ ఆప్షన్స్ ఎంచుకోవడం, 13 నుంచి 16 వరకు సీట్ అలాట్‌మెంట్, ప్రొవిషనల్ అడ్మిషన్ లెటర్, 17 నుంచి 22 వరకు డైట్స్‌లో సర్టిఫికెట్ వెరిఫికేషన్, చివరి అడ్మిషన్ లెటర్ ఇవ్వడం, 25న మొదటి రోజు సూచనలివ్వడం.. కొత్త షెడ్యూల్ ప్రకారం జరగనున్నట్లు తెలిపారు.

స్కౌట్స్ అండ్ గైడ్స్ సెక్రటరీ తొలగింపు

కడప విద్య, న్యూస్‌టుడే : భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా సెక్రటరీగా ఉన్న ప్రమీలను తొలగించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి షంషుద్దీన్ తెలిపారు. గతంలో నిర్వహించిన ఓ సమావేశంలో సభ్యులు ఆమెపై పలు ఫిర్యాదులు, ఆరోపణలు చేసిన నేపథ్యంలో వాటికి సరైన వివరణ ఇవ్వకపోవడం, శుక్రవారం డీఈవో కార్యాలయంలో హాజరుకావాల్సిన సమావేశానికి గైర్హాజరు కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. కొత్త సెక్రటరీ నియామకం జరిగేంత వరకూ డీఈవోనే సెక్రటరీగా కొనసాగనున్నారు.

ఆర్టీసీ ఉద్యోగుల ఆందోళన

కడప, చిన్నచౌకు, న్యూస్‌టుడే: ఆర్టీసీ ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని ఆర్టీసీ జోనల్ నాయకుడు ఏఆర్.శేఖర్ డిమాండ్ చేశారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం కడప ఆర్టీసీ డిపో ఎదుట ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఎలక్ట్రికల్ బస్సులను ప్రభుత్వ సహాయ సహకారాలతో కొనుగోలు చేసి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించాలన్నారు. ఈ బస్సులను ఆర్టీసీ సిబ్బందితోనే నడపాలన్నారు. ఎన్నికల సమయంలో తమకిచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. డబుల్ డ్యూటీ చేస్తున్న ఉద్యోగులకు డీడీ డబ్బులు ఇవ్వాలన్నారు. కాలం చెల్లిన బస్సుల బ్రేక్‌డౌన్‌కు గ్యారేజీ సిబ్బందిని బాధ్యులను చేసి చర్యలు తీసుకోవడం సరికాదన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ కడప డిపో అధ్యక్ష, కార్యదర్శులు రఘురామ్‌గౌడ్, బాలవెంకటేష్ తదితరులున్నారు.

కడప ఆర్టీసీ డిపో ఎదుట ధర్నా చేస్తున్న యూనియన్ నాయకులు

సార్వత్రిక సమ్మె విజయవంతం చేయండి

కడప గ్రామీణ, న్యూస్‌టుడే: కార్మిక చట్టాలను రద్దు చేస్తే నష్టం వాటిల్లుతుందని ఆంధ్రప్రదేశ్ సహకార కేంద్ర బ్యాంకు ఉద్యోగ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు నారాయణరెడ్డి పేర్కొన్నారు. ఆల్‌ఇండియా బ్యాంకు ఎంప్లాయిస్ అసోసియేషన్ పిలుపు మేరకు శుక్రవారం డీసీసీబీ ఎదుట గోడపత్రాలను ఆవిష్కరించారు. కార్మికుల పనివేళల పెంపు నిర్ణయం సరికాదన్నారు. కార్మిక వ్యతిరేక విధానాలపై ఈ నెల 9న దేశవ్యాప్తంగా చేపట్టే సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సుధీర్‌రెడ్డి, సంఘ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

గోడపత్రాలు ఆవిష్కరిస్తున్న ఉద్యోగ సంఘం ప్రతినిధులు

బాలల చట్టాల అమలుపై సమీక్ష

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: బాలల హక్కుల పరిరక్షణకు అంకితభావంతో పనిచేయాలని బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు పద్మావతి పేర్కొన్నారు. కడప కలెక్టరేట్‌లో శుక్రవారం బాలల చట్టాలు, అమలు తీరుపై సంబంధిత శాఖల అధికారులతో ఆమె సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా కమిషన్ సభ్యురాలు పద్మావతి మాట్లాడారు. ప్రతి హాస్టల్‌లో ఫిర్యాదుల పెట్టె తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. కమిటీల ఏర్పాటులో నిర్లక్ష్యం వద్దని హెచ్చరించారు. సంరక్షణ కేంద్రాలు, సంక్షేమ వసతిగృహాల్లో బాలబాలికలను సొంతబిడ్డల్లా చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ శ్రీలక్ష్మి, సాంఘిక సంక్షేమశాఖ డీడీ సరస్వతి, అధికారులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు పద్మావతి

ఉచిత రేబిస్ టీకా కార్యక్రమం రేపు

కడప వ్యవసాయం, న్యూస్‌టుడే: ఉచిత రేబిస్ టీకా కార్యక్రమం ఈ నెల 6న ఉంటుందని జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి శారదమ్మ తెలిపారు. ప్రపంచ జునోసిస్ దినోత్సవ సందర్భంగా ఆదివారం ఉదయం 9 గంటలకు వీపీసీలో ఉచితంగా టీకా వేస్తారన్నారు. కుక్కలు, పిల్లులు జంతువుల యజమానులు వాటిని తీసుకొచ్చి టీకా వేయించాలని సూచించారు.

EENADU Classifieds

REAL ESTATE

HOUSE FOR SALE

విజయవాడ గన్నవరం దగ్గర NH-16 హైవేని ఆనుకుని 60 అ॥ రోడ్డు తూర్పు ఫేసింగ్ ఒక్కొక్క ఫ్లోరు 2000 Sq.Ft.తో 466 చ॥గ॥లలో G+3 Triplex బిల్డింగ్ అమ్మకమునకు కలదు. ✆ 88774 58888.

JOBS

Earn Extra Income online through Work from Home in Wellness Industry. 101, SF Res. Rd # 4, B.Hills, Hyd. ✆ 8919664679, 8309909749

SBI లైఫ్ కడప బ్రాంచ్ నందు అడ్వైజర్‌గా మరియు సేల్స్ ఆఫీసర్ ఉద్యోగ ఉపాధి నియామకాలు జరుగుచున్నవి. విద్యార్హత పదవ తరగతి మరియు ఆ పైన ఉన్నత విద్య కలిగిన వారు అర్హులు. వివరాలకు SBI లైఫ్ మేనేజర్ గారిని సంప్ర: 9491111140.

ప్రముఖ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ చేయుటకు జిల్లాలోని అన్ని మండలాల నుండి ప్రాంతాల వారీగా M/F అభ్యర్థులు కావలెను. అనుభవమును బట్టి 25 వేల జీతం+మంత్లీ ఇన్సెంటివ్స్ ఇవ్వబడును. 73965 87635.

కడప టౌన్‌లోని హరి ఆర్ట్స్ నందు పని చేయుటకు PS ఫోటోషాపు డిజైనర్స్ కావలెను. తెలుగు & ఇంగ్లీష్ టైపింగ్ అనుభవం కల్గి ఉండవలెను. Cell : 9959112400.

ప్రొద్దుటూరు మరియు పరిసర ప్రాంతాలలో డోర్ టు డోర్ సర్వే చేయుటకు పురుషులు/స్త్రీలు కావలెను. ఆసక్తి గల వారు సం॥ 9030057777.

ENGINEERING

Faculty Requirement Physics, English, Mathematics (CSC, ECE, EEE). Acharya College of Engineering D.Agraharam, B.Matam (M). Cell : 8341847444, 9052208001.

SECURITY GUARDS

కడప ఇండస్ట్రియల్ ఏరియాలోని మా సంస్థ నందు పనిచేయుటకు సెక్యూరిటీ గార్డులు కావలెను. 8 గం॥ డ్యూటీ, 9000/- జీతం + ESI, PF. సంప్ర: 91829 64173.

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్-లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

ఈనాడు క్లాసిఫైడ్స్
5 లైన్ల ప్రకటన
రూ॥ 350/- మాత్రమే
Contact:
KDP: 9989997626
8008514248
PDTR: 8008597620
ప్రకటనలపై జి.ఎస్.టి. 5% అదనం

17 మంది గంజాయి విక్రేతలకు జైలు

12 మందికి ఐదేళ్లు.. ఐదుగురికి ఏడాదిపాటు శిక్ష

అనంతపురం(లీగల్), న్యూస్‌టుడే: గంజాయి విక్రేతలకు జైలు శిక్ష విధిస్తూ మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి సత్యవాణి శుక్రవారం తీర్పు వెలువరించారు. ఈ కేసులో 20 మంది నిందితులు ఉండగా కేసు విచారణలో ఉండగా ముగ్గురు చనిపోయారు. మిగతా 17 మందిలో 12 మందికి ఐదేళ్లు జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ.20 వేలు జరిమానా, మిగతా ఐదుగురికి ఏడాది జైలు శిక్ష, రూ.10 వేలు జరిమానా విధించారు. అనంతపురం జిల్లాతోపాటు ఉమ్మడి కడప, కర్నూలు జిల్లాల్లో నిందితులు అక్రమ గంజాయి వ్యాపారాన్ని విస్తరించారు. ముఠా కార్యకలాపాలపై పోలీసులు నిఘా వేశారు. పోలీసు బలగాలు గాలింపు చేపట్టి 2018 సెప్టెంబరు 11న 20 మంది నిందితుల్ని అరెస్టు చేశారు. వారి నుంచి 3 కిలోల గంజాయి, రూ.40,12,000 నగదు, 32 సెల్‌ఫోన్లు, రెండు ల్యాప్‌ట్యాప్‌లు, ప్రింటర్, రెండు క్యాలికులేటర్లు, హాట్‌స్పాట్‌రూటర్, కారును సీజ్ చేశారు. అక్రమ గంజాయి వ్యాపారంపై విచారణ నిర్వహించిన విచారణాధికారి విజయభాస్కర్‌గౌడు దర్యాప్తు చేపట్టారు. కోర్టు ఇరువర్గాల వాదనలను పరిశీలించింది. ఈ కేసులో ఆరుగురు సాక్షులను విచారించారు. కేసు విచారణలో ఉండగా నిందితులు ఏ7, ఏ11, ఏ16 ముగ్గురు చనిపోయారు. నిందితులకు శిక్ష పడేలా కృషి చేసిన సీఐ విజయభాస్కర్‌గౌడు, కోర్టు లైజనింగ్ అధికారి శ్రీనివాసులు, హెడ్‌కానిస్టేబుల్ గిరిమహేష్, కానిస్టేబుల్ రజాక్‌లను ఎస్పీ జగదీశ్ అభినందించారు.

నిందితులు వీరే..

తాడిపత్రి పట్టణానికి చెందిన అచ్చుకోట్ల అబ్దుల్లా(ఏ6), అచ్చుకోట్ల అహమ్మద్(ఏ8), కోవెలకుంట్ల జాఫర్‌వలి(ఏ9), కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన కోవెలకుంట్ల జలీల్(ఏ10), కడప జిల్లా ఎర్రముక్కలపల్లికి చెందిన గోనుగుంట్ల రామయ్య (ఏ12), గుట్టగుంట గ్రామానికి చెందిన పన్నపురెడ్డి రామచంద్రారెడ్డి (ఏ13), పన్నపురెడ్డి జయచంద్రారెడ్డి (ఏ14), గుత్తి పట్టణానికి చెందిన నారాయణ (15), డోన్‌కు చెందిన దూదేకుల ఇబ్రహీం (ఏ17), గుత్తికి చెందిన ముల్లా జాఫర్(ఏ18), జమ్మలమడుగుకు చెందిన చౌడం సుబ్బరాయుడు(ఏ19), గుత్తి పట్టణానికి చెందిన ఎల్లావుల గోపాల్(ఏ20)లకు ఐదేళ్లు జైలు శిక్ష, రూ.20 వేలు జరిమానా విధించారు. మిగతా నిందితులు తాడిపత్రికి చెందిన అచ్చుకోట్ల సాధిక్ వలి(ఏ1), గుత్తి హబీబ్‌ఖాన్(ఏ2), తాడిపత్రికి చెందిన అచ్చుకోట్ల అబు బకర్(ఏ3), తాడిపత్రి పట్టణానికి చెందిన చౌడం ప్రసాద్‌కుమార్(ఏ4), నంద్యాల జిల్లా డోన్ పట్టణానికి చెందిన దూదేకుల లాల్‌బాషా(ఏ5) వీరందరికీ ఏడాది జైలు శిక్ష, రూ.10 వేలు జరిమానా విధించారు.

నిందితులను జైలుకు తరలిస్తున్న పోలీసులు

(c) eenadu

ప్రొద్దుటూరు

• ప్రొద్దుటూరు • జమ్మలమడుగు • బద్వేలు • మైదుకూరు

చినుకు పడితే మురుగు నీటి గుంతలపల్లె

పల్లెలే దేశానికి పట్టుగొమ్మలంటారు. గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ లేక అధ్వాన పరిస్థితులు కనిపిస్తున్నాయి. బి.కోడూరు మండలంలోని గుంతపల్లె గ్రామంలో 20 ఏళ్ల కిందట వేసిన సిమెంటు రోడ్డు గుంతలమయమై అధ్వానంగా మారింది. రహదారిపై మట్టివేయడంతో చినుకులు పడితే రోడ్లపైనే మురుగు పదిరోజుల వరకు ఉంటోంది. దీంతో దోమలు వృద్ధి చెంది దుర్వాసన వస్తోంది. పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. - న్యూస్‌టుడే, బి.కోడూరు

వ్యర్థాల కుప్పలకు మంటలు... చోదకులకు తిప్పలు

ఖాజీపేట మండలం కొత్తపేట గ్రామ పంచాయతీ పరిధిలోని కొత్త నెల్లూరు సమీపంలోని జాతీయ రహదారి పక్కనే భారీగా చెత్త కుప్పలు పేరుకుపోయాయి. వ్యర్థాలను అక్కడే వదలడం, మరికొందరు వాటిని తగలబెట్టడం వల్ల పొగ అలముకుని వాతావరణంలో కాలుష్యం పెరిగిపోతోంది. ఈ రహదారిపై ప్రయాణించే వాహనదారులకు తీవ్ర అసౌకర్యం ఏర్పడుతోంది. అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంది. - న్యూస్‌టుడే, ఖాజీపేట

మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM to 1 PM)
ప్రొద్దుటూరు : 9866343431
జమ్మలమడుగు : 9494294241
మైదుకూరు : 8008573447
బద్వేలు గ్రామీణ : 8008573433

రాజుపాళెం: మండలంలోని టంగుటూరు గ్రామంలో ప్రధాన రోడ్డుపై ప్రజలు మురుగుతో ఇబ్బందులు పడుతున్న అంశంపై వార్త 'మేమున్నాం మీకుతోడుగా' లోగో కింద ప్రచురితమైంది. దీంతో పంచాయతీ కార్యదర్శి బాబు స్పందించారు. సమస్యను పరిష్కరించారు.

రాజుపాళెం: కొర్రపాడులో వెలవలి రోడ్డులో వీధి దీపాలు కాలిపోవడంతో రాత్రి వేళల్లో అంధకారం నెలకొంది. ప్రజలు పడుతున్న ఇబ్బందులపై వార్త ప్రచురితమవడంతో సర్పంచి శ్రీనివాసులురెడ్డి, ఈవోపీఆర్డీ షాకీర్ అలీఖాన్ స్పందించారు. సమస్య పరిష్కారమైంది.

?: ముద్దనూరులోని ఎస్సీగిరికాలనీలో ఇళ్ల మధ్యలో చెత్తచెదారం వేయడం వలన చెత్త కుళ్లి దుర్వాసన వెదజల్లుతోంది. దోమల బెడద అధికంగా ఉంది. అధికారులు చర్యలు తీసుకోవాలి. **- వినోద్, ఎస్సీగిరి కాలనీ**

✓: పారిశుద్ధ్య కార్మికులతో కాలనీలో శుభ్రం చేయిస్తాం. బ్లీచింగ్ పౌడర్ పిచికారీ చేయిస్తాం. చెత్తచెదారాన్ని ఇళ్ల మధ్యలో వేయకుండా తగు చర్యలు తీసుకుంటాం. **- నరసింహులు, పంచాయతీ కార్యదర్శి**

?: కొత్తకోటలకాలనీలో విద్యుత్తు తీగలు తక్కువ ఎత్తులో వేలాడుతూ చెట్టుకొమ్మలకు తగులుతూ ప్రమాదకరంగా ఉన్నాయి. అధికారులు సరి చేయాలి. **- ఓబులేసు, కొత్తకోటల కాలనీ**

✓: కొత్తకోటల కాలనీలో చెట్టుకొమ్మలను తొలగించి విద్యుత్తు తీగలను సరిచేస్తాం. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడతాం. **- శ్రీనివాసులురెడ్డి, విద్యుత్తు శాఖ ఏఈ**

- న్యూస్‌టుడే, ముద్దనూరు

సమస్యలు గుర్తించాం... అభివృద్ధికి కృషి చేస్తాం

'వాక్ విత్ ఈనాడు'లో పురపాలక కమిషనర్ వెంకటరామిరెడ్డి

జమ్మలమడుగు, న్యూస్‌టుడే: మేమున్నది మీ సమస్యలను పరిష్కరించేందుకే, ఏ చిన్న సమస్య ఉన్నా మా దృష్టికి తీసుకురండి 24 గంటలు అందుబాటులో ఉంటామని పురపాలక సంఘం కమిషనర్ వెంకటరామిరెడ్డి భరోసా ఇచ్చారు. ఉదయం 7 గంటల నుంచి 8.30 గంటల వరకు 'ఈనాడు' ఆధ్వర్యంలో జరిగిన 'వాక్ విత్ ఈనాడు' కార్యక్రమంలో భాగంగా జమ్మలమడుగు పట్టణం 14వ వార్డులోని దిగువపట్నం, పాంపల్లె బజారు, ట్రాన్స్‌ఫార్మర్ కూడలి తదితర వీధుల్లో పర్యటిస్తూ కమిషనర్ స్థానికులను ఆప్యాయంగా పలకరించారు. వారి సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కృషి చేశారు. తాగునీరు ప్రతి రోజూ వస్తున్నాయా, ఇంటింటి చెత్త సేకరణ సజావుగా జరుగుతోందా, కాలువల శుభ్రం చేస్తున్నారా, వీధి దీపాలన్నీ వెలుగుతున్నాయా అని అడిగారు.

జమ్మలమడుగు 14వ వార్డు ట్రాన్స్‌ఫార్మర్ వద్ద ధ్వంసమైన కల్వర్టును పరిశీలిస్తున్న కమిషనర్ వెంకటరామిరెడ్డి, డీఈ సురేంద్రబాబు, స్థానికులు

కాలువ పైకప్పు ప్రధాన సమస్య

జమ్మలమడుగు పట్టణంలో 14వ వార్డు అతి పెద్దది. ఇక్కడ సుమారు 450 కుటుంబాలు జీవిస్తున్నాయి. దిగువపట్నంలోని ప్రధాన కాలువ పైకప్పు లేక పోవడంతో ద్విచక్ర వాహనదారులు అదుపుతప్పి కింద పడుతున్నారని స్థానికులు వాపోయారు. ముద్దనూరురోడ్డు నుంచి దిగువపట్నంవీధిలో ట్రాన్స్‌ఫార్మర్ వరకు ఈ సమస్య ఉందన్నారు. దిగుపట్నం ప్రధాన వీధిలో ట్రాక్టర్లు ఎక్కువ లోడ్‌తో వెళ్లడం వల్ల ఇసుక రోడ్డుపై పేరుకుపోయిందన్నారు. దీని కారణంగా వాహనదారులు జారిపడుతున్నారని అక్కడి మహిళలు కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. సెల్వరాజు వీధి, విల్సన్ వీధి, పాంపల్లె బజారు, ట్రాన్స్‌ఫార్మర్ ఏరియాను సిబ్బందితో పరిశీలించారు. బీఎస్ కొండయ్య వీధి సమీపంలో సిమెంటు రోడ్డు, కాలువలు ఏర్పాటు చేయాలని కోరారు. మాణిక్యాలరావు వీధిలో సిమెంటు రోడ్డు, ఒక వైపు కాలువ ఏర్పాటు చేయాలని కోరారు.

అక్కడికక్కడే సమస్యల పరిష్కారం: ★ దిగువపట్నం ప్రధాన వీధిలోని పేరుకు పోయిన ఇసుకను తొలగించి శుభ్రం చేయించారు. ★ పాంపల్లె బజారులో వెంటనే వీధి దీపం ఏర్పాటు చేయించారు. ★ కల్వర్టులపై రెండు చోట్ల ప్రమాదకరంగా ఉండడంతో వాటిపై సిమెంటు దిమ్మెలను ఏర్పాటు చేశారు. ★ పాంపల్లె బజారు, సెల్వరాజు వీధిలో కాలువల్లోని పూడిక తొలగించారు.

త్వరలో చేపట్టే పనులు: ★ దిగువపట్నం ప్రధాన వీధిలో కాలువలో పైకప్పు ఏర్పాటు ★ బీఎస్ కొండయ్య వీధిలోని సిమెంటు రోడ్డు, కాలువల ఏర్పాటుకు ప్రతిపాదనలు ★ ట్రాన్స్‌ఫార్మర్ ఏరియాలో కాలువల ఏర్పాటు

దిగువపట్నం కాలనీలో దెబ్బతిన్న డ్రైనేజీ, మొలిచిన మొక్కలు

వార్డు అభివృద్ధికి రూ.10 లక్షల కేటాయింపు

వార్డు పరిధిలో అభివృద్ధి పనులు చేపట్టడానికి రూ.10 లక్షలు కేటాయిస్తున్నామని కమిషనర్ వెంకటరామిరెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి చొరవతో డీఎంఎఫ్ నిధులు రూ.50 లక్షలు మంజూరు కావడంతో పెన్నా నది నుంచి 2.57 కిలోమీటర్ల పైపులైను ఏర్పాటు చేశామన్నారు. దీంతో తాగునీటి సమస్యలు తీరాయన్నారు. వివిధ అభివృద్ధి పనులకు రూ.18.50 లక్షలతో ప్రతిపాదనలు పంపామని, ఇప్పుడు వార్డు పరిశీలించాక అదనంగా రూ.10 లక్షలు కేటాయిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డీఈ సురేంద్రబాబు, ఇన్‌ఛార్జి శానిటరీ ఇన్‌స్పెక్టర్ చంద్రావతి, వార్డు శానిటేషన్ కార్యదర్శి శశికళ, అమినిటీ కార్యదర్శి షణ్ముఖ, మునిసిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు

కొండాపురం, న్యూస్‌టుడే: శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై ప్రతాప్‌రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం కొండాపురంలో జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్ ఆదేశాల మేరకు పల్లెనిద్ర కార్యక్రమం చేపట్టారు. సైబర్ నేరాలు, బాల్య వివాహాలు, పోక్సో చట్టంపై కానిస్టేబుల్ నాగేంద్ర అవగాహన కల్పించారు. గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.

ఆర్టీసీ ఉద్యోగుల నిరసన

ప్రొద్దుటూరు ఆర్టీసీ డిపో ఆవరణలో నిరసన తెలుపుతున్న ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు

మైదుకూరు, ప్రొద్దుటూరు వైద్యం, న్యూస్‌టుడే: ఎలక్ట్రికల్ బస్సులను ఆర్టీసీనే కొనుగోలు చేసి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఏపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు మైదుకూరు డిపో వద్ద శుక్రవారం ఎర్రపట్టీలతో నిరసన తెలిపారు. కాలం చెల్లిన బస్సుల బ్రేక్‌డౌన్‌కు గ్యారేజీ ఉద్యోగులను బాధ్యులను చేసి ఇచ్చే శిక్షల విధానాన్ని విడనాడాలని, పెండింగులోని డీఏ, 11వ పీఆర్సీ అరియర్స్ 24 నెలల బకాయిలను వెంటనే చెల్లించాలని, 12వ పీఆర్సీ కమిషన్ నియమించి ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఐఆర్ ప్రకటించాలని డిమాండు చేశారు. నాయకులు మల్లికార్జున, నారాయణ, మునెయ్య, పుల్లారెడ్డి పాల్గొన్నారు. ప్రొద్దుటూరు డిపోలో ఎర్ర పట్టీలు ధరించి ఆర్టీసీ ఉద్యోగులు నిరసన తెలిపారు. నాయకులు బీవీపీ. రెడ్డి, ఆర్ఎస్. రెడ్డి, పీఎన్‌పీ. రెడ్డి, వెంకటేశ్వర్లు, గంగాధర్‌రెడ్డి, ఎస్ఎన్‌కే. రెడ్డి, ఎన్వీ. సుబ్బయ్య, అనీస్, ఆర్డీ. బాబు, వంశీ, మాధవ్ తదితరులు పాల్గొన్నారు.

వ్యవసాయ సిబ్బందికి సన్మానం

కొండాపురం: రైతు సేవా కేంద్రాల్లో విధులు నిర్వహించి బదిలీ అయిన సిబ్బందిని ఏఏడీ వెంకటసుబ్బయ్య, ఏవో రామాంజులురెడ్డి ఘనంగా సన్మానించారు. శుక్రవారం కొండాపురంలోని వ్యవసాయ కార్యాలయంలో సిబ్బంది శివనారాయణ, అంజనమ్మ, కన్నా, సురేష్ బాబు, కరీమున్నాలను ఘనంగా సత్కరించారు.

అంజుమన్ కమిటీ అధ్యక్షుడికి...

ప్రొద్దుటూరు పట్టణం: అంజుమన్ అహలేఇస్లాం కమిటీ ప్రొద్దుటూరు నియోజకవర్గ అధ్యక్షుడిగా ఎన్నికైన తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి షేక్ ముక్తియార్‌ని అభినందిస్తూ బీసీ ప్రజా చైతన్యసమాఖ్య ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమంలో సమాఖ్య అధ్యక్షుడు బొర్రా రామాంజనేయులు, నాయకులు పుల్లయ్య, వేల్పుల భాస్కర్, కొత్తపల్లి శ్రీను, దేవేంద్రుడు, తదితరులు పాల్గొన్నారు.

ఆభరణాల లెక్కింపు

బ్రహ్మంగారిమఠం, న్యూస్‌టుడే: వీరబ్రహ్మేంద్రస్వామి మఠంలోని స్వామివారి బంగారు, వెండి కానుకలను శుక్రవారం కర్నూల్ ఆభరణాల తనిఖీ అధికారి పాండు రంగారెడ్డి, మాధవశెట్టి తనిఖీచేసి లెక్కించారు. మఠం ఫిట్‌పర్సన్ శంకరబాలాజీ, మేనేజర్ ఈశ్వరయ్యఆచారి, పూర్వపు మఠాధిపతి కుమారులు, భార్య మారుతీ మహాలక్షుమ్మ ఉన్నారు.

నియోజకవర్గ అభివృద్ధికి బాటలు వేద్దాం

బద్వేలు, న్యూస్‌టుడే : స్వర్ణాంధ్రా విజన్-2047లో భాగంగా బద్వేలు నియోజకవర్గ అభివృద్ధికి బాటలు వేయాలని తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి రితేష్‌రెడ్డి కోరారు. శుక్రవారం బద్వేలు ఆర్డీఓ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వర్ణాంధ్రా విజన్ 2047 అమలుకు కృషి చేస్తున్నారన్నారు. ఆర్డీఓ చంద్రమోహన్ మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందేలా శ్రద్ధ తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ప్రొద్దుటూరులో 30 పోలీస్ యాక్టు

ప్రొద్దుటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: ఈనెల 1 నుంచి 31వ తేదీ వరకూ ప్రొద్దుటూరు సబ్ డివిజన్ పరిధిలో సెక్షన్ 30 పోలీస్ యాక్టు అమలులో ఉంటుందని డీఎస్పీ భావన తెలిపారు. ఊరేగింపులు, ధర్నాలు, సభలు నిర్వహించే వ్యక్తులు పోలీసుల నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

నేడు విద్యుత్తు సరఫరా నిలిపివేత

మైదుకూరు, న్యూస్‌టుడే : విద్యుత్తు తీగల వద్ద చెట్ల తొలగింపునకు, విద్యుత్తు నియంత్రికల మరమ్మతు నిమిత్తం శనివారం పలు మండలాల్లో విద్యుత్తు సరఫరా నిలుపుదల చేయనున్నారు. మైదుకూరు పట్టణంలో ఉదయం 7.40 నుంచి 10.50 గంటల వరకు, మండలంలో 8.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు సరఫరా ఉండదని ఏఈ రామభద్రయ్య తెలిపారు.

ఘనంగా అల్లూరి సీతారామారాజు జయంతి

బద్వేలు గ్రామీణ, న్యూస్‌టుడే : బద్వేలులోని ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం కార్యాలయంలో శుక్రవారం అల్లూరి సీతారామారాజు జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్రాంత ఉద్యోగుల సంఘం గౌరవ సలహాదారు పుల్లంరాజు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం రావడానికి తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన తొలి మన్యం వీరుడు అల్లూరి సీతారామారాజు అని కొనియాడారు. అనంతరం విశ్రాంత ఉద్యోగులు సీతారామారాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమం లో పెద్ద సంఖ్యలో విశ్రాంత ఉద్యోగులు పాల్గొన్నారు.

మౌలిక వసతుల అమలు తీరుపై ఆరా

కలసపాడు, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరుపై కేంద్ర పరిశీలన బృందం సభ్యుడు బాలాజీ శుక్రవారం కలసపాడులో ఆరా తీశారు. ఈ సందర్భంగా పీహెచ్‌సీ, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, చెత్తసంపద కేంద్రం, పక్కాగృహాలు, మరుగుదొడ్లు తదితర వాటిని పరిశీలించి పలు వివరాలు సేకరించారు. అనంతరం అధికారులు, సచివాలయ సిబ్బందితో సమావేశమైన పలు అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఈవోపీఆర్డీ మురళీమోహన్, ఎంసీవో సుధానంద్, కార్యదర్శి కాశయ్య తదితరులు పాల్గొన్నారు.

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్‌టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 99899 97626
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 91771 11468

తెదేపా సుపరిపాలనకు నీరాజనం

విరాట్‌నగర్‌లో ప్రచారం చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ పుల్లయ్య, మాజీ ఎంపీపీ రాఘవరెడ్డి, నాయకులు

ప్రొద్దుటూరు గ్రామీణ, న్యూస్‌టుడే: స్థానిక గోపవరం పంచాయతీలోని విరాట్‌నగర్‌లో రెండో రోజు శుక్రవారం 'తెదేపా సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమంలో భాగంగా ఇళ్ల వద్దకు వెళ్లడంతో ప్రజలు తమకు నీరాజనం పలుకుతున్నట్లు మాజీ ఎమ్మెల్సీ పుల్లయ్య, మాజీ ఎంపీపీ నంద్యాల రాఘవరెడ్డి తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు సంబంధించి కీలకమైన తల్లికి వందనం, సామాజిక పింఛన్ల నగదు పెంపు, తదితర ప్రధాన సంక్షేమ పథకాలను కూటమి ప్రభుత్వం అమల్లోకి తెచ్చినట్లు చెప్పారు. దీనిపై కరపత్రాలను స్థానికులకు అందజేశారు. గతేడాదిలో సంక్షేమ, అభివృద్ధి ధ్యేయంగా గణనీయమైన పనులను చేపట్టినట్లు వివరించారు.

బద్వేలు: కూటమి ప్రభుత్వంతోనే పేదల అభ్యున్నతి సాధ్యమని తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి రితేష్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం బద్వేలు పురపాలకలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా 10వ వార్డు సుమిత్రానగర్‌లో గడప గడపకు వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి తెలియజేశారు. పింఛన్లు, తల్లికి వందనం నగదు సాయం ఖాతాలకు జమ అయిందా..? లేదా..? అని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు రోషన్న, తెదేపా పురపాలక అధ్యక్షుడు వెంగళ్‌రెడ్డి, రవి, రామచంద్రారెడ్డి, శివయ్య స్వామి, ప్రతాప్, నరసింహనాయుడు తదితరులు పాల్గొన్నారు.



ఇంటింటికి వెళ్లి కరపత్రం ఇస్తున్న తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి రితేష్‌రెడ్డి, నాయకులు

భక్తిశ్రద్ధలతో వారాహి హోమం

జమ్మలమడుగులోని సోమేశ్వరస్వామి దేవస్థానంలో హోమ పూజలకు హాజరైన భక్తులు

జమ్మలమడుగు, న్యూస్‌టుడే: స్థానిక పలగాడి వీధిలోని సోమేశ్వరస్వామి దేవస్థానంలో వారాహి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల చివరి రోజున శుక్రవారం ఆలయం ప్రాంగణంలో మహాగణపతి, వారాహి హోమాలు జరిపినట్లు నిర్వాహకులు తెలిపారు. వారాహి అమ్మవారికి ప్రత్యేక పూజల అనంతరం మహా మంగళహారతి, తీర్థప్రసాదాలను భక్తులకు అందజేశారు.

భక్తిశ్రద్ధలతో మొహర్రం

మొహర్రం సందర్భంగా ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, బద్వేలు, మైదుకూరు నియోజకవర్గ మండలాల్లో శుక్రవారం పీర్ల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మత సామరస్యానికి ప్రతీకగా ముస్లిం సోదరులు, హిందువులు కలిసి మొక్కులు తీర్చుకున్నారు. పలు గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చి పీర్లను దర్శించుకుని ప్రార్థనల్లో పాల్గొన్నారు. చిన్న షరగత్ సందర్భంగా పీర్లను పుర వీధుల్లో ఊరేగించారు. భక్తులు స్వామి వారికి చెక్కర నైవేద్యాలు సమర్పించి ప్రార్థనలు చేశారు. - న్యూస్‌టుడే బృందం

కలసపాడులోని ఎగువరామాపురంలో నూతనంగా నిర్మించిన పీర్ల చావిడి

ముద్దనూరు గ్రామంలో పీర్లను ఊరేగిస్తున్న భక్తులు

ఉచితంగా రేబిస్ వ్యాధి నిరోధక టీకాలు 6న

ప్రొద్దుటూరు గ్రామీణ, న్యూస్‌టుడే: స్థానిక గోపవరంలోని ప్రభుత్వ పశువైద్య కళాశాలలోని బోధన, శస్త్రచికిత్స సముదాయంలో ఈ నెల 6న పెంపుడు జంతువులకు ఉచితంగా రేబిస్ వ్యాధి నిరోధక టీకాలను ఇస్తామని అసోసియేట్ డీన్ డాక్టరు శ్రీనివాస ప్రసాదు తెలిపారు. ఆదివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కుక్కలు, పిల్లులకు ఆయా వ్యాక్సిన్లు వేయించుకోవాలని కోరారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

ఎమ్మెల్యే త్వరగా కోలుకోవాలని పూజలు

ప్రొద్దుటూరు వైద్యం: గుండె శస్త్ర చికిత్స చేయించుకున్న ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులురెడ్డి త్వరగా కోలుకోవాలని కోరుతూ బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి సుంకర వేణుగోపాల్ స్థానిక బుడ్డాయపల్లె అభయ ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు చేయించారు. ఎమ్మెల్యే పూర్తి ఆరోగ్యంతో నియోజకవర్గంలో మరిన్ని సేవలందించాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు గోమేధికం సుదర్శన్, ఎం.బాలయ్య, చంద్రమోహన్‌రెడ్డి, ఆర్. మహేష్, మారుతియాదవ్, కృష్ణచైతన్యరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఆర్యవైశ్యసభ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం

ప్రమాణ స్వీకారం చేస్తున్న బుశెట్టి రామ్మోహనరావు, రవీంద్రబాబు, నాగేశ్వరరావు, తదితరులు

ప్రొద్దుటూరు పట్టణం, న్యూస్‌టుడే: ప్రొద్దుటూరు ఆర్యవైశ్యసభ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం శుక్రవారం ప్రొద్దుటూరులో అట్టహాసంగా జరిగింది. పట్టణ అధ్యక్షుడిగా బుశెట్టి రామ్మోహనరావు, ఉపాధ్యక్షుడిగా జొన్నలగడ్డ రవీంద్రబాబు, కార్యదర్శిగా మురికి నాగేశ్వరరావు, సహాయ కార్యదర్శిగా మల్లెంకొండు ప్రతాప్, కోశాధికారిగా జాలాది పరమేష్, గౌరవ సభ్యులుగా వంకదార వీరభద్రయ్య, జొన్నలగడ్డ రామచంద్రప్రకాష్, పోలేపల్లి రాజబాబు, రేగంటి సురేష్‌బాబు, మురికి మల్లికార్జునలతో పాటు 24 మంది సభ్యులతో సభ లీగల్ అడ్వైజర్ కొప్పర్తి మధుసూదన్ ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం నూతన అధ్యక్షుడు బుశెట్టి రామ్మోహనరావు మాట్లాడుతూ ఆర్యవైశ్యసభ ఖ్యాతిని నలుదిశలా ఇనుమడింప చేస్తానని, దసరా ఉత్సవాలను మరింత వైభవంగా నిర్వహిస్తామని, ప్రజల్లో ఆధ్యాత్మిక భావనను పెంపొందిస్తామని వివరించారు. అంతకుముందు కన్యకాపరమేశ్వరి అమ్మవారిని నూతన కార్యవర్గం దర్శించుకుంది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు లింగారెడ్డి, రాచమల్లు శివప్రసాదురెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, మాజీ ఎంపీపీ నంద్యాల రాఘవరెడ్డి నూతన అధ్యక్షుడితోపాటు కార్యవర్గ సభ్యులను సత్కరించారు. ఆర్యవైశ్య సభ్యులు అధిక సంఖ్యలో వచ్చి అభినందనలు చెప్పారు.

తెదేపాలో పలువురి చేరిక

కాశినాయన, న్యూస్‌టుడే : మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, యువ నాయకుడు రితేష్ కుమార్‌రెడ్డి సమక్షంలో సావిశెట్టిపల్లెకి చెందిన పలువురు తెదేపాలో చేరారు. శుక్రవారం ఆ గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా వారు పర్యటించారు. ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి కృషి చేస్తామని వారు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నాయకులు వేణుగోపాల్‌రెడ్డి, గురివిరెడ్డి, బి.రవీంద్రారెడ్డి, విజయ్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇదేమి చోద్యం... స్తంభాలు తొలగించకనే నిర్మాణం

పోరుమామిళ్ల గాంధీ విగ్రహం సమీపంలో విద్యుత్తు స్తంభం

పోరుమామిళ్ల ప్రధాన రహదారి పనులు ఊపందుకున్నాయి. సాయిబాబా ఆలయం నుంచి ఈ నిర్మాణం పనులు చేపట్టారు. సాయిబాబా ఆలయం నుంచి పోలీస్ స్టేషన్ వరకు సుమారు పది విద్యుత్తు స్తంభాలు రహదారి పైనే ఉన్నాయి. అధికారులు వీటిని తొలగించి నిర్మాణాలు చేపట్టాలి. విద్యుత్తు స్తంభాలు తొలగించకనే ఒక వైపు రహదారి నిర్మించారు. ఈ రహదారిపైకి వాహన రాకపోకలకు అనుమతిస్తే విద్యుత్తు తీగలతో ప్రమాదం జరిగేందుకు ఆస్కారం ఉంది. అధికారులు స్పందించి వెంటనే విద్యుత్తు చర్యలు చేపట్టాల్సి ఉంది. - న్యూస్‌టుడే, పోరుమామిళ్ల

పోలీస్‌స్టేషన్ నుంచి రహదారిపై ఇలా..

పడకేసిన పారిశుద్ధ్యం... ప్రజారోగ్యం ప్రశ్నార్థకం

గ్రామాల్లో కాలువల్లేక మురుగుమయం

నేడు ప్రొద్దుటూరు మండల సర్వసభ్య సమావేశం

– న్యూస్‌టుడే, ప్రొద్దుటూరు గ్రామీణ

ప్రొద్దుటూరు మండల పరిధిలోని 15 గ్రామ పంచాయతీలకు సంబంధించి 55 గ్రామాల్లో సింహభాగంలో మురుగు పారుదలకు కాలువల ఏర్పాటు పనులకు ప్రాధాన్యం లేకపోవడంతో పడకేసిన పారిశుద్ధ్యంతో ప్రజారోగ్యం ప్రశ్నార్థకమవుతోంది. గతేడాది కూటమి ప్రభుత్వంలో తొలి దశలో రూ.4 కోట్లతో 9 చోట్ల సీసీ రోడ్లు ఏర్పాటుకాగా రెండో విడతలో రూ.4.25 కోట్లతో పది చోట్ల కాంక్రీటు రహదారులకు ఉపాధి హామీ నిధులను మంజూరు చేశారు. కానీ నరేగా కింద పైసా నిధులను కేటాయించని దుస్థితి కారణంగా గత 12 నెలల వ్యవధిలో కాంక్రీటు కాలువల నిర్మాణాలకు అతీగతీ లేకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో వర్షాలతోపాటు ఇళ్ల నుంచి వచ్చే వ్యర్థ జలాలు, ఖాళీ స్థలాల్లో, ఇళ్ల ముందు మురుగు మడుగుల సమస్యలు చాన్నాళ్ల నుంచి జటిలమవుతున్నాయి. దీంతో దుర్వాసన, దోమలు, జ్వరాలు, విషపురుగుల బెడదతో ప్రజల ప్రాణాలకు ముప్పు పొంచి ఉంది. ప్రాధాన్యక్రమంలో ముందుగా తాగునీటి గొట్టాల ఏర్పాటు అనంతరం కాలువలు, ఎర్రమట్టి రోడ్ల ఏర్పాటు చేయాలి. కానీ ప్రజారోగ్యానికి కీలకమైన కాలువల నిర్మాణాలను పక్కన బెట్టి ఇతర పనులతో పంచాయతీరాజ్ ఇంజినీర్లు మమఅన్పిస్తున్నారు. దీనిపై నోరుమెదపని పాలకులు, నాయకుల నిర్వాకంతో గ్రామాల్లో మెరుగైన పారిశుద్ధ్యం తీరని కలగా మారింది. వీధుల్లో అడ్డదిడ్డంగా ముందుకువచ్చిన ఇంటి ర్యాంపులు, ప్రహరీలు, ఇతర కట్టడాలను ఓటు బ్యాంకుతో ముడిపెట్టి తొలగించం లేదు. దీనిపై ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ నాగభరత్‌రెడ్డి వివరణ కోరగా నిధులు మంజూరు చేస్తే సమస్యాత్మక గ్రామాల్లో కాంక్రీటు కాలువలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. దీంతో మురుగు సమస్యలకు పరిష్కారం ఉంటుందన్నారు.

ఆచార్ల కాలనీ-1రోడ్డుపై ఇళ్ల ముందు దుర్వాసన వెదజల్లుతున్న మురుగు మడుగు

న్యూస్ కంట్రిబ్యూటర్లు కావలెను

ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో పటిష్టమైన వార్తా వ్యవస్థను కలిగి, తాజా వార్తలను సేకరించి, వాటిని **ఈనాడు**తో పాటు ఈనాడు.నెట్, ఈటీవీ, ఈటీవీ భారత్ వంటి సంస్థలకు అందిస్తున్న న్యూస్ ఏజెన్సీ 'న్యూస్‌టుడే'కు న్యూస్ కంట్రిబ్యూటర్లుగా వార్తలు అందించేందుకు ఔత్సాహికులైన యువకులు కావలెను.

అర్హత : డిగ్రీ, **వయస్సు :** 30 సంవత్సరాల లోపు.

అభిరుచి : వార్తల రూపంలో ప్రజా సమస్యలను వెలుగులోకి తేవాలన్న తపన, స్థానికులై, పరిసర ప్రాంతాలపై అవగాహన, కనీస సామాజిక-రాజకీయ పరిజ్ఞానం, కలివిడిగా ఉండే తత్వం కలిగి ఉండాలి.

న్యూస్ కంట్రిబ్యూటర్లు అవసరమైన ప్రాంతం :

◆ మైదుకూరు గ్రామీణ

సరళమైన తెలుగులో రాయగల నేర్పు, లోకజ్ఞానం, వర్తమాన రాజకీయ-సామాజిక తదితర అంశాలపై అవగాహన కలిగి ఉండాలి.

ఆసక్తి గలవారు **6-7-2025** (ఆదివారం) తేదీ, ఉదయం **10.00 గం॥లకు** జరిగే ప్రాథమిక పరీక్షకు ఈ క్రింది చిరునామాలో హాజరు కాగలరు.

న్యూస్‌టుడే ప్రైవేట్ లిమిటెడ్
C/o ఈనాడు కార్యాలయం
ఆలంఖాన్‌పల్లె, కడప, Cell: 9154991003.

కడప

•కడప •పులివెందుల •కమలాపురం

వైకాపా పాలనలో నగరం అభివృద్ధి శూన్యం

మాట్లాడుతున్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే మాధవి

అరవిందనగర్ (కడప), న్యూస్‌టుడే: వైకాపా పాలనలో కడప నియోజకవర్గం అభివృద్ధి జరగలేదని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే మాధవి పేర్కొన్నారు. శుక్రవారం తన కార్యాలయంలో ఎమ్మెల్యే మాట్లాడారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల కంటే కడప తలసరి ఆదాయం 1.87 లక్షలు మాత్రమే ఉందన్నారు. వాస్తవానికి కడపలోపారిశ్రామికలు లేకపోవడం, విస్తీర్ణం తక్కువగా ఉండటం తదితర అంశాలతో తలసరి ఆదాయం తక్కువగా ఉందన్నారు. వీటిని అధిగమించి మెరుగైన ఫలితాలు సాధించేలా చర్యలు తీసుకుంటామన్నారు.

సమన్వయంతో లక్ష్యాల సాధన

మాచిరెడ్డిపల్లెలో సమావేశానికి హాజరైన అధికారులు

వల్లూరు, న్యూస్‌టుడే: అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తేనే లక్ష్యాల సాధన సాధ్యమని ఎమ్మెల్యే పుత్తా కృష్ణచైతన్యరెడ్డి, ఆర్డీవో జాన్ ఇర్విన్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. మండల పరిధిలోని మాచిరెడ్డిపల్లెలో శుక్రవారం నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాలకు చెందిన అన్ని శాఖల అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ప్రజా ప్రతినిధులతో మమేకమై వారి ఆధ్వర్యంలో అధికారులు పనిచేయాలన్నారు. కార్యక్రమంలో తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి, ఆర్డీవో జాన్ఇర్విన్, అధికారులు పాల్గొన్నారు.

వేముల తహసీల్దార్ బాధ్యతల స్వీకరణ

వేముల, న్యూస్‌టుడే: వేముల తహసీల్దార్‌గా రెడ్డిలక్ష్మి శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ తహసీల్దార్‌గా పనిచేస్తున్న ఇందిరా రాణి ఉద్యోగ విరమణ చేశారు. పులివెందుల ఆర్డీవో కార్యాలయంలో ఉప తహసీల్దార్‌గా పనిచేస్తున్న రెడ్డిలక్ష్మికి తహసీల్దార్‌గా ఉద్యోగోన్నతి లభించింది.

రేపటి నుంచి చాతుర్మాస దీక్షలు

వెలిదండ్ల(లింగాల), న్యూస్‌టుడే: వెలిదండ్ల దేవరకోనలో ఆదివారం నుంచి నవంబరు 5 వరకు చాతుర్మాస దీక్ష నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు భాగవతం, భారతం, రామాయణ పఠనం నిర్వహిస్తామని హరిహర క్షేత్రం, భాగవత సమాజ కార్యవర్గ సభ్యులు తెలిపారు. శనివారం సాయంత్రం ఆలయానికి చేరుకోవాలని సమాజ అధ్యక్షుడు వెన్నపూస నారాయణరెడ్డి స్పష్టం చేశారు.

ఆర్టీసీ కార్మికుల నిరసన

నిరసన తెలుపుతున్న ఆర్టీసీ సిబ్బంది

పులివెందుల, న్యూస్‌టుడే: తమ న్యాయపరమైన సమస్యలు పరిష్కరించాలని ఆర్టీసీ కార్మికులు శుక్రవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. పులివెందులలోని ఆర్టీసీ బస్టాండు డిపో ఎదుట కార్మికులంతా కలిసి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఆర్టీసీ కార్మికుల యూనియన్ అధ్యక్షులు రామ్మూర్తి, యూనియన్ నాయకులు పాల్గొన్నారు.

శివారు కాలనీలు.. ఉండేదెలా జనాలు

శాంతినగర్‌లో ఇదీ మట్టిరోడ్డు దుస్థితి

కడప, చిన్నచౌకు, న్యూస్‌టుడే: కడప నగర శివారులోని పలు కాలనీల్లో మౌలిక వసతులు అధ్వానంగా ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ సీసీ రహదారులు లేవు. మురుగు వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటంతో స్థానికులు ఇక్కట్లు పడుతున్నారు. వర్షాకాలం వస్తే కాలనీల పరిస్థితి దారుణంగా ఉంటుంది.

● నగర శివారులోని బీడీ కాలనీ, శాంతినగర్, ఆర్‌కే నగర్, తిలక్ నగర్, బహుజన నగర్, ఆర్టీసీ కాలనీ, అలంఖాన్‌పల్లె, ఏఎస్‌ఆర్ నగర్ తదితర ప్రాంతాల్లో మౌలిక వసతులు కరవయ్యాయి. కాలనీలు ఏర్పడి ఏళ్లు అవుతున్నా అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. ఈ కాలనీల్లో ఇప్పటికీ సీసీ రోడ్లు లేవు. మట్టి రహదారులే దర్శనమిస్తున్నాయి. గుంతలున్న దారులపై వాహనదారులు, పాదచారులు రాకపోకలు సాగించాలంటే అవస్థలు పడుతున్నారు. శాంతినగర్‌లో సరైన మురుగు వ్యవస్థ లేకపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. శివారుకాలనీల్లో వర్షాలు పడితే రహదారులు బురదమయంగా మారి అడుగు తీసి అడుగు వేయలేని దుస్థితి నెలకొంది. నగరపాలక అధికారులు, పాలకులు సమస్యల పరిష్కారానికి దృష్టి సారించాల్సి ఉంది. అలాగే అలంఖాన్‌పల్లెలో శ్మశాన వాటిక మొత్తం మురుగునీటితో నిండిపోయింది. ఎవరైనా చనిపోతే అంత్యక్రియలకు తిప్పలు తప్పడం లేదు.

మురుగునీటితో అధ్వానంగా పరిసరాలు

రోగాలబారిన పడుతున్నాం

చాలా కాలనీల్లో మురుగు వ్యవస్థ అధ్వానంగా ఉంది. సరైన కాలువలు లేకపోవడంతో నివాసాల వద్ద గుంతలు తీసి మురుగు నీటిని నిల్వ ఉంచుతున్నారు. దీంతో రోగాల బారిన పడుతున్నాం. అలంఖాన్‌పల్లెలోని శ్మశాన వాటికలో నిల్వ ఉన్న మురుగునీటిని బయటికి పంపించే విధంగా చర్యలు తీసుకోవాలి. **- అలంఖాన్‌పల్లె వాసులు, కడప**

చర్యలు తీసుకుంటాం

శివారు కాలనీల్లో మౌలిక వసతుల కల్పనపై శ్రద్ధ తీసుకుంటాం. తమ పరిధిలోని సమస్యలను పరిష్కరిస్తాం. రోడ్లు, మురుగు కాలువల నిర్మాణాల గురించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. **- చంద్రశేఖర్, వైద్యాధికారి, కడప నగరపాలక**

మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM to 1 PM)
కడప: 8008573428, 8074174832
పులివెందుల: 8008573466
కమలాపురం: 8008573475

● వేంపల్లె తిరుమల థియేటర్ నీటిశుద్ధి కేంద్రం పక్కన పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని పారిశుద్ధ్య సిబ్బంది తొలగించి శుభ్రం చేశారు. ఈ విషయమై మేమున్నాం... మీకుతోడుగాలో ప్రచురితమైంది. స్పందించిన గ్రామపంచాయతీ ఈవో మాధవరెడ్డి పారిశుద్ధ్య సిబ్బందిని అక్కడికి పంపించి పేరుకుపోయిన చెత్తను తొలగించేలా చర్యలు తీసుకున్నారు. **- న్యూస్‌టుడే, వేంపల్లె**

?: వేంపల్లెలోని మౌనీబాబాస్వామి ఆలయం వద్ద రోడ్డుపై మురుగు పారుతోంది. **-శివ, వేంపల్లె**

✓: సత్వరం పారిశుద్ధ్య సిబ్బందిని అక్కడికి పంపించి రోడ్డుపై ప్రవహిస్తున్న మురుగునీటిని అదుపుకు వేయిస్తాం. **-మాధవరెడ్డి, పంచాయతీ ఈవో. - న్యూస్‌టుడే, వేంపల్లె**

తాగునీటి సమస్యకు పరిష్కారం

చెన్నూరు, న్యూస్‌టుడే : కొక్కరాయపల్లెలో తాగునీటి సమస్యను పరిష్కరించారు. ఇక్కడున్న సమస్యపై ఈనాడులో సమస్య ప్రచురితమైంది. స్పందించిన పంచాయతీ కార్యదర్శి శివ కుమార్ తాగునీటి యంత్రానికి మరమ్మతులు చేయించారు. దీంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.

కూటమి ప్రభుత్వంతోనే ప్రజా సంక్షేమం

కమలాపురంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే పుత్తా కృష్ణచైతన్యరెడ్డి

వల్లూరు, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వంతోనే ప్రజా సంక్షేమం సాధ్యమని ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్యరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం తప్పెట్ల గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పథకాల అమలు తీరును ప్రజలకు వివరించారు. అనంతరం పుల్లారెడ్డిపేటలో పర్యటించి సమస్యలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో తహసీల్దారు శ్రీవాణి, ఎంపీడీవో రఘురామ్, నాయకులు మనోహర్‌నాయుడు, నాగేశ్వర్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, సదాశివారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

కమలాపురం: కూటమి ప్రభుత్వం ఏడాదిలో సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే పుత్తా కృష్ణచైతన్యరెడ్డి, తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి పేర్కొన్నారు. 'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమంలో భాగంగా శుక్రవారం స్థానిక పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం పశుసంవర్ధకశాఖ ద్వారా ఉచితంగా అందించిన 9 జతల ఒంగోలు జాతి కోడెలను రైతులకు ఉచితంగా అందజేశారు. నియోజకవర్గ పరిశీలకుడు మనోహర్‌నాయుడు, ఆరు మండలాల తెదేపా కన్వీనర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు

అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలను కడప, కమలాపురం, పులివెందుల నియోజకవర్గాల వ్యాప్తంగా శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భాకరాపేట శివారులోని ఏపీఎస్పీ పదకొండో బెటాలియన్‌లో కమాండెంటు ఆనంద్‌రెడ్డి ఆధ్వర్యంలో జయంతి వేడుక నిర్వహించారు. కలెక్టరేట్‌లో గిరిజన సంక్షేమ కార్యాలయం, కడప పీడీఎస్‌యూ రాయలసీమ ప్రాంతీయ కార్యాలయం, డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో, పులివెందుల ఆహార శాస్త్ర సాంకేతిక కళాశాల, వేంపల్లె ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. వేంపల్లెలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రోశయ్య, అల్లూరి జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా వారి చిత్రపటాలకు మాజీ ఎంపీ తులసిరెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కడప పార్టీ జిల్లా కార్యాలయంలో అల్లూరి, రోశయ్యల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

- న్యూస్‌టుడే బృందం

అల్లూరి చిత్రపటానికి నివాళులర్పిస్తున్న బంజారా సేవా సంఘం నాయకులు, అధికారులు

రోశయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తున్న తులసిరెడ్డి

పులివెందుల ఆహార శాస్త్ర సాంకేతిక కళాశాలలో..

పేదల పక్షపాతి సీఎం చంద్రబాబు

పులివెందులలో సంక్షేమ పథకాలను వివరిస్తున్న బీటెక్ రవి

పులివెందుల, న్యూస్‌టుడే : కూటమి ప్రభుత్వంతో సంక్షేమం సాధ్యమని మాజీ ఎమ్మెల్సీ, తెదేపా పులివెందుల ఇన్‌ఛార్జి బీటెక్ రవి అన్నారు. పులివెందులలోని అహోబిలాపురంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి వివరించారు. కార్యక్రమంలో తెదేపా రాష్ట్ర కార్యదర్శి తూగుట్ల మధుసూదన్‌రెడ్డి, కూటమి నాయకులు భాస్కర్‌రెడ్డి, మహబూబ్‌బాషా, విజయ్‌కుమార్‌రెడ్డి, సిద్ధారెడ్డి, మహేశ్వరరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

రైతుల అభివృద్ధికి పెద్దపీట

రైతుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని అందులో భాగంగా అరటి రైతులకు రూ.250కోట్లతో పులివెందులలో అరటి ఉప ఉత్పత్తుల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి అన్నారు. శుక్రవారం పీ4 లో భాగంగా పులివెందుల నియోజకవర్గ ప్రత్యేక అధికారిణి, డీఆర్‌డీఏ పీడీ రాజ్యలక్ష్మి అధ్యక్షతన జరిగిన సమావేశంలో బీటెక్ రవి మాట్లాడారు. అలాగే పులివెందుల ఆర్డీవో కార్యాలయంలో నియోజకవర్గంలోని అన్ని శాఖల అధికారులతో అభివృద్ధిపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.

వేముల : పేదల పక్షపాతి సీఎం చంద్రబాబు నాయుడని తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులు పార్థసారథిరెడ్డి పేర్కొన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా వేల్పులలో శుక్రవారం ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం చేపట్టిన పథకాలను వివరించారు.

జీతం రాలేదని ఆందోళన

చెన్నూరు, న్యూస్‌టుడే: గ్రామస్థాయిలో సేవలందిస్తున్న తమకు జీతాలు ఇవ్వలేదని ఆశా కార్యకర్తలు శుక్రవారం వాపోయారు. మండల పరిధిలోని నజీరేభేగంపల్లె గ్రామానికి చెందిన ఆశా కార్యకర్తకు గత మూడు నెలలుగా జీతం రాలేదన్నారు. ఈ విషయమై వైద్యాధికారి వినయ్‌రెడ్డి మాట్లాడుతూ.. మూడు నెలల జీతాల చెల్లింపులో సమస్య ఉందని పరిష్కరిస్తామన్నారు.

అక్రమ కట్టడాల తొలగింపు

చింతకొమ్మదిన్నె, న్యూస్‌టుడే : మండలంలోని హోంగార్డు కాలనీలోని రస్తాలో నిర్మించిన అక్రమ కట్టడాలను శుక్రవారం రెవెన్యూ అధికారులు తొలగించారు. రస్తాను ఆక్రమించి నిర్మించడంతో రాకపోకలకు ఇబ్బందులున్నాయని స్థానికులు తహసీల్దారుకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆక్రమణలను జేసీబీతో తొలగించారు. ఎవరైనా రస్తాలు, ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా నిర్మాణాలు చేపడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తహసీల్దారు నాగేశ్వరావు తెలిపారు.

దాడి ఘటనపై కేసు నమోదు

కడప, నేరవార్తలు, న్యూస్‌టుడే: కడప తాలూకా ఠాణా పరిధిలో ఓ వ్యక్తిపై కొంత మంది దాడికి పాల్పడినట్లు ఎస్సై తులసీ నాగప్రసాద్ తెలిపారు. కడప నబీకోటకు చెందిన రెడ్డి హుస్సేన్‌పై ఐటీఐ కూడలి వద్ద కొందరు దాడి చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

కష్టపడినవారికి గుర్తింపు

బిల్టప్ (కడప) న్యూస్‌టుడే: వైకాపాలో కష్టపడిన ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా తెలిపారు. శుక్రవారం ఆయన నివాసంలోని కార్యాలయంలో నగర నూతన కమిటీ, నగర అనుబంధ విభాగ అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలకు అండగా ఉంటుందన్నారు.

పెండ్లిమర్రి మండలంలో తాగునీటి కష్టాలు

పెండ్లిమర్రిలో నిర్మించిన తాగునీటి సంపు

ఈనాడు, కడప : 'అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని' అన్న చందంగా మారింది.. పెండ్లిమర్రి మండల ప్రజల పరిస్థితి. మండలానికి శాశ్వత తాగునీటి సరఫరా చర్యలు చేపట్టినా నీటిని మాత్రం సరఫరా చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు. అధికారుల ఉదాసీన వైఖరితో ప్రజలు తాగునీటి కష్టాలు పడుతున్నారు. రూ.5 కోట్లు వెచ్చించి పెండ్లిమర్రితో పాటు వెల్లటూరు, పాతసంగటిపల్లె, చెర్లోపల్లె గ్రామానికి రక్షిత తాగునీటి పథకాల పనులను పూర్తి చేశారు. పాపాఘ్ని నది నుంచి నీటిని సరఫరా చేసే పైపులైన్లు సైతం ఏర్పాటు చేశారు. పలు గ్రామాలకు నీటి సరఫరా కోసం నిర్మాణాలు చేపట్టారు. ప్రజాధనం వినియోగించి పనులు చేపట్టిన అధికారులు నీటిని అందించడానికి మాత్రం చర్యలు తీసుకోవడంలేదు. సిబ్బంది కొరత కారణంగా నీటిని సరఫరా చేయలేదని, త్వరలో సమస్య పరిష్కరిస్తామని ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ అబ్దుల్ ముజీబ్ తెలిపారు.

వృద్ధులకు పండ్ల పంపిణీ

వేంపల్లె: పేదలపెన్నిధి వంగవీటి మోహనరంగా అని జనసేనపార్టీ సీనియర్ నాయకుడు దాసరి రవిశంకర్ పేర్కొన్నారు. వేంపల్లెలోని రాజీవ్‌నగర్ కాలనీ అమ్మ అనాథ వృద్ధాశ్రమంలో శుక్రవారం మోహనరంగ జయంతి వేడుకలు నిర్వహించారు. రంగ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వృద్ధులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు.

ఉచిత వైద్య శిబిరం రేపు

మారుతీనగర్, న్యూస్‌టుడే : స్థానిక సీఎస్ఐ స్కూల్ ఎదురుగా, ఆర్ఎస్ రోడ్డులోని జగదీష్ న్యూరో కేర్‌లో ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు డాక్టర్ క్రాంతిరెడ్డి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ఆసుపత్రి యాజమాన్యం తెలిపారు. అన్ని రకాల పరీక్షలు చేస్తామన్నారు. శిబిరంలో షుగర్ పరీక్ష ఉచితంగా చేస్తారని, ఇతర పరీక్షలకు రాయితీ ఉంటుందన్నారు. సీనియర్ సిటిజన్స్, సైనికుల కుటుంబ సభ్యులకు, తెల్లరేషన్‌కార్డు ఉన్న వారందరికీ బెడ్ ఛార్జీలపై తగ్గింపు ఉంటుందని ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

నడివీధి గంగమ్మకు పూజలు

ప్రత్యేక అలంకరణలో నడివీధి గంగమ్మ

మారుతీనగర్: స్థానిక గడ్డిబజార్‌లో వెలసిన నడివీధి గంగమ్మ తల్లి ఆలయంలో శుక్రవారం ఆషాఢ మాస ప్రత్యేక పూజలు చేశారు. శనివారం నుంచి ఐదు రోజుల పాటు అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ప్రత్యేక అలంకరణలు చేస్తారని ఆలయ అర్చకులు తెలిపారు.

వాసవీమాతకు గోరింటాకు అలంకరణ

వేంపల్లె : వేంపల్లె వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో శుక్రవారం కన్యకాపరమేశ్వరి అమ్మవారికి గోరింటాకు పూజలు నిర్వహించారు. ఆషాఢ మాసం సందర్భంగా ఆలయ అర్చకుడు ఇంద్రకంటి ప్రసాదశర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి పాలాభిషేకం, ఇతర కార్యక్రమాలు నిర్వహించారు.

చౌడేశ్వరీదేవికి..

పులివెందుల: పులివెందులలోని రామలింగ చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. మధ్యాహ్నం రాహుకాల పూజలను నిర్వహించారు. భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు.

ఖాళీ ఖజానా... సమస్యలతో హైరానా

● తాగునీరు, పారిశుద్ధ్యం, వీధి దీపాల నిర్వహణ అస్తవ్యస్తం ● అప్పుల ఊబిలో వేంపల్లె మేజర్ పంచాయతీ

వేంపల్లె, న్యూస్‌టుడే : మేజర్ పంచాయతీ వేంపల్లె అప్పుల ఊబిలో కూరుకుపోయింది. గత వైకాపా హయాంలో ఈ పంచాయతీలో జరిగిన అవకతవకలతో ముగ్గురు ఈవోలు సస్పెన్షన్‌కు గురయ్యారు. వివిధ కారణాలతో పంచాయతీలో పన్ను వసూళ్లు, స్టాంపు డ్యూటీ జమ కాకపోవడంతో పంచాయతీ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. తాగునీరు, పారిశుద్ధ్యం, వీధి దీపాల నిర్వహణ కష్టతరంగా మారడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ● వేంపల్లె మేజర్ పంచాయతీలో 20 వార్డులు, 60 వేలకు పైగా జనాభా ఉంది. గత ప్రభుత్వంలో ఈ పంచాయతీలో జరిగిన అవకతవకలపై కూటమి ప్రభుత్వానికి ఫిర్యాదులందాయి. జిల్లా పంచాయతీ అధికారులు విచారించి ఇక్కడ రూ.1.88 కోట్లు అవినీతి జరిగినట్లు నిర్ధారించారు. ఈ వ్యవహారంలో అప్పట్లో పని చేసిన ముగ్గురు ఈవోలపై చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది మార్చి నుంచి ఈ పంచాయతీ ఆర్థిక సంక్షోభంలో పడిపోయింది. ప్రజల నుంచి పన్నుల వసూళ్లు చేసేందుకు ఉద్యోగులను బయటికి పంపకపోవడంతో రూ.1.80 కోట్ల మేర పన్నుల వసూళ్లు ఆగిపోవడంతో ఆదాయానికి గండి పడింది. మరోవైపు 19 నెలలుగా సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి రూ.60 లక్షల మేర స్టాంపు డ్యూటీ రావాల్సి ఉంది. గ్రామపంచాయతీ వీధి దీపాలకు సంబంధించి రెండేళ్లుగా గుత్తేదారుకు రూ.22 లక్షల బకాయిలు చెల్లించాల్సి ఉంది. దీంతో వీధి దీపాల నిర్వహణ లేకపోవడంతో వేంపల్లెలోని గండి, పులివెందుల, కడప రహదారుల్లో వీధి దీపాలు ఏర్పాటు చేయకపోవడంతో అంధకారం నెలకొంది. తాగునీటి పథకాల పైపులైన్లు, డీజిల్ బిల్లు, ఇతరత్రా వాటి కింద పంచాయతీ రూ.15లక్షలకు పైగా బకాయిలు చెల్లించాల్సి ఉంది. పంచాయతీలో పని చేసే 104 మంది కార్మికులకు మూడు నెలలకు సంబంధించి రూ.36 లక్షల మేర జీతాల చెల్లించాల్సి ఉంది. పంచాయతీలోని పలు వార్డుల్లో పారిశుద్ధ్యం, వీధిదీపాలు, తాగునీటి సమస్యలపై ఫిర్యాదులు వస్తున్నా పంచాయతీ ఖజానా ఖాళీగా ఉండడంతో అధికారులు ఏమీ చేయలేని దుస్థితి నెలకొంది.

వేంపల్లె గ్రామ పంచాయతీ కార్యాలయం

ఆదాయం పెంచేందుకు కృషి

పంచాయతీలో సత్వరం ప్రజల నుంచి పన్నులు వసూలు చేసి ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకుంటాం. పంచాయతీకి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం ద్వారా రావాల్సిన స్టాంపు డ్యూటీ మొత్తాలను రాబట్టేలా కృషి చేస్తాం. తాగునీరు, పారిశుద్ధ్యం, వీధి దీపాల ఏర్పాటు విషయమై సర్పంచి శీనుతో చర్చించి సమస్యలను పరిష్కరిస్తాం. **- కె.మాధవరెడ్డి, గ్రామపంచాయతీ ఈవో, వేంపల్లె**

లింగ వివక్ష చట్టరీత్యా నేరం

సమావేశానికి హాజరైన అధికారులు

తొండూరు, న్యూస్‌టుడే : మహిళలపై జరుగుతున్న లింగ వివక్ష చట్టపరమైన విరుద్ధమని జిల్లా ఉప మాస్ మీడియా అధికారి దేవిరెడ్డి రమణమ్మ తెలిపారు. మండల పరిధిలోని బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో శుక్రవారం విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో హెల్త్ ఎడ్యుకేటర్ మల్లయ్య, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

మానవ హక్కుల పరిరక్షణే ధ్యేయం

కడప ఏడురోడ్లు, న్యూస్‌టుడే : షా సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్-హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా తాహీర్‌కు చోటు లభించింది. కడప నగరంలోని ఆ సంస్థ కార్యాలయంలో శుక్రవారం రాష్ట్ర, జిల్లా కమిటీలను ఎన్నుకున్నారు. కౌన్సిల్ జాతీయ ఛైర్మన్ షా మహమ్మద్, కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షుడు అలీషేర్‌ల చేతుల మీదుగా తాహీర్ నియామకపత్రం మానవ హక్కుల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. మానవ హక్కుల పరిరక్షణే ధ్యేయంగా పనిచేస్తానన్నారు. కార్యక్రమంలో కౌన్సిల్ జిల్లా అధ్యక్షుడు షాబుద్దీన్, సలహాదారులు బషీర్, అలీమ్, ప్రతినిధులు రియాజ్, జమీర్, అనూష పాల్గొన్నారు.

ఉపకార వేతనం మంజూరు చేయండి

వేంపల్లె, న్యూస్‌టుడే : పాలిటెక్నిక్, ఇంటర్, డిగ్రీ, ఇంజినీరింగ్ ఇతర కోర్సులు చదివిన విద్యార్థులకు పెండింగులో ఉన్న ఫీజు, ఉపకార వేతన బకాయిలను ప్రభుత్వం సత్వరం విడుదల చేయాలని ఆర్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఓబులేసు పేర్కొన్నారు. వేంపల్లెలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వద్ద విద్యార్థులతో కలిసి ఆందోళన చేశారు.



వ్యాధులపై అప్రమత్తత అవసరం

ఊటుకూరులో ప్రజలకు అవగాహన కల్పిస్తున్న డీఎంహెచ్‌వో నాగరాజు

చింతకొమ్మదిన్నె, న్యూస్‌టుడే : వ్యాధులపై గ్రామీణ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్‌వో నాగరాజు అన్నారు. సీకేదిన్నె మండలంలోని ఊటుకూరులో శుక్రవారం ఆయన పర్యటించారు. దోమల నివారణకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. ఇంటి ముందు మురుగు నిల్వ లేకుండా చూసుకోవాలన్నారు. పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వైద్యాధికారిణి మానస, వెంకటరెడ్డి, వైద్య సిబ్బంది నాగలక్ష్మీరెడ్డి, బాల పుల్లయ్య, ప్రసాద్, శంకర్‌రెడ్డి, లక్ష్మయ్య, తదితరులు పాల్గొన్నారు.

(c) eenadu